పదైనా వీడని పొగమంచు

ఫిబ్రవరి నెల వచ్చినా అరకులోయలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. మూడు రోజులుగా మరింత పెరిగింది. అరకులోయ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం అప్రమత్తం చేస్తూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపింది. స్థానికంగా 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబరులో ఉన్నట్లుగా రాత్రి చలి, ఉదయం మంచు, మధ్యాహ్నం మబ్బు వాతావరణం నెలకొంది. **- న్యూస్‌టుడే, అరకులోయ పట్టణం**

చలి తగ్గుముఖం

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి మండలంలో ఆదివారం పర్యాటకుల సందడి కాస్త తగ్గింది. లంబసింగి, తాజంగి, చెరువులవెనం ప్రాంతాలకు ఒక మోస్తరుగా పర్యాటకులు వచ్చారు. మంచుదట్టంగా కురిసింది. చలి తీవ్రత కాస్త తగ్గింది.

చెరువులవెనం కొండపై పర్యాటకులు

వికసిత పద్దు!

❖ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి
❖ పర్యాటక, పారిశ్రామిక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం

ఈనాడు డిజిటల్, పాడేరు

విద్య, వైద్య, ఆరోగ్య రంగాలతోపాటు పారిశ్రామిక అవసరాలకు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర బడ్జెట్‌లో కనిపిస్తోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అధికం. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు, అవసరమైన యంత్ర పరికరాల తయారీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో రెండు జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటు లభించనుంది. జిల్లాకు బాలికల వసతి గృహం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, కొబ్బరి రైతులకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

1 కొబ్బరి రైతులకు..

అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి అధికంగా సాగవుతోంది. సుమారు 25 వేల ఎకరాల్లో 8 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కొబ్బరి ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి నాటేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనుండటంతో కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 చేపల పెంపకానికి తోడ్పాటు

అనకాపల్లి జిల్లాలో రైవాడ, తాండవ, కోనాం, కల్యాణపులోవ, పెద్దేరు జలాశయాలున్నాయి. వీటిలో చేపల వేటపై ఆధారపడి 1300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బడ్జెట్‌లో 500 జలాశయాల్లో చేపల సాగు అభివృద్ధికి చర్యలు చేపడతామని ప్రకటించారు.

3 స్వదేశీ దర్శన్‌లో..

మన్యంలో స్వదేశీ దర్శన్ పథకం కింద అరకులోయలో ఎకో టూరిజం, గిరిజన సంస్కృతి, బొర్రా గుహల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. లంబసింగిలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. బడ్జెట్‌లో స్వదేశీ దర్శన్ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో మన్యంలోని ఈ పథకం కింద మరిన్ని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

4 పర్యాటక అభివృద్ధి

అల్లూరి జిల్లాలో అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. రెండు, మూడు రోజులు విడిది చేసేందుకు సదుపాయాలున్నాయి. పర్యాటక వనరులున్నా.. గైడ్ల కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం 20 పర్యాటక ప్రాంతాల్లో 10 వేలమంది గైడ్‌లను నియమించనున్నట్లు ప్రకటించింది. తద్వారా మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశముంది. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలు అదనపు హంగులు అద్దుకోనున్నాయి.

5 ఎంఎస్‌ఎంఈలకు ఊతం

ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటయ్యాయి. అచ్యుతాపురం సెజ్, నాన్ సెజ్‌లో కలిపి 25 వేలకుపైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి. బడ్జెట్‌లో సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో మరిన్ని యూనిట్లు రానున్నాయి. జిల్లాలో మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. జిల్లాలో అధికంగా పరిశ్రమలు ఉండటం.. వీటికి విద్యాసంస్థలు అనుసంధానం చేయడంతో విద్యార్థులకు వేగంగా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి.

6 కాఫీ రోస్టరింగ్ యూనిట్లు

మన్యంలో 2.58 లక్షల ఎకరాల్లో గిరి రైతులు కాఫీ పండిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఇప్పటికే అరకు కాఫీకి ఖండాంతరాల్లో గుర్తింపు లభించింది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కాఫీ రోస్టరింగ్ యూనిట్లను ప్రకటించారు. అరకులో రోస్టరింగ్ సెంటర్లు ఏర్పాటైతే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.

7 మహిళలకు ప్రత్యేక వసతిగృహం

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలున్నాయి. ఉన్నత విద్యనభ్యసించే మహిళలకు ప్రత్యేకంగా వసతి గృహాల్లేవు. బడ్జెట్‌లో ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.



అరకు రండి.. అందాలు ఆస్వాదించండి

అరకులోయ, న్యూస్‌టుడే

ఆంధ్రా ఊటీ అరకులోయ సందర్శనకు పర్యాటకులు పెద్ద ఎత్తున విచ్చేసి ప్రకృతి సహజసిద్ధ అందాలను వీక్షించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. అరకు ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరకు సందర్శించే వారికి కొత్త అందాల అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించిందన్నారు. నిత్యం ఒత్తిడితో జీవనం సాగించే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అరకు ఉత్సవ్ దోహదపడిందన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకే ముగింపు కార్యక్రమానికి విచ్చేసినట్లు చెప్పారు. గంజాయిని సమూలంగా నిర్మూలించి కాఫీ తోటల అభివృద్ధి ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

★ రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ.. గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారన్నారు. అరకు కాఫీని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అరకులో ఎటువంటి ఉత్సవాలు నిర్వహించలేదని ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర అన్నారు. అరకు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తూ అరకు ఉత్సవ్‌ను విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ పండించే చిరుధాన్యాలతో చేసిన అరకు కౌనీని దేశవ్యాప్తంగా అందరికీ రుచి చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. అరకు ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్డీవో లోకేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కూటమి నాయకులు కొట్నీ బాలాజీ, చిరంజీవి, దేవదాస్, మహదేవ్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ్‌లో మాట్లాడుతున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

200 ఎకరాల్లో ఆర్ట్ విలేజ్!

ఆంధ్రా ఊటీ అరకులోయను సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఆర్ట్ విలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అరకు ఉత్సవ్‌లో భాగంగా ఆదివారం పీనరీకి విచ్చేసిన ఆమె ఆర్ట్ కాంపిటేషన్‌ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అరకులోయ మండలంలోని చొంపి సమీపంలో 200 ఎకరాల్లో ఆర్ట్ విలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో విడిది ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. గిరిజనుల సంస్కృతిని తెలిపేలా దీన్ని రూపొందించనున్నామని పేర్కొన్నారు. అరకు ఉత్సవ్ నిర్వహణతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

★కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు నిర్వహించిన అరకు ఉత్సవ్ విజయవంతానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చిరుధాన్యాలతో తయారు చేసిన అరకు కౌనీకి సంబంధించి ప్రత్యేకంగా రెస్టారెంట్ ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామన్నారు. సైక్లింగ్‌కి అరకు ప్రాంతంలో అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి.. గిరిజనం, గిరిజన ప్రాంతమన్నా ఎంతో ఇష్టమన్నారు. పర్యాటకాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పద్మాపురం ఉద్యానంలోని ఫ్లవర్ షోను మంత్రి తిలకించారు. జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాఫీ రైతులకు తీపి కబురు

ఎకో పల్పింగ్ కేంద్రం పునర్నిర్మాణానికి నిధులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

జి.మాడుగుల, గూడెంకొత్తవీధి మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన ఎకో కాఫీ పల్పింగ్ కేంద్రాల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు చోట్ల పల్పింగ్ కేంద్రాల నిర్మాణానికి ఆర్టికల్ 270 కింద రూ.7 కోట్లు విడుదల చేసింది. ఉపాధి హామీ పథకం నిధులతో రక్షణ గోడల నిర్మాణానికి అదనంగా రూ.80 లక్షలు కేటాయించింది. నిధులు విడుదల కావడంతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం అధికారులు శనివారం పనులకు శ్రీకారం చుట్టారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో ఎకో కాఫీ పల్పింగ్ కేంద్రం వద్ద యంత్రాలతో భూమిని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి.

★ మన్యంలో గిరిజనులు పండించే కాఫీకి అరకు కాఫీగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అరకు కాఫీని ప్రమోట్ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గ్లోబల్ సమ్మిట్, పారిశ్రామికవేత్తల సదస్సుల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిధుల కొరతతో గూడెంకొత్తవీధి, జి.మాడుగులలో నిలిచిన ఎకో కాఫీ పల్పింగ్ కేంద్రాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ గత నెలలో ప్రత్యేక జీవో ఇచ్చారు.

గూడెంకొత్తవీధిలో యూనిట్ ఏర్పాటు స్థలంలో చదును చేసే పనులు

★ మన్యం వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. లక్షకుపైగా కుటుంబాలు కాఫీ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా 18 వేల టన్నుల కాఫీ ఉత్పత్తి జరుగుతోంది. సుమారు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు వాణిజ్యం జరుగుతోంది.

★ ప్రభుత్వం కాఫీ పల్పింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈ రఘునందనరావునాయుడు చెప్పారు. గూడెం కొత్తవీధిలో పల్పింగ్ కేంద్రం భవనం, యంత్రాలకు రూ.3.5 లక్షలు మంజూరయ్యాయి. ఉపాధి హామీ నిధులు రూ.40 లక్షలతో రక్షణ గోడ నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు

సేంద్రియ కాఫీకి గిట్టుబాటు ధరలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సేంద్రియ కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు జనరల్ మేనేజర్ (కాఫీ) ఎంవీవీఎస్ ఉమాదేవి తెలిపారు. 'జీసీసీకి రూ.2.79 కోట్ల నష్టం' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు స్పందించారు. గతేడాది ఆర్గానిక్ కాఫీ చెర్రీ కేజీ రూ.330కి కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ సూచనతో కాఫీ గింజల ధర రూ.250 ఉన్నా.. రూ.330కి కొనుగోలు చేశామన్నారు. అధిక ధర చెల్లిస్తే రైతులు సేంద్రియ కాఫీ సాగు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న 'స్టారీ స్కై రూమ్స్'

అరకులోయ, న్యూస్‌టుడే: అరకు ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన 'స్టారీ స్కై రూమ్స్' పర్యాటకులతో పాటు స్థానికులను ఆకర్షించాయి. ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే వీలున్న వీటిని ఉత్సవ్‌లో ఏర్పాటు చేశారు. ఈ రూమ్స్ లోపలి నుంచే బయట ప్రకృతి సోయగాలను ఆస్వాదించే అవకాశాలున్నాయి. విజయవాడకు చెందిన ఎకో పాలిస్టోన్ సంస్థ వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఖాళీ స్థలాల్లో ఈ గదులను ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తిగా పాలీ కార్బొనేట్ షీట్‌లతో వీటిని తయారు చేశారు. అల్యూమినియం ఫ్రేమ్‌తో తలుపులు సిద్ధం చేశారు. ఈ గదుల్లో మంచం, సోఫా, ఫ్యాన్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్‌రూం సైతం ఉంది. ఎండావానల నుంచి రక్షణకు వీలుగా యూవీ కోటింగ్ చేశారు. ఇగ్లూ ఆకారంలో ఉన్న ఈ స్కై రూమ్స్‌ని ఉత్సవ్‌కి హాజరైన వారిని విశేషంగా ఆకర్షించింది.

అదరగొట్టిన అరకు ఉత్సవ్..!

శ్రీకాకుళం కళాకారుల సవర నృత్యం

అరకులోయ, న్యూస్‌టుడే: అరకు ఉత్సవ్ అదరహో అన్నట్లు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. సాహస క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, దేశవ్యాప్తంగా గిరిజన రాష్ట్రాల కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఉత్సవ్‌లో ఆదివారం గిరిజన మహిళల కట్టూబొట్టు, ఆభరణాల అలంకరణతో ఏర్పాటైన ఆదివాసీ ఫ్యాషన్ షో అలరించింది. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఫ్యాషన్ షోలో సందడి చేశారు. అల్లూరి, అనకాపల్లి కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయకృష్ణన్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర దంపతులు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. మణిపూరీ కళాకారుల సంప్రదాయ రాస్‌లీలా నృత్యం ఆకట్టుకుంది. కూటమి నాయకులు దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, దాసుబాబు థింసా నృత్యం చేశారు. గిరిజన కళాకారుల కొమ్ము కోయ నృత్యం, శ్రీకాకుళం జిల్లా కళాకారులు సవర నృత్యం ఆహూతులను అలరించింది. భీమ్లా నాయక్ పాటతో గాయకుడు రామ్ మిరియాల సంగీత విభావరిని ప్రారంభించారు. అరకు చాలా బాగుందని, ఇక్కడి వారంతా ఎప్పుడూ సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆలపించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అరకు ఉత్సవ్ విజయవంతానికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ జ్ఞాపికలు అందజేశారు.

ఫ్యాషన్ షోలో ఐటీడీఏ పీవో శ్రీపూజ

అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయకృష్ణన్

మణిపూరి కళాకారుల నృత్య విన్యాసం

సంగీత విభావరికి హాజరైన జనం

పాట పాడుతున్న రామ్ మిరియాల

వాట్సాప్‌లో ఈ- చలానా!

ముకోసం

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సేవలన్నీ ఒక్క క్లిక్‌తో చరవాణిలోనే పొందవచ్చు. ఈ సేవలు వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా పోలీసు సేవలనూ చేర్చారు. మీ వాహనంపై ఉన్న ఈ-చలానాల వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే చెల్లింపులూ చేయవచ్చు. ఈ సేవలు పొందేందుకు ముందుకు 95523 00009 నంబరును ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ చేస్తే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వస్తుంది. కింద భాగంలో ఉన్న సేవను ఎంచుకోవాలి. పోలీసు సేవలు ఎంపిక చేసుకుంటే.. అందులో ఎఫ్ఐఆర్ స్థితి, ఈ- చలానా ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ- చలానా ఎంచుకుని వాహనం నంబరు నమోదు చేయాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబరుపై ఉన్న ఈ-చలానా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి రసీదు పొందవచ్చు. ఒక వేళ చలానాలు లేకపోతే.. నో చలానాస్ ఫౌండ్ అని వస్తుంది.

చెల్లింపులు ఇలా..: నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై రవాణాశాఖ కూడా చలానాలు విధిస్తోంది. వీటిని ప్రత్యేకంగా పరివాహన్ సేవ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ- చలానా పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ వాహనం నంబరు నమోదు చేసి క్లిక్ చేస్తే ఈ- చలానాలు కనిపిస్తాయి. ఇక్కడ రవాణా శాఖ చలాన్లతోపాటు పోలీసు శాఖ నమోదు చేసిన చలానాలూ కనిపిస్తాయి. అక్కడే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

స్థలాలు లేక.. నిధులు సరిపోక!

పోషణ్ వాటికల నిర్వహణ భారం

అనంతగిరి, న్యూస్‌టుడే

అంగన్‌వాడీ కేంద్రాల్లో సేంద్రియ విధానంలో కూరగాయలు పండించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారంగా అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందు కోసం ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల ఏర్పాటుకు కసరత్తు చేసింది. చాలా చోట్ల సరిపడా స్థలాలు లేకపోవడం, ఉన్నా.. నిధులు చాలకపోవడం తదితర కారణాలతో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు.

★ ఉమ్మడి అల్లూరి జిల్లాలో సుమారు 3300 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో చాలా కేంద్రాలకు సరైన భవనాలు లేవు. అద్దె ఇళ్లల్లో కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల పోషణ్ వాటిక ఏర్పాటుకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు విడతల్లో 300 కేంద్రాలను పోషణ్ వాటికల ఏర్పాటుకు ఎంపిక చేశారు. సొంత భవనాలున్న కేంద్రాలనే ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భవనాలు ఉన్నప్పటికీ కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు సరిపడా స్థలం లేదు. బెండ, వంగ, టమాటా, పాలకూర, మెంతికూర పెరటి తోటల్లో సాగు చేయాలని అనుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసిన వాటిని పండించేందుకు చర్యలు చేపట్టారు. అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని ప్రారంభంలో అధికారులు చెప్పారు.

అనంతగిరి మండలంలో పోషణ్ వాటికకు కేటాయించిన స్థలంలో పిచ్చి మొక్కలు

★ పెరటి తోటల పెంపకానికి రెండు విడతల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసిన అధికారులు పోషణ్ వాటికల నిర్వహణకు ప్రభుత్వం ఏటా నిధులు ఇస్తుందన్నారు. మన్యంలో నెలకొన్న పరిస్థితులతో తోటల పెంపకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా స్థలం లేకపోవడం ఒక సమస్య అయితే, నీటి వసతి లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. దూరం నుంచి నీటిని తెచ్చి మొక్కలకు పోయాల్సి వస్తోందని, తోటల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోక అదనపు భారం పడుతోందని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన పలు కేంద్రాలకు సంబంధించి పోషణ్ వాటిక స్థలాల్లో ప్రస్తుతం పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి.

సక్రమంగా నిర్వహించేలా చర్యలు

ఎంపిక చేసిన కేంద్రాల్లో పోషణ్ వాటికలు ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల సమస్యల కారణంగా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్ని చోట్లా సక్రమంగా నిర్వహణ జరిగేలా అవసరమైన చర్యలు చేపడతాం.

- ఝాన్సీరామ్, ఐసీడీఎస్ పీడీ

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పెళ్లి పిలుపు
శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

తల్లిదండ్రులే తొలి గురువులు

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న తిరుమలరావు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పాయకరావుపేటలోని తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఐదు నుంచి పది తరగతుల విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్), నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందన్నారు. ఒత్తిడిని తట్టుకుని పిల్లలు నిలబడాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు. మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి పుస్తకాల కంటే సెల్‌ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నారన్నారు. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతోందని, వీటికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. విద్యా సంస్థల వైస్ ఛైర్‌పర్సన్ శ్రీరష్మి మాట్లాడుతూ.. ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచితే సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటుందన్నారు. చదువుతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజూ యోగా, సాయంత్రం ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నామన్నారు. ఐఐటీ ధనబాద్‌లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాస్టార్, తునికి చెందిన ఓంకార్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, ఇన్‌ఛార్జి సునీత పాల్గొన్నారు.

అడ్డూరు అల్లుడు డీఎస్పీ అయ్యారు!

గ్రూప్‌-1 ఫలితాల్లో జీవన్‌కిషోర్ సత్తా

జీవన్ కిషోర్

చోడవరం, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 ఫలితాల్లో ప్రతిభ చూపిన బోర జీవన్‌కిషోర్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన విజయనగరంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారని చోడవరం మండలం అడ్డూరుకు చెందిన అత్తమామలు బర్ల స్వాతి, రామకృష్ణ చెప్పారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2022లో గ్రూప్1 పరీక్ష రాసి ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఏఈఎస్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది గ్రూప్1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. కిషోర్ తండ్రి ప్రసాదరావు ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఆచార్యులు కాగా, తల్లి గీతారాణి గృహిణి.

రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా కమిటీ అధ్యక్షునిగా ఎస్ఎస్‌వీఎస్ నాయుడు (కలెక్టరేట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనకాపల్లిలో ఆదివారం ఈ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం నాయుడు ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. కార్యదర్శిగా యలమంచిలి శ్రీరామ్మూర్తి (డీటీ, బుచ్చెయ్యపేట), కోశాధికారిగా కె. వరహాలు (తహసీల్దార్, ఎలమంచిలి), అసోసియేట్ అధ్యక్షులుగా కె.సురేష్ నాయుడు (కలెక్టరేట్), పి. రమేష్ (డీటీ, కోటవురట్ల), ఎంఎల్ అరుణ్‌కుమార్ (డీటీ పరవాడ), సీవీ చైనులు (డీటీ, గొలుగొండ), ఎం.జయశ్రీ (కలెక్టరేట్), కార్యనిర్వాహక కార్యదర్శిగా జీవీ రామకృష్ణ (డీటీ కశింకోట), కల్చరల్ కార్యదర్శిగా టీహెచ్ వినయ్‌కుమార్ (ఎలమంచిలి), సంయుక్త కార్యదర్శులుగా డి.శ్రీనివాసరావు (కలెక్టరేట్), జి.వీరవాణి (డీటీ, నక్కపల్లి), ఎం.శివ (కలెక్టరేట్) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం.ఆశాజ్యోతి (ఆర్డీఓ కార్యాలయం, నర్సీపట్నం), ఎస్.ప్రసాద్ (ఎస్ఏ, నక్కపల్లి), పి. వెంకటేష్ (జేఏ, చీడికాడ), వై.శివకుమార్ (జేఏ, అనకాపల్లి) ఎంపికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారులుగా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఏ త్రినాథరావు, పి.శ్యామ్‌ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడుగా డి.రాజేంద్రవర్మ వ్యవహరించారు.

ఎన్నికైన నూతన కార్యవర్గం

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేత శ్రీకాకుళం

బహుమతి అందిస్తున్న నాయకులు

అచ్యుతాపురం: పూడిమడకలో బీచ్‌బాయ్స్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచింది. రెండురోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో పూడిమడక, అనకాపల్లి నిలిచాయి. విజేతలకు నాయకులు మేరుగు బాపునాయుడు, ప్రవీణ్‌కుమార్, వెంకటరావు, పొన్నమళ్ల కొండబాబు, పోలార్పు పారునాయుడు నగదు బహుమతులను అందజేశారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Man of the Series: Hero

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by: ఈనాడు ఉత్సాహం క్లబ్

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ఫోర్జరీ పత్రాలు.. మోసాలు!

◆ తహసీల్దార్ సంతకంతో ఎండార్స్‌మెంట్
◆ విలువైన భూముల రిజిస్ట్రేషన్‌కు పన్నాగం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే

తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎండార్స్‌మెంట్ పత్రాలు సృష్టించి భూములు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కొందరు ప్రయత్నించిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. పలుకుబడి కలిగిన నేతల పేర్లు చెప్పి ఫోన్‌లో అధికారులను భయపెట్టాలని చూస్తున్నారన్న విషయం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి నేరుగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో ఒకరు దస్తావేజు లేఖరి వద్ద పనిచేస్తున్నట్లు, మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు గుర్తించారు. తహసీల్దార్ సంతకంతో పాటు వీఆర్వో, ఆర్ఐల సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఆ పత్రాల జారీ వెనుక ఎవరెవరి సంతకాలు ఉన్నాయో వారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

★ ధర్మసాగరానికి సమీపంలో రూ.కోట్లు విలువ చేసే 33 సెంట్ల విలువైన భూమి ఓ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు సమర్పించిన ఎండార్స్‌మెంట్ పత్రాన్ని అనుమానించిన కోటవురట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఒకరు సందేహ నివృత్తికి నర్సీపట్నం తహసీల్దార్‌ను సంప్రదించారు. తన సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించిన తహసీల్దార్ రామారావు అప్పటికే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ కార్యాలయం నుంచి ఏ ఎండార్స్‌మెంట్ వచ్చినా తమని సంప్రదించి నిర్ధారించుకోవాలని నర్సీపట్నం, కోటవురట్ల సబ్ రిజిస్ట్రార్లకు నెలరోజుల కిందట ఆయన లేఖ రాశారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించే ఎండార్స్‌మెంట్ల పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు తహసీల్దార్‌కు పంపుతున్నారు. వీటిని పరిశీలించి వాస్తమైనవేనని రూఢీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

★ సర్వే నంబర్లు తప్పు పడినప్పుడో, సర్వే నంబర్లు లేనప్పుడో తహసీల్దార్ నుంచి ఎండార్స్‌మెంట్ తీసుకుని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. క్షేత్ర పరిశీలన అనంతరం సిబ్బంది నివేదిక అనుసరించి తహసీల్దార్ ఈ పత్రాలు జారీ చేస్తుంటారు. ఇలాంటివి లేకుండానే ఫోర్జరీ పత్రాలు రిజిస్ట్రార్లకు అందజేసి ప్రభుత్వ భూములు సైతం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది తాజా ఆరోపణ. ఫోర్జరీ పత్రాల వెనుక కొంతమంది దస్తావేజు లేఖరుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. ఎరకన్నపాలెంలోనూ ఓ మహిళ పేరిట సమర్పించిన ఎండార్స్‌మెంట్ పత్రంపైనా విచారణ చేస్తున్నారు.

★ పెదబొడ్డేపల్లిలో దశాబ్దాల కిందట రెండు కాలనీలకు ప్రభుత్వం భూములు సేకరించి పేదలకు పట్టాలు ఇచ్చింది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న ప్రైవేటు వ్యక్తుల 2.5 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మూడు వేర్వేరు సర్వే నంబర్లు వేసి ఎండార్స్‌మెంట్ల ద్వారా కాలనీ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెదబొడ్డేపల్లికి చెందిన కొందరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటివల్ల భవిష్యత్తులో చిక్కులు ఎదురవుతాయని, ఆదిలోనే కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఫోర్జరీ నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు.

అంబటి దిష్టిబొమ్మ దహనం

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బుద్ధ తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్కు సెంటర్‌లో వైకాపా నేత అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. తెదేపా శ్రేణులు అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నాయకులు కోట్ని రామకృష్ణ, వెంకటరావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. మందలించాల్సింది పోయి మరింత రెచ్చగొట్టడం జగన్ నైజమన్నారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు అని, నీచ రాజకీయాలు నేర్పే గురువుగా జగన్ తయారయ్యారన్నారు. జగన్ అవినీతిని గుర్తించి ఎన్నికల్లో 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా ఆయనలో మార్పు రాలేదన్నారు.

అనకాపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు జోలికొస్తే సహించేది లేదని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, కాయల మురళీ, ఏపీఎం సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాసరావు, కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తాతయ్యబాబు

నక్కపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబుపై మురికి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై నక్కపల్లి పోలీసు స్టేషన్‌లో తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు షేక్ ఫాతిమా మున్నీసా బేగం తదితరులు సీఐ మురళీకి ఫిర్యాదు అందజేశారు. కొప్పిశెట్టి వెంకటేష్, గింజాల లక్ష్మణరావు, కొప్పిశెట్టి బుజ్జి, కోసూరు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామారావు

కశింకోట, న్యూస్‌టుడే: యాదవులు అన్ని రంగాల్లో పోటీ పడాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావుయాదవ్ పిలుపునిచ్చారు. కశింకోటలో జిల్లా నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. యాదవులు నిరక్షరాస్యులుగా ఉండటంతో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డారన్నారు. జనాభాపరంగా ఎక్కువగా ఉన్నా ఓటర్లుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన నూతన కార్యవర్గ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా భర్ణికాన రామారావు, మహిళా సంఘం అధ్యక్షురాలిగా కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం డైరెక్టర్ చల్లా కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకులు కోన తాతారావు, దేవర సత్యనారాయణ, కూర్మదాసు నూకరాజు, నరసింహమూర్తి, సబ్బి శ్రీనివాసరావు, కరక సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకంలో మార్పులపై నిరసనలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పీఎం జన్‌మన్ ఇళ్ల బిల్లులు చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. గడపరాయి, చవటపాడు, వాముగెడ్డ, గెర్రిలగెడ్డ గ్రామాల్లో ఉపాధిహామీ కార్మికుల నుంచి సంతకాలు సేకరించారు. ఈనెల 2న సచివాలయాల వద్ద నిరసన తెలియజేస్తూ వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. 5న తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపడతామన్నారు. సింహాచలం, సూరిబాబు, డేవిడ్, దొరబాబు పాల్గొన్నారు.

గడపరాయిలో సంతకాలు సేకరిస్తున్న గిరిజన సంఘం నాయకులు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

జి.మాడుగుల, పాడేరు, న్యూస్‌టుడే: ఏపీసీపీఎస్ఈఏ(ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జవ్వాది తెల్లబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకునందుకు రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తెల్లబాబును అభినందిస్తున్న సంఘు నాయకులు

పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలు


క్షతగాత్రులను చిత్రకొండ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్న సిబ్బంది

సీలేరు, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి సీలేరు సంతకు ఆదివారం వస్తున్న గుంటవాడకు చెందిన గిరిజనులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురిని చిత్రకొండ ఆసుపత్రికి, మరో అయిదుగురిని చింతూరు తరలించారు.

ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి..

పాడేరు, న్యూస్‌టుడే: తలారిసింగి సమీపంలోని ప్రధాన రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదరెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం హుకుంపేట వైపు నుంచి పాడేరు వస్తున్న బైక్.. పాడేరు నుంచి హుకుంపేట వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొర్ర దాసు, పరదాని భద్రాచలంకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించారు. 108 వాహన పైలట్ రామచంద్ర, ఈఎంటీ లోకేష్ హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి.. పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

వలస కార్మికుడి ఆత్మహత్య

మునగపాక, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం కష్టాన్నే నమ్ముకొని వలసవచ్చిన కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం మునగపాకలో జరిగింది. మునగపాకలోని పాల్జీ ఇటుకల పరిశ్రమలో అసోం రాష్ట్రం నుంచి సుమారు 30 మంది కార్మికులు ఆరు నెలలుగా కూలి పనులు చేస్తున్నారు. వీరికి బట్టీ యజమాని వసతి కల్పించారు. ఇక్కడే పనులు చేస్తూ ఉంటున్నారు. వీరిలో కొంతమంది కూలీలు శుక్ర, శనివారాల్లో స్వగ్రామం వెళ్లారు. వారితోనే శుభం బట్టాచార్య (24) వెళ్లినట్లుగా భావించారు. ఆదివారం మధ్యాహ్నం బట్టీ సమీపంలో నిర్మాణంలో ఉన్న గదిలో భట్టాచార్య ఉరివేసుకొని మృతిచెందినట్లు తోటి కార్మికులు గుర్తించారు. ఇతనికి భార్య గర్భవతి అని తెలిసింది. గత రెండురోజులుగా కుటుంబసభ్యులతో ఫోన్‌లో ఘర్షణ పడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాదరావు తెలిపారు.

శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం

ఉమ్మలాడ గోడారి ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం కొనుగొన్నారు. 15 రోజుల క్రితమే మృతిచెందినట్లు భావిస్తున్నారు. శరీరం అంతా కుళ్లిపోయి అస్థిపంజిరం ఒక్కటే మిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పింఛన్ కోసం ఐక్యం కావాలి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ పెంపుకోసం చేసే ఉద్యమంలో ఉద్యోగులంతా ఐక్యం కావాలి ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకరరావు కోరారు. తుమ్మపాల గౌరీ వేల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 9న విశాఖ కలెక్టరేట్ వద్ద, 10న ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, 11న జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. అసోసియేషన్ సభ్యులు రామారావు, కేపీ కుమార్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

ఊరి బడిని కాపాడుకుందాం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమ సమాజ స్థాపన కోసం బడిలో విద్యార్థులను చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన ఉత్తరాంధ్రా జిల్లాల సదస్సులో మాట్లాడారు. బడులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రశ్న, పరిశోధన లేని విద్యావిధానాన్ని నేడు ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని విమర్శించారు. సాల్ట్ ఒప్పందం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో గ్రామంలో సమావేశాలు పెట్టి, తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సహాధ్యక్షుడు కె. సురేష్‌కుమార్, కార్యదర్శులు ఎస్.కిశోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, డి. రాము, నాగమణి, చౌదరి, ఆరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


గోడప్రతులను ఆవిష్కరిస్తున్న నాయకులు

విద్యుదాఘాతంతో కూలీ దుర్మరణం

రోలుగుంట, న్యూస్‌టుడే: కొమరవోలు సమీపంలో చేపడుతున్న విద్యుదీకరణ పనుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒప్పంద కూలీ సాఫీత్‌కూల్ (28) ప్రమాదవశాత్తు మృతి చెందారు. రోలుగుంట నుంచి విద్యుదీకరణ పనులు చేసేందుకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా వినయత్‌పూర్ గ్రామానికి కార్మికులు పనులు చేస్తున్నారు. కొమరవోలు సమీపంలో వేసిన లైన్‌ను పరీక్షించేందుకు స్తంభం ఎక్కి తీగలు సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై సాఫీత్‌కూల్ మృత్యువాత పడ్డాడని ఏఈ బంగారయ్య చెప్పారు. మృతదేహాన్ని స్తంభంపై నుంచి దించి. పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని తీగల నుంచి దించుతున్న సిబ్బంది

చెరువులో పడి ప్రాణాలొదిలిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు

రావికమతం, న్యూస్‌టుడే: దొండపూడి ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాళ్ల సత్యారావు (65) ఆదివారం ప్రమాదవశాత్తు పెద్దచెరువులో పడి మృతి చెందారు. కిరాణా వ్యాపారం చేస్తున్న ఆయన తెల్లవారుజామున బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగిన ఆయన ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. సత్యారావుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు కల్యాణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి


పవన్‌కుమార్ మృతదేహం

పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పోరంకిలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి సమీపంలోని వడ్డాది శివారు లింగ భూపాలపుర అగ్రహారానికి చెందిన మొల్లి పవన్ కుమార్ (17) ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ విద్యార్థికి కొద్ది రోజులుగా తోటి విద్యార్థులతో విభేదాలున్నాయి. శనివారం రాత్రి ఇతను స్టడీ అవర్‌కు వెళ్లకుండా వసతిగృహం గదిలోనే ఉండిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో సహ విద్యార్థులు స్టడీ అవర్ పూర్తి చేసుకొని గదికి వచ్చేసరికి పవన్‌కుమార్ ఫ్యానుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కళాశాల యాజమాన్య ప్రతినిధులకు సమాచారం అందించారు. పవన్‌కుమార్‌ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకొన్న తండ్రి శ్రీను, బంధువులు కళాశాల వద్దకు చేరుకొని ఆదివారం ఉదయం ఆందోళన చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని తండ్రి శ్రీను, బంధువులు పోలీసులకు తెలిపారు. కొందరు సహ విద్యార్థులు తన కుమారుడిని కొద్ది రోజుల క్రితం కొట్టారని, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వీరు ఆరోపించారు. మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	135	130
లైవ్	162	150
డ్రెస్డ్	235	270
స్కిన్‌లెస్	267	280

(c) eenadu

ఐక్యతతోనే హక్కుల సాధన

సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షులు రవీంద్రబాబు పాత్రుడు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోగలమని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు లకే రవీంద్రబాబుపాత్రుడు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యవర్గంలో అధ్యక్షులుగా విద్యాసాగర్, కార్యదర్శులుగా డీవీ రమణలకు మద్దతు ఇస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి సంజీవరావు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లాను జోన్-1లోనే కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బదిలీపై వెళుతున్న ఉద్యోగులకు ఎటువంటి అభ్యంతరం తెలపరాదన్నారు. ఐవీఆర్ఎస్ నివేదిక ఆధారంగా ఉద్యోగులపై ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలను పునఃసమీక్షించాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు గుల్లెల సింహాద్రి, చిట్టిబాబు, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరులో ప్రజలు, విద్యార్థులు వివిధ సాంస్కృతిక, విద్య సంబంధిత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకు నూతన ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో రూ.1.5 కోట్లతో ఐటీడీఏ ఏర్పాటు చేసిన ఎస్.ఆర్.శంకరన్ ఆడిటోరియంను ఆదివారం మంత్రి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జీసీసీ ఛైర్మన్ శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఐటీడీఏలు ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పేరుతో ఈ భవనం నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. ఎస్పీ అమిత్ బర్దార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, సహాయ కలెక్టర్ సాహిత్, గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ బొర్రా నాగరాజు, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య, పాడేరు ఎంపీపీ రత్నకుమారి, విజయరాణి పాల్గొన్నారు.

ఆడిటోరియంలోకి అడుగుపెడుతున్న మంత్రి సంధ్యారాణి, కలెక్టర్, ఈశ్వరి, శ్రావణ్‌కుమార్ తదితరులు

దారి.. దయనీయంగా మారి!

పరిశీలన

హుకుంపేట, న్యూస్‌టుడే:

హుకుంపేట మండలంలోని ఉప్ప- సంతారి రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు పుడుతోంది. 2016లో ఈ రహదారి నిర్మాణానికి రూ.3.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రహదారి సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్థులు భావించారు. కానీ నేటికీ నిర్మాణం చేపట్టకపోవటంతో స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన తారు రోడ్డు శిథిలమైంది. తారు పోయి భారీగా గోతులు పడ్డాయి. ఈ రహదారి పూర్తిస్థాయిలో మరమ్మతులకు గురవడంతో సంతారి, రాప, ఒల్డా, పాతుకోట, సరసపాడు పంచాయతీల్లో 150కిపైగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. ఈ మార్గంలో మారెల, ఉప్ప జంక్షన్, లివిటి, బూరుగుపుట్టు గ్రామాల వద్ద మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో వాహనాలు అదుపుతప్పితే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాళ్లు తేలిన ఉప్ప రహదారి

అసంపూర్తి పనులతో అవస్థలు

సీలేరు, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ అన్నవరంలో రహదారి మరమ్మతు పనులు గ్రామస్థులకు శాపంగా మారాయి. గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాలువ సమీపంలో వంతెన నిర్మాణం కోసం సుమారు 5 మీటర్ల లోతులో భారీ గుంతలు తీసి వదిలేశారు. ప్రస్తుతం ఆ గుంతల్లో నీరు చేరడతో మృత్యుకుహరాల్లా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఎద్దు, కొన్ని మేకలు ఈ గుంతల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఇదే దారిలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఎటువంటి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పనుల కోసం తెచ్చిన కంకరను పాఠశాల ఆవరణలోనే ఇష్టానుసారంగా పోయడంతో పిల్లలు ఆడుకోవడానికి, నడవడానికి వీలు లేకుండా పోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలను పూడ్చి.. వంతెన నిర్మాణం పూర్తిచేయాలని అన్నవరం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

వంతెన కోసం తవ్విన గోతుల వద్ద గిరిజనులు

కలగానే శాశ్వత రోడ్డు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు శాశ్వత రహదారి కలగానే మిగులుతోంది. బూసిపుట్టు కూడలి నుంచి కొల్లాపుట్టుకు 12 ఏళ్ల క్రితం మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో బీటీరోడ్డు నిర్మాణాన్ని విస్మరించారు. రహదారిపై కంకర రాళ్లు తేలి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం స్పందించి రవాణా కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

కొల్లాపుట్టు రోడ్డు దుస్థితి ఇదీ..

గోదావరి డెల్టాకు నీటి విడుదల

సీలేరు, న్యూస్‌టుడే: గోదావరి డెల్టాలోని రబీ పంటలకు డొంకరాయి జలాశయం నీటిని ఆదివారం రాత్రి నుంచి ఏపీ జెన్‌కో అధికారులు విడుదల చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన నీటినిల్వలు సరిపోలేదని జలవనరుల శాఖాధికారులు పేర్కొనడంతో.. ఏపీ జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఆదివారం రాత్రి నుంచి డొంకరాయి జలాశయంలోని 5, 6, 7 నంబర్ల గేట్లు తెరిచి 3,200 క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేయడం ప్రారంభించారు. డొంకరాయి జలాశయం నుంచి స్లూయిస్ గేట్ల ద్వారా 4,200 క్యూసెక్కుల నీటిని పవర్ కెనాల్ ద్వారా ఫోర్‌బేకు తరలించి.. అక్కడ విద్యుదుత్పత్తి అనంతరం నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 28 వరకూ నీటి విడుదల కొనసాగుతుందని సీలేరు కాంప్లెక్స్ ముఖ్యఇంజినీరు కె.వి.రాజారావు తెలిపారు.

ధ్యాన మహాచక్రం నేటినుంచి

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: గుమ్మకోట పంచాయతీ పరిధిలోని ప్రకృతి వ్యాలీ ప్రాంగణంలో ఈనెల 2వ తేదీ నుంచి పత్రీజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రారంభం అవుతుందని రాయ గజపతి రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్ను దొర ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 10 రోజులపాటు ధ్యాన మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు.

శ్రమదానంతో పాఠశాల మైదానం అభివృద్ధి

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: కిలగాడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మైదానం నిర్మాణానికి గ్రామస్థులు శ్రమదానంతో శ్రీకారం చుట్టారు. ఇక్కడ చదివి వేర్వేరు చోట్ల స్థిరపడిన ఉద్యోగులు, గ్రామస్థులు పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. ఉద్యోగులు, గ్రామస్థులు చేయిచేయి కలిపి ఆదివారం మైదానం పనులు చేపట్టారు. కిలగాడ ఉన్నత పాఠశాలకు వందేళ్లు పూర్తి కావస్తుండటంతో బడి అభివృద్ధికి తమవంతు సాయం అందిస్తున్నామని సర్పంచి శివశంకర్ తెలిపారు. ఆదివాసీ ఉద్యోగ సంఘం నాయకులు శ్రీనివాస్‌పడాల్, పూర్వ విద్యార్థులు రాంబాబు, ఉర్దోబు తదితరులు పాల్గొన్నారు.

శ్రమదానంలో గ్రామస్థులు

సపోటా.. ఎంచక్కా!

పాడేరు మండలం తుంపాడ గ్రామంలో ఓ రైతు పెరట్లో సపోటా చెట్టుకు ఈ ఏడాది కాపు అధికంగా కాసింది. వాస్తవంగా పాడేరు ఏజెన్సీలో సపోటా చెట్లు అరుదుగా ఉంటాయి. ఈ సాగుకు ఏజెన్సీలో వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పెద్దగా వీటిని పెంచేందుకు మొగ్గు చూపరు. తుంపాడ రైతు మాత్రం మైదాన ప్రాంతం నుంచి ఓ మొక్కను తెచ్చి నాటాడు. ఇది ఇప్పుడు కాపునకు రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

పొంచి ఉన్న ప్రమాదం

ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతిగృహ భవనంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.లక్షల వ్యయంతో రెండు అంతస్తుల భవనం నిర్మించింది. రెండో అంతస్తులో మూడు అడుగుల ఎత్తులో గోడ నిర్మించినా.. గ్రిల్స్ ఏర్పాటును విస్మరించారు. విద్యార్థులు ప్రమాదమంచున గోడపై ఎక్కి కూర్చొంటున్నారు. భవనానికి కిటికీలు విరిగిపోయి, ఇనుప గ్రిల్స్ పోయి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. విద్యార్థులు చలి, గాలి, వర్షానికి అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి.. కిటికీలకు మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా ఇనుపమెస్‌లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. - ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

వృక్షాలపై గొడ్డలి వేటు

వృక్షాలతో పర్యావరణ సమతుల్యం ఉంటుంది. వీటిపై వేటు వేస్తే మానవాళికే చేటు అన్న వాస్తవాన్ని చాలామంది గ్రహించడం లేదు. సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో రహదారికి ఆనుకొని ఓ భారీ వృక్షంతోపాటు మరికొన్ని చెట్లపై వేటు వేశారు. ప్రస్తుతం అవి మొండిగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు మన్యంలో అనేకం. మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి అంటూ అటవీశాఖ అధికారులు చెబుతున్నారే తప్ప వేటువేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. దీని కారణంగా ఎంతో విలువైన అటవీ సంపద నాశనమవుతోంది. - పెదబయలు, న్యూస్‌టుడే

7వ రోజుకు దీక్ష

కొయ్యూరు, న్యూస్‌టుడే: ఎం.మాకవరం గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని నడింపాలెంలో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం ఏడో రోజుకు చేరుకుంది. సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ.. నడింపాలెం నుంచి ఎం.మాకవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల మేర తక్షణమే తారురోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఐ.దేముడు, మండల కార్యదర్శి సూరిబాబు, నేతలు కనకరాజు, జి.రాంబాబు, కె.రాజు, ఐ.రాజు, ఎం.నాగరాజు, ఎం.మాకవరం సర్పంచి చినతల్లి, ఎంపీటీసీ సభ్యురాలు పి.రత్నం తదితరులు పాల్గొన్నారు.

దీక్షా శిబిరంలో సీపీఐ నేతలు

వైభవంగా మాఘపౌర్ణమి పూజలు

వంగసార శివాలయంలో భక్తుల పూజలు

చింతపల్లి, సీలేరు, న్యూస్‌టుడే: మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. వంగసారలోని కాశీవిశ్వనాథ క్షేత్రంలో భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. రుద్రాభిషేకం, హోమం, అన్నసమారాధనలు జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కృష్ణారావు, నిర్వాహకులు కాసులమ్మ, దారవెంకటలక్ష్మి పాల్గొన్నారు. సీలేరు ఆంజనేయస్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అర్చకుడు రామాచారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు లలితా సహస్ర పారాయణం చేశారు.

సీలేరు ఆంజనేయస్వామి ఆలయంలో..

కోసంగిలో గిరిజనుల థింసా నృత్యం

ఘనంగా నందిదేవుడి పండగ

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: కోసంగిలో నందిదేవుడు పండగ ఆదివారం ఘనంగా జరిగింది. ఇక్కడ మూడేళ్లకోసారి ఈ పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన సంప్రదాయబద్ధంగా ఈ వేడక నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులతో కోసంగిలో పండగ వాతావరణం నెలకొంది. థింసా నృత్యంతో సందడి చేశారు.

వేమన పద్యాల్లో ఆధ్యాత్మిక జ్ఞానం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: వేమన పద్యాల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు తెలిపారు. త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక బొద్దాం కమిటీ ఆధ్వర్యంలో జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వేమన పద్యాలను లోతుగా పరిశీలిస్తే ఆత్మ జ్ఞానానికి దారి తీస్తాయన్నారు. సమస్త మానవాళికి వర్తించేలా వేమన తన పద్యాలలో దైవజ్ఞానాన్ని నింపారని పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడు రామినాయుడు, సభ్యులు సురేష్, పారం నాయుడు, సూరప్పనాయుడు మజ్జిరాజు, శ్యామ్, గోపాకృష్ణ, అప్పన్న, రమణమ్మ, కొండమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

జి.మాడుగులలో ప్రచారం చేస్తున్న సేవా సమితి సభ్యులు

యువతి అదృశ్యంపై ఫిర్యాదు

అనంతగిరి, న్యూస్‌టుడే: గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎస్సై రాజనాయుడు తెలిపారు. గ్రామానికి చెందిన యువతిని(23) గాజువాక ప్రాంతానికి చెందిన రమేష్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. కొద్ది సంవత్సరాల క్రితం తీసుకెళ్లాడు. చివరిగా 2024వ సంవత్సరంలో తమతో రమేష్ ఫోన్‌లో మాట్లాడించాడని తండ్రి పోలన్నదొర ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటినుంచి తమ కుమార్తె ఆచూకీ లేదని పేర్కొన్నారు. రమేష్‌ను అడిగినా స్పందించడం లేదన్నారు.

నేడు ఎమ్మెల్యే పర్యటన

అనంతగిరి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అనంతగిరిలో మండలంలో సోమవారం పర్యటించనున్నట్లు వైకాపా మండలాధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. నాన్‌షెడ్యూల్ పంచాయతీలైన గుమ్మకోట, భీంపోలులో పర్యటించి.. గుజ్జెలి అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దబ్బులపాడు గ్రామంలో యువకులతో సమావేశమవుతారన్నారు.

అంకితభావంతో ఉద్యోగులకు గుర్తింపు

సీలేరు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అంకితభావంతో అందించిన సేవలే గుర్తింపు తీసుకొస్తాయని సీలేరు కాంప్లెక్స్ ముఖ్యఇంజినీరు కె.వి.రాజారావు పేర్కొన్నారు. సీలేరు జలవిద్యుత్కేంద్రంలో ఉప కార్యనిర్వాహక ఇంజినీరుగా పనిచేసి పదవీ విరమణ పొందిన వెంకట అప్పారావుకు ఆదివారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఈ మాట్లాడుతూ.. సుమారు 33 సంవత్సరాలు ఆయన అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఎస్ఈలు జాకీర్ హుస్సేన్, హనుమా, ఈఈ రాజేంద్రప్రసాద్, డీఈఈలు జయపాల్, అప్పలనాయుడు, శ్రీధర్‌కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: లబ్బంగి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన దేపూరి రాంబాబు సేవలు అభినందనీయమని ఎంఈవో పనసల ప్రసాద్ అన్నారు. రాంబాబు దంపతులను ఆదివారం లంబసింగి ప్రభుత్వ పాఠశాలలో ఎంఈవోలు, తోటి ఉపాధ్యాయులు సత్కరించారు. ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యతాయుతంగా పనిచేశారని, ఆయన శేషజీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశిస్తున్నామన్నారు. ఎంఈవో బోడంనాయుడు, జగన్మోహనరావు, వాలంగి నారాయణరావు, చల్లంగి లక్ష్మణరావు, శశికుమార్, కరణం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

డీఈఈ వెంకటఅప్పారావుకు సన్మానపత్రం అందజేస్తున్న సీఈ రాజారావు తదితరులు

అరకులోయలో దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కూటమి శ్రేణులు

అంబటి వ్యాఖ్యలపై ఆగ్రహం

అరకులోయ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు అరకులోయలో ఆదివారం నిరసన తెలిపారు. అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. దొన్నుదొర మాట్లాడుతూ.. వైకాపా నాయకులకు అధికారం పోయినా ఇంకా అదే మత్తులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కూటమి నాయకులు దాసుబాబు, వెంకటరావు, మహదేవ్, బొరిబొరి లక్ష్మి, చిరంజీవి, భాజపా నాయకులు దేవదాస్ పాల్గొన్నారు.

పాడేరు, న్యూస్‌టుడే: అంబటి వ్యాఖ్యలు ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ విమర్శించారు. పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సర్పంచులు బాకూరు వెంకటరమణరాజు, పాండురంగస్వామి, వాసుదేవ్ పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు ఆధ్వర్యంలో చింతపల్లి పాతబస్టాండు వద్ద అంబటి దిష్టిబొమ్మను తగులబెట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అరకు పార్లమెంట్ కార్యదర్శి గెమ్మెల రమణ, మంగు, భూషణం, సుబ్బారావు, గాంధీ, రుత్తల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లిలో..

పొగమంచుతో ముప్పుతిప్పలు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు పట్టణంలో ఆదివారం పొగమంచు తీవ్రత అధికమైంది. చలి తీవ్రత తగ్గినప్పటికీ పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వెలిగిన వీధిదీపాలు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండల కేంద్రంలో ఉత్సవ శోభ కనిపించింది. పట్టణంలోని ప్రధాన రహదారంతా వీధిదీపాలు వెలగడంతోపాటు, స్తంభాలకు అదనంగా ఎల్ఈడీ బెల్టులు ఏర్పాటు చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో వీధిదీపాలు వెలిగించకపోవడంతో.. 'ఉత్సవాల్లోనూ వెలగని వీధిదీపాలు' శీర్షికతో ఆదివారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు ఆదివారం సాయంత్రం వీధిదీపాలు వెలిగించడంతోపాటు అదనపు వెలుగులు ఏర్పాటుచేశారు. అరకులోయ ప్రధాన రహదారి రంగురంగుల వెలుగులతో కనిపించింది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి

పాడేరు, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మొండి చెయ్యి చూరాని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనర్సయ్య విమర్శించారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విశాఖ ఉక్కు, వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనింగ్ తవ్వకాలు జరగనివ్వం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పర్యావరణానికి, గిరిజనులకు హాని కలిగించే మైనింగ్ తవ్వకాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని, వాటిని అడ్డుకుని తీరతామని అసరాడ గ్రామస్థులు ప్రకటించారు. మారుమూల గ్రామాలకు నిర్మించే రహదారుల కోసం కొట్నాపల్లి, అసరాడ గ్రామాల మధ్య నల్లరాయి క్వారీని వినియోగించుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అక్కడ గిరిజనులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచి మడపల సోమేష్‌కుమార్, వార్డు సభ్యులు కాసులమ్మ, పెసా కమిటీ సభ్యులు సింహాచలం, సోమరాజు పీఏసీఎస్ ఛైర్మన్ నూకరాజు, వైకాపా నాయకుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆదివారం అసరాడ గ్రామస్థులంతా సమావేశం నిర్వహించారు. రహదారుల పేరుతో నల్లరాయి క్వారీలను తవ్వి మైనింగ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. రైతులు భూములను కోల్పోతారన్నారు. ఇప్పటికే తీర్మానం చేసి పంచాయతీకి అప్పగించామన్నారు.

అసరాడలో మాట్లాడుతున్న గిరిజనులు, పెసా కమిటీ సభ్యులు

జనసేన బలోపేతానికి కృషి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు భీమన్న, పీఏసీఎస్ ఛైర్మన్ త్రిమూర్తులు పిలుపునిచ్చారు. జి.మాడుగులలో జనసేన పార్టీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామస్థాయిల్లో పార్టీని పటిష్ఠం చేసేలా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగులయ్యపై విమర్శలు తగవన్నారు. నాయకులు తిరుపతి, అర్జున్, వెంకటరమణ, చరణ్, భీమనాయుడు పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: పాడేరు నియోజకవర్గంలో జనసైనికులు విభేదాలు పక్కనబెట్టి.. పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బత్తుల మార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ విలువలను కాపాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

జి.మాడుగులలో మాట్లాడుతున్న జనసేన నేతలు

అందరి సహకారంతో ప్రమాదాల నివారణ

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపినా, ప్రమాదంలో మరణాలకు కారణమైన వారికి జైలు శిక్షతోపాటు భారీగా జరిమానాలు విధించేలా చట్టాలున్నాయని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గూడెంకొత్తవీధిలోని పలు కూడళ్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సు, ప్రమాద బీమా వంటి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. శిరస్త్రాణం ధరించాలన్నారు. సైబర్ మోసాలపై సీఐ అవగాహన కల్పించారు.

గూడెంకొత్తవీధిలో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న సీఐ సుధాకర్

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు	అరకులోయ: 63034 86346
89853 66570	చింతపల్లి: 94404 07658

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు మండలంలో చాలాచోట్ల బస్‌షెల్టర్లు శిథిలమయ్యాయి. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు విశ్రాంతి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. - సుబ్బారావు, ✓: బస్‌షెల్టర్ల నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. - శ్రీదేవి, ఆర్అండ్‌బీ ఏఈ

పెదబయలు, న్యూస్‌టుడే: గలగండ ప్రధాన రహదారిలో వంతెనకు ఓవైపు రక్షణగోడ పోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వెంటనే నిర్మించాలి.- అప్పలరాజు, గలగండ, ✓: వంతెనలు, కల్వర్టుల వద్ద రక్షణ గోడల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నాయి. నిధులు మంజూరైన వెంటనే పూర్తిచేస్తాం. - శ్రీదేవి, ఆర్అండ్‌బీ ఏఈ, పెదబయలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: బంగారుమెట్ట గ్రామ సచివాలయ భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. పనులు పూర్తిచేయాలి. - రామకృష్ణ, స్థానికుడు, ✓: నిధులు కేటాయించాలని జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే పనులు పూర్తిచేస్తాం. - ధర్మారావు, ఎంపీడీఓ, ముంచంగిపుట్టు

(c) eenadu

తెప్పోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి

కృష్ణమ్మ ఒడిలో.. నృకేసరి రాజసం

కృష్ణానదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం

తాడేపల్లి, న్యూస్‌టుడే: మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన కృష్ణానదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మంగళగిరిలోని ఆలయం నుంచి ఊరేగింపుగా సీతానగరం శ్రీమద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. తిరుమంజన సేవ, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం ఊరేగింపుగా అమరావతి కరకట్ట మార్గంలోని రేవు నుంచి పంటుపై స్వామివార్లను జల విహారం చేయించారు. నది అవతల వైపు విజయవాడ దుర్గాఘాట్ వరకు తెప్పోత్సవం సాగింది. అక్కడ దుర్గమ్మ ఆలయ అధికారులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని తిరిగి ఆలయానికి చేర్చారు. నిబంధనల మేరకు కొద్దిమంది భక్తులనే పంటుపైకి అనుమతించారు. మిగిలిన వారిని మరో బోటులో తీసుకుని వెళ్లారు.

అంబటి రాంబాబుపై కేసు నమోదు

తాడేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై గత నెల 31వ తేదీ సాయంత్రం తెదేపా రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్, పాతర్ల రమేష్‌లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ఆధునిక సాగు.. ఆరోగ్యం బాగు

కేంద్రబడ్జెట్ కేటా'యింపు'లతో ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం

ఈనాడు, అమరావతి

సాగులో ఆధునికతకు పెద్దపీట.. ప్రజారోగ్యపరంగా పన్ను తగ్గింపు.. యువశక్తికి ప్రాధాన్యమిస్తూ.. నవతరానికి నాంది పలికింది కేంద్ర బడ్జెట్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు దక్కే ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కొత్త నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో మనకు ప్రయోజనం దక్కేలా ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.



హైస్పీడ్ రైల్ కారిడార్‌లో 'గుంటూరు'

ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్-చెన్నై కారిడార్ గుంటూరు, అమరావతి మీదుగా ఉంటుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. సంగంజాగర్లమూడి, వేజెండ్ల స్టేషన్లలో అదనపు లూప్‌లైన్ల ఏర్పాటు, నడికుడి మార్గంలో డబ్లింగ్, నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం లైను ప్రతిపాదనలపై స్పష్టత రావాల్సి ఉంది.

వ్యవసాయంలో సాంకేతికత



ముడి జీడిపప్పు ఉత్పత్తి, ప్రాసెసింగ్ యూనిట్లకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. బాపట్లలో జీడిమామిడి పరిశోధన స్థానం అభివృద్ధికి వీలు కలగనుండగా.. వేటపాలెంలో జీడిపప్పు పరిశ్రమకు ఊతమిచ్చే అవకాశం ఉంటుంది.

★ అగ్రిటెక్ స్టార్టప్‌ల ద్వారా పంటల నిల్వ, ప్యాకేజింగ్ రంగాల్లో విలువ ఆధారిత మార్పులు.. రైతుల కోసం బహుభాషా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం. వివిధ వ్యవసాయ పోర్టల్స్‌ను ఏఐ ద్వారా అనుసంధానించి ప్రాంతీయ భాషల్లోనే సలహాలు అందేలా ఏర్పాట్లు. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షలమందికి ఉపయోగం.

క్యాన్సర్ రోగులకు ఊరట

క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై సుంకం తగ్గింపు. ఎన్‌సీడీ సర్వేల్లో ఉమ్మడి జిల్లాలో 1,500 మంది బాధితులు తేలారు. వీరందరికీ ప్రయోజనం కలగనుంది. మధుమేహం, రక్తపోటు ఔషధాల ధరల తగ్గనున్నందున ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 వేలమందికి ప్రయోజనం. మెడికల్ టూరిజానికి ప్రోత్సాహం, మెడికల్ హబ్‌లు, ల్యాబ్‌లు, మూడు ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రతిపాదించినందున గుంటూరుకు ఉపయోగం ఉండొచ్చని భావిస్తున్నారు.

చేనేతకు అండదండ

చీరాల, మంగళగిరి తదితర ప్రాంతాల్లో 20 వేల వరకు మగ్గాలున్నాయి. లక్షలాది మందికి ఇది జీవనాధారం. నూలు ధరలు పెరిగి, ప్రోత్సాహం లేక కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. కేంద్ర బడ్జెట్‌లో మెగా టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు, 200 పారిశ్రామిక క్లస్టర్ల ఆధునికీకరణకు చేయూత ఇస్తామనడం చేనేతకు ఊపిరి పోసేదే.

ఆదాయపన్నులో నిరాశే

కొత్తగా పన్ను మినహాయింపులు ప్రకటించకపోవడంతో జిల్లాలో 50 వేలమంది చెల్లింపుదారులు నిరాశ చెందారు. ఐటీఆర్1, 2 ఫైలింగ్‌కు మాత్రం జులై 31 వరకు గడువిచ్చారు.

'ఖనిజాలకు' ప్రాధాన్యం

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు. బాపట్ల జిల్లాలో మోనజైట్ అధికంగా ఉండే బీచ్‌శాండ్, సిలికా లభ్యమవుతుండగా.. గ్రానైట్, లైమ్‌స్టోన్ నిల్వలూ ఉన్నాయి.

'పురావస్తు' ప్రగతికి ఊతం

20 పర్యాటక ప్రాంతాల్లో 10 వేల మంది గైడ్‌ల నియామకంతోపాటు 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధికి నిధులు. అమరావతి, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం, ఉండవల్లి గుహలు, మోటుపల్లి వద్ద పురాతన వీరభద్రస్వామి ఆలయం తదితరాలకు అవకాశం దక్కితే మహర్దశ పట్టినట్టే.

పట్టణాల్లో అభివృద్ధికి వీలు

ఏపీలో పట్టణ, తాగు, మురుగునీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు, రహదారుల పునర్నిర్మాణానికి రూ.350 కోట్ల కేటాయింపు. గుంటూరులో భూగర్భమురుగునీటి వ్యవస్థ మరో 500 కిలోమీటర్లమేర చేయాల్సి ఉంది. ఇటీవల రివైజ్డ్ అంచనాలతో ప్రతిపాదనలు పంపినందున నిధులొస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. అమృత్ 2.0 కింద రూ.1,500 కోట్లతో 86 పనులకు ఇటీవలే టెండర్లు పిలిచిన నేపథ్యంలో తాజా కేటాయింపులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జలరవాణాకు పెద్దపీట

20 జాతీయ జలమార్గాల అభివృద్ధి. బాపట్ల జిల్లాలోని బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే పర్చూరు వద్ద కొమ్మమూరు కాలువలో జల రవాణాకు అనువుగా ఉన్న పరిస్థితులపై అధ్యయనం జరుగుతోంది.

ఏఐ.. క్వాంటమ్.. డేటా సెంటర్లు..

న్యూ ఇండియాకు ఏఐ క్వాంటమ్, డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు ప్రోత్సాహం. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. రాజధాని ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటమ్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నందున వాటికి ఊతమిచ్చినట్లయింది. 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ల ల్యాబ్‌లు, జిల్లాకో బాలికల వసతి గృహం ఏర్పాటు కానున్నాయి.

కోర్టు వద్ద హైడ్రామా

- భారీగా పోలీసు బందోబస్తు
- వాదనకు దిగిన వైకాపా లీగల్‌సెల్ న్యాయవాదులు
- అంబటి వాదన విన్న న్యాయమూర్తి

అంబటి రాంబాబును రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబును ఆదివారం రాత్రి నల్లపాడు పోలీసులు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం వద్దకు తీసుకొచ్చినప్పుడు హైడ్రామా చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రి నుంచి భారీ బందోబస్తు నడుమ ఆయన్ను వజ్ర వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు ఆవరణ తోపాటు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి న్యాయవాదులు మినహా ఇతరులను అనుమతించలేదు. మాజీ మంత్రి విడదల రజని, తాడికొండ వైకాపా ఇన్‌ఛార్జి డైమండ్ బాబుతోపాటు పలువురు నేతలను లోపలికి వెళ్లనివ్వలేదు. వారు వాగ్వాదానికి దిగడంతో చివరకు రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాంబాబు కుటుంబసభ్యులను అనుమతించారు. అప్పటికే కోర్టు హాలు న్యాయవాదులతో నిండిపోయింది.

సద్దుమణిగిన వివాదం.. అంతకుముందు రాంబాబు తాను రాత్రి సమయంలో కృత్రిమ శ్వాస పరికరం ద్వారా నిద్రపోతున్నానని న్యాయమూర్తికి తెలిపారు. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆయన కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వైకాపా లీగల్ సెల్ న్యాయవాదులు.. పోలీసులతో వాదనకు దిగారు. మరోవైపు తెదేపా లీగల్ సెల్ న్యాయవాదులు కూడా హాజరవ్వడంతో కొద్దిసేపు ఉత్కంఠ కొనసాగింది. పోలీసులు రాంబాబును ఎస్పీ కార్యాలయానికి తరలించడంతో వివాదం సద్దుమణిగింది. అదనపు ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు అరవింద్, బానోదయ, శ్రీనివాసరావు తోపాటు పలువురు పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు.

రెండు కేసుల్లో రిమాండ్ రిపోర్టులు.. రెండు కేసుల్లో నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులు సమర్పించారు. న్యాయమూర్తి స్రవంతి కోర్టు హాలులోకి అంబటి రాంబాబును పిలిపించారు. రిమాండ్ రిపోర్టులు పరిశీలించడంతోపాటు ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విని, అంబటి రాంబాబు వివరణ తీసుకున్న అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించేందుకు తన కార్యాలయంలోకి వెళ్లారు. కొంతసేపటికి న్యాయమూర్తి తన కార్యాలయం వద్దకు రాంబాబును పిలిపించి వాంగూల్మం నమోదు చేశారు. అనంతరం ఆయన్ను మరోసారి వజ్ర వాహనంలోకి తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత ఆయన్ను న్యాయమూర్తి మళ్లీ పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై దూషణ కేసులో రిమాండ్ విధిస్తున్నట్లు, మరో కేసులో సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరో ఆరుగురు వైకాపా నేతలపై కేసు.. సీఎం చంద్రబాబుపై దూషణ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు తోపాటు కళ్లం హరికృష్ణారెడ్డి, నూరిఫాతిమా, పల్లపు మహేష్, పఠాన్ సైదావలి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, తాళ్ల శ్రీనివాసరావులు కూడా నిందితులుగా ఉన్నారని నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టును న్యాయస్థానంలో దాఖలు చేశారు.

రేషన్ బియ్యం నిల్వల్లో తేడాలు

న్యూస్‌టుడే – కలెక్టరేట్

తాడేపల్లిలోని చౌకధరల దుకాణం వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్ఓ కోమలి పద్మ

కొన్ని రేషన్ డిపోల్లో ఉండాల్సిన బియ్యం నిల్వలకంటే ఎక్కువ... మరికొన్నింటిలో తక్కువగా ఉన్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఆదివారం నుంచి జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. తేడాలు బయటపడ్డాయి. దాదాపు 152.58 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసం కనిపించింది. తొలిరోజునే ఇంత తేడా ఉంటే... ప్రతి నెలా అక్రమాలు ఏ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

చాలావరకు చౌక దుకాణాల్లో డీలర్లు.. కార్డుదారులకు సరకులకు బదులుగా డబ్బులు ఇస్తున్నారు. పలు దుకాణాల్లో గతంలో ఎండీయూలుగా పని చేసిన వారే ఈపోస్ యంత్రాలను ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి నెలా 25 తర్వాత నుంచి ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందిస్తున్న వారు సైతం గతంలో ఎండీయూ వాహనాలను నిర్వహించిన వారే. ప్రజాప్రతినిధుల మెప్పు పొంది రేషన్ దుకాణాల్లో కార్యకలాపాలను చక్కబెట్టేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం తాడేపల్లిలో ఒకటి, గుంటూరు నగరంలో ఐదు దుకాణాల్లో సరకు నిల్వల్లో తేడాలు గుర్తించి కేసులు నమోదు చేశారు.

ఎన్నాళ్లీ పాపం.. రోగులకేమిటీ శాపం...

- స్ట్రెచర్లు కనబడవు... వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండవు
- గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కష్టాలు

గుంటూరు జీజీహెచ్‌లో స్ట్రెచర్ పైనే వైద్యం చేస్తున్నారిలా..

ఈనాడు – అమరావతి

నెల రోజుల క్రితం.. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాలికి గాయంతో జీజీహెచ్‌కు వచ్చారు. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్ అందుబాటులో లేక.. మిట్టమధ్యాహ్నం మోడువారిన చెట్టు కింద కదల్లేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. స్ట్రెచర్ కోసం ఆసుపత్రి లోపలికి వెళ్లిన ఆయన భార్య గంటకు పైగా బయటకు రాలేకపోయారు. రెండు రోజుల క్రితం.. ఫిరంగిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆఘమేఘాలపై జీజీహెచ్‌కు తరలించగా.. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్లు అందుబాటులో లేవు. చేతుల పైనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే... రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి.

ఎందుకీ సమస్య... స్ట్రెచర్లు పడకలుగా మారుతున్నాయి. ★ వీల్ ఛైర్లను ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రి తరలించేందుకు వాడుతున్నారు.

ఎంతో కీలకం... జీజీహెచ్‌కు ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. 1,260 పడకలుండగా... రోజుకు 5 వేలమందికిపైగానే చికిత్స పొందుతుంటారు. ఐపీ సేవల కోసమే 1,500 మంది వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర చికిత్స కోసం వచ్చే వారు ఎక్కువ.

ఇదీ పరిస్థితి.. ● జీజీహెచ్‌లో 250 స్ట్రెచర్లు ఉన్నాయంటున్నారు అధికారులు. 25 అత్యవసర సేవలకు ఉంచినట్టు చెబుతున్నా.. వార్డుల్లో పడకలుగా కనిపిస్తున్నాయి. ● వీల్‌ఛైర్లు వంద వరకు ఉన్నాయని చెబుతుండగా.. వీటిని వైద్య సిబ్బంది, రోగుల దుస్తులు, మందుల పెట్టెలు, ఆక్సిజన్ సిలిండర్లు తరలించడానికి వాడుతున్నారు. పైగా ఇవి త్వరగా మూలకు చేరుతున్నాయి. ఇటీవలే తుక్కు కింద అడ్డదారిలో తరలించేయడం గమనార్హం.

రోగుల వీల్‌ఛైర్‌పై ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రి తీసుకెళుతున్న సిబ్బంది

కనీస సౌకర్యం ఇవ్వలేరా..?

కొత్తగా 20 స్ట్రెచర్లు కొనుగోలు చేశామని చెబుతున్నా.. ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినా వాటినీ సిబ్బంది ఇతర అవసరాలకు వినియోగిస్తే అన్న ప్రశ్న ఉదయిస్తోంది. హెచ్‌డీఎస్ నిధులు లేదా దాతల సహాయంతో కనీసం వంద స్ట్రెచర్లు, మరో వంద వీల్‌ఛైర్లు యుద్ధప్రాతిపదికన సమకూరిస్తే మేలు. ఉన్నవాటిని ఇతర అవసరాలకు వాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణతో 'ఈనాడు' మాట్లాడగా.. రోగులకు స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

న్యాయస్థానాల్లో సాక్షులకు భరోసా కల్పించాలి

సుప్రీంకోర్టు కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ గీతా మిత్తల్, వేదికపై గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణచక్రవర్తి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ సుబేందు సమంత

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: న్యాయస్థానాల్లో సాక్షులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసి వారి భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని జమ్మూ కశ్మీర్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్ పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు గుంటూరులో అవగాహన శిబిరం నిర్వహించారు. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. జస్టిస్ గీతా మిత్తల్ కీలకోపన్యాసం చేస్తూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో సాక్షులు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వారికి ప్రత్యేకమైన తెరలు, అనువాదకులు, సహాయకులు. . వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో సాక్షులు, నిందితులు ముఖాముఖి ఎదురుపడకుండా చూడాలన్నారు. సాక్షులను ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉండకూడదన్నారు. ప్రశ్నలు న్యాయబద్ధంగా, వయసుకు తగినట్లుగా ఉండాలని, సాక్షుల గౌరవం కాపాడాలని జస్టిస్ గీతా మిత్తల్ సూచించారు. అనవసరంగా వాయిదాలకు పిలవకుండా వారు హాజరైనప్పుడే ప్రాధాన్యం ఇచ్చి వెంటనే వాంగ్మూలం నమోదు చేయాలన్నారు. మహిళలు, పిల్లలు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి న్యాయస్థానాలు అండగా నిలవాలని సూచించారు. కీలకమైన కేసుల్లో సాక్షులుగా వస్తున్న పిల్లలు, మహిళల గోప్యతను కాపాడాలని సూచించారు.

విచారణ పేరుతో వేధించొద్దు..

రాష్ట్ర హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయమూర్తులు సాధారణ కేసుల మాదిరిగా కాకుండా బాధితులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించారు. పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల్లో బాధిత మహిళలను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయవద్దని కోరారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో వ్యవహరించి సాక్షులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు మాట్లాడుతూ న్యాయ విచారణల్లో సాక్షులది కీలకపాత్ర అని, వారు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబేందు సమంతతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ పార్థసారథి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి పి.రాజ్యలక్ష్మి, పలువురు హైకోర్టు రిజిస్ట్రార్లు, మూడు జిల్లాల పరిధిలోని 200 మంది న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

అస్థిపంజరాలు ఆహ్వానం పలుకుతాయ్..!

మానవ అస్థిపంజరాలు సంప్రదాయ దుస్తుల్లో ఆహ్వానం పలుకుతున్నాయి. . మనిషి శరీరంలోని అంతర్గత అవయవాలను మాయాదర్పణాలు కళ్లకు కనిపించేలా చూపిస్తున్నాయి. ముట్టుకుంటే డ్యాన్స్ చేసే ఎముకల గూడు అబ్బురపరుస్తుండగా.. నాడీ వ్యవస్థకు కీలకమైన మెదడు ఆలోచింపజేస్తోంది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు.. ఇలా మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అన్ని దశలను వీక్షించే ఏర్పాట్లు చేసింది గుంటూరు వైద్యశాల యాజమాన్యం. సోమవారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి మెడికల్ ఎగ్జిబిషన్ ట్రయల్‌రన్ ఉంటుంది. ఏమైనా లోపాలుంటే సరిచేస్తారు. 4న ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం రూ.150గా అధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో ఎవరైనా ప్రవేశాలను ముందుగా బుక్ చేసుకోవచ్చు. నిత్యం ఉదయం 9, 10, 11 గంటలకు స్లాట్‌లు బుక్ చేసుకోవచ్చు. 35 విభాగాలకు సంబంధించి 350 ఎగ్జిబిట్స్, 5 వేలకు పైగా నమూనాలు ఉంటాయి. https://www.gmcmedfusion.com వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చని గుంటూరు వైద్యశాల యంత్రాంగం తెలిపింది.

- ఈనాడు, అమరావతి

ఆకట్టుకునేలా ఏర్పాటైన ఎగ్జిబిట్

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నేడు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారులు గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారని తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, వాటి స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. అలా వీలు లేని వాటిని వారం రోజుల్లో పరిష్కరించేలా ప్రణాళికను అధికారులు సమర్పిస్తారని తెలిపారు.

మాట్లాడుతున్న పిల్లి మాణిక్యరావు

కుట్రలకు పాల్పడితే వైకాపా కనుమరుగవడం ఖాయం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: జగన్ కుట్రల్ని అమలు చేయాలని చూస్తే వైకాపా కనుమరుగవడం ఖాయమని తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 'అంబటి ఉద్దేశపూర్వకంగానే సీఎం చంద్రబాబును కించపరిచేలా మాట్లాడారు. వైకాపా నేత జోగి రమేష్ కూడా మంత్రి లోకేశ్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అలజడులు సృష్టించేందుకు జగన్ ఆదేశాలతోనే అంబటి ఆవిధంగా మాట్లాడారు. ఆయనపై పోలీసులు కఠిన సెక్షన్లు పెట్టాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు'.. అని హెచ్చరించారు. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ వైకాపా కుట్రలు కొనసాగనివ్వమని పేర్కొన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ అంబటి కనిపిస్తే.. వదిలిపెట్టేది లేదన్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

విద్యార్థులు క్రీడల్లో భాగస్వాములు కావాలి

ఖోఖో ఆడుతూ..

పొన్నూరు, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి క్రీడల్లో భాగస్వాములు కావాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి కె.వి క్రిష్ణకిశోర్ పేర్కొన్నారు. చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 'విజ్ఞాన్ బాల మహోత్సవ్ 2026 ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా క్రిష్ణకిశోర్ మాట్లాడారు. 'విద్యార్థులు రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఓటమి విజయానికి తొలి మెట్టు. క్రీడల్లో పాలు పంచుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నేటి విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి' అని సూచించారు. బాలికలపై జరుగుతున్న దాడులపై విద్యార్థులు నిర్వహించిన లఘు నాటిక అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, పరుగు పందెం, చెస్, తదితర పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి.

నేడు బహుమతుల ప్రదానం.. విజ్ఞాన్ బాల మహోత్సవ్ 2026 పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నట్లు ఇన్‌ఛార్జి ఉపకులపతి కె.వి క్రిష్ణకిశోర్ తెలిపారు. ముఖ్య అతిథిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ మల్లవరపు సూర్యతేజ పాల్గొంటారని చెప్పారు.

విద్యతోనే సమాజంలో గౌరవం

విద్యార్థినికి ఉపకార వేతనం అందజేస్తున్న తులసి రామచంద్రప్రభు

నగరంపాలెం, న్యూస్‌టుడే: సమాజంలో గౌరవం పెరగాలంటే కేవలం విద్య ద్వారానే వస్తుందని, పేద విద్యార్థులు దాతల సహకారాన్ని అందిపుచ్చుకోవాలని తులసి గ్రూప్ సంస్థల అధినేత తులసి రామచంద్రప్రభు అన్నారు. గుంటూరులోని రామనామక్షేత్రం ప్రాంగణంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు రూ.12,12,500 ఉపకార వేతనాలు ఆదివారం అందజేశారు. తులసి రామచంద్రప్రభు మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కేవలం రూ.16 పదో తరగతి పరీక్ష ఫీజు కట్టలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపారు. ఇంటర్, బీటెక్ చదివే రోజుల్లో ప్రభుత్వం నుంచి రూ.450 ఉపకార వేతనంతో చదువుకుని జీవితంలో స్థిరపడ్డాక తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో 1995-96లో ఇద్దరు విద్యార్థులతో ఉపకార వేతనాల పంపిణీ ప్రారంభించానన్నారు. ప్రస్తుతం 40 వేల మంది విద్యార్థులకు రూ.23 కోట్లు ఉపకార వేతనాలు ట్రస్టు ద్వారా పంపిణీ చేసినట్లు వివరించారు. ఉపకార వేతనాల పంపిణీలో ప్రధాన భూమిక తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దీంతో పాటు నగరంలో సమాజహితం కోరుకునే వారిని ట్రస్టు సభ్యులుగా చేర్చుకొని, వారి సహాయ, సహకారాలతో అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచి ఉగ్గిరాల సీతారామయ్య, ట్రస్టు సభ్యుడు నారదాసు శ్రీహరిరావు, నగర ప్రముఖులు తోట శంకరరావు, టి.నారాయణరావు, పి.రమణయ్య, ఎ.సాంబశివరావు, ఎన్.కోటేశ్వరరావు, పి.ఆనంద్, కె.నరేంద్రనాథ్, దళవాయి సుబ్రహ్మణ్యం, ఎం.శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం


మాట్లాడుతున్న విద్యాసాగర్

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగులు ఐక్యంగా ఉంటే సమస్యలు సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆదివారం హిందూ కళాశాల హైస్కూల్ సమావేశ మందిరంలో జరిగిన స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యాశాఖలో కీలకభూమిక పోషించే మినిస్టీరియల్ ఉద్యోగుల సమస్యలు అనేకం అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. సిబ్బంది కొరతతో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పదోన్నతులు లేక ఆందోళన చెందుతున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నాయకులు పద్మకుమారి, శ్రీనివాసరావు, స్వాములు, కె.శ్రీనివాసు, వేణుగోపాలరావు, వెంకటప్పయ్య, రాజేంద్ర, ముత్యాలనాయుడు, వజ్రబాబు పాల్గొన్నారు.

మల్లిక స్పైన్ సెంటర్‌కు బేసిక్ స్పైన్ రీసెర్చ్ అవార్డు


అవార్డు అందుకుంటున్న డాక్టర్ నరేష్‌బాబు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ డాక్టర్ నరేష్‌బాబు ఏఎస్ఎస్ఐ బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డు అందుకున్నారు. గత వారం పుణెలో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా-2026 జాతీయ సదస్సులో డాక్టర్ నరేష్‌బాబు ఈ అవార్డును అందుకున్నట్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఆర్ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలు సూచించవచ్చని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డుతో పాటు ఏఎస్ఎస్ఐ క్లినికల్ స్పైన్ రీసెర్చ్ అవార్డును మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ అందుకున్నారు. మల్లిక స్పైన్ సెంటర్. . ఫెలోస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో అల్ట్రాసోనిక్ బోన్ లేజర్ టూల్స్ వినియోగంపై రూపొందించిన సాంకేతిక వీడియోకు బెస్ట్ వీడియో ప్రజెంటేషన్ అవార్డు దక్కింది. పరిశోధనలో భాగస్వాముడైన డాక్టర్ పృధ్వీ కుమార్‌రెడ్డిని నరేష్‌బాబు అభినందించారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల చైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల చైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల చైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

Aster Ramesh HOSPITALS We'll Treat You Well

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యాసంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande" NECC

Hospitality Partner
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)

Man of the Series
Hero

Digital Partner
ఈనాడు.నెట్

TV Partner
ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM

Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

విద్యార్థినుల వసతి గృహానికి రూ.కోటి విరాళం


రూ.కోటి విరాళం ప్రకటించిన డాక్టర్ పిన్నమనేని లెనిన్‌తో సమితి పాలకవర్గం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యార్థినుల వసతి గృహ భవన నిర్మాణానికి రూ. కోటి విరాళం ఇస్తానని ప్రవాసాంధ్రులు డాక్టర్ పిన్నమనేని లెనిన్ ప్రకటించారని సమితి అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాధ్‌చౌదరి వెల్లడించారు. కమ్మజన సేవా సమితి విద్యార్థినుల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారని, జింకానా మాతాశిశు కేంద్రానికి కూడా విరాళం అందజేశారని చెప్పారు. లెనిన్ మాట్లాడుతూ చదువు లేనిదే భవిష్యత్తు లేదన్నారు. అందుకే కష్టపడి ఇష్టంగా చదవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చుక్కపల్లి రమేష్, కార్యదర్శి కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, కోశాధికారి కావూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై 5న పార్లమెంటుకు ర్యాలీ


మాట్లాడుతున్న నరసింహారెడ్డి, పక్కన రఘునాథరెడ్డి తదితరులు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఆలిండియా జాక్టోగా ఏర్పడి ఫిబ్రవరి 5న మార్చ్ టూ పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినందున, ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్టీయూ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బాజీ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులు.. రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టసవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాతపెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, బకాయిలు చెల్లించాలన్నారు. ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డి.పెదబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జోజప్ప, ఎం.శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్). ✆ 87907 41166

REAL ESTATE

PLOT FOR SALE

TENALI

తెనాలిలో రాబోవు బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDA వెంచర్లో స్థలాలు గ|| 13 వేలకే కలవు. 50 లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 76739 30924.

GENERAL

200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే. ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

తెనాలిలో గవర్నమెంట్ ఆసుపత్రికి సమీపంలో టీచర్స్ కాలనీ వద్ద 700 గ॥ NSW మూడువైపుల రోడ్డు కలిగిన ఖాళీ స్థలం అమ్మకము. సెల్: 8374947473

JOBS

KFC Restaurant hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30Yrs. Male/Female Salary CTC 15,740/-. 8801439988, 08523017565, 7382422874, 8985918709.

SVR ఎలక్ట్రికల్స్ ప్రై.లి. గుంటూరు & జడ్చర్ల బ్రాంచిలలో పనిచేయుటకు అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, డిప్లొమో ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, ఐటిఐ హెల్పర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్ కావలెను. 91333 55781 (10 AM - 5 PM) svrelectricalsgnt@gmail.com.

రాఘవ ఆటోఫైనాన్సియర్స్ గుంటూరు, బాపట్ల, మంగళగిరి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, సత్తెనపల్లి ఏరియాలో కలెక్షన్‌ఎగ్జిక్యూటివ్స్ గుంటూరు ఆఫీస్‌లో స్టాఫ్‌కావలెను. వ: 21-35. జీ: 15K-18K, TA,INC, అ: ఇంటర్ ఆపైన. 2వీలర్ తప్పనిసరి. ✆: 9154746824, 9154067714.

ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు హెల్పర్స్, మరియు ఆఫీస్ వర్కర్స్ 19-35 సం|| వయస్సు గల స్త్రీలు కావలెను. ఉచిత భోజన వసతి. 95058 13993.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12,000/- నుండి 15,000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆: 89784 80435.

గుంటూరులో బార్ & రెస్టారెంట్ లో పనిచేయుటకు బిల్లింగ్ ఆపరేటర్, లిక్కర్ బాయ్స్, వెయిటర్స్, కావలెను. ✆ 95732 71161.

10th పాసైన విశ్రాంత ఉద్యోగులు (50సం||లు పైబడి) అదనపు ఆదాయంకొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతోకలిసి పనిచేయుటకు కావలెను. ✆ 8121009396.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్ /నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

ప్రముఖ స్టార్ హోటల్ గీతారీజెన్సీ నందు పనిచేయుటకు డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ (M/F) రిసెప్షనిస్ట్స్, బెల్‌బాయ్స్, రెస్టారెంట్ కెప్టెన్స్ (వెజ్&నాన్ వెజ్) కావలెను. అనుభవమునుబట్టి మంచి జీతం ఇవ్వబడును. సంప్ర: 4/1, అరండల్‌పేట, గుంటూరు. 99490 77525.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ్ నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సం||ల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆: 8978480429.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, అసిస్టెంట్ అడ్మిన్ ప్రిన్సిపల్ మరియు అసిస్టెంట్ అకడమిక్ ప్రిన్సిపాల్‌గా పనిచేయుటకు వివాహితులైన పురుషులు కావలెను. జీతము 20,000/- నుండి 30,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: డిగ్రీ నుండి పి.జి. వరకు. వయస్సు: 25 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర: ✆: 9248733301.

గుంటూరులోగల నర్సింగ్ కాలేజి నందు పనిచేయుటకు ఆటో, కారునడుపుటకు డ్రైవర్ కావలెను. ఆకర్షణీయమైనజీతము ఇవ్వబడును. వివరములకొరకు సంప్రదించగలరు. ఫోన్‌నెంబర్ 8122461164

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్ గుంటూరులో సెక్యూరిటీ గార్డ్‌లు (ఆడ/ మగ) 25 మంది, జీతం: 15500/, PF & ESI, డ్యూటీలో భోజనం ✆ 96525 42277

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

పిచ్చికుక్కల దాడిలో 35 గొర్రె పిల్లల మృతి

తాడికొండ, న్యూస్‌టుడే: పిచ్చికుక్కల దాడిలో 35 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన ఇది. తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన కుర్రా సాంబశివరావు ఐదేళ్లుగా గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం 35 గొర్రెపిల్లల్ని పొలంలో ఓ చోట కట్టారు. కాపలాగా కుమారుడిని ఉంచి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో రెండు పిచ్చికుక్కలు వచ్చి దాడికి తెగబడ్డాయి. కుమారుడు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దాడిలో రూ.2.50 లక్షల విలువైన 35 గొర్రె పిల్లలు, రెండు పెంపుడు కుక్క పిల్లలు మృతి చెందాయి. జీవాలు మృతి చెందడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం ఉదయం పశువైద్య అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు

నరసరావుపేట: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

పంటల వారీగా రైతు సమాఖ్యల ఏర్పాటుకు కృషి

మాట్లాడుతున్న కృష్ణప్రసాద్, వేదికపై కేశవరావు, లక్ష్మణరావు, హరిబాబు, అజయ్‌ఘోష్ తదితరులు

నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే : వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం తొలగిపోవాలంటే రైతులు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాలని అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) ఆర్థిక కార్యదర్శి కృష్ణప్రసాద్ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో అఖిలభారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన సదస్సుకు ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు అధ్యక్షత వహించారు. అతిథిగా హాజరైన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారులు వేళ్లూనుకుపోయారని, రైతులకు ఏ పంట వేయాలో వారే దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట పండించడంతో ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. అందుకు ఉదాహరణ గత రెండేళ్లుగా గుంటూరులో మిర్చి ధరల హెచ్చుతగ్గులే నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేయడానికి, వారిని చైతన్య పరిచేందుకు అఖిలభారత కిసాన్ సభ గ్రామాల వారీగా పంటల ప్రాతిపదికన రైతులతో సమాఖ్యలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్లకు ప్రజల సొమ్మును దోచి పెడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలు రావాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి వీబీ జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని, తద్వారా వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని తెలిపారు. విద్యుత్తు రాయితీలు తొలగించడానికి కొత్తగా విద్యుత్తు సంస్కరణ బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు. కార్మికుల హక్కులు కాలరాసేందుకు నాలుగు లేబర్ కోడ్‌ల పేరుతో చట్టాలను సమూలంగా మార్చేశారని తెలిపారు. కేంద్ర బహుళ సహకార చట్టం, రైతులపై ప్రభావం అనే అంశంపై రైతు సంఘం సీనియర్ నాయకులు కేశవరావు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకత అంశంపై రాష్ట్ర నాయకులు హరనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

కర్నూలు మహిళను ముంచిన వైకాపా నేత

మంగళగిరి మాజీ ఎంపీపీపై కర్నూలులో కేసు నమోదు

ఈనాడు, కర్నూలు : కర్నూలుకు చెందిన ఓ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించిన మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి రూ.3 కోట్లు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. 2024 ఎన్నికలకు ముందు నగదు చెల్లించినట్లు ఆమె చెబుతున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆమె ఒత్తిడి చేయగా ఆయన పలు విడతల్లో కొంత మొత్తం చెల్లించారు. దీంతో ఆమె విషయాన్ని బహిర్గతం చేయకుండా మిన్నకుండిపోయారు. రెండేళ్లు గడిచినా పూర్తి మొత్తం తిరిగివ్వకపోవడంతో ఆమె విషయాన్ని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాను మిగిలిన మొత్తాన్ని కూడా ఇచ్చేస్తానని చెప్పి లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ చెల్లింపు పూర్తికాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిరూపితం కావడంతో ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడంలో కీలకపాత్ర పోషించిన వారెవరన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలకు చెందిన అజయ్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారని గుర్తించారు. ఆ మహిళను మోసం చేసిన ఉదంతంలో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై బాధిత మహిళ కర్నూలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారు కేసు దర్యాప్తు చేపట్టారు. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నిందితుడైన మాజీ ఎంపీపీకి నోటీసులు ఇచ్చారు.

వైకాపా నేతల్లో ఆందోళన: మంగళగిరి మాజీ ఎంపీపీ లిఖితపూర్వకంగా రాసిచ్చిన పత్రాలు ఉండటంతో ఆ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గానికి మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలికి పూర్తి మొత్తం చెల్లించి వివాదాన్ని గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించుకోవడానికి కొందరు వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 143, రిటైల్ ధర - 170, చికెన్ విత్‌స్కిన్ - 247, చికెన్ స్కిన్‌లెస్ - 281.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 158, 167, 178 చికెన్ విత్ స్కిన్ - 306 చికెన్ స్కిన్‌లెస్ - 316.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

తెనాలి

●తెనాలి ●పొన్నూరు

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ

పెదకాకాని, న్యూస్‌టుడే: విజయవాడలో ఖేలో ఇండియా ఎన్టీపీఎస్ అమరావతి సిటీ ఓపెన్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పెదకాకాని విద్యార్థులు సత్తా చాటారు. కేఎల్‌పీ పాఠశాల విద్యార్థిని లేళ్ల ధృతి శ్రీలాస్య రికవరీ సబ్ జూనియర్స్ బాలికల విభాగంలో తృతీయ స్థానం, హిమ కార్తికేయ చౌదరి బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.హారిక ఇండియన్ రౌండ్‌లో తృతీయ స్థానం, ఏకేశ్వర్ మూడో స్థానం దక్కించుకుని సత్తాచాటారు. విజేతలను తల్లిదండ్రులు, కోచ్ రాజమోహన్ అభినందించారు.

ధ్రువపత్రం అందుకుంటున్న శ్రీలాస్య

నాగారప్పమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

నంబూరు(పెదకాకాని), న్యూస్‌టుడే: నంబూరులోని నాగారప్పమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జ్యోతిర్మయి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మాఘమాస శుక్ల పక్ష పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం సంతోషంగా ఉందని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో హై లెవల్ కాలువ డీసీ ఛైర్మన్ జొన్నల మురళీకృష్ణారెడ్డి, పెదకాకాని సొసైటీ ఛైర్‌పర్సన్ మాకిరెడ్డి జయరామిరెడ్డి, తెదేపా నాయకులు కూసం బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పూజా క్రతువులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జ్యోతిర్మయి దంపతులు

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

స్పందనలు: గుంతల పూడ్చివేత.. తెనాలి నుంచి నందివెలుగు, కొలకలూరు మీదుగా గుంటూరుకు వెళ్లే ప్రధాన మార్గం గోతులతో ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. స్పందించి గుంతలను పూడ్పించారు. రోడ్డుకు మరమ్మతులు చేశారు.

కొమ్మల తొలగింపు.. తెనాలి పట్టణ గాంధీనగర్ కవిరాజా పార్కులోని చెట్లకొమ్మలు పరిసరాల్లోని ఇళ్ల మీదకు వస్తున్నాయని అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు స్పందించి.. కొమ్మలను తొలగింపజేశారు.

స్లాబ్‌కు మరమ్మతులు.. తెనాలి ప్రధాన బస్టాండ్‌లో విజయవాడ బస్సులు నిలిపే చోట స్లాబ్ పెచ్చులూడి ప్రయాణికులపై పడేలా ఉన్న తీరును అధికారులకు వివరించగా.. స్లాబ్‌కు మరమ్మతులు చేయించారు.

తెనాలి-విజయవాడ రోడ్డు శుభ్రం.. తెనాలి-విజయవాడ ప్రధాన మార్గంలో కఠెవరం, సోమసుందరపాలెం మధ్య వ్యర్థాల గుట్టలుగా పేరుకుని ఉన్నాయని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. జేసీబీతో వ్యర్థాలను తొలగింపజేశారు.

పూడికతీత: తెనాలి ప్రకాశం బజారు, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ మార్గంలో ప్రధాన కాలువలో మురుగు నిలిచిన వైనాన్ని అధికారులకు తెలపగా.. వారు స్పందించి.. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పూడికలు, అడ్డంకులు తొలగింపజేశారు.

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

? పొన్నూరు 28వ వార్డులో వీధి దీపం వెలగడం లేదు. మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. **-షేక్ సుభానీ, 28వ వార్డు** ✔ పాడైపోయిన వీధి దీపాన్ని బాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.- **షేక్ హసీనా, సహాయ ఇంజినీరు**

? జీబీసీ రహదారిలోని మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయి. దుర్వాసన వస్తుంది.- **పి.నాగరాజు, జీబీసీ రహదారి**
✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం.

- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి

★ పట్టణ పరిధిలోని డీవీసీ కాలనీలో రెండు రోజులుగా పేరుకుపోయిన చెత్తను కార్మికులు తొలగించారు.– న్యూస్‌టుడే, పొన్నూరు

మేం ముడుపులిస్తాం.. మీరు బిల్లివ్వండి..!

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

తెనాలిలో అభివృద్ధి, ఇతర పనులు చేసిన గుత్తేదారులే అధికారులకు ముడుపులు చెల్లించి దస్త్రాలు తీసుకెళ్లి బిల్లులపై సంతకాలు చేయించుకోవడం పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు చేసిన ఓ కొత్త గుత్తేదారు అనేక నెలలు చూసి బిల్లులు చెల్లించలేదంటూ మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన సందర్భంగా ఇదంతా వెలుగులోకి వచ్చింది. సదరు గుత్తేదారు అధికారుల తీరును రాజకీయ నేత దృష్టికి తీసుకెళ్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు కింది స్థాయి ఇంజినీర్లకు, కీలక అధికారికి రెండు, మధ్య ఇంజినీర్లకు ఒక శాతం, ఇతర ఉద్యోగులకు ఒక శాతం చొప్పున ముడుపులు ఇస్తేనే చెల్లింపుల బిల్లులు చేస్తున్నట్లు కొందరు గుత్తేదార్లు తెలిపారు. అంతేకాదు వారి వద్దకు బిల్లులు తీసుకెళ్తేనే చకచకా బిల్లులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులు చేసిన ఓ వైకాపా కౌన్సిలర్ తన వాహనంలో సహాయక ఇంజినీరును ఎక్కించుకుని వెళ్లి బిల్లులపై సంతకాలు చేయించుకున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక దృష్టికి కాంట్రాక్టర్ల వెతలను తీసుకెళ్లారు. ఇంజినీర్లు, ఇంజినీరింగ్, అకౌంట్స్ విభాగ అధికారులు, ఉద్యోగులు, అటెండర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఇచ్చుకుంటున్నట్లు చెప్పి వాపోయారు. వారిలానే మీరు కూడా తీసుకుని చూసీచూడనట్లు ఉండాలని పురపాలక సీనియర్ ఇంజినీరును కోరగా సున్నితంగా తిరస్కరించినట్లు గుత్తేదార్లు చెప్పి వాపోయారు.

ఇబ్బందులున్నాయని వారికీ తెలుసు...

వైకాపా హయాంలో కీలక అధికారి బినామీ అయిన ఓ గుత్తేదారు తన బిల్లులు అధికారులు చుట్టూ తిరిగి చేయించేందుకు కొందరిని పురమాయించడం గమనార్హం.

డబ్బులిచ్చి మరి సంతకాలు చేయించుకుంటున్న గుత్తేదార్లు

అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపునకు గాను 2024-25లో సాధారణ నిధులు రూ.1.19 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.40 కోట్లు చెల్లింపులు జరిపారు అధికారులు. పురపాలక సాధారణ నిధుల్లో నిర్వహణకు పోగా ఉన్నవి, గ్రాంటు నిధులను అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు కమిషనర్ జె.రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రస్తుతానికి బిల్లులు చెల్లించడానికి సరిపోనూ నిధుల్లేవని అన్నారు. ఈ ఇబ్బందులు గుత్తేదార్లకు తెలుసని ఇస్తామన్న నమ్మకంతోనే టెండర్లు వేశారని చెప్పారు. కాస్త ఆలస్యమైనా తప్పకుండా చెల్లిస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లించాలని ఇంజినీరింగు ఇతర విభాగాల అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు.

మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి

చేబ్రోలు, న్యూస్‌టుడే: పురాతన భారతీయ కళలు, సంస్కృతి, చరిత్రను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 'మన గ్రామం మన సంస్కృతి' కార్యక్రమాన్ని చేపట్టాయని 'ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్' ప్రతినిధి జాస్తి వీరాంజనేయులు అన్నారు. ఆదివారం ఆ బృంద సభ్యులు చేబ్రోలులోని పురాతన దేవాలయాలను పరిశీలించి వీడియోలు చిత్రీకరించారు. రాష్ట్ర సమన్వయకర్త సింగం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటి వివరాలు అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బృంద సభ్యులు విజయ్ కుమార్, వేణు, రవిశంకర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైద్యశిబిరానికి విశేష స్పందన

లేమల్లెపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: లేమల్లెపాడులో గుంటూరు విజేత వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 140 మందికి వైద్యులు సుధాకర్, నిహారిక తదితరులు పరీక్షలు చేసి మందులు అందజేశారు.

మసీదులో ప్రత్యేక ప్రార్థనలు

చేబ్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని వేజండ్లలో నూతనంగా నిర్మించిన అబూబకర్ మసీదును ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు రామరాజు, వేజండ్ల సహకార సొసైటీ అధ్యక్షుడు రియాజ్ ఆలీ, మాజీ ఎంపీపీ ఖాదర్ బాషా పాల్గొన్నారు.

చదువుతో పాటు సామాజిక స్పృహ అవసరం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోని సమయం అత్యంత విలువైందని, సద్వినియోగం చేసుకున్నవారు చక్కటి విజయాలు అందుకుంటారని డీఎస్పీ బి.జనార్దన రావు తెలిపారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సామాజిక స్పృహను కలిగి ఉండాలని.. రోజూ పత్రికలు చదవడం ఇందుకు దోహదం చేస్తుందన్నారు. పెద్దల సూచనల వల్ల కలిగే మేలును గ్రహించడం, మనోవికాసంతో జీవితంలో ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొని ముందడుగు వేయగలుగుతారని వివరించారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేలా పోటీలను నిర్వహిస్తున్న 'ఈనాడు' సేవలు స్ఫూర్తిదాయకమని సీఐలు వి.మల్లికార్జునరావు, షేక్.నాయబ్ రసూల్, కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా టి.ఆర్.విజయప్రకాష్, తన్నీరు కల్యాణ్ కుమార్, ఐనంపూడి రజని వ్యవహరించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన అతిథులు వారికి బహుమతులు, ధ్రువపత్రాలు అందించారు. పాఠశాలల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఇక్కడ విజేతలుగా నిలిచినవారు జిల్లా స్థాయిలో తలపడనున్నారు. విజేతల వివరాలు వరుసగా మూడు స్థానాల్లో

❖ **వ్యాసరచన:** సయ్యద్ ఆయేషా, బి.చరిత, జి.హేమశ్రేష్ఠ ❖ **చిత్రలేఖనం:** పేషెన్స్ జ్యువెల్, షేక్.నజ్మూన్, ఏ.జోషిత ❖ **ఉపన్యాసం:** షేక్ తబస్సుమ్, కె.సమర్‌నాథ్, వి.చరిష్మ ❖ **క్విజ్:** జి.తేజోమయి, కె.గాయత్రి, ఏ.సహస్ర

విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందించిన డీఎస్పీ, సీఐలు, ప్రిన్సిపల్

సీడీఈ పరీక్షల కేంద్రాల్లో తనిఖీలు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలలో ఆదివారం చూచి రాతకు పాల్పడుతున్న దాదాపు 100 మందికి పైగా విద్యార్థులను ప్రత్యేక స్క్వాడ్ పట్టుకున్నారు. ఆదివారం రాయలసీమలోని మూడు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో తనిఖీ బృందం దాడులు చేసింది. దాడులు నిర్వహించిన వెంటనే ఆయా సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి నివేదిక ఇచ్చేసరికి పరీక్షలు పూర్తవుతాయని.. అప్పుడు చర్యలు తీసుకుంటే ఏం లాభమని అధ్యాపకులు చర్చించుకుంటున్నారు. చూచి రాతకు పాల్పడిన వెంటనే పరీక్షా కేంద్రం రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సీడీఈ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏఎన్‌యూ, సీడీఈ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రెండో స్పెల్ ప్రారంభమైన వెంటనే స్క్వాడ్ నియమించడంతో చూచిరాత, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం లాంటి ఘటనలను కొంతమేర కట్టడి చేశామని అధికారులు చెబుతున్నారు.

అమ్మవారి తిరునాళ్లకు సర్వం సిద్ధం

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకానిలోని ఉయ్యూరు వీరమ్మ పేరంటాళ్ల అమ్మవారి తిరునాళ్లకు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారి గ్రామోత్సవం తక్కెళ్లపాడు, అగతవరప్పాడు, వెనిగండ్లలో వైభవంగా జరుగుతోందని.. సోమవారం ఆలయానికి చేరుకోనున్నట్లు అధికారులు చెప్పారు. సోమవారం సాయంత్రం అమ్మవారి సిడిమాను ఉత్సవం ఉంటుందని.. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.

గాయత్రీ మంత్రం నామస్మరణతో మానసిక ప్రశాంతత

పొన్నూరు, న్యూస్‌టుడే: గాయత్రీ మంత్రం నామస్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుందని గాయత్రీ పరివార్ సభ్యుడు డి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీసుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవాలయంలో అఖిల విశ్వ గాయత్రీ పరివార్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గాయత్రీ మాత మంత్ర విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు.

మంత్రం విశిష్టతను వివరిస్తున్న వెంకటేశ్వరరావు తదితరులు

గ్రూప్-2 విజేతకు ఘన స్వాగతం

పెదకాకాని, న్యూస్‌టుడే: గ్రూప్-2(డిప్యూటీ తహసీల్దార్) ఉద్యోగం సాధించిన బద్దెపూడి సుకేష్ స్వగ్రామం తంగెళ్లమూడికి ఆదివారం చేరుకునే సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అతను పట్టుదలతో చదివి తొలుత కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందారు. ప్రస్తుతం తిరుపతిలో శిక్షణ పొందుతుండగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. సుకేష్ మాట్లాడుతూ.. గ్రామంలో తొలి గెజిటెడ్ హోదా ఉద్యోగం పొందటం సంతోషంగా ఉందన్నారు.

సుకేష్‌తో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు

స్వగ్రామానికి సేవలు స్ఫూర్తిదాయకం

తెనాలి టౌన్: స్వగ్రామానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు, అతిథులు కొనియాడారు. ప్రజా వైద్యులు యడ్ల కాశీ ప్రసాద్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె యడ్ల శ్రీలీల, శ్రీభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కొలకలూరులో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జేవీఎం హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ జవ్వాజి కోటి నాగయ్య, డాక్టర్ లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వైద్య బృందం, సిబ్బంది శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య సేవలు అందించారు. చిన్నారి స్నేహం ప్రతినిధులు పర్యవేక్షించారు.

ఎలుకల మందు తిని వ్యక్తి మృతి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: పట్టణ సీఎం కాలనీకి చెందిన డి.వెంకటేష్ (35) మద్యం మత్తులో గత నెల 30న ఎలుకల మందు తిన్నారు. ఈ క్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

తెలుగు రాయడం.. మాట్లాడటం నేర్పించాలి

తెనాలి(కొత్తపేట): పిల్లలకు తెలుగు రాయడం.. మాట్లాడటం తప్పక నేర్పించాలని కవి పొన్నపల్లి కృష్ణమూర్తి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం నందులపేటలో 'ప్రతి ఆదివారం తెలుగు వారం' వేదికపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలువురు విద్యార్థులు సామెతలు, సూక్తులు, శ్లోకాలు, దేశభక్తి గీతాలను చాలా చక్కగా పాడి వినిపించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పి.టి.అవధాన, విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి టి.వెంకట సుబ్బారావు, అబ్దుల్ హకీంజానీ, అప్పారావు, గీతాంజలిమూర్తి, భానుప్రసాద్ పాల్గొన్నారు.

ధర్మకాటా ఏదీ..?

నిబంధనల మేరకు రైతు బజార్లలో ధర్మకాటాలు అందుబాటులో ఉండాలి. అధికారులు నిర్ణీత ప్రాంతంలో ఒక పెద్ద కాటాను ఏర్పాటు చేస్తారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసిన ప్రజలు ఆ కాటా వద్ద తూకం సరి చూసుకుంటారు. అయితే తెనాలి రైతు బజార్లలో ఈ విధానం అమలు కావడం లేదు. జనం రాకపోకలు అధికంగా ఉండే బుర్రిపాలెం రోడ్డులోని ప్రధాన రైతు బజార్‌లోనూ గతంలో ధర్మకాటా ఉన్న ప్రాంతం ఇప్పుడు ఖాళీగా ఉండడాన్ని చిత్రంలో చూడవచ్చు. అధికారులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.- **న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

డాక్టర్ నాగవరప్రసాద్‌కు బంగారు పతకం ప్రదానం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: మానవ శరీరంలోని అవయవాల్లో లోపాలను చాలా స్పష్టంగా గుర్తించేందుకు రేడియాలజీలో వచ్చిన ఆధునిక మార్పులపై అవగాహన పెంచుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని విజయవాడకు చెందిన వేమూరి నాగ వరప్రసాద్ వైద్యులకు సూచించారు. దివంగత చదలవాడ కృష్ణయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా స్థానిక ఐఎంఏ తెనాలి హాలులో ఆదివారం రాత్రి నిర్వహించిన కృష్ణయ్య స్మారక ధార్మికోపన్యాసం, బంగారు పతకం ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'ఫ్యూచర్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మెడికల్ ప్రాక్టీస్' అంశంపై ప్రసంగించారు. అనంతరం ఆయనకు ఐఎంఏ తెనాలిశాఖ కార్యవర్గం బంగారు పతకం ప్రదానం చేసింది. తొలుత కృష్ణయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు కె.అనిల్‌కుమార్, సి.నీలిమ, సి.శ్రీకాంత్ బాబు, కృష్ణ సందీప్, మురళి, ఐఎంఏ కార్యవర్గం కె.శ్యామ్‌ప్రసాద్, జి.రవిశంకరరావు, జి.కోటేశ్వరప్రసాద్, టి.రాకేష్, టి.అఖిలేష్ పాల్గొన్నారు.

పతకం ప్రదానం చేస్తున్న ఐఎంఏ కార్యవర్గం, వైద్యులు

షాదీఖానా నిర్మాణానికి పచ్చజెండా

రూ.2.85 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

స్పందనకు వందనం

పొన్నూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని 25వ వార్డులో సగంలో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం రూ.2.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే షాదీఖానా నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి.. భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్. ఇచ్చిన మాట ప్రకారం నిధుల మంజూరుకు కృషి చేశారు.

భారం తగ్గనుంది..

ముస్లిం, మైనార్టీలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు గృహాల వద్ద ఖాళీ స్థలాలు లేకపోవడంతో ప్రైవేటు కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చవుతుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్మాణ పనులకు రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. అనంతరం ప్రభుత్వం మారడంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ఈనాడులో వరుస కథనాలు..

నిర్మాణ పనులు సగంలో నిలిచిపోయాయని..గత వైకాపా పాలనలో ఈనాడులో కథనాలు ప్రచురితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయలేదని గతేడాది సెప్టెంబరు 28న 'ప్రతిపాదనలు సరే.. పైసలేవి' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

సగంలో నిలిచిపోయిన భవనం..

మౌలిక వసతులు కల్పిస్తా..



షాదీఖానా నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.2.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాంతంలోని నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిర్మాణ పనులు తర్వగా పూర్తి చేసి. మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తా. **-ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్యే**

కమనీయం.. కల్యాణమూర్తుల దర్శనం

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: ఏడురోజుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మూర్తులు సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వార్లు ఆదివారం రాత్రి పురవీధుల్లో గజ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈవో హరిప్రసాద్, రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు

మురుగు నిర్మూలనకు చర్యలు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఇటీవల పట్టణ పరిధిలోని యడ్లలింగయ్య కాలనీ పక్కన అభివృద్ధి పనులు చేపట్టారు రైల్వే అధికారులు. దీంతో మురుగునీరు స్తంభించి కాలనీలోని అంతర్గత కాలువలు పొంగి ఇళ్ల ముందుకు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఈ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రామఅప్పలనాయుడు ఆయిల్ ఇంజిన్లతో మురుగు నీటిని బయటకు పంపుతున్నారు. కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా ఏసుబాబు ఆదివారం తెలిపారు.

ఇకనైనా మరమ్మతులు చేస్తారా..?

మండల పరిధి ములుకుదురు గ్రామంలోని ప్రయాణికుల విశ్రాంత భవనం శ్లాబు పగుళ్లిచ్చింది. పెచ్చులూడి పడుతోంది. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నారు. శ్లాబుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నా పంచాయతీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**



పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్

మేడికొండూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారావు అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తృతీయ వర్ధంతి
(మాఘ బహుళ పాడ్యమి)

జననం : 12-04-1951 మరణం : 06-02-2023

కీ॥శే॥ సిద్దాబత్తుని పార్వతి

సాంబశివనగర్ కాలనీ, పొన్నూరు

భౌతికంగా మీరు మా నుండి దూరమై మూడు సంవత్సరాలు గడిచినమా మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మరువలేకున్నాం. మీరు లేరన్న నిజాన్ని నేటికీ జీర్ణించుకులేకపోతున్నాం. భగవత్సన్నిధిలో ఉన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

భర్త: సిద్దాబత్తుని శివరామ చంద్ర ప్రసాద్, Rtd. D.E.E. Irrigation

కుమారులు - కోడళ్ళు :
సిద్దాబత్తుని శ్రీనివాస చక్రవర్తి - జ్యోతి
Ex Counceler & Advocate
సిద్దాబత్తుని రాజ్‌కుమార్, U.S.A. - మాధురి
మనుమలు, మనుమరాండ్రు మరియు కుటుంబసభ్యులు

అశ్రుతాంజలి



నాన్న
సదా మా మనస్సులో...

జననం : 01-06-1944 మరణం : 23-01-2026

కీ॥శే॥ గుండపనేని హరిమోహనరావు గారు

వరహాపురం, Rtd: AE, APSPDCL

ఆదర్శ విలువలతో జీవిత వైభవాన్ని ప్రారంభించి, మానవత్వం - మంచితనం మూర్తీభవించిన మహామనిషిగా ఎదిగి, కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసి అందరి హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకొని భౌతికంగా మమ్ములను వీడి దైవ సన్నిధికి చేరుకున్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....

భార్య: అనంతలక్ష్మి
కుమారుడు - కోడలు : గుండపనేని శ్రీధర్ - సౌజన్య
మనుమరాలు : జ్యోత్స్న
కుమార్తె - అల్లుడు : కొలసాని సరిత - విజయసారథి
మనుమడు : డా॥ రోహన్
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు

పెద్దకర్మ : ఈరోజు ది.02-02-2026 సోమవారం తెనాలి పాండురంగపేటలోని శుభోదయ ఫంక్షన్‌హాల్ నందు జరుగును. కావున తెలియపరచటమైనది.

www.kimssikhara.com
KIMS SIKHARA HOSPITALS

కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ (గుండె వైద్యనిపుణులు) కన్సల్టేషన్ కొరకు తెనాలి లో అందుబాటులో ఉంటారు.

డా॥ నాగ శ్రీ హరిత పర్వతనేని
MD (Osm), DM (SVIMS), FESC, FSCAI, FACC
Ex. Associate Professor Guntur Medical College
Sr. Interventional Cardiologist
Director – Cardiac Sciences

ప్రతి మంగళవారం నాడు
సమయం: ఉ॥ 10 గం॥ నుండి సా॥ 6 గం॥ వరకు అందుబాటులో ఉంటారు.
ECG, 2D Echo, TMT సదుపాయం కలదు

స్థలం : ఆశ్రిత సూపర్ స్పెషాలిటి కేర్
7-5-31, లెక్చరర్స్ కాలని, ప్రకాశం రోడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, గంగానమ్మపేట, తెనాలి.
అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి.
ఫోన్ నెం: 97057 53356 | 99661 90493

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

పోలీసుల బందోబస్తు

మేడికొండూరు, న్యూస్‌టుడే: పేరేచర్ల కూడలిలో ఆదివారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మేడికొండూరు పోలీసులు అనుమానిత వాహనాలు ఆపి తనిఖీ చేశారు. సీఐ నాగూర్ మీరా సాహెబ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పేరేచర్ల కూడలిలో సీఐ నాగూర్ మీరా సాహెబ్, సిబ్బంది

వైద్యశిబిరం

లేమల్లెపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: లేమల్లెపాడులో గుంటూరు విజేత వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. 140 మందికి వైద్యులు సుధాకర్, నిహారిక తదితరులు పరీక్షలు చేసి మందులు అందజేశారు.

పాఠశాలల్లో నేటి నుంచి ఆధార్ శిబిరాలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు మండలంలో సోమవారం నుంచి 20వ తేది వరకు పాఠశాలల్లో ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కె.శివపార్వతి తెలిపారు. ఫిబ్రవరి, 2, 3, 4 తేదీల్లో ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల, 5న పాతమల్లాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల, 6 కొత్తమల్లాయపాలెం ప్రాథమిక పాఠశాల, 16, 17, 18 వంగిపురం జడ్పీ ఉన్నత పాఠశాల, 19న మేడవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం, 20న తుమ్మపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు.

ఫిరంగిపురం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో, కళాశాలలో ఆధార్ ప్రత్యేక కేంద్రాలు 2 నుండి 6 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిరంగిపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. ఫిరంగిపురం మార్నింగ్ స్టార్ కళాశాలలో 2 నుంచి 6 వరకు, వేములూరిపాడు హైస్కూల్‌లో 4 నుంచి 6, పొనుగుపాడు హైస్కూల్‌లో, కండ్రిక పంచాయతీ కార్యాలయంలో, ఎంపీపీ పాఠశాల అమీనాబాద్‌లో 2, 3 తేదీల్లో, బేతపూడిలో 4, 5 తేదీల్లో, నుదురుపాడు హైస్కూల్‌లో 5, 6 తేదీల్లో, మేరికపూడి సచివాలయంలో 4న, తాళ్ళూరు, తక్కెళపాడు సచివాలయలలో 6న శిబిరాలు ఉంటాయన్నారు.

మేడికొండూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్ శిబిరం నిర్వహిస్తోంది. ఆదివారం నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లోని ఆయా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆధార్ సేవలు అందుతాయని, 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందన: తుళ్లూరు, న్యూస్‌టుడే: మల్కాపురంలో సైడు కాలువల్లో దోమలు వృద్ధి చెంది ఇబ్బంది పెడుతున్నాయని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా స్థానికులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన గ్రామ కార్యదర్శి సాంబశివరావు పారిశుద్ధ్య కార్మికులతో దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు. ★ రాయపూడిలోని మసీదు బజారులో సైడు కాలువల్లో మురుగు నీరు నిలుస్తుందని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' కార్యక్రమం ద్వారా సమస్యను ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన పూడిక తీయించారు.

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ అడ్డరోడ్డు నుంచి నిడుముక్కల గ్రామ శివారు వరకు పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. సమస్యను విద్యుత్తు శాఖ ఏఈ నాగమల్లేశ్వరరావు దృష్టికి స్థానికులు 'మేమున్నాం.. మీకుతోడుగా' ద్వారా తీసుకెళ్లగా స్పందించి స్తంభాలను సరిచేయించారు. అవసరమైన చోట కొత్తవాటిని వేయించారు.

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద పడేసిన చెట్టు కొమ్మలు తొలగించాలని స్థానికులు మేమున్నాం..మీకు తోడుగా ద్వారా డిప్యూటీ ఎంపీడీవో షేక్.ఆదామ్ షఫీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేశారు.

తాడికొండ, న్యూస్‌టుడే: ? తాడికొండ మండలం బేజాత్పురం గ్రామంలో తాగునీరు కలుషితమైంది. నీరు పాచి రంగులో వస్తూ తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. **- మహేష్, స్థానికుడు**

✔ పైపులు మరమ్మతులకు గురవడంతో ఈ సమస్య ఏర్పడింది. బాగుచేయించి సమస్య పరిష్కరిస్తాం. **– రమణ, ఈవోపీఆర్డీ**

రహదారికి శంకుస్థాపన

శృంగారపురం (దుగ్గిరాల), న్యూస్‌టుడే: శృంగారపురంలో రైతులకు అత్యంత అవసరమైన డొంక రోడ్డు పనులకు ఆదివారం తెదేపా నాయకులు శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేశ్ చొరవతో వీబీ-జీరామ్‌జీ నిధులు రూ. 5 లక్షలతో డొంక రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. యలవర్తి అంకమయ్య, రావి రవీంద్రనాథ్ ఠాగూర్, వాకా మాధవరావుగౌడ్, జూపల్లి వెంకటేశ్వరరావు, వెంకటరావు తదితరులున్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్

మేడికొండూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారావు అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఆసుపత్రులకు చికిత్స అవసరం

వేధిస్తున్న వసతులు, సిబ్బంది కొరత

తుళ్లూరు, న్యూస్‌టుడే

రాజధాని నగరంలో భాగమైన తుళ్లూరు మండలంలో వైద్య సిబ్బంది, వసతుల కొరత వెంటాడుతోంది. అమరావతి నిర్మాణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వేల మంది కార్మికులు మండలానికి వచ్చారు. దీని తోడు మండలంలో సుమారు 54 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతి రోజు వందల్లో వైద్య సేవల కోసం రోగులు వస్తున్నారు. తుళ్లూరులో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించినప్పటికీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి సిబ్బంది, వైద్య పరికరాలను సమకూర్చాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాపలాదారులు లేక రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న మహిళా నర్సులు ఆందోళన చెందుతున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 1, హెల్త్ విజిటర్ 1 కొరత ఉంది. రాత్రి పూట మరో ఆయాను నియమించాల్సి ఉంది.

అనంతవరంలో శిథిల భవనంలో కొనసాగుతున్న ఆరోగ్య ఉప కేంద్రం

ఇదీ పరిస్థితి

రెవెన్యూ గ్రామాలు	21
జనాభా	54 వేలు
పీహెచ్‌సీలు:	2
సబ్ సెంటర్లు	18

★ మందడం, తుళ్లూరు పీహెచ్‌సీల కోసం కేటాయించిన నలుగురు వైద్యుల్లో ఇద్దరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. మండలంలో ఇద్దరు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ ఉండగా మరో ఇద్దరు ఆశా వర్కర్లను నియమించాల్సి ఉంది. అనంతవరంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం ఇటీవల కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందారు. తగినంత మంది సిబ్బందిని నియమించి వెతలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

★ అనంతవరంలో శిథిలావస్థకు చేరిన భవనంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఇరుకైన గదుల్లో సబ్ సెంటర్లు కొనసాగుతున్నాయి.

పాత భవనాల్లోనే సేవలు..

రాజధాని అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా తుళ్లూరు మండలంలో 12 చోట్ల సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ హెల్త్ సెంటర్‌లను నిర్మించారు. మందడం, తుళ్లూరు-2, పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో హెల్త్ సెంటర్ భవనాలను నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తైన భవనాల్లో గేట్లు, ఫ్లోరింగ్, విద్యుత్, తాగు నీరు, రోడ్లు వంటి చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆధునిక వసతులతో కొత్త హెల్త్ సెంటర్ భవనాలు నిర్మించినప్పటికీ పాత భవనాల్లోనే ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

ఒళ్లు హూనం.. ముప్పు ఖాయం

చింతపల్లిపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: చింతపల్లిపాడు, పర్చూరు రోడ్డులోని ఐదో మైలు కూడలి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలమయంగా మారింది. వాటి ధాటికి ఒళ్లు హూనం అవుతుందని, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ మార్గంలో గోదాములు, జిన్నింగ్, టీఎంసీ, ప్రెస్సింగ్ వంటి అనేక రకాల కంపెనీలు ఉండటంతో భారీ లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పల్లపాడు, యామర్రు, గారపాడు, చింతపల్లిపాడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు, ఉపముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ఎంవీఆర్ కృష్ణతేజ సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆదివారం విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద మహాత్మాగాంధీ రోడ్డుపై తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన 'మణిపాల్ రన్ ఫర్ క్యూర్-2026'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ వంటి ఒకే లక్ష్యంతో ప్రజలు కలిసొచ్చినప్పుడు ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకర జీవన శైలి, సమయానికి వైద్య చికిత్స చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సాధారణ సంచాలకులు పి.వెంకటరమణ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రజారోగ్య సవాళ్లు కూడా విపత్తు నిర్వహణ వలే సమష్టి సంసిద్ధత, అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తు చేశాయన్నారు. రన్ ఫర్ క్యూర్ వంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడతాయన్నారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తోందన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, 'అవార' వ్యవస్థాపకుడు అజయ్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు. 'రన్ ఫర్ క్యూర్'లో 5కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల కేటగిరీల్లో పలు వయసుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు జెండా ఊపి రన్ ప్రారంభించారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పతకం, ఈ-సర్టిఫికెట్ అందజేశారు.

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కృష్ణతేజ

అంబటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి

ఫిరంగిపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఫిరంగిపురంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. గుంటూరు తెదేపా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యనమాల ప్రకాష్ మాట్లాడుతూ మంత్రిగా చేసిన వ్యక్తికి మాట్లాడే తీరు తెలియకపోవడం బాధాకరమని, ఇదే విధంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పూల విజయకుమార్ మాట్లాడుతూ.. మాట జారుతున్న వైకాపా నాయకులందరికీ తెదేపా క్రమశిక్షణ నేర్పి తీరుతుందన్నారు. నాయకులు గుడిపూడి వెళాంగిణి రాజు, తెనాలి రాజు, మాదాను కిరణ్, కొండవీటి రాములు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా కుట్ర

తుళ్లూరు, న్యూస్‌టుడే: శాంతి భద్రతల సమస్యలు సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా కుట్ర చేస్తోందని తాడికొండ నియోజకవర్గ ఆర్టీఎస్ కోఆర్డినేటర్, బాలయ్య యువసేన అధ్యక్షుడు నెలకుదిటి చందు ఆరోపించారు. ఆదివారం ఆయన తుళ్లూరులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అమరావతి, పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దీన్ని జీర్ణించుకోలేని జగన్. . అంబటి రాంబాబుతో మురికి వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వామియే..శరణం అయ్యప్ప..

పాతమల్లాయపాలెం(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: పాతమల్లాయపాలెంలోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయ 10వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అయ్యప్పస్వామి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అయ్యప్పస్వామి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మండలంలోని పలు గ్రామాల నుంచి అతి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు.

చీకట్లోనే రాకపోకలు

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ గ్రామ శివారు చెంచుకాలనీ ప్రధాన రహదారిలో వీధి దీపాలు లేక రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారి మొత్తం కుంగిపోయి గుంతలతో అస్తవ్యస్తంగా మారింది. రోడ్డుపై భారీ బీటలు ఏర్పడి వాహనాల టైర్లు అందులో ఇరుక్కుని అదుపు తప్పుతున్నాయి. విష పురుగులు సంచరిస్తున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చెరువులో మురుగు నీరు చేరి దుర్వాసన

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని గ్రామం అనంతవరంలో హైస్కూల్ వెనుక ఉన్న ఊర చెరువులోకి స్థానిక టిడ్కో గృహాల వైపు నుంచి మురుగు నీరు వచ్చి చేరుతుంది. దానికి తోడు చెరువులో వ్యర్థాలు పేరుకు పోయి అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోంది. సీఆర్డీఏ అధికారులు స్పందించి చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పొగతో ఇక్కట్లు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడులో బీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల పక్కనున్న వాగులో చెత్త, వ్యర్థాలను పంచాయతీ సిబ్బంది శుక్రవారం దగ్ధం చేశారు. దట్టమైన పొగ దుర్వాసనతో వ్యాపించడంతో పాఠశాలలోని విద్యార్థులు, గుంటూరు- పర్చూరు రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

నిర్లక్ష్యం అల్లుకుంది..

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: చినకాకాని గ్రామ రాజీవ్‌గాంధీ బొమ్మ సెంటర్‌లో విద్యుత్తు స్తంభానికి పిచ్చితీగ, చుట్టూ పిచ్చిమొక్కలు అలుముకున్నాయి. గాలికి తీగలు తగిలినప్పుడు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది అని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

శ్రీనివాసా గోవిందా..

ఈమని(దుగ్గిరాల), న్యూస్‌టుడే: ఈమని వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ట్రస్టీ నాగెళ్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత స్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.

పేరంటాలమ్మ రక్షమాం.. పెనుమూలి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: పెనుమూలిలో వీరమ్మ పేరంటాలు, చింతయ్యల కల్యాణం ఆదివారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. ఆదివారం సాయంత్రం పసుపుబళ్ల ప్రదక్షిణ నిర్వహించారు.

రజతోత్సవాల క్యాలెండరు ఆవిష్కరణ

ఏటుకూరు(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: ఏటుకూరు జాతీయ రహదారిలోని 79 అడుగుల శ్రీఅభయ ఆంజనేయస్వామి ఆలయంలో రజతోత్సవాల క్యాలెండరు, కరపత్రాలను ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు బండారు సాంబశివరావు ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు రాజ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 25వ హనుమజ్జయంతి వేడుకలను పురస్కరించుకుని వేడుకల కరపత్రాలను, క్యాలెండరును ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణతో ఉజ్వల భవిష్యత్తు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: హిందూ ధర్మ పరిరక్షణతోనే సమాజానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఆదివారం ఈమనిలో జరిగిన హిందూ ధర్మ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలునిచ్చారు. ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కులమత భేదాలు వదిలి హిందువులంతా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తితిదే పాలక వర్గ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రముఖ్ పూర్ణప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలు జాతి ఐక్యతకు దోహదం చేస్తాయన్నారు. తొలుత గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. బాలికల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులకు అతిథులు బహుమతులు అందించారు.

పెదనందిపాడు: ప్రసంగిస్తున్న చిదంబరశాస్త్రి

దుగ్గిరాల: కార్యక్రమంలో శివస్వామి, చిల్లపల్లి శ్రీనివాస్, జానకీదేవి తదితరులు

భారతదేశ విలువలు గొప్పవి

పెదనందిపాడు, న్యూస్‌టుడే: భారతదేశపు విలువలు ఎంతో గొప్పవని హనుమత్ ఉపాసకుడు, అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన యంత్ర రూపకర్త అన్నదానం చిదంబరశాస్త్రి అన్నారు. స్థానిక అశోక ఉన్నత పాఠశాలలో పెదనందిపాడు ఖండ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి అశోక పాఠశాల డైరెక్టర్ పోపూరి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. శాస్త్రి మాట్లాడుతూ ధర్మన్ని దెబ్బతీసే కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. లక్ష్మీ గణపతి విద్యాపీఠం నిర్వాహకులు, భాజపా నాయకుడు జె.వెంకటరామలింగేశ్వరశాస్త్రి, ప్రముఖ న్యాయవాది సుందరరామశర్మ, ఆర్ఎస్ఎస్ ఖండ సంఘచాలక్ కె.దశపతిరావు మాట్లాడుతూ హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య భారతి ప్రాంతీయ సంఘటనా కార్యదర్శి కె.పృథ్వీరాజ్, శ్రీధర్‌బాబు, పారిశ్రామికవేత్తలు శేషగిరిరావు, రాఘవయ్య, రామసుబ్బారావులు ప్రసంగించారు. తొలుత విద్యార్థినుల నృత్యం ఆకట్టుకుంది.

శక్తి రూపిణీ.. అభయ ప్రదాయిని

పెదనందిపాడు: కల్యాణంలో పాల్గొన్న దంపతులు

వట్టిచెరుకూరు: చింతపల్లిపాడులో..

న్యూస్‌టుడే బృందం: గోపయ్య సమేత లక్ష్మీతిరుపతమ్మ కల్యాణాలు ఆదివారం పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగాయి. శాస్త్రోక్తంగా జరిగిన ఆయా కార్యక్రమాలకు భక్తులు అధికస సంఖ్యలో తరలివచ్చారు. దాతలు, గ్రామస్థుల సహకారంతో అన్నసంతర్పణలు ఏర్పాటు చేశారు. కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టున్నాయి.



మేడికొండూరులో...

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: విద్యుత్తు కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా సోమవారం ఐదు గ్రామాల్లో సరఫరా ఉండదని ఏఈ గోపీ ఆదివారం ప్రకటించారు. చిలువూరు, తుమ్మపూడి, కంఠంరాజుకొండూరు, మంచికలపూడి, పెనుమూలి గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.

మూలకు బండ్లు.. స్వచ్ఛతకు తూట్లు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే

స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు ఇవేమి తమకు వర్తించవన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఓబులనాయుడుపాలెం సచివాలయానికి స్థానిక నివాసాల నుంచి చెత్త సేకరించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి తోపుడు బండ్లు అందించారు. వీటిని సమకూర్చి నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు వాటిని వినియోగించలేదు. రెండు బండ్లకు కలిపి తాళం వేసి సచివాలయం భవనం పక్కన నిరుపయోగంగా పడేశారు. వెనుక వైపు ఉన్న గదిలో చెత్తాచెదారం, పనికిరాని వస్తువులు, గుట్టలుగా పోశారు. స్వచ్ఛ గ్రామానికి ప్రజలంతా సహకరించాలని చెప్పాల్సిన ఉద్యోగులే. . స్వచ్ఛతకు తూట్లు పొడుస్తున్నారు. శుభ్రత ప్రాధాన్యాన్ని వివరిస్తూ తయారు చేయించిన హెచ్చరిక బోర్డులను గాలికి వదిలేశారు.

నిరుపయోగంగా చెత్త సేకరణ వాహనాలు

సచివాలయం వెనక వైపు ఉన్న ఓ గదిలో ఇలా..

ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ఫిరంగిపురం, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బాల్ బాడ్మింటన్ పోటీలు (ఉమెన్) అదివారం ముగిసినట్లు ఛైర్మన్ డాక్టర్ జీవన్‌మణిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో మొత్తం 6 జట్లు పోటీపడగా కృష్ణవేణి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) ప్రథమ, ఏఎన్‌యూ, జేఎంజే మహిళా (తెనాలి) కళాశాలల జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రతిభ చూపిన షేక్ ముంతాజ్, కె.కావ్య, కె.నవ్య, సీహెచ్ తనూజ, జి.లూథియా, పీ.హేమలత, జె.దర్శిని, టి.లహరి, డి.సౌజన్య, మౌనికలను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. వీరు త్వరలో తమిళనాడులో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. డాక్టర్ పాతూరి శ్రీనివాసరావు, ఈదర ఆదిబాబు, డాక్టర్ వెంకటరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మెజేస్, ప్రేమ్ కుమార్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన జట్టు

స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ

చమళ్లమూడి(వట్టిచెరుకూరు): విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ముంబయికి చెందిన విభా ఫౌండేషన్ సహకారంతో ఎస్‌సీఈఆర్టీ రాష్ట్ర స్థాయిలో శనివారం నిర్వహించిన ఆంగ్ల స్పెల్‌బీ పోటీల్లో చమళ్లమూడి ప్రాథమిక పాఠశాల(మెయిన్) ఐదో తరగతి విద్యార్థి యు.వేదాన్ష్ ద్వితీయ స్థానం సాధించాడు. ఎస్‌సీఈఆర్టీ సంచాలకులు ఎంవీ కృష్ణారెడ్డి వేదాన్ష్‌కు జ్ఞాపిక అందించి అభినందించారు. విద్యార్థికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు షహనాజ్, ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకటేశ్వరరావులను ఎంఈవోలు జి.సత్యనారాయణమూర్తి, నిర్మలలు అభినందించారు.

జ్ఞాపిక అందుకుంటున్న వేదాన్ష్

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

ఫిరంగిపురంన్యూస్‌టుడే: రేపూడి మంచినీటి చెరువులో గుర్తు తెలియని సుమారు 50, 55 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతానికి ఉదయపు నడకకు వచ్చిన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సురేష్‌బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బైక్ అదుపుతప్పి గాయాలు

రామవరప్పాడు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడంతో దానిపై ప్రయాణిస్తున్న నానమ్మ, మనవడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళగిరి మండలం కృష్ణారావుపాలేనికి చెందిన ఎం.చంద్రలీల గన్నవరం బంధువుల ఇంటికి వెళ్లారు. తన మనుమడితో కలిసి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి మంగళగిరి వెళ్తుండగా నిడమానూరులో వారి వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. పోలీసులు వెంటనే వారిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు.

విరాళం పేరుతో మోసం

దుగ్గిరాల, న్యూస్‌టుడే: సామాజిక పింఛను అందుకున్న వృద్ధురాలికి మాయమాటలు చెప్పి నగదు కాజేసిన సంఘటన ఇది. స్థానిక యాదవపాలెం కృష్ణుడి బజారులో ఉంటున్న ఓ వృద్ధురాలు శనివారం ఉదయం పింఛను తీసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఓ యువకుడి వచ్చి గ్రామంలో తిరుపతమ్మ గుడి కడుతున్నామంటూ చందా అడగగా.. ఆమె రూ.1500 ఇచ్చింది. వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేటికి చుట్టు పక్కలవారిని ఆమె ఆరా తీయగా అసలు గుడి కట్టడం లేదని తెలిసింది.

(c) eenadu

గుంటూరు తూర్పు

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి. ..(కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 13, వంగ 24, బెండ 27, పచ్చిమిర్చి 35, కాకర 44, క్యారెట్ 25, క్యాబేజీ 20, బీర 25, దొండ 43, బంగాళాదుంప 23, ఉల్లిపాయలు 25, గోరుచిక్కుళ్లు 38, దోస 39, పొట్ల 24, చామ 24, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 10, మెంతికూర 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 22, కీర 39, క్యాప్సికం 59, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 60, సొర 10, అరటి 8. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందన: ఇస్రాయిల్‌పేట 3వలైన్ సైడుకాల్వల్లో పూడికలు చేరి మురుగునీరు పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికులు జాన్‌సైదా 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్‌కు తెలియజేయడంతో కాల్వల్లో పూడికలు తీయించారు. ★ విజయ శాంతినగర్ రెండోలైన్‌లో చెత్తకుప్పలు తీయకుండా వదిలేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని స్థానికులు శాంతిరాజు 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్య ప్రజారోగ్య అధికారులకు తెలియజేయడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు. **-న్యూస్‌టుడే, నగరపాలకసంస్థ**

పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: పీకేఆర్ అండ్ కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పించి వారి ఉన్నతికి చేయూత అందిస్తున్నామని ట్రస్ట్ ప్రెసిడెంట్ కన్నా మాస్టార్ అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ పులిపాటి కోటేశ్వరరావు స్మృతి సభ వల్లూరివారితోటలోని పీకేఆర్ అండ్ కేఆర్ ట్రస్ట్ భవనంలో ఆదివారం జరిగింది. చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రస్టు వైస్ ఛైర్మన్ పుల్లారావు మాట్లాడుతూ కోటేశ్వరరావు ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కోటేశ్వరరావు, కోట సత్యం, వీరయ్య, వాసుదేవరావు, దామోదర్, ఏడుకొండలు పాల్గొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపరిచిన బడ్జెట్: ఏపీటీఎఫ్

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: 2026-27 కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపరిచిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయపన్ను శ్లాబ్‌లో మార్పులు లేకపోవడం దారుణమన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచకపోవడంతో వేతన జీవులపై అదనపు భారం పడుతుందన్నారు. ఎనిమిదో వేతన సంఘం ఊసే లేకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విద్యాశాఖకు కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు.

విద్యాశాఖకు నిధుల కేటాయింపు నిరాశాజనకం

గుంటూరు విద్య: కేంద్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధుల కేటాయింపు నిరాశాజనకంగా ఉందని ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. కొఠారి కమిషన్ ప్రకారం కేంద్రం విద్యకు ఆరు శాతం నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. మన రూపాయి విలువ పడిపోతున్న సందర్భంగా పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనపథకం, సమగ్ర శిక్షా కార్యక్రమాలకు నిధులు సరిపోవన్నారు.

కలుషిత ముప్పు.. కలగదా కనువిప్పు..!

మురుగు కాలువల్లోనే కొనసాగుతోన్న తాగునీటి పైపులు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే

నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. కాలువల్లో సరిగా పూడిక తీయకపోవడంతో మురుగు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. కొత్తపేట, నెహ్రూనగర్, రైలుపేట, లాలాపేట, సంగడిగుంట, పాతగుంటూరు, అరుంధతినగర్, బొంగరాలబీడు, రామిరెడ్డితోట, గుంటూరువారితోట తదితర ప్రాంతాల్లో కాలువల్లో పూడిక సరిగా తీయడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో కాలువల్లోని మురుగు రోడ్లపైకి ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. దుర్వాసన, దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని పేర్కొంటున్నారు.

పాఠాలు నేర్వని యంత్రాంగం..: నగరంలోని అనేక ప్రాంతాల్లో మురుగుకాలువల్లోనే తాగునీటి పైపులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో శారదాకాలనీ, శ్రీనగర్, రైలుపేట, చినబజార్, చౌత్రా తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో మురుగుకాలువల్లో ఉన్న పైపులు లీకవడంతో తాగునీరు కలుషితమై అనేక మంది వాంతులు, విరోచనాలతో అనారోగ్యం బారిన పడడం అప్పట్లో కలకలం రేపింది. గత ఏడాది శారదాకాలనీ, శ్రీనగర్ ప్రాంతాల వాసులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. శారదాకాలనీ, రైలుపేటలో కొందరు మృతిచెందగా..తాగునీటి కలుషితమే వారి మరణాలకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అప్పటి కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాలువల్లో మంచినీటి పైపులు తొలగించడం, తాగునీరు కలుషితం కాకుండా రోజు నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో పరీక్షలు చేయించడంతో అప్పటికి సమస్య పరిష్కారమైంది. దాని నుంచి పాఠం తీసుకొని మురుగు కాలువల్లోని తాగునీటి పైపులను సురక్షిత ప్రాంతానికి మార్చాల్సి ఉంది. ఇప్పటికీ అది జరగలేదు. నేటికీ అనేక ప్రాంతాల్లో తాగునీటి పైపులు మురుగు కాల్వల్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

మురుగు నీటిలో పైపులు మేదర్‌బజార్‌కు వెళ్లే మార్గంలో ఇలా..

'అంబటి రాంబాబుపై పీడీ చట్టం పెట్టండి'

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై పీడీ చట్టం నమోదు చేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. ఆదివారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పక్కా ప్రణాళికతో వైకాపా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇతర నాయకులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. వైకాపా తప్పు చేసినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ కోసం పదే పదే కుట్రపూరితంగా దుర్భాషలాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎమ్మెల్యేల పట్ల ఇష్టమొచ్చినట్లు అంబటి వ్యాఖ్యలు చేయడం వెనుక కుట్రదాగి ఉందన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యలు చేసిన వెంటనే అక్కడ జోగి రమేష్..ఇంకోచోట మరో వైకాపా నాయకుడు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని..వారి వెనుక జగన్ ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా అంబటి తీరు ఉందన్నారు. అతను వంగవీటి రంగాతో పోల్చుకుంటున్నాడన్నారు. స్వర్గీయ వంగవీటి రంగా ప్రజా నాయకుడని, అలాంటి వారితో జగన్ మోచేతి నీళ్లుతాగే అంబటి రాంబాబుకు పోలికా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంబటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రైవేటు కేసు వేసి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబు శనివారం చేసిన మురికి వ్యాఖ్యలపైన మాత్రమే పోలీసులు కేసులు పెట్టారని, అతను పదేపదే చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై, రెచ్చగొట్టే చర్యలపైనా పీడీ చట్టం నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దాసరి రాజామాస్టర్, నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, షౌకత్ తదితరులు ఉన్నారు.

ఎస్పీ వకుల్‌జిందాల్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే నసీర్, ఏపీటీఎస్ ఛైర్మన్ మోహనకృష్ణ, రాజామాస్టర్, నాయకులు

కనులపండువగా కల్యాణ మహోత్సవం

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : బుచ్చయ్యతోట 7వ వీధిలో తిరుపతమ్మతల్లి దేవస్థానం వద్ద ఆదివారం లక్ష్మీతిరుపతమ్మతల్లి, గోపయ్యస్వామివార్ల కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఉదయం గర్భాలయంలో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం పూలరథంపై స్వామివార్లను ఊరేగించారు. రాత్రి స్వామివార్ల కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శీలంశెట్టి శ్రీనివాసరావు, అనురాధ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది.

హాజరైన భక్తులు

వేదికపై లక్ష్మీతిరుపతమ్మతల్లి, గోపయ్యస్వామివార్లు

వాసవీక్లబ్ కార్యవర్గం ఎన్నిక

పట్నంబజారు, న్యూస్‌టుడే: సేవా కార్యక్రమాల నిర్వహణలో వాసవీక్లబ్ గుంటూరు ముందంజలో ఉంటుందని నూతన అధ్యక్షుడు రాయవరపు అశోక్‌కుమార్ తెలిపారు. ఏటుకూరు రోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా అమరా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు, పించన్ల అందజేతతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కొరగళ్ల వెంకటేశ్వరరావు, కొల్లిపర దుర్గనాగమణి, మున్నలూరి గౌరీశంకర్, కొప్పురావూరి బాబూరావు, కేవస్‌వీ నారాయణ, గుడిపాటి భాస్కర్, అడ్డగళ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతున్న ప్రతినిధులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లఘుచిత్రాల పోటీలతోపాటు కోలాటం, విద్యార్థుల నృత్యరూపక ప్రదర్శన అందరినీ అలరించాయి. కళాకారులు, విద్యార్థులకు అతిథిగా హాజరైన సినీనటులు అజయ్‌ఘోష్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నూతలపాటి కాళిదాసు, జేవీవీ నాయకులు వీవీకే సురేష్, జి.వెంకట్రావు పాల్గొన్నారు.

అలరించిన నృత్యాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో హిందూ కళాశాల ఏడీ హాలులో ఆదివారం రాత్రి జరిగిన నృత్యాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీకనకదుర్గ నృత్యాలయం విజయవాడ, నటరాజ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు పలు శాస్త్రీయ నృత్యాంశాలు ప్రదర్శించారు. మైలవరపు వెంకట దివ్య భారతి అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ పర్యవేక్షించారు.

చూడముచ్చటగా గోదాకల్యాణం రూపకం

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదాకల్యాణం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. తొలుత గుళ్లపల్లి సుబ్బారావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వెంకటరామశర్మ దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. విజయవాడ శ్రీనృత్య ఆర్ట్ అకాడమీ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్య బృందం గోదా రంగనాధుల కల్యాణంలోని ప్రధానాంశాల ఇతివృత్తంతో నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్య బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు. సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

గోవులను ఇలా వదిలేస్తే ఎలా..!

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : రహదారులపైకి గోవులను వదిలేయడంతో అవి వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో సమస్యగా ఉందని నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గోవులను రోడ్లపైకి వదిలితే చర్యలు తీసుకుంటామని గత కమిషనర్ ఆదేశించారు. వాటిని బేఖాతరు చేస్తూ యజమానులు పశువులను యథేచ్ఛగా రోడ్లపైకి వదిలేస్తున్నారు. అవి రోడ్లపై తిరగడంతో నెహ్రూనగర్, బుచ్చయ్యతోట ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతోపాటు మూగజీవాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

రోడ్లపై వ్యర్థాలు..రాకపోకలకు అవస్థలు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : కొత్తపేట ఇసుకవారి వీధిలో రోడ్లపై వ్యర్థాలు కుప్పలుగా వేయడంతో ఇబ్బందిగా ఉన్నదని స్థానికులు వాపోతున్నారు. ఇటుగా ఆలయాలు, ఆసుపత్రులు ఉన్నాయి. రోడ్లపై వేసిన చెత్తకుప్పల నుంచి దుర్వాసనతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నివాస ప్రాంతాల వద్ద వ్యర్థాలు వేయటానికి చెత్తడబ్బా పెట్టించాలంటున్నారు.

ముగిసిన వార్షికోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం: స్థానిక పండరీపురం అయిదో లైనులోని యాజ్ఞవల్క్య క్షేత్రం వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజున యాజ్ఞవల్క్య రుషి పట్టాభిషేకం, అన్నసంతర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.

యాజ్ఞవల్క్య పట్టాభిషేకం

కుడోలో గుంటూరు క్రీడాకారుల సత్తా

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని గోపాలపట్నం డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన రెండో రాష్ట్ర స్థాయి కుడో ఛాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఆర్.సిద్ధార్థవర్మ, రమావత్‌అనిల్, ఎస్.ఎస్.ఎన్.ఎస్.సంతోష్, టి.శ్రీమంత్‌రెడ్డి, సిద్ధా బాంధవ్, ఎస్.మోహనకృష్ణ లోకేష్ బంగారు పతకాలు, కె.రాహుల్ గణేష్‌రెడ్డి, కె.తరుణ్‌కుమార్, అడకా లోకనాథ్, కె.గుణేశ్వర్‌లు.. రజతం, టి.ఉద్దీప్ త్రివేది కాంస్య పతకాలు సాధించారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిందని కుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ తెలిపారు.

పతకాలు సాధించిన జిల్లా కుడో క్రీడాకారులు

రోగ నిరోధక శక్తి తగ్గడంతోనే అనారోగ్య సమస్యలు

పట్నంబజారు, న్యూస్‌టుడే: పెద్ద వయస్సులో వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ రాహుల్‌కృష్ణ అన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆరోగ్యసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చర్మవ్యాధులు, ఎలర్జీలు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వస్తాయన్నారు. చర్మంపై దద్దుర్లు, దురద, ఎరుపు పొక్కులు, చర్మం రంగు మారడం కనిపిస్తే చర్మ వ్యాధుల లక్షణాలుగా భావించాలన్నారు. పెద్ద వయస్సు వారిలో తామర, సోరియాసిస్, మొటిమలు, బొబ్బలు లాంటి చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడాలని ఆయన సూచించారు. నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ అక్షరాలు స్పష్టంగా కనిపించకపోవడం, చదవలేకపోవడం వంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. రెటినోపతి సమస్యను వెంకటనే డాక్టర్‌కు చూపించుకోవాలని, లేకుంటే కొన్ని సందర్భాల్లో కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందన్నారు. మధుమేహంతో ఎక్కువ కాలం బాధపడే వారిలో ఈ సమస్య తలెత్తుతుందన్నారు. కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, డాక్టర్ సౌమ్య, యోగాచార్యులు అచ్యుత ఇందుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇలా చేయండి... లాభం పొందండి

అఖిల భారత కిసాన్ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ వైజ్ఞానిక స్టాల్‌లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. తమ ఆలోచనలకు కార్యరూపం తీసుకొచ్చేలా... సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా వాటిని రూపొందించారు. **– ఈనాడు అమరావతి.**

అడవి పందుల నుంచి పంటను కాపాడేందుకు....

అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు విద్యార్థి తరుణ్ శ్రీనివాస్ అల్ట్రా సోనిక్ రాడార్ ఆవిష్కరించాడు. ఇందులో నాలుగు సెన్సార్‌లు ఉన్నాయి. నాలుగు మీటర్ల దూరంలో ఏదైనా పశువు కనిపిస్తే ఆర్డీనోయినో బోర్డ్, సర్వో మీటర్ల ద్వారా సెల్‌ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. వెంటనే రైతులు అడవి పందులను పారదోలి పంటను కాపాడుకోవచ్చు. దీని తయారీకి రూ.వెయ్యిలోపే ఖర్చయిందని తరుణ్‌శ్రీనివాస్ చెప్పాడు. **- తరుణ్ శ్రీనివాస్**

పంట ఉత్పత్తుల భద్రతకు.....

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేసుకునేందుకు విద్యార్థినులు హర్షిణి, వర్షిణి ఆవిష్కరించిన పాస్‌వర్డ్ బేస్ట్ హౌస్‌లాక్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఆర్డీనోయానో బోర్డ్, సర్వో మీటర్, ఎల్సీడీ డిస్‌ప్లే, కీపాడ్ సెన్సార్, బజర్‌లతో రూ.1,200 వ్యయంతో ఈ పరికరాన్ని రూపొందించారు. రైతులు తమ ఉత్పత్తులు నిల్వ ఉన్న గోదామును పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకుని వెళ్లొచ్చు. ఎవరైనా రాంగ్ పాస్‌వర్డ్ టైప్ చేస్తే వెంటనే రైతుల మొబైల్‌కు అలర్ట్ వెళ్తుందని విద్యార్థినులు తెలిపారు. **- హర్షిణి, పద్మిణి**

లాభదాయకం.. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్

రైతులు తమకున్న కొద్దిపాటి పంట భూమిని ఆదాయ వనరుగా మలచుకోవడానికి విద్యార్థినులు వైష్ణవి, గీతా, భవాని, ఆర్విన్ తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నమూనా రైతులను ఆకట్టుకుంది. కొంత భాగంలో ఏదో ఒక పంట సాగు చేసి.. మిగిలినదాంట్లో ఆవుల పెంపకం, కోళ్ల ఫారం, వర్మీ కంపోస్ట్ యూనిట్, బయోగ్యాస్ ప్లాంట్, చేపల చెరువు, సోలార్ యూనిట్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. **- ఏపీఆర్ స్కూల్ విద్యార్థులు**

విశ్వశాంతి సంకల్పంతో చండీహోమం

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మహా మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం నిర్వహించారు. పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 10 మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

న్యాయశాఖ నాలుగో తరగతి సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సాయికుమార్

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: న్యాయశాఖ నాలుగో తరగతి సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన పల్లపోతు సాయికుమార్ ఎన్నికైనట్లు ప్రస్తుత అధ్యక్షులు రామరాజు చంద్రశేఖర్ తెలిపారు. కాకినాడలో ఆదివారం జరిగిన రాష్ట్రకార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షునిగా పల్లపోతు సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా దర్శి శ్రీకాంత్(గుంటూరు), కోశాధికారిగా అత్తలూరి వెంకటేశ్వరరావు(కృష్ణా), ఉపాధ్యక్షులుగా ఎం.మురళి, ఎన్.కృష్ణారావు, శ్రీనివాసరావు, నవీన్‌కుమార్, చైతన్య డి.శ్రీధర్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిని పలువురు అభినందించి సత్కరించారు.

సత్కారం అందుకున్న సాయికుమార్, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు

'బడ్జెట్‌లో సవాళ్లను అధిగమించే ప్రతిపాదనలేవీ..?'

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్‌లో వికసిత్ భారత్ సాధించే దిశగా నిర్దిష్టమైన ప్రణాళిక ఏదీ కనిపించ లేదని మధ్యతరగతి స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ వీవీకే సురేష్ అన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెరగడమే అత్యంత కీలకమైన అంశమన్నారు. ఉపాధి కొరత, రూపాయి విలువ పతనం, ట్రంపు వాణిజ్య సుంకాలు, తీవ్ర ఆర్థిక అసమానతలు, అధిక ధరలు వంటి పెను సవాళ్లను, సమస్యలను అధిగమించేందుకు ప్రతిపాదనలు బడ్జెట్‌లో కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమాన్ని మరోసారి బడ్జెట్‌లో తీవ్ర నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.

భారతీదేవి శిష్యబృందం వీణానాదార్చన

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అంకిరెడ్డిపాలెం రామాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీభారతి సంగీత నిలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు భారతీదేవి, శిష్య బృందం వీణానాదార్చన అలరించింది. కె.నాగలక్ష్మి, ఎస్.భవానీ వీణ తదితరులు కచేరీలో పాల్గొన్నారు. మరుగేలరా ఓ రాఘవ తదితర కీర్తనలను వీణలపై పలికించి అందరి మన్ననలు అందుకున్నారు. నిర్వాహకులు భారతీదేవి, శిష్య బృందాన్ని సత్కరించారు.

బీసీవైపీ రాష్ట్ర మహిళా కమిటీ కన్వీనర్‌గా చాముండేశ్వరిదేవి

కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ కన్వీనర్‌గా జిల్లాకు చెందిన కొణతం చాముండేశ్వరీదేవి నియమితులయ్యారు. మహిళా సాధికారత పట్ల ఆమెకున్న నిబద్ధత, క్షేత్రస్థాయిలో మహిళలతో సత్సంబంధాలను గుర్తించి పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను పార్టీలో చేర్పించి.. చైతన్యవంతుల్ని చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

మెప్పించిన అష్టావధానం

అష్టావధానం చేస్తున్న బులుసు అపర్ణ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు కావ్యమథనం పద్యపాఠశాల తృతీయ వార్షికోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పద్య రచన శిక్షణ సంబంధ కార్యక్రమాలతో వార్షికోత్సవాలు సందడిగా సాగాయి. బులుసు అపర్ణ అష్టావధానం నయనాల వాణిశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. తొగట సురేష్ బాబు సంచాలకులుగా వ్యవహరించారు. పృచ్ఛకులలో నిషిద్ధాక్షరిని విట్టు బాబు, సమస్యాపూరణను నడిమింటి మార్కండేయ శర్మ, దత్తపదిని గోలి హనుమత్ శాస్త్రి, వర్ణనను నాగులపల్లి శ్రీనివాస్, వ్యస్తాక్షరిని బైరోజు రాజశేఖర్, పురాణ పఠనాన్ని నండూరి వెంకటేశ్వరరాజు, ఆశువును కర్నాటి చంద్రమౌళి, అప్రస్తుత ప్రసంగాన్ని పూసపాటి కృష్ణసూర్యకుమార్ నిర్వహించారు. పృచ్ఛకుల ప్రశ్నలకు దీటుగా అవధాని సమాధానాలు చెప్పి మెప్పించారు. పద్యధారణ, ధార ప్రశంసనీయంగా సాగాయి. అనంతరం సహస్రావధాని డాక్టర్ సూరం శ్రీనివాసులు పద్యరచన వ్యాకరణం మెలకువలు అంశంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. చిత్రకవితా సౌరభం గ్రంథాన్ని అలంకారం వెంకటరమణరాజు పరిచయం చేశారు. వేదుల సత్య రమాదేవి, యల్లాప్రగడ సాయి, బైరోజు రాజశేఖర్ తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు తమ పద్యగురువు పూసపాటి కృష్ణసూర్య కుమార్ దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా పదకొండు పుస్తకాలను ఆవిష్కరించారు.

సత్యదేవుని ఊంజల్ సేవ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: పట్టాభిపురంలోని కంచి కామకోటి పీఠ హరిహరదత్తక్షేత్రం రమాసహిత సత్యనారాయణ స్వామివారి 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఊంజల్‌సేవ కనులపండువగా నిర్వహించారు. నిత్యహోమం, బలిహరణ, ప్రసన్నాంజనేయస్వామికి మన్యసూక్తంతో అభిషేకం, సింధూరార్చనను వేద పండితులు వేదోక్తంగా జరిపించారు. సత్యదేవుని నగరోత్సవాన్ని ఆలయ పాలక మండలి ఛైర్మన్ చావలి గణపతి, బ్రహ్మోత్సవాల నిర్వాహకులు రావిపాటి సత్యనారాయణ ప్రారంభించారు.

సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : అఖిల భారత కిసన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలోని ఓపెన్ థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. గత నెల 29న దీన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, యువకులు, విద్యార్థులు 40 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సేంద్రియ విధానంలో తయారు చేసిన ఆహార పదార్థాలను ఉంచారు. అడవి నుంచి సేకరించిన తేనె, మోదుగుపువ్వు, కుంకుమ పువ్వుతో తయారు చేసిన తేనె, అడవిలో పండిన లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతోపాటు వివిధ పుస్తకాలు, సాహిత్యాన్ని కూడా ప్రదర్శనలో ఉంచారు.

అడవి తేనె

వివిధ రకాల విత్తనాలు

(c) eenadu

గుంటూరు పశ్చిమ

డ్రగ్స్‌పై సామాజిక దండోరా యాత్ర

వసతిగృహం వద్ద సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్య

జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: భావి తరాల భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా డ్రగ్స్‌పై సామాజిక దండోరా యాత్ర కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య చెప్పారు. ఆదివారం సంక్షేమ వారం కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరం మారుతీనగర్‌లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. బాలకోటయ్య మాట్లాడుతూ డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఈ నెల 5న గుంటూరులో సామాజిక దండోరా మోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వసతి గృహం హెచ్‌డబ్ల్యూవో బాబు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

బీసీవైపీ రాష్ట్ర మహిళా కమిటీ కన్వీనర్‌గా చాముండేశ్వరిదేవి

చాముండేశ్వరిదేవి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ కన్వీనర్‌గా జిల్లాకు చెందిన కొణతం చాముండేశ్వరీ దేవి నియమితులయ్యారు. మహిళా సాధికారత పట్ల ఆమెకున్న నిబద్ధత, క్షేత్ర స్థాయిలో మహిళలతో సత్సంబంధాలను గుర్తించి పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను పార్టీలో చేర్పించి.. చైతన్యవంతుల్ని చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

? మల్లారెడ్డి నగర్లోని మురుగు కాలువలో వ్యర్థాలు చేరి మురుగు ముందుకు కదలడం లేదు. దోమలు పీడిస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. **- స్థానికులు** ✔ పారిశుద్ధ్య సిబ్బందితో వ్యర్థాలను తొలగిస్తాం. **- అంగడి రాజేష్, పారిశుద్ధ్య సూపర్‌వైజర్**

స్పందన: కంకరగుంట వంతెన కింద రహదారి వెంబడి చెత్త ఎక్కువగా ఉండడంతో దోమలు వ్యాపిస్తున్నాయని 'మేమున్నాం. . మీకు తోడుగా' ద్వారా జీఎంసీ పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
- న్యూస్ టుడే, ఏటి అగ్రహారం

వాసవీక్లబ్ కార్యవర్గం ఎన్నిక

పట్నంబజారు: సేవా కార్యక్రమాల నిర్వహణలో వాసవీక్లబ్ గుంటూరు ముందంజలో ఉంటుందని నూతన అధ్యక్షుడు రాయవరపు అశోక్‌కుమార్ తెలిపారు. ఏటుకూరు రోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా అమరా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు, పింఛన్ల అందజేతతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కొరగళ్ల వెంకటేశ్వరరావు, కొల్లిపర దుర్గనాగమణి, మున్నలూరి గౌరీశంకర్, కొప్పురావూరి బాబూరావు, కేఎస్‌వీ నారాయణ, గుడిపాటి భాస్కర్, అడ్డగళ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

పనుల సాగదీత.. కష్టాల ఎదురీత

మూడు నెలలైనా బాగుపడని రోడ్లు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ప్రణాళిక లేకుండా చేపట్టిన పనులతో అక్కడి ప్రజలు మూడు నెలలుగా నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పనులు చేపట్టి మూడు నెలలైనా ఉద్యోగనగర్ వాసుల కష్టాలు తొలగలేదు. ఇష్టారాజ్యంగా చేపట్టిన తవ్వకాలతో రోడ్లపై ఎక్కడ చూసినా మట్టి కుప్పలే దర్శనమిస్తున్నాయి. కొన్ని వీధుల్లో సిమెంటు రోడ్లు ఆనవాళ్లు కనిపించడంలేదు. పార్కు ఎదురు లైన్‌లో కాలువల నిర్మాణం కోసం నివాసాల ఎదుట ఉన్న ర్యాంపులు, మెట్లు పగలగొట్టి నెల రోజులు గడిచినా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చెక్కలపై నడవలేక వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

కాల్వ నిర్మాణం కోసం అపార్ట్‌మెంట్ ఎదుట తవ్వి వదిలేయడంతో నిలిచిన మురుగునీరు

చెక్కలపై ఇంటి నుంచి బయటకు వస్తున్న మహిళ

గుంతలు తీసి వదిలేస్తే ఎలా..?

★ కొన్ని ఇళ్ల ఫౌండేషన్ ఎత్తుగా ఉండడంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. అంతర్గత వీధిలో కల్వర్టు నిర్మాణం కోసం గుంత తవ్వి నెల రోజులైనా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. దీంతో అక్కడ నివాసం ఉంటున్నవారు ఇళ్లకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది.

★ బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల ఎదుట గతంలో ఉన్న కాలువ ధ్వంసం చేశారు. కొత్తది నిర్మించేందుకు గుంతలు తీసి వదిలేశారు. గుంతలు లోతుగా తీయడంతో సమీపంలోని మురుగంతా అక్కడకు చేరి నిలిచిపోతుంది. రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉండడంతో పచ్చగా మారి దుర్వాసన వస్తోంది. దీంతో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నవారు ఇబ్బందులు పడుతున్నారు.

★ కాలువల నిర్మాణం, పైపులైన్ ఏర్పాటు కోసం తవ్విన గుంతలను అసంపూర్తిగా వదిలేస్తున్నారు. మట్టి తొలగించాలని స్థానికులు గుత్తేదారుల దృష్టికి తీసుకెళ్తే మీరే శుభ్రం చేసుకోండని అంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారికి ఫిర్యాదు

ఉద్యోగనగర్‌లో చేపట్టిన పనుల్లో గుత్తేదారులు, నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఉన్నతాధికారి ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులు పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, లేదంటే చర్యలుంటాయని మందలించారు.

అన్నివర్గాల అభివృద్ధికి బడ్జెట్ దోహదం

నగరంపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని, అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందని భాజపా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు అన్నారు. ఆదివారం లాలుపురం రోడ్డులోని భాజపా జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, వ్యాపార రంగం, స్టార్టప్స్, మౌలిక వసతులు, రహదారులు, రైల్వే, విద్య, ఆరోగ్యం, యువత ఉపాధి వంటి అనేక రంగాలకు కేటాయింపులు అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి సృష్టి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధికి అనుకూలంగా బడ్జెట్ ఉందన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్‌నారాయణ, ఆడిటర్లు కేవీ బ్రహ్మం, మన్నవ శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు, పొగాకు బోర్డు ఛైర్మన్ సీహెచ్ యశ్వంత్, బైరిశెట్టి మల్లికార్జునరావు, బిట్రా శివన్నారాయణ, దర్శనపు శ్రీనివాస్, కేవీ సుబ్బారావు, వెలగలేటి గంగాంధర్, తాడువాయి రామకృష్ణ, పాలపాటి రవికుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేతనజీవులకు నిరాశ

కలెక్టరేట్: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్‌బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను విధానం అలాగే ఉంచారన్నారు. ఆదాయ పన్ను పరిమితిని కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెంచితే ఉద్యోగులకు కాస్త ఉపశమనం కలిగేదన్నారు.

ఆదాయ పన్ను శ్లాబ్‌లో మార్పులేవి?

గుంటూరు విద్య: 2026-27 కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపరిచిందని ఏపీ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయపన్ను శ్లాబ్‌లో మార్పులు లేకపోవడం దారుణమన్నారు.

కనులపండువగా సత్యదేవుని ఊంజల్ సేవ

సత్యదేవునికి ఊంజల్‌సేవ చేస్తున్న చావలి గణపతి, రావిపాటి సత్యనారాయణ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: పట్టాభిపురంలోని కంచి కామకోటి పీఠ హరిహరదత్తక్షేత్రం రమా సహిత సత్యనారాయణ స్వామివారి 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఊంజల్‌సేవ కనులపండువగా నిర్వహించారు. నిత్యహోమం, బలిహరణ, ప్రసన్నాంజనేయస్వామికి మన్యసూక్తంతో అభిషేకం, సింధూరార్చనను వేద పండితులు వేదోక్తంగా జరిపించారు. సత్యదేవుని నగరోత్సవాన్ని ఆలయ పాలక మండలి ఛైర్మన్ చావలి గణపతి, బ్రహ్మోత్సవాల నిర్వాహకులు రావిపాటి సత్యనారాయణ ప్రారంభించారు.

చూసిన కనులదే భాగ్యం..

శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: వేంకటేశ్వరస్వామి భక్త సమాజం, మేయర్ కోవెలమూడి రవీంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాస కల్యాణం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణాన్ని తిరుమలలో నిర్వహించే విధంగా ఇక్కడ జరిపించారు. తిరుమల నుంచి ఉత్సవ మూర్తుల్ని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పూలదండలు వేదపండితులు తీసుకొచ్చారు. ప్రధాన అర్చకులు బాలాజీస్వామి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి కల్యాణాన్ని తిలకించారు. మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు సతీసమేతంగా విచ్చేశారు. భక్తులకు లడ్డు, పులిహోర, కేసరి, కదంబం అందజేశామని మేయర్ రవీంద్ర తెలిపారు.

శ్రీవారి కల్యాణాన్ని వీక్షిస్తున్న మేయర్ రవీంద్ర, ప్రజలు

వీనులవిందుగా వీణానాదార్చన

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అంకిరెడ్డిపాలెం రామాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీభారతి సంగీత నిలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు భారతీదేవి, శిష్య బృందం వీణానాదార్చన అలరించింది. కె.నాగలక్ష్మి, ఎస్.భవానీ వీణ తదితరులు కచేరీలో పాల్గొన్నారు. మరుగేలరా ఓ రాఘవ తదితర కీర్తనలను వీణలపై పలికించి అందరి మన్ననలు అందుకున్నారు. నిర్వాహకులు భారతీదేవి, శిష్య బృందాన్ని సత్కరించారు.

యాజ్ఞవల్క్య రుషి పట్టాభిషేకం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక పండరీపురం అయిదో లైనులోని యాజ్ఞవల్క్య క్షేత్రం వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజున యాజ్ఞవల్క్య రుషి పట్టాభిషేకం, అన్నసంతర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఆలయ పరిసరాలు అధ్వానం

శ్రీగౌరి విశ్వేశ్వరస్వామి దేవాలయం సమీపంలో రోడ్డుపై పారుతున్న మురుగు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: సీసీ రోడ్లు, కాలువల పనులు చేస్తున్న గుత్తేదారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలతో పాటు దేవాలయాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్రాడీపేట రెండో లైన్‌లోని శ్రీగౌరివిశ్వేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు వారం రోజులుగా అక్కడి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు పనులు చేసిన గుత్తేదారుడు గుంతలు సక్రమంగా పూడ్చలేదు. రోడ్డుపై మట్టిని సైతం వదిలేశారు. పైపులైన్ వేసే సమయంలో మట్టి కాలువలోకి జారడంతో మురుగునీరు రోడ్డెక్కింది. దేవాలయం ఎదుట కొండరాళ్లు, మురుగు సమస్యతో ఇటుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి మురుగు సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

ఇలా చేయండి... లాభం పొందండి

అఖిల భారత కిసాన్ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ వైజ్ఞానిక స్టాల్‌లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. తమ ఆలోచనలకు కార్యరూపం తీసుకొచ్చేలా... సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా వాటిని రూపొందించారు. **- ఈనాడు అమరావతి.**

అడవి పందుల నుంచి పంటను కాపాడేందుకు....

అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు విద్యార్థి తరుణ్ శ్రీనివాస్ అల్ట్రా సోనిక్ రాడార్ ఆవిష్కరించాడు. ఇందులో నాలుగు సెన్సార్‌లు ఉన్నాయి. నాలుగు మీటర్ల దూరంలో ఏదైనా పశువు కనిపిస్తే ఆర్డీనోయినో బోర్డ్, సర్వో మీటర్ల ద్వారా సెల్‌ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. వెంటనే రైతులు అడవి పందులను పారదోలి పంటను కాపాడుకోవచ్చు. దీని తయారీకి రూ.వెయ్యిలోపే ఖర్చయిందని తరుణ్‌శ్రీనివాస్ చెప్పాడు. **- తరుణ్ శ్రీనివాస్**

పంట ఉత్పత్తుల భద్రతకు.....

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేసుకునేందుకు విద్యార్థినులు హర్షిణి, పద్మిణి ఆవిష్కరించిన పాస్‌వర్డ్ బేస్డ్ హౌస్‌లాక్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఆర్డీనోయూనో బోర్డ్, సర్వో మీటర్, ఎల్సీడీ డిస్‌ప్లే, కీపాడ్ సెన్సార్, బజర్‌లతో రూ.1,200 వ్యయంతో ఈ పరికరాన్ని రూపొందించారు. రైతులు తమ ఉత్పత్తులు నిల్వ ఉన్న గోదామును పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకుని వెళ్లొచ్చు. ఎవరైనా రాంగ్ పాస్‌వర్డ్ టైప్ చేస్తే వెంటనే రైతుల మొబైల్‌కు అలర్ట్ వెళ్తుందని విద్యార్థినులు తెలిపారు. **- హర్షిణి, పద్మిణి**

లాభదాయకం.. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్

రైతులు తమకున్న కొద్దిపాటి పంట భూమిని ఆదాయ వనరుగా మలచుకోవడానికి విద్యార్థినులు వైష్ణవి, గీతా, భవాని, అర్పిన్ తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నమూనా రైతులను ఆకట్టుకుంది. కొంత భాగంలో ఏదో ఒక పంట సాగు చేసి.. మిగిలిన దాంట్లో ఆవుల పెంపకం, కోళ్ల ఫారం, వర్మీ కంపోస్ట్ యూనిట్, బయోగ్యాస్ ప్లాంట్, చేపల చెరువు, సోలార్ యూనిట్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. **- ఏపీఆర్ స్కూల్ విద్యార్థులు**

వైభవంగా వార్షికోత్సవాలు

గోరంట్ల, న్యూస్‌టుడే: రెడ్డిపాలెంలోని లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రధాన అర్చకుడు గంగరాజు గోపీకృష్ణ శర్మ, వేద పండితుల సమక్షంలో ఆదివారం కల్యాణోత్సవం నిర్వహించారు. నోరి శ్రీరామ్ ప్రవచనం చేశారు. పూజల్లో మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, భాజపా నేత డాక్టర్ టి.వి.రావు, కార్పొరేటర్ బాలాజీ, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవాధ్యక్షుడు ఈదా సాంబిరెడ్డి, అధ్యక్షుడు గాదె సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

అలరించిన అష్టావధానం

అష్టావధానం చేస్తున్న బులుసు అపర్ణ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు కావ్యమథనం పద్యపాఠశాల తృతీయ వార్షికోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పద్య రచన శిక్షణ సంబంధ కార్యక్రమాలతో వార్షికోత్సవాలు సందడిగా సాగాయి. బులుసు అపర్ణ అష్టావధానం నయనాల వాణిశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. తొగట సురేష్ బాబు సంచాలకులుగా వ్యవహరించారు. పృచ్ఛకులలో నిషిద్ధాక్షరిని విట్టు బాబు, సమస్యాపూరణను నడిమింటి మార్కండేయ శర్మ, దత్తపదిని గోలి హనుమత్ శాస్త్రి, వర్ణనను నాగులపల్లి శ్రీనివాస్, వ్యస్తాక్షరిని బైరోజు రాజశేఖర్, పురాణ పఠనాన్ని నండూరి వెంకటేశ్వరరాజు, ఆశువును కర్నాటి చంద్రమౌళి, అప్రస్తుత ప్రసంగాన్ని పూసపాటి కృష్ణసూర్యకుమార్ నిర్వహించారు. పృచ్ఛకుల ప్రశ్నలకు దీటుగా అవధాని సమాధానాలు చెప్పి మెప్పించారు. పద్యధారణ, ధార ప్రశంసనీయంగా సాగాయి. అనంతరం సహస్రావధాని డాక్టర్ సూరం శ్రీనివాసులు పద్యరచన వ్యాకరణం మెలకువలు అంశంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. చిత్రకవితా సౌరభం గ్రంథాన్ని అలంకారం వెంకటరమణరాజు పరిచయం చేశారు. వేదుల సత్య రమాదేవి, యల్లాప్రగడ సాయి, బైరోజు రాజశేఖర్ తదితరలు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు తమ పద్యగురువు పూసపాటి కృష్ణసూర్య కుమార్ దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా పదకొండు పుస్తకాలను ఆవిష్కరించారు.

కుడోలో గుంటూరు క్రీడాకారుల సత్తా

పతకాలు సాధించిన జిల్లా కుడో క్రీడాకారులు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని గోపాలపట్నం డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన రెండో రాష్ట్ర స్థాయి కుడో ఛాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఆర్.సిద్ధార్థవర్మ, రమావత్‌అనిల్, ఎస్.ఎస్.ఎన్.ఎస్.సంతోష్, టి.శ్రీమంత్‌రెడ్డి, సిద్ధా బాంధవ్, ఎస్.మోహనకృష్ణ లోకేశ్ బంగారు పతకాలు, కె.రాహుల్ గణేష్‌రెడ్డి, కె.తరుణ్ కుమార్, అడకా లోకనాథ్, కె.గుణేశ్వర్‌లు.. రజతం, టి.ఉద్దీప్ త్రివేది కాంస్య పతకాలు సాధించారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిందని కుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ తెలిపారు.

చూడముచ్చటగా నృత్య రూపకం

గోదా కల్యాణం రూపకంలో ఓ సన్నివేశం

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదాకల్యాణం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. తొలుత గుళ్లపల్లి సుబ్బారావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వెంకటరామశర్మ దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. విజయవాడ శ్రీనృత్య ఆర్ట్ అకాడమీ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్య బృందం గోదా రంగనాథుల కల్యాణంలోని ప్రధానాంశాల ఇతివృత్తంతో నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్య బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు. సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

న్యాయశాఖ నాలుగో తరగతి సిబ్బంది సంఘం ఎన్నిక

సత్కారం అందుకున్న సాయికుమార్, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: న్యాయశాఖ నాలుగో తరగతి సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన పల్లపోతు సాయికుమార్ ఎన్నికైనట్లు ప్రస్తుత అధ్యక్షులు రామరాజు చంద్రశేఖర్ తెలిపారు. కాకినాడలో ఆదివారం జరిగిన రాష్ట్రకార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షునిగా పల్లపోతు సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా దర్శి శ్రీకాంత్(గుంటూరు), కోశాధికారిగా అత్తలూరి వెంకటేశ్వరరావు(కృష్ణా), ఉపాధ్యక్షులుగా ఎం.మురళి, ఎన్.కృష్ణారావు, శ్రీనివాసరావు, నవీన్‌కుమార్, చైతన్య డి.శ్రీధర్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిని పలువురు అభినందించి సత్కరించారు.

విశ్వశాంతి సంకల్పంతో చండీహోమం

చండీ హోమం చేస్తున్న రుత్వికులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మహా మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం నిర్వహించారు. పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 10 మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

ఉత్సాహంగా ట్రెక్కింగ్ బృందాలు

ఎర్రబాలెంలో కత్తుల బావి వద్ద జీటీకే ట్రెక్కర్స్

పుట్టకోట ఎక్కుతున్న మహిళలు

ఎస్వీఎన్ కాలనీ, న్యూస్‌టుడే: గుంటూరు నగరవాసులు సెలవుదినం ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడం అలవాటుగా చేసుకుంటున్నారు. గుంటూరు ప్రధాన కేంద్రంగా గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్(జీటీకే), యూత్ హాస్టల్స్ అసోసియేషన్(వైహెచ్ఏఐ) గుంటూరు శాఖ ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. జీటీకే మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం, వైహెచ్ఏఐ పుట్టకోట కొండలకు ట్రెక్కింగ్ నిర్వహించగా యువతతో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. ట్రెక్కింగ్‌కు కావాల్సిన వాటిని తీసుకొని ఉదయం 5 గంటలకే నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నారు. తర్వాత ట్రెక్ నిర్వాహకుల సూచనలు, సలహాలు పాటిస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ కొండలు ఎక్కారు. ఆహ్లాద వాతావరణంలో ఆటపాటలతో సేద తీరుతూ సంతోషంగా గడుపుతూ మధురస్మృతులను స్వీయచిత్రాలు, వీడియోల్లో భద్రపర్చుకున్నారు.

అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

సీఐ గంగా వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేస్తున్న తెలుగు మహిళలు

పట్టాభిపురం: మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకు తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, తమపై దాడి చేసిన ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని కోరారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి ఇంటి వద్దకు తాము వెళ్లగా అక్కడ ఉన్న వైకాపా నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఉమాదేవి, గని తదితరులను కులం పేరుతో దూషించి జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశారన్నారు. తమపై హత్యాయత్నం చేసిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆకట్టుకున్న నృత్యాలు

కూచిపూడి నృత్య ప్రదర్శన

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో హిందూ కళాశాల ఏడీ హాలులో ఆదివారం రాత్రి జరిగిన నృత్యాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీకనకదుర్గ నృత్యాలయం విజయవాడ, నటరాజ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు పలు శాస్త్రీయ నృత్యాంశాలు ప్రదర్శించారు. మైలవరపు వెంకట దివ్య భారతి అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ పర్యవేక్షించారు.

చట్టాలపై అవగాహనే కీలకం

మాట్లాడుతున్న జేసీ న్యాయ కళాశాల విద్యార్థి పుల్లారావు

నవభారత్‌నగర్, న్యూస్‌టుడే: నేరాల నియంత్రణ, చట్టాలపై అవగాహనే కీలకమని జేసీ న్యాయ కళాశాల విద్యార్థి పుల్లారావు అన్నారు. జేసీ న్యాయ కళాశాల లీగల్ లిటరసీ క్యాంప్ ఆధ్వర్యంలో పలకలూరులోని సంకల్ప జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు ఆదివారం నిర్వహించారు. న్యాయ విద్యార్థులు పి.శ్రీకాంత్, బి.మాధురి, డి.దేవకుమార్, జి.సత్యగీతిక.. నేరాలు, డ్రగ్స్, సైబర్ క్రైమ్, పోక్సో, బాల్యవివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీవీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ఇనుప గడ్డర్ తొలగింపు

చుట్టగుంట సెంటర్ నుంచి కేవీపీ కాలనీకి వెళ్లే రహదారి మలుపు వద్ద ఉన్న ఇనుప గడ్డర్లను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకటి పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యపై ఈనెల 1న 'ఈనాడు'లో 'పొంచి ఉన్న ప్రమాదం' శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమైంది. ఎస్ఈ వెంకటేశ్వరరావు స్పందించి ఏఈ ప్రసాద్, ఇంజినీరింగ్ సిబ్బందితో ఇనుప గడ్డర్ తొలగించారు. **- న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

(c) eenadu

నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు

ఆత్కూరు(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: నైపుణ్యాల పెంపుతోనే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని.. గ్రామీణ యువత, మహిళల సాధికారితకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులోని డా.ఎల్లాప్రగడ సుబ్బారావు ఫార్మా నైపుణ్య శిక్షణ కేంద్రంలో కోహన్స్ లైఫ్‌సెన్సెస్, ఎల్ఎస్ఎస్ఎస్‌డీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫార్మా కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఆదివారం ధ్రువపత్రాల పంపిణీ నిర్వహించారు. విద్యార్థులకు వెంకయ్యానాయుడు పలు సూచనలు, సలహాలు అందించారు. శిక్షణ పూర్తిచేసుకున్న 25 మంది అభ్యర్థులకు వివిధ కంపెనీలు అందించిన నియామకపత్రాలను అందజేశారు. ఇప్పటివరకు 81మంది యువత కోర్సును పూర్తిచేయగా 77మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఎస్ఎస్ఎస్‌డీసీ అధ్యక్షులు అన్షుల్ సక్సేనా, సౌత్ క్లస్టర్ హెడ్ పి.అమరేంద్రబాబు, ట్రస్టు సీఈవో శరత్‌బాబు, డైరెక్టర్ పరదేశి, కోహన్స్ ప్రతినిధి పీఎస్ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ధ్రువపత్రాలను అందజేస్తున్న పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అర్జీల స్వీకరణ నేడు

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఈనెల 2న కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను, మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో మీకోసం జరుగుతుందన్నారు. మీకోసం.. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కాల్ సెంటర్ 1100కు ప్రజలు ఎవరైనా కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతోపాటు వారి అర్జీ స్థితి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.

విలక్షణ పద్దు.. వికసిత పొద్దు

ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రూపకల్పన

సీఐఐ, ఏపీ ఛాంబర్‌సహా అన్ని వర్గాల హర్షం

బడ్జెట్ 2026-27

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, భవానీపురం, పటమట, విజయవాడ సిటీ

తాత్కాలిక ప్రయోజనాలకు కాకుండా.. దీర్ఘకాలంలో దేశ పురోగతికి తోడ్పాటు అందించే కీలకమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా.. తాజా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు.. ఆయా రంగాల్లోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా కేటాయింపులు లేకపోయినా.. పరోక్షంగా ఇక్కడి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు, పర్యాటకం, పుణ్యక్షేత్రాలకు ప్రాధాన్యం లభించబోతోంది. నిర్మాణ రంగానికి సైతం తోడ్పాటు అందించేలా బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామం అని విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి క్రీడలకూ పెద్దపీట వేయడంతో.. కోచ్‌లు, మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహా పలు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు బడ్జెట్‌పై తమ మనోగతాన్ని ఆవిష్కరించారు.

★ **అన్నదాతకు ఏఐ తోడు:** ఉమ్మడి కృష్ణాలో నాలుగు లక్షల మందిపైగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక సాంకేతికత దరిచేరనుంది. బహుభాషా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రతిపాదించారు. ప్రస్తుత వ్యవసాయ పోర్టల్స్‌ను దీనికి అనుసంధానించి.. ప్రాంతీయ భాషల్లోనే సలహాలు అందిస్తారు. రైతులు, మత్స్యకారులకూ మేలు చేకూరనుంది. అగ్రిటెక్ స్టార్టప్‌లతో పంటల నిల్వ, ప్యాకేజింగ్ రంగాల్లో విలువ ఆధారిత మార్పులు తేనున్నట్లు ప్రకటించడమూ పుష్కల ప్రయోజనాలు చేకూర్చనుంది.



నిర్మాణ రంగానికి ప్రాధాన్యం

నిర్మాణ రంగానికి కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.లక్ష కోట్లు ఎక్కువ. నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెంచేందుకు రిస్క్ గ్యారెంటీ ఫండ్‌ను ప్రకటించడం హర్షణీయం. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. **- ఎ.నాగమల్లేశ్వరరావు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ మాజీ అధ్యక్షుడు**

ఆపన్న హస్తం..

క్యాన్సర్ రోగుల మందులపై సుంకం తగ్గించడంతో.. ఉమ్మడి జిల్లాలో వెయ్యి మందికి పైగా బాధితులకు ప్రయోజనం చేకూరబోతోంది. మధుమేహం, రక్తపోటు మందుల ధరలు తగ్గడంతో... ఉమ్మడి జిల్లాలో వేల మందికి పైగా ప్రయోజనం చేకూరబోతోంది.

చేనేతకు చేయూత: పెడన, మచిలీపట్నం, ఘంటశాల, మొవ్వ మండలాల పరిధిలో 15 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరబోతోంది. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి కొత్త పథకం పెడుతున్నట్లు చెప్పడం, 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునికీకరణకు చేయూత ఇస్తామనడంతో చేనేత రంగానికి తోడ్పాటుకానుంది.

పుణ్యక్షేత్రాలకు గుర్తింపు..

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు వద్ద పక్షుల సందర్శన కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. ఇది నెల్లూరు పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చబోతోంది. దేశంలో అన్ని సాంస్కృతిక ప్రాంతాలను డిజిటలైజ్ చేస్తామన్నారు. ఏపీలోని విజయవాడ సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుంది. **- ఆర్.వి.స్వామి, ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు**

పెట్టుబడులు పెరగనున్నాయి

పరిశ్రమలను ప్రోత్సహించేలా రూపకల్పన చేశారు. దేశంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా రూపొందించారు. పన్ను విధానాలను సరళీకరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిర్ణయించారు. రైతులను ప్రోత్సహించే వివిధ పథకాలను ప్రవేశపెట్టడంతో మనకూ చాలా ప్రయోజనం కలగబోతోంది. **- లక్ష్మీప్రసాద్, సీఐఐ పూర్వ అధ్యక్షుడు**

క్రీడల్లో మరింత రాణించేలా..

క్రీడలు, పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కోచ్‌ల నియామకం, వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు వీలు కలుగుతుంది. గైడ్‌లను అత్యధిక సంఖ్యలో తయారుచేయాలని నిర్ణయించడంతో.. పర్యాటకానికి కూడా తోడ్పాటు లభిస్తుంది. **- వి.వెంకటేశ్వరరావు, సీఐఐ పూర్వ అధ్యక్షుడు**

కొబ్బరి రైతుల్లో ఆశలు: కృష్ణాలో 1,100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 200 హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. రెండు జిల్లాల్లో 400 మంది రైతులు ఉన్నారు. కొబ్బరిసాగులో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో. ఈ రైతులకు మేలు జరగబోతోంది.

పర్యాటక వైభవమే: సాంస్కృతిక ప్రాంతాలను డిజిటలైజ్‌తో ప్రధాన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విస్తృత డిజిటల్ ప్రచారం లభిస్తుంది. విజయవాడ దుర్గగుడి, కృష్ణా నది పరివాహకంలో చారిత్రక ఆలయాలు, ప్రదేశాలను ఈ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే.. పర్యాటకంగా ప్రయోజనాలు చేకూరుతాయి.

అన్ని రంగాలు అభివృద్ధి

అన్ని రంగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ రూపకల్పన జరిగింది. దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందినా స్థిరాస్తి రంగం పుంజుకునే వీలుంది. ప్రస్తుత బడ్జెట్ కారణంగా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందేందుకు వీలుంది. హైస్పీడ్ రైల్ కారిడార్లుగా హైదరాబాద్, చెన్నైలను ప్రకటించారు. అలాగే డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను రాయితీలు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరాస్తి రంగానికి ఊతం లభిస్తుంది. **- పర్చూరి కిరణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ నరెడ్కో**

మౌలికానికి నిధులు: ఏపీ పట్టణ తాగు, మురుగునీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు.. ఏపీలో రహదారులు, పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ, బందరుకు వీటిలో కొన్ని నిధులు వచ్చే వీలుంది.

పర్యాటకానికి మరింత జవసత్వాలు

పర్యాటక అభివృద్ధి, ప్రచారం కోసం రూ.2,581 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విదేశాల్లో ప్రచార కార్యాలయాలను స్థాపించనున్నారు. వీటితో మరింత మంది విదేశీయులు భారతదేశానికి వస్తారు. యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరావతి, నాగార్జున కొండలతో సహ దేశంలోనిఅన్ని ప్రాంతాల్లో 12 బౌద్ధ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయనున్నారు. **- తరుణ్ కాకాని, ఆంధ్రప్రదేశ్ టూరిజం అసోసియేషన్ అధ్యక్షుడు**

దీర్ఘకాలిక ప్రయోజనాలతో బడ్జెట్..

దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. దార్శనికతతో రూపొందించిన బడ్జెట్ ఇది. యువత ఆధారంగా, అభివృద్ధి సంకల్పంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, క్వాంటం టెక్నాలజీస్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యతలకు పెద్దపీట వేసేలా.. నైపుణ్యాలను పెంచడం ద్వారా ఉపాధికి బలమైన పునాదులు పడేలా ఈ బడ్జెట్ దోహదం కానుంది. ఆరెంజ్ ఎకానమీ గొడుగు కింద.. భారతదేశ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో 2030కి నైపుణ్యాలు, ఉపాధి పెంచేలా ప్రాధాన్యాలను కల్పించడం శుభపరిణామం. **- డాక్టర్ పి.వి.రాధిక, విద్యా, మనస్తత్వవేత్త**

ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి..

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం ద్వారా.. ఉత్పత్తి పెరిగి.. ఉద్యోగ అవకాశాలు కల్పించేలా తాజా బడ్జెట్‌ను రూపొందించారు. ప్రధానంగా మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంఎస్ఎంఈ రంగం బలోపేతం కాబోతోంది. స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీ సెక్టార్ క్షీణదశలో ఉండగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించి ఆదుకోవడం అందరికీ శుభపరిణామం. **- బి.రాజశేఖర్, ఏపీ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్**

తలంబ్రాలు చూపిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దంపతులు

కల్యాణాన్ని వీక్షిస్తున్న అశేష భక్తజనం

తిరుపతమ్మ కల్యాణం.. పులకించె భక్తజనం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే; పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భారీ ఊరేగింపుతో కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను వేదికపై ఉంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, శ్రీదేవి(అమ్మాజీ) దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అమ్మవారికి సమర్పించారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, స్వర్ణకుమారి దంపతులు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, కాకాని వంశీకుల తరఫున కాకాని రవిబాబు, త్రివేణి దంపతులు, కొల్లా వంశీకుల తరఫున కొల్లా హరికృష్ణ, భవ్యశ్రీ దంపతులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు సుంచు రమేష్ బాబు, సుజాత దంపతులు, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ దంపతులు, జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు పీటల మీద కూర్చొని కల్యాణంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపి బాబు, పూజారి అంజి శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. రాత్రి 9.05 గంటలకు గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాతోపాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు.

తిరుముడులతో దీక్షాధారులు

మాఘ శుద్ధ పౌర్ణమి..పురస్కరించుకుని అమ్మవారి తిరునాళ్లకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6:04 గంటలకు ఆఖండ జ్యోతి స్థాపన, హోమగుండం వెలిగించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షను స్వీకరించిన సుమారు 30 వేల మంది స్వాములు అమ్మవారికి తిరుముడి సమర్పించి దీక్షను విరమించారు.

కారుకూతలే.. కొంప ముంచాయ్!

‘వైకాపా నాయకుడు జోగి రమేష్... జగన్ పాలనలో ప్రతిపక్షాలపై తిట్ల దండకం చదువుతూ మంత్రి కుర్చీ ఎక్కారు. ఇప్పుడు అధికారం లేకున్నా.. అధినేత దగ్గర మార్కులు కొట్టేసేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్లు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలతో చిందులేశారు. ఇన్నాళ్లు జోగి బూతు పురాణాన్ని పంటి బిగువున భరించిన కూటమి కార్యకర్తల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆదివారం జోగి ఇంటిని ముట్టడించి ఆందోళనబాట పట్టారు.’

– ఈనాడు, అమరావతి,
– ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

నోటి దురుసుతో.. జోగి తరచూ యాగీ

ఆది నుంచీ అదే వైఖరి..

☛ **2021 సెప్టెంబరు 17:** జోగి రమేశ్ తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. అసభ్య పదజాలంతో చంద్రబాబు కుటుంబాన్ని దూషించినందుకు జగన్ అప్పట్లో జోగికి మంత్రి పదవి కట్టబెట్టారు.

☛ **2024 మే 13:** పోరంకి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి అరాచకం సృష్టించారు. తెదేపా నాయకులపై రాళ్లు రువ్వి, కర్రలు పట్టుకొని ప్రధాన రహదారిపై హడావుడి చేశారు.

☛ **2026 జనవరి 23:** కల్తీ మద్యం కేసులో 83 రోజులు జైలుకెళ్లి.. బయటకు రాగానే.. ‘లోకేశ్.. దమ్ముంటే దుర్గ గుడికి రా.. తిరుమల రా.. లేదూ కాదూ.. కూడదంటే... నేనే మళ్లీ చంద్రబాబు ఇంటికి వెళ్తా. చంద్రబాబు, లోకేశ్‌లకు ఛాలెంజ్ చేస్తున్నా.. మీ కేసులకు భయపడం.. మీ రెడ్‌బుక్‌ను మడిచి జేబులో పెట్టుకో’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

☛ **2026 జనవరి 31:** ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి గుడి వద్ద జోగి మరోసారి రెచ్చిపోయారు ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై తీవ్ర పదజాలంతో నోరు జారి తన జుగుప్సాకర వైఖరిని తేటతెల్లం చేశారు.

ఇబ్రహీంపట్నం: ఆందోళనకారుల అడ్డగింపు

అధినేత కళ్లలో ఆనందానికే...

☛ వైకాపా అధినేత జగన్ కళ్లలో ఆనందం కోసం అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి కూడా జోగి వెనుకాడరు. తనకు ఎదురొచ్చినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారి అంతు చూస్తానని బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఆయన నైజం.

ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కూటమి శ్రేణులు

☛ రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించాల్సింది పోయి వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో తరచూ వివాదాల్లో ఉంటున్నారు. అధికారం ఉన్నప్పుడు తన వర్గంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు తెగబడడం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ లోపాలపై మాట్లాడకుండా.. అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. శాంతి భద్రతలు కాపాడే పోలీసులను కించపరిచేలా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారు.

‘వైకాపా నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారు’

రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్, కార్యకర్తలు

పెనమలూరు, న్యూస్‌టుడే: నీచ భాష, అసభ్య పదజాలాలను వినియోగిస్తున్న వైకాపా నేతలను రానున్న ఎన్నికల్లో ప్రజలు రాజకీయ ఎన్‌కౌంటర్ చేస్తారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి కుటుంబ సభ్యులపై నీచమైన భాషతో దూషించిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యలు ప్రజలను కలచివేశాయన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి రాజకీయాల నుంచి వెలివేశారన్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా పోరంకి కూడలికి చేరుకొని అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కంకిపాడు ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డు ఛైర్మన్ కొండా ప్రవీణ్, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

నమ్మకంగా పంచన.. నమ్మేలోపే వంచన!

★ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు
★ వీరిలో పలువురికి నేరచరిత్ర.. ఆరా తీయకుండానే పనుల్లోకి

‘విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల వారిపై నిఘా కొరవడింది. వీరిలో పలువురికి నేర చరిత్ర ఉంది. సరైన విచారణ చేయకుండానే వీరిని పనుల్లోకి తీసుకుంటున్నారు. ఫలితంగా వీరిలో కొందరు నేరాలు చేసి తెలికగా తప్పించుకుంటున్నారు. తర్వాత వీరిని పట్టుకోవడం సవాలుగా మారుతోంది. వీరి వివరాలు యజమానుల వద్ద కానీ.. పోలీసుల వద్ద కానీ లేవు.’

ఆధారాలు తీసుకోకుండానే పనుల్లోకి..

నగర పరిసరాల్లో నిర్మాణ రంగంలో పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. వీటిలో అత్యధికులు యూపీ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల వారే. కొండపల్లిలో పలు పరిశ్రమల్లోనూ బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారున్నారు. నగరంలో బంగారు నగల తయారీ, ఫ్యాన్సీ దుకాణాలు, విద్యుత్తు ఉపకరణాలు, హోటళ్లు, ఆటోమొబైల్ వృత్తుల్లోనూ స్థానికేతరులే ఎక్కువ. వివిధ పనులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది నేరాలకు పాల్పడుతున్నారు. పగటివేళ పనులు చేస్తూ రాత్రుళ్లు చోరీలు చేస్తున్నారు. మహిళల మెడల్లో గొలుసులు తెంచుకెళ్లడం, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరు ఎక్కువగా మురికివాడల్లో ఉంటున్నారు. వీరి ఆధార్, ఓటరు కార్డులు తీసుకోకుండానే పనిలో పెట్టుకుంటున్నారు.

పోలీసుల వద్దా వివరాల్లేవు...

నేర చరిత్ర ఉండి పనుల్లోకి వస్తున్న వారి సమాచారాన్ని సేకరించి ఉపాధి కల్పిస్తున్న వారు భద్రపరచడం లేదు. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న ప్రతిపాదన అమలుకు నోచడంలేదు. వారి ఓటరు, ఆధార్ కార్డులనూ తీసుకోవడం లేదు. సంబంధిత స్టేషన్లలో వీరి డేటాబేస్ నిర్వహించడం లేదు. నేరాలు జరిగాక మేల్కొనే సరికి.. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేస్తున్నారు.

- ఈనాడు, అమరావతి

☛ కొండపల్లి పారిశ్రామికవాడలో రెండు నెలల కిందట మణి హత్యకు గురైంది. ఆమె ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. తన కోరిక తీర్చలేదని అక్కడే పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి తిమల్ నిసాద్.. చీర కొంగును ఆమె మెడకు బిగించి చంపాడు. తర్వాత స్వస్థలానికి పరారయ్యాడు. చివరకు ఉత్తరప్రదేశ్‌కు పోలీసుల బృందం వెళ్లి అతడిని అరెస్టు చేసింది.

☛ రాజస్థాన్‌కు చెందిన రాజ్‌సింగ్, ప్రభాత్‌సింగ్‌లకు వన్‌టౌన్‌లో దుకాణం ఉంది. నష్టాలు రావడంతో కోదాడలోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసేందుకు గ్యాస్ కట్టర్‌లతో వెళ్తూ ఆరునెలల కిందట అర్ధరాత్రి వేళ భవానీపురం పోలీసులకు దొరికారు.

(c) eenadu

అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బడ్జెట్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం



ఖనిజాల కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం చేర్చడం వల్ల రాష్ట్రంలో ఖనిజాల వెలికితీత, రవాణా సులభతరం అవుతుంది. ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆరోగ్య రంగం అభివృద్ధిలో భాగంగా ఔషధ పరిశోధన, వైద్య విద్యాభ్యాసం కోసం కొత్త కేంద్రాల ఏర్పాటు విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. దాంతో నైపుణ్యం, వైద్య సేవలకు మేలు జరుగుతుంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ప్రాంతీయ వైద్య, పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వల్ల ఆయా రంగాలు వృద్ధిలోకి వస్తాయి. క్యాన్సర్ మందులు, సాంకేతికతలకు దేశీయ వ్యవస్థలను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ఖర్చులు తగ్గి రోగులకు మెరుగైన వైద్యం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ వైద్య కేంద్రాల్లో ఒక్కటైనా అమరావతిలో ఏర్పాటు చేయాలి. వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని పెంచడానికి కొత్త పథకాలు ప్రకటించడం.. ఉత్పత్తి విలువలు పెంచడం, కొబ్బరి సాగుకు ప్రోత్సాహకాలు.. ప్రకృతి సాగు.. వంటివి అన్నదాతలకు మేలు చేస్తాయి. కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లి కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

- బాలశౌరి, ఎంపీ

దేశానికే ఏపీ రోల్‌మోడల్ కానుంది

రాష్ట్రంలోని విశాల సముద్ర తీరం వెంబడి అత్యంత విలువైన వనరులు ఉన్నాయి. ఖనిజాల వెలికితీతకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఏపీ దేశానికే రోల్‌మోడల్ కానుంది. రాష్ట్రంలో మైనింగ్ సహా ప్రాసెసింగ్, వాల్యూ యాడెడ్ పరిశ్రమల ఏర్పాటుకు కీలక అడుగు పడినట్టే. సెమీ కండక్టర్ల ఇండియా మిషన్ 2.0కు రూ.40 వేల కోట్ల కేటాయింపు అభినందనీయం. రోడ్లు, మురుగునీటి నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, వంతెనల నిర్మాణం వంటి రంగాల్లో భారీగా నిధుల కేటాయింపు కూటమి పాలనలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మార్గం సుగమమైనట్లే. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంతో పాటు పలు ప్రఖ్యాత సంస్థల ద్వారా యువతకు శిక్షణ, ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా చిన్న ప్రాంతాల్లోనూ పారిశ్రామిక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున దొరుకుతాయి.

- కొల్లు రవీంద్ర, మంత్రి

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM
Organised by ఈనాడు

డిప్యూటీ కలెక్టర్‌గా అవనిగడ్డ యువతి ఎంపిక

కొప్పనాతి భాగ్యలక్ష్మిని సత్కరిస్తున్న తెదేపా నాయకులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా అవనిగడ్డ రెండో వార్డుకు చెందిన కొప్పనాతి నారాయణరావు కుమార్తె భాగ్యలక్ష్మి ఇటీవల జరిగిన గ్రూపు-1 పరీక్షలలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆమె ప్రస్తుతం పిఠాపురం తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధులు నిర్వహిస్తూనే గ్రూపు-1కు సన్నద్ధమై మంచి మార్కులు సాధించడంతో ఆమె లక్ష్యం నెరవేరింది. పేదరికంలో ఉన్నప్పటికీ చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తొలుత తహసీల్దార్‌గా, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన భాగ్యలక్ష్మిని ఆదివారం ఆమె గృహంలో పలువురు ఘనంగా సత్కరించారు. తెదేపా నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లి పాప, ఘంటసాల రాజమోహన్‌రావు, బండే కనకదుర్గ, మండలి రామమోహన్‌రావు, బండే రాఘవ, చెన్ను గురుమూర్తి, తదితరులు అభినందించారు.

ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు గోపాలరావు కృషి

గోపాలరావును సన్మానిస్తున్న కూటమి నాయకులు

చిన్నాపురం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: చిన్నాపురం గ్రామాభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన నిధులన్నీ తీసుకొస్తున్న కాగిత గోపాలరావు సర్పంచి పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తున్నారని డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ కొనియాడారు. దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకున్న కాగిత గోపాలరావు సన్మాన సభ ఆదివారం చిన్నాపురంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేయవలసిన బాధ్యత సర్పంచిపై ఉందని, గోపాలరావు అందులో నూరుశాతం ఉత్తీర్ణులయ్యారని కితాబిచ్చారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య), తెదేపా మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం సర్పంచి గోపాలరావును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంకె నారాయణప్రసాద్, తలారి సోమశేఖర్, గడ్డం రాజు, బత్తిన దాస్, నాంచారయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

వీరమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే వివిధ పొరుగు జిల్లాలు, గ్రామాలు, ఉయ్యూరు పట్టణ ప్రాంతం నుంచి జనం సకుటుంబ సమేతంగా వచ్చి తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రదేశంలో అమ్మవారికికి పొంగళ్లను వండి అమ్మకు సమర్పించారు. క్యూలైన్లలో బారులు తీరి తల్లి దర్శనం పొందారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైన్లు ఎక్కువగా ఉండటంతో దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. దాంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు కొంత ఇబ్బందిపడ్డారు. ఆలయ ప్రదక్షిణల సమయంలో భక్తులకు కొంత ఇబ్బంది ఎదురైంది. తొక్కిసలాట జరగకుండా పోలీసులు కట్టడి చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఉయ్యూరు పట్టణ సీఐ టీవీవీ రామారావు క్యూలైన్లలోనే జనం ఆలయంలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పురపాలక సంఘం పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు తిరునాళ్లలో దుకాణాలు, పిల్లల ఆటల వద్ద సందడి నెలకొంది.

బీచ్‌లో 30 వేల మంది భక్తుల పుణ్యస్నానాలు



మంగినపూడి బీచ్‌లో భక్తజన సందోహం

మంగినపూడి(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి స్నానాలు చేసేందుకు మంగినపూడి బీచ్‌కు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేశారు. సముద్ర స్నానాల్లో అపశ్రుతులు దొర్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను సముద్రంలో రక్షణగా ఉంచారు. 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది బీచ్‌ను నిరంతరం శుభ్రం చేశారు. భక్తులు వచ్చిన వేలాది వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరించారు. బీచ్‌లో సముద్రుడికి పూజలు చేసి.. హారతులు ఇచ్చిన అనంతరం మహిళలు స్నానాలు చేశారు. తదుపరి తీరాన ఉన్న పరమశివుడికి, దత్తరామేశ్వరంలోనూ పూజలు చేశారు. దత్తరామేశ్వరంలోని 12 బావుల్లోని నీటితో మహిళా భక్తులు స్నానాలు చేశారు. ఆర్టీసీ బీచ్‌కు ప్రత్యేక బస్సులు నడిపింది. ఎంపీడీవో సిహెచ్.వెంకటేష్, ఈవోపీఆర్డీ బాలకృష్ణారావు తెల్లవారుజాము నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు మైక్ ద్వారా భక్తులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.

స్వామిసేవలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ

సీఎండీ పుల్లారెడ్డికి స్వామి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఈవో

మోపిదేవి, న్యూస్‌టుడే: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి పంచామృతాభిషేక పూజలను నిర్వహించారు. నాగదేవత పుట్టలో పాలు పోసి హారతులు సమర్పించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామి చిత్రపటం, శేషవస్త్రాలతో సత్కరించి, ప్రసాదాలు అందించారు. వేద ఆశీర్వచనంతో అర్చకులు దీవించారు. ఈఈ సుధాకర్, ఏడీఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏఈ పాండురంగారావు, సిబ్బంది పాల్గొన్నారు.

'కావాలనే కల్తీ నెయ్యి ఆరోపణలు'

పామర్రు: ముఖ్యమంత్రి చంద్రబాబు.. తిరుమల లడ్డూలు అపవిత్రం అయ్యాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ఆదివారం పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ గృహంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే సంబంధిత అధికారులను మార్చి.. అదే నెలలో ఆ అధికారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ సమయంలో దేవస్థానం వద్దకు ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు నాణ్యతా లోపంగా ఉందని తిప్పి పంపారన్నారు. ఈ విషయంలో సీబీఐ, సిట్‌ను తిడుతున్నారని తెలిపారు. సిట్ కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో ఎలాంటి కొవ్వు లేదని తెలిపిందన్నారు. అంబటి రాంబాబు బ్యానర్లు తీయమని చెప్పినందుకు అతనిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. వర్గాన్ని రెచ్చగొట్టే బ్యానర్లు పెడితే వాటిని పోలీసులే కాపాడే పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఖజానాలో సొమ్ము లేదనడటం చంద్రబాబుకు పరిపాటన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా వారిని పోటీ చేయకుండా చేయాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరన్నారు. నాయకులు గురునాథం, సింహాద్రి రమేష్‌బాబు, దేవాభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, పేర్ని కిట్టు పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దుర్మరణం

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి కోటుమల్ల నాగవీరనరేంద్ర(36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన అతను బెంజిసర్కిల్ వద్ద ఓ జిమ్‌లో శిక్షకుడిగా కూడా చేస్తున్నారు. గత నెల 31న సాయంత్రం ఫంక్షన్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో పశ్చిమ బైపాస్ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. పాముల కాల్వ వద్ద వేగ నిరోధకం వద్ద ప్రమాదవశాత్తు వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో నరేంద్ర తలకు బలమైన గాయమైంది. భార్య చంద్రిక భర్త ఇంటికి రాలేదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కొంత సమయం తర్వాత ఓ వ్యక్తి నరేంద్రను గమనించి తన చరవాణి నుంచి మిస్డ్ కాల్ నంబర్‌కు ఫోన్ చేస్తే చంద్రిక లిఫ్ట్ చేసింది. జరిగిన ప్రమాద ఘటన ఆమెకు వివరించాడు. ఆమె తన మామయ్య దుర్గారావుతో కలిసి ఘటనా ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శవ పంచనామా అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చంద్రిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆనందించేలోపు విషాదం..: నరేంద్ర భార్య చంద్రిక పవర్ లిఫ్టర్. 2025 డిసెంబరు 6 నుంచి 12 వరకు టర్కీలో జరిగిన ఓపెన్ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నాలుగు మెడల్స్ సాధించింది. భర్త మరణించడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న జిమ్ శిక్షకులు, వెయిట్ లిఫ్టర్లు, శిక్షణ పొందే విద్యార్థులు నివాళులర్పించారు.

అందుబాటులో విదేశీ ఉద్యోగ అవకాశాలు

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కృష్ణాజిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓమ్‌కాప్ సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్‌లో సెక్యూరిటీ గార్డులు, రష్యాలో మెటల్ అండ్ పైప్ స్ట్రెయిట్‌నర్ పోస్టులు, సౌదీ అరేబియాలో ఎల్అండ్‌టీ సంస్థలో వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులకు నెలకు రూ.28,800 నుంచి రూ.72,000 వరకు వేతనంతోపాటు వసతి, రవాణా, వైద్య సదుపాయాలు, వర్క్‌వీసా, రిటర్న్ ఎయిర్‌టికెట్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లుబాటయ్యే పాస్‌పోర్టు తప్పనిసరి అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https:///naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మవద్దని, ప్రభుత్వ అనుమతి పొందిన మార్గాల ద్వారానే దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9988853335, 8712655686 నంబర్లలో లేదా skillinternational@apssdc.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

పవన్‌కుమార్ మృతదేహం

పెనమలూరు: కృష్ణా జిల్లా పోరంకిలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి సమీపంలోని వడ్డాది గ్రామ శివారు లింగ భూపాలపుర అగ్రహారానికి చెందిన మొల్లి పవన్‌కుమార్(17) ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ విద్యార్థికి కొద్ది రోజులుగా తోటి విద్యార్థులతో విభేదాలున్నాయి. శనివారం రాత్రి ఇతను స్టడీ అవర్‌కు వెళ్లకుండా వసతిగృహం గదిలోనే ఉండిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో సహ విద్యార్థులు స్టడీ అవర్ పూర్తి చేసుకొని గదికి వచ్చేసరికి పవన్‌కుమార్ ఫ్యానుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కళాశాల యాజమాన్య ప్రతినిధులకు సమాచారం అందించారు. పవన్‌కుమార్‌ను వెంటనే విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకొన్న తండ్రి శ్రీను, బంధువులు కళాశాల వద్దకు చేరుకొని ఆదివారం ఉదయం ఆందోళన చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని తండ్రి శ్రీను, బంధువులు పోలీసులకు తెలిపారు. కొందరు సహ విద్యార్థులు తన కుమారుడిని కొద్ది రోజుల క్రితం కొట్టారని, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందించ లేదని వీరు ఆరోపించారు. మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుడివాడ, న్యూస్‌టుడే: సిమెంటు రేకుల లోడుతో వెళుతున్న ఓ ఆటో తిరగబడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. గుడివాడ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 30వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో గుడివాడ నుంచి కవుతరం గ్రామానికి సిమెంటు రేకులతో లోడుతో ఉన్న ఓ ట్రక్కు ఆటోలో కొనకళ్ల వెంకటరావు, అతని అల్లుడు పెదన మండలం కోటవారిపాలెనికి చెందిన కాగిత వాకాలయ్యలు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆటో గుడివాడ మండలం చౌటపల్లి రోడ్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోకి వెళ్లేసరికి డ్రైవర్ నిర్లక్ష్యం వలన గుంతలో తిరగబడింది. ఆటోలో వెనుక ఉన్న వాకాలయ్య(32)పై సిమెంటు రేకులు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుని భార్య కాగిత నాగజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్.ఐ ఎన్.చంటిబాబు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

91.9 FM Vijayawada 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్). ✆ 87907 41166

HEALTH & CARE

మద్యపానం మానేయడంఎలా? బరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు. విజయవాడ శ్రీశరణంలాడ్జి, పాతబస్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు.

HOME NEEDS

WATER PURIFIER
రోజుకి 600 లీటర్లు
Life Guard
ప్రతి రోజు 600 లీటర్ల వరకు వినియోగించుకోవచ్చు
9246470001

REAL ESTATE

PLOT FOR SALE

VJA,పోరంకి సీతాపురంకాలనీలో 387చ॥గ॥ల (43X80) కొ॥తో పడమర ఫేసింగ్ గల 2ప్లాట్లు ప్రక్క ప్రక్కన (87X80) అమ్మకమునకు కలవు. ✆ 8885477888

200చ॥గ॥ ప్లాట్లు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

TO LET

2 Bed Room Flat for Rent for a Set of 3 Bachellors at a Prime Location Behind DV Manor. ✆ 99494 42255

JOBS

Experienced Tutors are Required to Teach Intermediate First and Second Year Mathematics and to Provide Short Term EAMCET Coaching. Contact ✆ 73868 09449

KFC Restaurant Hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30yrs. Male/Female Salary CTC 15740/- ✆88014 39988, 085230 17565, 73824 22874, 89859 18709

SVR ఎలక్ట్రికల్స్ ప్రై.లి. గుంటూరు & జడ్చర్ల బ్రాంచిలలో పనిచేయుటకు అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, డిప్లమో ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, ఐటిఐ హెల్పర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్ కావలెను. 91333 55781 (10 AM-5 PM) svrelectricalsgnt@gmail.com.

Govt. ఆఫీసులో అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై డేటా ఎంట్రీ, కం. ఆపరేటర్, అకౌంటెంట్ కావలెను. జీ: 22,000/- to 30,000/- PF, ESI. ✆ 95058 38531

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికే కలదు.

వైభవంగా శ్రీతిరుపతమ్మ తిరునాళ్ల

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాళ్ల ప్రారంభిస్తారు. అమ్మవారు, సహదేవతలను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం ఉదయం 6:04 గంటలకు అఖండ జ్యోతి స్థాపన, హోమ గుండం ప్రజ్వలన పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, ఈఈ రమాదేవి, కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. శివాలయంలో తిరుముడి పూజలను చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షను స్వీకరించిన సుమారు 30 వేల మంది స్వాములు అమ్మవారికి తిరుముడి సమర్పించి దీక్షను విరమించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డు ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లలో స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలు, మున్నేరు పరిసరాలు స్వాములు, భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం స్వాముల నగర సంకీర్తన వైభవంగా జరిగింది. నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీసీపీ లక్ష్మీనారాయణ, ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు, ఈఈ రమాదేవి తిరునాళ్లలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 162, 171, 182 చికెన్ విత్ స్కిన్ - 314 చికెన్ స్కిన్‌లెస్ - 324.

(c) eenadu

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

చదువుకు సాయం

నగదు అందజేస్తున్న వెంకట్

మేకావానిపాలెం(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: తండ్రిని కోల్పోయి చదువు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్న ముగ్గురు విద్యార్థినులకు హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అధినేత చందన వెంకట్ ఆదివారం రూ.75 వేల సాయమందించారు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రష్మికి రూ.25వేలు, బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మౌనికకు రూ.20వేలు, విజయవాడ లయోలాలో ఇంటర్ చదువుతున్న భవ్యకు రూ.30 వేలు సాయం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందన: ★ సుకర్లాబాదలోని అంతర్గత డ్రెయిన్‌లో మేట తొలగించకపోవడంతో మురుగుపారుదలకు ఆటంకంగా మారింది. సమస్యను ఆప్రాంతవాసులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ★ కలెక్టరేట్ వెనుక రోడ్డులో రహదారి పక్కన తరచుగా చెత్త వేయడంతో స్థానికులతోపాటు రాకపోకలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈసమస్యను స్థానికులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడం జరిగింది. వారు సిబ్బందిని పంపి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించడంతోపాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. -న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

వృద్ధులకు చేయూత

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: నగరంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమానికి ఆదివారం గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గుండు సురేష్, వసంతవెంకటలక్ష్మి దంపతుల ఐదు పరుపులు, వాటికి సంబంధించిన సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘ నాయకులు ఎస్ఎన్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభా పాటవ పోటీల్లో మొదటి స్థానం

పెడన, న్యూస్‌టుడే : స్థానిక విశ్వభారతి పాఠశాల పదో తరగతి విద్యార్థిని రౌతుల జ్యోతిక మచిలీపట్నం స్టార్ కళాశాలలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ గౌరీ ప్రసాద్ తెలిపారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పోటీలు నిర్వహించారు. మొదటి స్థానంలో నిలిచిన జ్యోతికకు రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని డీఈవో యూవీ సుబ్బారావు అందజేశారు.

రోడ్లపైనే విక్రయాలు..ప్రజలకు అవస్థలు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

గూడూరులో రహదారి పక్కన విక్రయాలు

ఉన్న మార్కెట్‌లు అలంకారంగా మారడం, కొన్ని శిథిలావస్థకు చేరడం ఇలా వివిధ కారణాలతో బందరు, పెడన నియోజకవర్గాల్లోని రోడ్లపైనే విక్రయాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాగే అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బందరు నగరంలోని మార్కెట్‌లో చేపల విక్రయాలకు భవనాలు నిర్మించినా మాంసం, ఎండుచేపల మార్కెట్‌లలో దుకాణాలు ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లుగా తయారయ్యాయి. మాంసం మార్కెట్‌లో పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నా శిథిలస్థితికి చేరడంతో చాలామంది ఖాళీగా వదిలేశారు. ఎండుచేపల మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి. దుకాణాల కోసం నిర్మించిన షెడ్లు కూడా శిథిలావస్థకు చేరాయి. ఫ్లోరింగ్ సైతం దెబ్బతిని పాడైపోయింది. దుకాణదారులు పరదాలు కట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. దుకాణాలు పాడైపోవడంతో వినియోగదారులు కూడా సక్రమంగా రావడం లేదని, ఎక్కడికి వెళ్లాలో ఎలా బతకాలో తెలియక ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌లో చేపలదుకాణాలు 100, మాంసం దుకాణాలు 29, ఎండుచేపల దుకాణాలు 18కి పైగా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చాలామంది దుకాణాలు వదిలేసి నగరంలోని జిల్లా పరిషత్ కూడలి, బైపాస్ రోడ్డు, మాచవరం ఏఎంసీ కార్యాలయానికి వెళ్లే రహదారి పక్కన, కాలేఖాన్‌పేట వంతెన వద్ద తదితర ప్రాంతాల్లో రహదారుల పక్కన విక్రయాలు చేస్తున్నారు.

★ **పెడనలో** మార్కెట్ నిమిత్తం రేకులషెడ్డు ఏర్పాటు చేసి దుకాణాలు కేటాయించారు. అయితే అది అనువుగా లేని కారణంగా వ్యాపారులు అందరూ రోడ్ల పక్కనే విక్రయాలు చేస్తున్నారు. పెడన పట్టణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రహదారుల పక్కన 50కిపైగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ కూడలి, బంటుమిల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విక్రయాలు చేస్తున్నారు.

★ **బంటుమిల్లిలో** మార్కెట్ ఉందన్న మాటే గానీ ఉపయోగం లేకుండా తయారైంది. శివారు ప్రాంతంలో ఉండడంతో వ్యాపారులు అక్కడకు వెళ్లక ఏళ్ల తరబడి అలంకారప్రాయంగా ఉండిపోయింది. ప్రస్తుతం సంతబజారులో రోడ్లపక్కన విక్రయాలు సాగుతున్నాయి.

★ **గూడూరులో** మార్కెట్ ఏర్పాటు చేయాలని ఏళ్లతరబడి మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతం ప్రధాన కూడలిలో రహదారి పక్కన విక్రయాలు చేస్తున్నారు. ఇది జాతీయ రహదారి కావడంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధాన కూడలిలోనే ఏదో ఒక ప్రాంతంలో స్థలం కేటాయించడమో లేదా అన్ని వసతులతో మార్కెట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో అన్ని వసతులతో మార్కెట్లు ఏర్పాటు చేస్తామని వైకాపా పాలకులు ప్రకటించారు. ఆదిశగా చర్యలు లేవు. బందరు మార్కెట్‌లో ఉన్న సమస్యలపై దుకాణదారులు మంత్రి కొల్లు రవీంద్రను కలిసి మొరపెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత శేషుకుమార్‌కు విరాళం రసీదు అందజేస్తున్న ఆలయ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణస్వామి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మచిలీపట్నం నిజాంపేటకు చెందిన దిలీప్ శేషుకుమార్ రూ.1,00,116 అందజేశారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణస్వామి వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

స్వామి ఆదాయం రూ.10.24లక్షలు

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. 15వేల మంది దర్శించి, మొక్కుబడులు తీర్చారు. వివిధ సేవల ద్వారా రూ.10.24లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు.

దేశ సమగ్రాభివృద్ధికి బడ్జెట్ దోహదం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: దేశ సమగ్రాభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి అన్నారు. నగరంలోని భాజపా కార్యాలయంలో బడ్జెట్ కార్యక్రమాన్ని వీక్షించేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం దేశాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, పుప్పాలరాము, శేషుకుమార్, ముదునూరు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ వివిధ రంగాల ప్రముఖులు ఇలా స్పందించారు.

రైతులకు మేలు: బూరగడ్డ వేదవ్యాస్, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు

కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. పంటల నిల్వలకు శీతల గోదాములు, వ్యవసాయ మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం రైతులకు ఎంతోమేలుస్తుంది. అమృత్‌స్కీంను చిన్న చిన్న పట్టణాలకు కూడా వర్తింప చేసేలా నిర్ణయించడం ద్వారా అభివృద్ధి మెరుగు పడుతుంది. స్వయం సహాయకసంఘాలు, చిన్నపరిశ్రమలకు రుణాలను సులభతరం చేయడం, రాయితీలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.

ఉద్యోగ వర్గాలకు నిరాశ: జి.కిషోర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, ఐసీఈయూ

ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పు లేకపోవడం, కనీస ఉపశమనం కల్పించకపోవడం ఉద్యోగవర్గాలను నిరాశకు గురి చేసింది. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా 2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం అందేలా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆదిశగా బీమా సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం, పాలసీదారులకు రాయితీలు ఇస్తే అందరూ సంతోషించేవారు.

ఉరుసు గోడపత్రిక ఆవిష్కరణ

కార్యక్రమంలో మంత్రి రవీంద్ర తదితరులు

కరఅగ్రహారం(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: పెదకరఅగ్రహారంలోని ఫరీద్ మస్తాన్ అవులియా ఉరుసు మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికను మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఉరుసు ఉత్సవాలు మార్చి 6, 7 తేదీల్లో కరఅగ్రహారంలోని బాబానగర్‌లో జరగనున్నాయి. ఉరుసు ఉత్సవాల గురించి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడుల్లో కూడా సమాచారం అందించేందుకు నెలరోజుల సమయం అవసరమవుతుందని, అందుకే నెలరోజుల ముందుగానే గోడపత్రికను ఆవిష్కరిస్తున్నట్లు దర్గా కమిటీ కార్యదర్శి పరసా వడ్డికాసులు తెలిపారు. కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు అయోధ్యరామయ్య, బోలెం ఏడుకొండలు సభ్యులు పణి, వాటపల్లి రాము పాల్గొన్నారు.

ఉత్సవాలు.. పూజలు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం వివిధ ఆలయాల్లో ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించారు. కార్తీకేయసేవాట్రస్టు ఆధ్వర్యంలో భక్తులు నగరంలో కావడిసేవా మహోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రకాల ద్రవ్యాల కావిడలతో రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి పూజలు చేశారు. ఈసందర్భంగా భక్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మేకావానిపాలెం శ్రీవల్లీదేవసేనసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో తైపూసం ఉత్సవంలో భాగంగా పుష్పయాగం నిర్వహించారు. పెదకరగ్రహారం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డిప్యూటీ మేయర్ శీలం భారతి, వివిధ పక్షాల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయకమిటీ ఛైర్మన్ బొర్రా నటేష్ బాబు, కమిటీసభ్యులు ప్రముఖులను సత్కరించారు.

చినగొల్లపాలెం(కృత్తివెన్ను), న్యూస్‌టుడే : మండలంలోని చినగొల్లపాలెందీవిలోని చింతన్న వీరపేరంటాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి గ్రామ ప్రధాన రహదారి నిర్మిస్తున్నందున గ్రామస్థులంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

మేకావానిపాలెం పుష్పార్చన అందుకున్న దేవతామూర్తులు

కావడిసేవలో పాల్గొన్న భక్తులు

పెదకరగ్రహారం: పూజల్లో కొనకళ్ల తదితరులు

కృత్తివెన్ను: దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితరులు

కొల్లు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం

కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న గోపీచంద్, నాయకులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: కొల్లు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని తెదేపా రాష్ట్ర నాయకులు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు పురస్కరించుకుని కొల్లు ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటివైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 500 మందికి ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించగా వారిలో అవసరమైన వారికి కళ్లజోళ్లను ఆదివారం నగరంలోని తెదేపా నియోజకవర్గ కార్యాలయంలో పంపిణీ చేశారు. వాటిని గోపీచంద్‌తోపాటు పలువురు నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 250 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు గోపీచంద్ తెలిపారు.

శ్రద్ధాంజలి

జననం: 10-05-1986 మరణం: 19-01-2026

కీ.శే. యారా గంగాధర కిరణ్‌కుమార్ గారు
మచిలీపట్నం

చెరగని చిరునవ్వు, మా మనస్సులో చిరస్థాయిగా నిలిచిన నీ మరణం మాకు తీరని లోటు. నీవు మా నుండి దూరమైననూ నీ మధుర స్మృతులు మా మదిలో పదిలం. అతి చిన్న వయస్సులో మమ్మల్ని వీడి ఆకస్మిక మరణం పొందిన నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

తండ్రి : యారా జగన్మోహనరావు - తల్లి : శేషకుమారి
భార్య : యారా వెంకటరమ్య, కుమారుడు : యారా హన్విక్

అక్కలు - బావలు: శీతల సునీత - శ్రీనివాస చక్రవర్తి; తోటకూర సంధ్యారాణి - శ్రీనివాసరావు, DEE, APCPDCL, బాపట్ల

మేనకోడళ్ళు, మేనల్లుడు: శీతల సాత్విక, తోటకూర లక్ష్మీసహస్ర, తోటకూర శ్రీసాయిరామ్ చరణ్
మరియు బంధుమిత్రులు

పెద్దకర్మ : ది. 02-02-2026 సోమవారం, మచిలీపట్నం, జిల్లా పరిషత్ ఎదురుగా గల మా స్వగృహమందు జరుగును. కావున తెలియపరచడమైనది.

కష్టపడితే ఏదైనా సాధించవచ్చు

సాయిప్రవల్లికను సత్కరిస్తున్న కమిషనర్, సంస్థ ప్రతినిధులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: కష్టపడి కృషిచేస్తే ఏదైనా సాధించవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్‌వీవీఎస్ బాపిరాజు అన్నారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఎస్.సాయిప్రవల్లిక డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు అర్హత సాధించిన సందర్భంగా ఆదివారం వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటివద్ద ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించి ప్రవల్లిక యువతకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆమె విజయం వెనుక పట్టుదల, నిరంతర కృషి ఉన్నాయన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు తపనతో కృషిచేస్తే కచ్చితంగా విజయం వశం అవుతుందని తెలిపారు. ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు, కార్యదర్శి కంచనపల్లి కృష్ణమోహన్‌రావు తదితరులు సాయిప్రవల్లికను సత్కరించడంతోపాటు ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఎస్.సత్యనారాయణ, పద్మలను ప్రశంసించారు.

'అంబటిని వైకాపా నుంచి బహిష్కరించాలి'

కరపత్రాలు విడుదల చేస్తున్న రామకృష్ణ, జనసేన నాయకులు

భాస్కరపురం(మచిలీపట్నం): సభ్యసమాజం చీదరించుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును వైకాపా నుంచి శాశ్వతంగా బహిష్కరించి జగన్‌మోహనరెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై అసభ్య పదజాలం ఉపయోగించిన అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం సిట్ నివేదిక కరపత్రాలను విడుదల చేశారు.

గూడూరు: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబును ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు కూడలిలో ఆదివారం తెదేపా ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించి దహనం చేశారు.

పెడన: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరును నిరసిస్తూ ఆదివారం పెడన నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. బంటుమిల్లిలో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. పెడనలో ఆ పార్టీ నేత బొడ్డు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కూటమి నేతలు పాల్గొన్నారు. తెదేపా పెడన మండల నాయకుల ఆధ్వర్యంలో పెడన-గుడివాడ రహదారిపై అంబటి దిష్టిబొమ్మను కూటమి శ్రేణులు దహనం చేశారు.

కృత్తివెన్ను: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ ఒడుగు తులసీరావు, కూటమి నాయకులు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డీసీ ఛైర్మన్ నెక్కంటి విజయభాస్కరరావు, కూనసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

భాస్కరపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ ఉపసభాపతి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ చంద్రబాబును దూషిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, రానున్న రోజుల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.

పోతేపల్లి(మచిలీపట్నంరూరల్): ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోతేపల్లిలో కూటమి శ్రేణులు మండిపడ్డాయి. ఆదివారం అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుంచె నాని, కూటమి నాయకులు కమ్మిలి మధు, నారగాని వాణి, కాగిత సుబ్రహ్మణ్యం, లింగం విజయ, పామర్తి నాగరాజు, కాగిత శేషు, తోట రాజేష్, పామర్తి వీరబాబు, పృధ్వి పాల్గొన్నారు.

గూడూరు : నినాదాలు చేస్తున్న నాయకులు

పెడన : అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కూటమి శ్రేణులు

పోరాటయోధుడు రామమూర్తి

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: గానాల రామమూర్తి పోరాటయోధుడు... సంఘసంస్కర్త అని విశ్వబ్రాహ్మణ సేవా సంఘ నాయకులు అన్నారు. నగరంలోని విశ్వకర్మభవన్‌లో ఆదివారం రామమూర్తి జయంతి నిర్వహించారు. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు భవిరి శంకరనాథ్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడం, వారి హక్కుల కోసం రామమూర్తి విశేష కృషి చేశారన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ఉమామహేశ్వరరావు, రామబ్రహ్మం, దేవేంద్రకుమార్, విక్రమ్, రవి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు.

ధర వరలు



టమాట 14, వంగ 22, బెండ 28, పచ్చిమిర్చి 34, కాకర 38, క్యాబేజీ 17, క్యారెట్ 28, దొండ 46, బంగాళదుంప 23 ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 32, దోస 36, సొర 10,08, అరటికాయ 7,6, చిక్కుళ్లు 32, బీర 26, చామదుంప 26,మునగ 12/10, కంద 40, బీట్‌రూట్ 24, కీరదోస 40, బీన్స్ 56, క్యాప్సికం 54, అలసందలు 30, చిలకడదుంప 30,కొత్తిమీర 12/06, పుదీనా 15/05 సోమవారం ఉదయం 7 గంటలవరకు ఈ ధరల వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి, ఫోన్ 9182361295లో ఏవైనా సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు

పెదగొల్లపాలెం బీచ్‌లో స్నానాలు చేస్తూ..

పెదగొల్లపాలెం(కృత్తివెన్ను), న్యూస్‌టుడే : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిడమర్రు పంచాయతీ పరిధిలోని పెదగొల్లపాలెం బీచ్‌లో తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలకు పోటెత్తారు. కొంతమంది అభిషేకాలు, పిండప్రధానాలు, ప్రత్యేక పూజలను సముద్రం ఒడ్డున చేపట్టారు. బీచ్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృత్తివెన్ను ఎస్సై ఎ.పైడిబాబు, మెరైన్ సీఐ ఆనందబాబు, ఎస్సైలు చినబాబు, ఫణి, ఏఎస్సైలు, సిబ్బంది, గ్రామస్థులు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచి బస్వాని మహాలక్ష్మి, భర్త, మాజీ సర్పంచి బంగార్రాజు, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు మైకుల ద్వారా సమాచారం అందించారు. డీసీ వైస్ ఛైర్మన్ బొర్రా ఏడుకొండలు, పెద్దలు జల్లా రమేష్, దానయ్య, నడకుదిటి వెంకటరెడ్డి, మువ్వల జోషి తదితరులు పాల్గొని భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. చినగొల్లపాలెం, ఇంతేరు గ్రామాల్లోని సముద్రతీరంలో కూడా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు.

ట్రాఫిక్‌లో ఇబ్బంది పడిన వాహన చోదకులు, భక్తులు

ఆదర్శప్రాయుడు వెంకటేశ్వరరావు


వెంకటేశ్వరరావు దంపతులను సత్కరిస్తున్న సమాచారశాఖ అధికారులు, ఉద్యోగులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: ఆదర్శప్రాయుడు... అకుంఠిత దీక్షాపరుడు వెంకటేశ్వరరావు అని పలువురు అధికారులు పేర్కొన్నారు. సమాచారశాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కొల్లూరి వెంకటేశ్వరరావుకు ఆదివారం నగరంలోని ఓ వేడుకమందిరంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచార పౌరసంబంధాలశాఖ అదనపు సంచాలకురాలు ఎస్.స్వర్ణలత, రాష్ట్ర సమాచారకేంద్రం ఏడీ మోహన్‌రావు, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఎం.వెంకటేశ్వరప్రసాద్, డివిజనల్ పౌరసంబంధాల అధికారి జి.రాజేష్, విశ్రాంత ఉపసంచాలకులు కె.జయరావు, విశ్రాంత డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వాహక సమాచార ఇంజినీరు జె.శ్రీనివాసరావు తదితరులు ఆయన సేవలను కొనియాడారు. వెంకటేశ్వరరావు, కనకదుర్గ దంపతులను శాలువా, పూలమాలలతో సత్కరించారు.

వృథాగా నీరు.. పట్టించుకోరా మీరు?

గూడూరు ప్రధాన కూడలిలో రోడ్డు మధ్యలోని పైపులైన్ లీకై తాగునీరు వృథాగా పోతోంది. కొంతకాలంగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. అలాంటి రోడ్డు మధ్యలో ఏర్పడిన లీకునకు మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - న్యూస్‌టుడే, గూడూరు

శ్రద్ధాంజలి

మాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు అయిన యారా జగన్మోహనరావు గారి కుమారుడు యారా గంగాధర కిరణ్‌కుమార్ గారి అకాల మరణానికి చింతిస్తూ వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

కీ॥శే॥ యారా గంగాధర కిరణ్ కుమార్ గారు
జననం: 10-05-1986 మచిలీపట్నం. మరణం: 19-01-2026

Z.P. వాకర్స్ మెంబర్స్

పినిశెట్టి వేణుగోపాల్, 4వ డివిజన్ ఇన్‌ఛార్జి | వంకా వెంకటేశ్వరరావు, టీచరు, M.A., M.Ed., M.Com | K.S.N. మూర్తి (బాబులు), సాయిచరణ్ సిల్వర్ వర్క్స్
P.S.K. భగవాన్, రిటైర్డ్ టీచర్ | G. వెంకటేశ్వరరావు | I. రాజబాబు, అగ్రరామనాథ్ ఆటోమొబైల్స్
P. నాగరాజు | P. రామోజీరావు, APCPDCL | B. శ్రీనివాస వరప్రసాదరావు, APSRTC
చలమలశెట్టి నాగేశ్వరరావు, అస్సాం టీ పొడి ఏజెన్సీ | మత్తి శ్రీను, SVS గోల్డ్ కవరింగ్ వర్క్స్ | నూకల సురేష్, తేజశ్రీ గోల్డ్
పినిశెట్టి సత్యన్నారాయణ, శ్రీ రవీంద్ర ఏజెన్సీస్, Z.P. సెంటర్, MTM | వడ్డి ఆనంద్‌కుమార్, అర్చన గోల్డ్ కవరింగ్ వర్క్స్ | పినిశెట్టి మధుసూధనరావు & సన్స్, రవీంద్ర గోల్డ్
వడ్డి సత్యశేఖర్‌రావు, విపుల గోల్డ్ కవరింగ్ వర్క్స్ | వడ్డి మధుసూదనరావు, ల్యాండ్ లార్డ్ | కొట్టె వాసు వెంకట సురేష్‌బాబు, D.M. & HO Office
కోసూరి విజయ్‌కుమార్, రెవిన్యూ ఎంప్లాయి, రిటైర్డ్ | రామశేఖర్ రెడ్డి, కృష్ణా యూనివర్శిటి | శ్రీపతి చంద్రబాబు, Ex. సర్పంచ్, పోతేపల్లి
వడ్డి వెంకటేశ్వరరావు, వడ్డి రామకృష్ణ, రాజేంద్ర ట్రేడర్స్ | నూకల శ్రీకాంత్, ఫైనాన్స్ బిజినెస్ | కంచిశెట్టి రాజేంద్ర ప్రసాద్ (రాజా), K.S.N. వైర్స్
సిమ్మెట నాగేశ్వరరావు, కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజరు | జల్లు మురళినాథ్, అధ్యక్షులు, ఉదయపు నడక మిత్రమండలి | లంకిశెట్టి నీరజ, అధ్యక్షురాలు, మహిళా విభాగం
యానాపు కనకాచారి, చిలకలపూడి

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

కానూరు, న్యూస్‌టుడే: మరమ్మతుల దృష్ట్యా యనమలకుదురు ఉపకేంద్రం పరిధిలోని శివపార్వతీనగర్, భగత్‌సింగ్‌నగర్, ఎన్టీఆర్ బస్టాప్, సాయినగర్, అంబేడ్కర్ సర్కిల్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ట్రాన్స్‌కో గుణదల విభాగం ఈఈ పి.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

గండిగుంట(ఉయ్యూరు(గ్రామీణం), న్యూస్‌టుడే : వీరమ్మతల్లి తిరునాళ్లకు వేలాది మంది భక్తులు ఉయ్యూరు పట్టణానికి వస్తున్నారు. దీంతో దాని పక్కన ఉన్న గండిగుంట గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేట్టారు. సిబ్బంది రహదారులను శుభ్రం చేసి బ్లీచింగ్ సున్నం జల్లి పరిశుభ్రంగా ఉంచుతున్నారని గ్రామకార్యదర్శి కుమార్ తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట

కంకిపాడు గ్రామీణం: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట వేసిందని భాజపా మండల పార్టీ అధ్యక్షుడు గుళ్లపూడి శ్రీనివాసరావు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, పట్టణ, తాగు, మురుగునీటి నిర్వహణకు రూ.800 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.156 కోట్లు, రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయింపులు చేయడాన్ని స్వాగతించారు.

వ్యవసాయరంగానికి ప్రాధాన్యం: **కంకిపాడు:** కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం 'కూటమి' ప్రభుత్వ విజయయమని, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం ముదావహమని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. జాతీయ రహదారులు, సాగునీటి పథకాలకు పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపుతో ప్రగతికి మార్గం సుగమమైందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందన: ★ కానూరు సనత్‌నగర్‌లో గత కొన్ని రోజులుగా కాల్వల్లో పూడిక తీయక మురుగుతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ షేక్ నజీర్ సిబ్బందిని పంపి పూడిక తీయించి సమస్య పరిష్కరించారు. ★ కానూరు మహదేవపురం కాలనీ ఎదురుగా కొన్ని రోజులుగా చెత్తతీయటం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ కిరణ్‌కుమార్ సిబ్బందిని పంపి చెత్త తీయించి సమస్య పరిష్కరించారు. ★ తాడిగడప శ్రీనివాసనగర్ కట్ట, వసంత్‌నగర్ కట్టపై దోమలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కమిషనర్ షేక్ నజీర్ ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించారు. - **కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే.**

పట్టణ ఆరోగ్య కేంద్ర భవనానికి మోక్షమెప్పుడు?

న్యూస్‌టుడే, కానూరు, పోరంకి, తాడిగడప

కానూరులోని కేంద్రం

తాడిగడప పురపాలికలోని నాలుగు సర్కిళ్లలోని ప్రజలకు వైద్యసేవలను అందించటానికి కానూరులో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. గత సంవత్సరం సెప్టెంబరులో ఇక్కడ ఏర్పాటు చేసేలా ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు ఊసే లేదు. దీని ఏర్పాటుకు డీఎంహెచ్‌వో యుగంధర్, తాడిగడప పురపాలిక కమిషనర్ షేక్ నజీర్, ఇతర సిబ్బంది కలిసి అనేక స్థలాలను పరిశీలించారు. సమయం అయితే గడుస్తుంది కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. త్వరగా ఇక్కడ వైద్యసేవలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

తాడిగడప పురపాలిక సమాచారం
మొత్తం జనాభా: 2,00,000, వార్డులు: 38
అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలు: పోరంకి, యనమలకుదురు, కానూరు

వసతుల లేమి..

ఆరు నెలల క్రితం కానూరు మురళీనగర్ సచివాలయం -5 లోని విలేజ్ క్లినిక్‌లో తాత్కాలికంగా పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రానికి వైద్యాధికారిని పంపించారు. కానీ మరల ఆమెను వెనక్కి పంపించారు. ఇంతకాలంగా కేవలం ఇద్దరు నర్సులతో నామమాత్రంగా సేవలు అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేలా కసరత్తు చేయాలి. వైద్యుడితోపాటు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డేటాఎంట్రీ ఆపరేటర్, ఒక ఎల్‌జీఎస్‌లను నియమిస్తేనే కానూరు సర్కిల్‌వాసులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.

స్థలం చూస్తున్నాం: బిజిలీ శ్రీనివాస్, మండల వైద్యాధికారి, పెనమలూరు

కానూరులో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలం కోసం వెతుకుతున్నాం. డీఎంహెచ్‌ఓ, కమిషనర్ నేతృత్వంలో పలు స్థలాలు పరిశీలించాం. స్థలం ఖరారవగానే ప్రజలకు ఆరోగ్య కేంద్రం సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఈ లోపు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బందిని నియమించేలా చూస్తాం.

ఘనంగా అయ్యప్ప అన్నసమారాధన

హాజరైన భక్తులు

పెనమలూరు, న్యూస్‌టుడే: చోడవరంలో ఆదివారం అయ్యప్ప అన్నసమారాధన ఘనంగా జరిగింది. గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భజనలు, భక్తిగీతాలాపనలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ అలుముకొంది. అయ్యప్ప ప్రతిమను దర్శించుకొని భక్తులు పూజలు జరిపారు. అన్నసమారాధన సందర్భంగా గ్రామంలోని అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు గొట్టిముక్కల ఆంజనేయస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కుంగిన కల్వర్టు.. భారీ వాహనాల నిషేధం

కంకిపాడు, న్యూస్‌టుడే : బందరు కాల్వపై కంకిపాడు లాకుల వద్ద పుల్లేరుపై కల్వర్టు కుంగిపోవడంతో రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈమేరకు జలవనరుల శాఖ అధికారులు కంకిపాడు- వల్లూరు పాలెం (వయా బొడ్డపాడు, చినపులిపాక) రహదారిపై ఇనుప గడ్డరు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు రొయ్యూరు మీదుగా వల్లూరు పాలేనికి రాకపోకలు సాగిస్తున్నాయి. బొడ్డపాడు, చినపులిపాక గ్రామస్థులు ఆటోలు, ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తోంది. వందేళ్ల నాటి ఈ కల్వర్టు ఆరేళ్ల కిందటే కొంత కుంగగా రెండు పర్యాయాలు మరమ్మతులు చేశారు. భారీ వాహనాల ఒత్తిడితో మరింత పాడైంది. నియంత్రికలు, తలుపులూ తుప్పు పట్టి ధ్వంసమయ్యాయి. ఇక్కడే మరో రెండు కల్వర్టులు, ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరాయి. ఈ వేసవిలోనైనా కొత్త కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు.

పుల్లేరుపై కల్వర్టు

ఆదేశాలు సరే.. ఆచరణ ఏదీ?

కంకిపాడు, న్యూస్‌టుడే : కంకిపాడులో నిత్యం రద్దీగా ఉండే గన్నవరం రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారే గాని ఆచరణలో పెట్టలేదు. దీంతో సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన 'గ్రీవెన్స్‌డే' (ప్రజాదర్బార్)లో గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు గుడిసేవ సుబ్బారావు ప్రస్తావించిన సమస్యపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సీఐ, ఎసైలకు సూచించారు. ఈ మేరకు గన్నవరం రోడ్డులోకి ఇసుక టిప్పర్లు, భారీ వాహనాలను నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులను రెండు వైపులా ఏర్పాటు చేశారు. ఈ ఆదేశాలపై భారీ వాహన చోదకులకు అవగాహన కల్పించేవిధంగా స్థానిక సింహాల బొమ్మ కూడలిలో కానిస్టేబుల్/హోంగార్డ్‌ను నియమించలేదు. కొందరు అవగాహనలేక, మరికొందరు చర్యలు లేవనే ఉద్దేశంతో భారీ వాహనాలను ఈ రోడ్డులోనే నడుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 పర్యాయాలు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆదేశాలు అమలు చేయాలని కోరుతున్నారు.

గన్నవరం రోడ్డులో చిక్కుకున్న ఆర్టీసీ బస్, ఇసుక లారీ

గట్టు దాటేదెలా?

కంకిపాడు, న్యూస్‌టుడే: కంకిపాడు ఎస్సీ కాలనీ, కుందేరు కాల్వకట్ట కలిసే చోట అడుగున్నర ఎత్తున్న గట్టు ప్రమాదాలకు కారణమవుతోంది. సిమెంట్ రోడ్డుకు వాలుతలంగా మెరక, కాంక్రీట్ చేయలేదు. ఈ ప్రాంత ఆయకట్టు రైతులతో పాటు స్థానికులు ఇటుగా రావాలంటే భయపడుతున్నారు. పశుగ్రాసం, ఎరువులు ద్విచక్ర వాహనాలపై పొలాలకు చేర్చడం కష్టతరమవుతోందని రైతులు వాపోతున్నారు. ఒక లారీ రబ్బీసైనా పోయాలని కోరినా పంచాయతీ, జలవనరుల శాఖ అధికారులు స్పందించటం లేదని చెబుతున్నారు.

ఎస్సీ కాలనీ- కుందేరు కాల్వ కట్ట మధ్య..

వైకాపా రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శిగా 'కొండవీటి'

మంతెన (కంకిపాడు), న్యూస్‌టుడే: మండలంలోని మంతెనకు చెందిన కొండవీటి వెంకటసుబ్బారావును వైకాపా రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సుబ్బారావు చెప్పారు.

వెంకట సుబ్బారావు

వైభవంగా ముగిసిన శతాబ్ది ఉత్సవాలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: శ్రీమశయాళ సద్గురు వైభవ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. హనుమాన్‌జంక్షన్ శివారులోని పవన్, పవనజ్ఞాన మందిరంలో మూడు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 1,108 హోమ గుండాలతో సకల దేవతా హోమం నిర్వహించారు. అంతకుముందు గురుదేవులకు అష్టా దశ ద్రవ్యాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు దుప్పట్లు, 100 మంది విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు హాజరై సందేశాన్నిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాతృశ్రీ అనసూయమ్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

హోమాలు నిర్వహిస్తున్న భక్తులు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విజయవాడ పటమటకు చెందిన వీరమాచినేని విజయశ్రీనివాస్ రూ. 1,11,111 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు.

ఘనంగా శ్రీలక్ష్మీతిరుపతమ్మ కల్యాణం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: పాతగన్నవరంలో కొలువైన ప్రసిద్ధ శ్రీలక్ష్మితిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి వార్ల వార్షిక కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి 9.01 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు చేశారు. వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది.


పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రావు దంపతులతోపాటు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు

పవిత్రోత్సవం సమాప్తం

కానూరు, న్యూస్‌టుడే : యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవంలో భాగంగా చివరి రోజైన ఆదివారం పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్.భవాని, ముఖ్య అర్చకులు జీఆర్‌వీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

పూర్ణాహుతిలో పాల్గొన్న దాత నరసింహారావు, అర్చకులు

క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

వార్షికోత్సవంలో పాల్గొన్న చిన్నారులు

పోరంకి, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పోరంకి విజ్ఞాన్‌భారత్ పాఠశాల డైరెక్టర్ కొడాలి రామశేషాద్రిరావు అన్నారు. శనివారం జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచి నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొడాలి లక్ష్మీదేవి పాల్గొన్నారు.

అంబటి వ్యాఖ్యలపై కొనసాగిన నిరసనలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలపై బాపులపాడు మండలంలో నిరసనలు కొనసాగాయి. ఆదివారం సాయంత్రం తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మొవ్వా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరుగొలను కూడలిలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, నాయకులు మూల్పూరి వెంకటరత్నం, తుమ్మల బ్రహ్మాజీ, గుండపనేని ఉమాప్రసాద్, కొమ్మారెడ్డి రాజేష్, తదితరులు పాల్గొన్నారు. రంగన్నగూడెంలో నిర్వహించిన సమావేశంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ వైస్‌ఛైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, అంబటి రాంబాబు తీరును ఖండించారు.

గన్నవరం పోలీస్ స్టేషన్లో అంబటిపై ఫిర్యాదు చేస్తున్న కూటమి నాయకులు

దిష్టిబొమ్మ దహనం..

గన్నవరం గ్రామీణం : వైకాపా నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై గన్నవరం తెదేపా, కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ బొమ్మ కూడలిలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నరసింహారావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు చిన్నా, బాబూరావు, సాయికల్యాణి, లలిత, రమ, రామారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర బహిష్కరణ చేయాలి

ఉయ్యూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్న మాటలకు దేశం కార్యకర్తల నుంచి రాంబాబును పిచ్చికుక్కల వ్యానులో పోలీసులు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన ఆయన్ను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. ముఖ్యమంత్రికి ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.

ఘనంగా సమష్టి దివ్యపూజ

పాల్గొన్న మత పెద్దలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్ జ్యోతినగర్‌లో జరుగుతున్న దివ్య బాలయేసు మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మత గురువులు దివ్య బలిపూజ సమర్పించారు. విజయవాడ మేత్రాసనం పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు సమష్టి దివ్య పూజ అర్పించారు. అంతకుముందు బాలయేసు ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. మత గురువులు చేబ్రోలు జోసెఫ్ తంబి, వినోద్, పారిస్ కౌన్సిల్ ప్రతినిధులు గుడిసె రాజు, వెలగపల్లి ప్రదీప్, సల్మాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరులో ఒకరి ఆత్మహత్య

పెనమలూరు, న్యూస్‌టుడే: కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లింగాల నాగేశ్వరరావు(45) విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామనివాసి. 20 ఏళ్ల క్రితం ఇతను పెనమలూరుకు చెందిన మణి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి ఓ కుమారుడున్నాడు. కొన్నేళ్ల నుంచి పెనమలూరులోనే నివిస్తున్న భార్యాభర్తల మధ్య కొంతకాలం నుంచి వివాదాలు జరుగుతున్నాయి. గత నెల 31న వీరిద్దరి నడుమ మరోసారి వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు అదే రోజు సాయంత్రం గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి లింగాల విజయమ్మ ఆదివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

రామవరప్పాడు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడంతో దానిపై ప్రయాణిస్తున్న మామ్మ, మనుమడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళగిరి మండలం కృష్ణారావుపాలేనికి చెందిన ఎం.చంద్రలీల గన్నవరం బంధువుల ఇంటికి వెళ్లారు. తన మనుమడితో కలిసి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి మంగళగిరి వెళ్తుండగా నిడమానూరులో వారి వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో చంద్రలీల రోడ్డుపై నుంచి దొర్లుకుంటూ రోడ్డు పక్కన పొదల్లో పడ్డారు. యువకుడు హెల్మెట్ ధరించడంతో అతనికి పెద్దగా గాయాలు కాలేదు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే వారిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాలనీ అభివృద్ధికి సహకారం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: కరెన్సీనగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ హామీ ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన్ను కాలనీ కమిటీ సత్కరించింది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

దుర్వినియోగమైన నిధులు రాబట్టాలి

రామవరప్పాడు, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రామవరప్పాడు పంచాయతీ అభివృద్ధికి ఖర్చుపెట్టాల్సిన నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని ఆ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని తెదేపా గ్రామ పార్టీ అధ్యక్షుడు నభిగాని కొండ, గ్రామ మాజీ ఉప సర్పంచి కొల్లా ఆనంద్ డిమాండ్ చేశారు. ఆదివారం రామవరప్పాడులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైకాపా పాలనలో సర్పంచి, పంచాయతీ మాజీ కార్యదర్శి, అప్పటి ఎంపీడీవో ఇతర అధికారులు కుమ్మక్కై నిధులు దోచుకున్నారని ఆరోపించారు. జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేసి సుమారు రూ.4 కోట్లు దుర్వినియెగమైనట్లు గుర్తించి నోటీసులు జారీచేసినా ఇప్పటి వరకు విచారణ ముందుకు సాగలేదన్నారు. విచారణ ముందుకు సాగకుండా ఏలూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి అడ్డుపడుతున్నారని, వైకాపా నేతలకు ఆయన వత్తాసు పలకడం మంచి పద్ధతి కాదన్నారు. నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. ఉప సర్పంచి అద్దేపల్లి సాంబ శివ నాగారాజు, నాయకులు రవి, మల్లికార్జున రాజు, రామ కృష్ణ, శివలీల, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా కృషి

రహదారి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రసాద్, పక్కన ఎంపీపీ రాజ్యలక్ష్మి తదితరులు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధే ధ్యేయంగా పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని తెన్నేరు గ్రామంలో నూతనంగా అభివృద్ధి చేసిన రహదారి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి అతివేగంగా జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మి, పెనమలూరు, ఉయ్యూరు ఏఎంసీ అధ్యక్షులు అన్నే ధనయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరాలు

పెనమలూరు, న్యూస్‌టుడే: అనుమోలు ఆదరణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన పోరంకిలోని నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచితవైద్యశిబిరం లో పేదలకు విస్తృత సేవలందాయి. పోరంకి, పెనమలూరు, కానూరు, తాడిగడప, యనమలకుదురు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు హాజరుకాగా మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు, జ్వరాలు, ఇతర సాధారణ వ్యాధులకు ప్రముఖ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను సూచించారు. రోగులకు ట్రస్టు ఛైర్మన్ అనుమోలు ప్రభాకరరావు ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు శ్రీనివాసరావు, అబ్రహాం , శివశంకరప్రసాద్ పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్: హనుమాన్‌జంక్షన్ శ్రీలక్ష్మీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యురాలు యువప్రశాంతి ఆధ్వర్యంలో దంత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మాత్రలు, దంత సంరక్షణ కిట్లు ఉచితంగా అందజేశారు.

నేటి నుంచి సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల వర్క్‌షాపు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ, రాష్ట్ర ఆర్చరీ సంఘాల ఆధ్వర్యంలో 'ఓజీక్యూ'(ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్) సహాయ సహకారాలతో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు రామవరప్పాడులోని ఓ హోటల్‌లో సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి బెవర వెంకట రమణ తెలిపారు.

మాఘ పౌర్ణమి పూజలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని బాపులపాడులోని పలు దేవాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకోనేరు చెరువు వద్ద ఉన్న శ్రీభ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. నూజివీడు రోడ్డులోని రాణెమ్మ తల్లి గుడిలో విశేష పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. అన్నే రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వీరమ్మతల్లిని దర్శించిన ఎమ్మెల్యే

ఉయ్యూరు, న్యూస్‌టుడే: వీరమ్మతల్లి దీవెనలు, ఆశిస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఆయన ఆదివారం వీరమ్మతల్లిని దర్శించుకున్నారు. పసుపు కుంకుమల్ని అందించి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

శునకాలతో బెంబేలు

రహదారి మొత్తాన్ని ఆక్రమించిన కుక్కలు

బండారుగూడెంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ప్రధాన, అంతర్గత రహదార్లపై వీటి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకేసారి గుంపులు గుంపులుగా రావడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, స్థానికంగా ఉండే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

- **న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్**

నటుడు రఘునాథరెడ్డి మృతికి సంతాపం

కుందేరు (కంకిపాడు), న్యూస్‌టుడే: రంగస్థల కళాకారుడు, క్యారెక్టర్ నటుడిగా పలు చిత్రాల్లో నటించిన కలకోట రఘునాథరెడ్డి (74) మృతిపట్ల ఆయన స్వగ్రామమైన కుందేరుకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా 'జ్యోతిర్మయి' సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రదర్శించిన నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారని గ్రామస్థులు తెలిపారు. పరుచూరి బ్రదర్స్ తీసిన 'సర్పయాగం' సినిమా ద్వారా పరిశ్రమలో అడుగుపెట్టారు. చీమలదండు, ఒరేయ్ రిక్షా, పోలీస్, ఎర్రోడు, సూర్యపుత్రులు, ప్రేమించుకుందాం, రౌడీ దర్బార్, ధర్మరాజు తదితర చిత్రాల్లో నటించారు. కుందేరుతోపాటు జిల్లాకు పేరు తెచ్చినవారిలో రఘునాథరెడ్డి ఒకరని గ్రామస్థులు చెబుతున్నారు.

రఘునాథరెడ్డి (పాత చిత్రం)

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గన్నవరం బాలుర జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. కేసరపల్లి మహారుద్రాక్ష గోశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో 1984-85 ఏడాదికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆడిపాడి సందడి చేశారు. నాటి జ్ఞాపకాలను తోటి మిత్రులతో పంచుకొని సహపంక్తి భోజనం చేశారు. అప్పటి ఉపాధ్యాయులు టీఎస్ఆర్‌కే.ప్రసాద్, జయరాజు, సాంబశివరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కె.శివప్రసాద్, సీతారామయ్య, శ్రీరామచంద్రమూర్తి, అప్పారావు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. - **గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే.**

మెకానిక్‌ల సంక్షేమమే ముఖ్యం

మాట్లాడుతున్న సంఘం అధ్యక్షుడు అక్బర్ బాషా

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహన మెకానిక్‌ల సంక్షేమంలో భాగంగా ప్రతి మెకానిక్ బీమా సౌకర్యం పొందే విధంగా ప్రణాళిక రూపొందించామని ఉయ్యూరు ఏరియా ద్విచక్ర వాహన మెకానిక్‌ల సంఘం అధ్యక్షుడు అక్బర్ బాషా అన్నారు. సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘం తరపున ప్రతి మెకానిక్‌కు పోస్టాఫీసులో రూ.10 లక్షల బీమా చేస్తామన్నారు. కార్యదర్శి నాగరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కోశాధికారి ఇబ్రహీం, ఉపాధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు.

పునాదులకే పరిమితమా!

బాపులపాడు మండలం తిప్పనగుంటలో చేపట్టిన రైతు సేవా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ భవనాల నిర్మాణం అతీగతి లేకుండాపోయింది. వైకాపా ప్రభుత్వం నాడు ఆర్భాటంగా వీటి నిర్మాణం ప్రారంభించి, గుత్తేదార్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ప్రాథమిక దశలోనే పనులు ఆగిపోయాయి. అప్పట్నుంచి కేవలం పునాదుల దశకే పరిమితమవ్వడంతో పిల్లర్ల ఇనుప చువ్వలు చుట్టూ ఇలా దట్టంగా పొదలు పెరిగిపోయాయి. భవనాలను సత్వరమే పూర్తి చేస్తే సిబ్బందికి, ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. - **న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్**

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

పూర్ణాహుతి నిర్వహిస్తున్న ఈవో కొండలరావు, ఛైర్మన్ మోహన్, భక్తులు

కొండలమ్మ ఆలయంలో చండీహోమం

వేమవరం(గుడ్లవల్లేరు): వేమవరం శ్రీకొండలమ్మ తల్లి దేవస్థానాన్ని ఆదివారం 15 వేల మంది భక్తులు దర్శించుకుని పూజాదికాలు చేశారు. మహిళలు సామూహిక పాల పొంగళ్లు వండి సమర్పించారు. మాఘపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం వద్ద నిర్వహించిన చండీహోమంలో ఈవో కొండలరావు, ఛైర్మన్ ఈడే మోహన్, భక్తులు పాల్గొన్నారు. రైల్వే అధికారి రాంప్రసాద్ పూజాదికాలు చేశారు.

పౌర్ణమి అన్నదానం ప్రారంభం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక గ్రామ దేవత లంకమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజు అన్నదానం చేసే కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. భక్తులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ధర్మకర్తల మండలి ఛైర్మన్ అన్నపరెడ్డి వెంకటేశ్వర రావు చెప్పారు. ఆదివారం 3వేల మందికి పైగా అన్న సంతర్పణ జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

❖ పెదపారుపూడి మండలంలోని దోసపాడులో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి ఎస్.నరేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి పైపులైన్‌కు లీకు, బి.సి.కాలనీలో వీధి దీపాలు లేకపోవడం, పంచాయతీ ఎదురుగా డ్రెయినేజీ పూడిక తీయకపోవడం వంటివి గుర్తించి ఆయన పరిష్కరించారు.

❖ మండలంలోని వెంట్రప్రగడలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు.. పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త పేరుకుపోవడం, చెరువు దగ్గర, బస్టాండు సెంటర్ వద్ద వీధి దీపాలు వెలగకపోవడం, డ్రెయినేజీ తీయకపోవడం తదితర సమస్యలను కార్యదర్శి సాగర రాణి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఆమె స్పందించి పరిష్కరించారు. – న్యూస్‌టుడే, పెదపారుపూడి

సూర్యతేజ, భానుప్రకాష్‌లను సత్కరిస్తున్న దృశ్యాలు

గ్రూప్-I విజేతలకు సత్కారం

కాజ(కూచిపూడి), న్యూస్‌టుడే: ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికైన మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కోదాటి సూర్యతేజను ఆదివారం స్థానికులు సన్మానించారు. పద్మశాలి సంఘం తరఫున స్థానిక భావనారుషి ఆలయంలో జిల్లా చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు కోదాటి నారాయణరావు, కుమారి దంపతులు సూర్యతేజను సత్కరించారు. కార్యక్రమంలో కోదాటి లీలా నాగేశ్వరరావు, మోహనకృష్ణ, హరికృష్ణ, రవితేజ పాల్గొన్నారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక రెండో వార్డుకు చెందిన న్యాయవాది కుమారుడు నరహరిశెట్టి భానుప్రకాష్ గ్రూపు-1 పరీక్షలలో సత్తా చాటి రాష్ట్ర పన్నుల సహాయ కమిషనర్‌గా ఎంపిక కావడంతో ఆదివారం స్థానిక చైల్డ్ హుడ్ గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దివిసీమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డి.లీలాకృష్ణ, అన్నపరెడ్డి కృష్ణ, సామర్ల మల్లిఖార్జునరావు, మోపిదేవి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 421 పశువైద్య శిబిరాల నిర్వహణ

మోపిదేవి, న్యూస్‌టుడే: పశువులు ఆరోగ్యంగా ఉండేలా, పశుపోషకులకు నష్టం కలగకుండా పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి ఎన్.హెచ్ నరసింహులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో జనవరి 19వ తేదీ నుంచి 31 వరకు 421 శిబిరాలు నిర్వహించామన్నారు. 13,261 మంది పశుపోషకులు లబ్ధి పొందారన్నారు. ఉచితంగా వైద్యం అందించామన్నారు. 26,312 పశువులకు వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేశామని వివరించారు. మోపిదేవి మండలంలో 13 శిబిరాలలో 232 మంది పశుపోషకులకు లబ్ధి చేకూరిందని మండల పశువైద్యాధికారి నందకిషోర్ తెలిపారు. మేకలు, గొర్రెలలో మశూచి నివారణకు సూది మందు ఇచ్చినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

పెనుమెత్స (పమిడిముక్కల): ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.41,870 చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెనుమెత్సకు చెందిన సింగంసెట్టి బేబీకి ఆదివారం అందజేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ విద్యార్థికి విరాళం

పామర్రు, న్యూస్‌టుడే: ఎంబీబీఎస్ చదువుతున్న దోవారి హారికకు కోవి ఫౌండేషన్ సహకారంతో ఆదివారం రూ.10 వేలు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చేతుల మీదుగా అందించారు. జిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు డీసీ ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు, ప్రియదర్శిని మహిళా మండలి ఆల్ ఇండియా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రశ్నించడం నేరమా?

గుడివాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించడమే అంబటి రాంబాబు చేసిన తప్పా, రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం లేదా అని గుడివాడ వైకాపా నేతలు ప్రశ్నించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబటిపై దాడులు చేసి, పైగా ఆయన పైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం అమానుషం అన్నారు. నేతలు పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, అడ్డేపల్లి పురుషోత్తం, లోయ రాజేష్, రేమల్లి నీలాకాంత్, షేక్ బాజీ, సింహాద్రి రాంబాబు, రమీజా తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

కేంద్ర బడ్జెట్‌పై అభిప్రాయాలు

గుడివాడ, న్యూస్‌టుడే

మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని పలువురు వ్యాఖ్యానించారు. యువత నైపుణ్యాభివృద్ధికి, తద్వారా నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొంటున్నారు. భిన్న వ్యాఖ్యానాల నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు ఇలా...



❖ నూతన పన్ను విధానంలో రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడం ఆనందంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేల వరకూ పెంచడంతో రూ.12.75 లక్షల వరకూ పన్ను మినహాయింపు వచ్చింది. పాత పన్ను విధానంలో సంవత్సర ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ పెంచడం వలన చాలా మేలు జరుగుతుంది. ఆదాయ పన్నుల రిటర్న్‌లను సరళీకృతం చేయడం వలన విశ్రాంత ఉద్యోగులు సులువుగా రిటర్నులు వేసుకునే అవకాశం ఉంటుంది.
-గుడివాడ వెంకట పూర్ణచంద్రరావు, విశ్రాంత ఉద్యోగి

❖ పలు దేశాలలో యుద్ధ వాతావరణం ఉండగా ధరలు పెంచకుండా, ఎలాంటి పన్నుపోటు లేకుండా సామాన్యులకు ఇబ్బంది లేకుండా బడ్జెట్ ఉంది. రక్షణ రంగానికి నిధులు కేటాయించినా పేద, సామాన్య, వ్యాపార వర్గాలకు పన్నులు పెరగ లేదు, తగ్గలేదు. షేర్ మార్కెట్‌లో తరచూ స్పెక్యులేషన్ చేసేవారికి పన్ను 2 శాతం నుంచి 5 శాతం పెరిగింది. దీనివలన యువత తరచూ స్పెక్యులేషన్ చేసి చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. దేశాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ ఉంది.
- ఎంఆర్.ప్రసాద్, చార్టర్డ్ అకౌంటెంట్

❖ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు గణనీయంగా నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. పీఎం సేతు పథకానికి రూ.60 వేల కోట్లు, స్కిల్ ఇండియా ప్రోగ్రాంకు అదనంగా రూ.8,800 కోట్లను కేటాయించారు. దీనివలన యువతకు ఉపాధి కల్పన, సాంకేతిక శిక్షణకు అధిక నిధులు అందుబాటులో ఉంటాయి. యువత నైపుణ్యాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది.
-బీఎస్ఎస్.పద్మజ, ప్రైవేటు ఉద్యోగి



❖ కేంద్ర బడ్జెట్ వలన సామాన్య, మధ్య తరగతి వర్గాల కన్నా కార్పొరేట్ శక్తులకు మేలు అధికంగా ఉంది. ఉపాధి హామీ పనులకు గతంలో 90 శాతం నిధులు కేటాయించే వారు, నేడు 60 శాతానికి తగ్గించారు. దీని వలన కార్మికుల పనిదినాలు తగ్గిపోతాయి. ధరలు పెరిగి పేద వర్గాల జీవనం కష్టంగా మారుతుంది.
-ఆర్‌సీపీ. రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

నాపీబర్న్ యంత్రం ప్రారంభం

శ్రీకాకుళం (ఘంటసాల), న్యూస్‌టుడే: శ్రీకాకుళంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత కోసం ఏర్పాటు చేసిన నాపీ బర్న్ యంత్రాన్ని వార్డెన్ పి.జ్ఞాన సుందరి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వైద్య సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణ

విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో ఆదివారం అవనిగడ్డ, మచిలీపట్నం డివిజన్‌ల పరిధిలోని వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ఒక రోజు ప్రతిభకు ప్రేరణ అవగాహన సదస్సు నిర్వహించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులతో, నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం లక్ష్యంగా ఈ సదస్సులో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అవగాహన కల్పించారు. అవనిగడ్డ ఇన్‌ఛార్జి ఏఎస్‌డబ్ల్యూవో పర్వీన్ సుల్తానా పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎ.వీరకుమారి, జి.మాల్యాద్రి, సీహెచ్.విజయ్, అముల్‌దేవి, ఎంఎస్ ఎస్.సింగ్, లాజర్, వసతి గృహాల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

శ్రీవేణుగోపాలస్వామి అలంకరణ

స్నానాలు చేస్తున్న జనం

భక్తులతో పోటెత్తిన హంసలదీవి సాగరతీరం

హంసలదీవి(కోడూరు), న్యూస్‌టుడే: మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదివారం కోడూరు మండలం హంసలదీవిలోని సాగర సంగమ తీరం జనసంద్రమైంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కల్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆదివారం సముద్రం స్నానాలను ఆచరించారు.

❖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువకుమార్, కోడూరు ఎస్.ఐ కె.చాణక్య, పాలకాయతిప్ప మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పూర్ణమాధురి పర్యవేక్షణలో 150 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో జి.సుధాప్రవీణ్, తహసీల్దార్ జె.సౌజన్య కిరణ్మయి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్ జామ్‌తో భక్తుల ఇక్కట్లు

పాలకాయతిప్ప కరకట్ట నుంచి సముద్రం వరకు వన్‌వే రహదారి మార్గం కావడంతో ఉదయం 9 గంటల వరకు ఓ మాదిరిగా వచ్చిన భక్తులు ఆపై పెరగడంతో మూడు కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు కాలిబాటన సముద్రతీరానికి చేరుకోవల్సి వచ్చింది.

అల్పాహారం, అన్నప్రసాదాల వితరణ

సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు పలువురు దాతలు అల్పాహారాలు, అన్నప్రసాదాలను అందజేశారు. విజయవాడకు చెందిన వ్యాపారి ఆత్కూరి గాంధీ కుటుంబం అల్పాహారం పంపిణీ చేశారు. కోడూరుకు చెందిన 'అన్నం అన్నపూర్ణమ్మ ఛారిటీస్' ఆధ్వర్యంలో అన్నం శ్రీనివాసరావు, చైతన్య తేజ, ఆదిత్యలు వితరణ చేశారు. కోడూరు మండల తెదేపా అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, అవనిగడ్డ ఎస్వీ డ్రైక్లీనింగ్ వారు సంయుక్తంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

సముద్రానికి వెళ్లే రహదారి మార్గంలో రద్దీ

డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న డీఎస్పీ విద్యశ్రీ

చల్లపల్లిలో లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సమావేశం

చల్లపల్లి, న్యూస్‌టుడే: చల్లపల్లిలో లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ 316డి క్యాబినెట్ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ వి.వి.పి.ఎస్.ఆంజనేయులు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన లయన్స్‌క్లబ్ 25వ సేవా మహోత్సవం విజయవాడ పోరంకిలోని సేవాభవన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు వీల్‌ఛైర్లు, రైతులకు పవర్ స్ప్రేయర్లు పేద కుటుంబాలకు అందచేయనున్నట్లు చెప్పారు. లయన్స్‌క్లబ్‌కు చెందిన జాతీయ, రాష్ట్రీయ ముఖ్యనేతలు పాల్గొంటారని చెప్పారు. సేవా కార్యక్రమాలపై చర్చించారు. చల్లపల్లి లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు ముమ్మనేని నాని జిల్లా క్యాబినెట్ సమావేశానికి ఆతిథ్యమిచ్చారు. లయన్స్‌క్లబ్ ఫస్ట్ వైస్ గవర్నర్ ఎన్.వి.వి.ప్రసాద్, రెండవ గవర్నర్ శ్రీనివాసరెడ్డి, మాజీ గవర్నర్ గద్దె శేషగిరి, మల్టిపుల్ కౌన్సిల్ ఛైర్మన్ దామెర్ల శ్రీశాంతి, చల్లపల్లి లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నాని, ప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ వి.వి.పి.ఎస్. ఆంజనేయులు, జిల్లా లయన్స్‌క్లబ్ ప్రతినిధులు

ఆదమరిస్తే ప్రమాదమే!

గుడివాడ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మూడు రోడ్ల కూడలి వద్ద మ్యాన్‌హోల్‌పై ఏర్పాటు చేసిన ఇనుప చట్రం కిందకు కుంగి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయంలో వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు.
- గుడివాడ(సత్యనారాణపురం), న్యూస్‌టుడే

వ్యర్థాలు తొలగించరూ..

గుడివాడ పట్టణం కోతి బొమ్మ సెంటర్ నుంచి గుడ్‌మెన్‌పేట వెళ్లే ప్రధాన కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా మారింది. మురుగు పారే వీలు లేకపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
- గుడివాడ (సత్యనారాణపురం), న్యూస్‌టుడే

అవనిగడ్డలో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

గుడివాడలో మాట్లాడుతున్న కూటమి నేతలు

అంబటి తీరుపై తెదేపా శ్రేణుల మండిపాటు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని క్షమాపణ చెప్పాలని తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు కోరారు. రాంబాబు మాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాశనం తప్పదని హెచ్చరించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు యలవర్తి చిన్నా, జనసేన నాయకుడు గుడివాక శివరావు, తెదేపా నాయకులు చందన నరసింహారావు, బడే సుబ్బారావు, లుక్కా పిచ్చయ్య, పాల్గొన్నారు.

చల్లపల్లి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చల్లపల్లి మండల తెదేపా అధ్యక్ష, కార్యదర్శులు మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. చల్లపల్లి ప్రధాన సెంటర్ నుంచి గ్రామంలో ఊరేగించి దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లపై ఇష్టానుసారం మాట్లాడితే రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, షేక్ నబీఘోరి, తెదేపా నేతలు రావెళ్ల ఉదయ్‌కుమార్, రావి చిట్టి, రావి రాజు, గొరిపర్తి సుబ్బారావు, షేక్ సిలార్, నర్రా చిన్ని, తుటారం ప్రసాద్, జన్ను నాంచారయ్య పాల్గొన్నారు.

చల్లపల్లిలో రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నేతలు

గుడివాడ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అడ్డగోలుగా దుర్భాషలాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించకుండా, ప్రజలు ఆగ్రహించి అతనిపై దాడికి దిగితే.. దాన్ని మాజీ సీఎం జగన్ ఖండించడం సిగ్గు చేటని కూటమి నేతలు విమర్శించారు. తెదేపా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జగన్ సంఘ విద్రోహులను ప్రోత్సహిస్తే ఈసారి ఎన్నికలలో 1 సీటుకూడా రాదని గుర్తుంచుకోవాలన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ చేశారన్నది నిజం అయినా అంబటి బొంకుతూ సభ్యత లేకుండా వాగడం దారుణం అన్నారు. పిచ్చి వాగుడు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, భాజపా పార్లమెంటరీ కన్వీనర్ సూరే లక్ష్మీనారాయణ (గాంధీ), విఘ్నేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఛైర్మన్ శాయన రాజేష్, తెదేపా పట్టణ అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

❖ తాను కాపునని చెబుతూనే.. వారు తెలివి తక్కువ వారని అంబటి విమర్శించారని పట్టణ తెదేపా నేత పంద్రాజు సాంబయ్య విమర్శించారు. నిజాయితీగా ఉండే వాడు కాపు అని అన్నారు. అడ్డగోలుగా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించి జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తే ప్రజల దగ్గర చెప్పు దెబ్బలు తప్పవని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పట్టపు చిన్నా, బుడమా వీర్రాజు, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

కళాపీఠం సందర్శన

కూచిపూడి, న్యూస్‌టుడే: స్థానిక పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠాన్ని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (సిమాట్) విశ్రాంత డైరెక్టర్ ఎన్.మస్తానయ్య దంపతులు ఆదివారం సందర్శించారు. కళాపీఠంలోని పూర్వ, ప్రస్తుత నాట్య కళాకారుల చిత్రపటాలు పరిశీలించారు. అనంతరం గంగా బాలత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. కళాపీఠం ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, గ్రంథాలయాధికారి ఎ.వెంకటేశ్వర ఫణికుమార్, జడ్పీ ఓరియంటల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని అమిరెడ్డి అనుపల్లవి భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు.

నూరుశాతం పన్నుల వసూళ్లు

బొబ్బర్లంక: బొబ్బర్లంక పంచాయతీలో నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసినట్లు సర్పంచి దొప్పలపూడి గంగాభవాని తెలిపారు. మొత్తం రూ.2.17లక్షలు లక్ష్యం కాగా, మొత్తం వసూలు చేసి, మండలంలో ప్రథమస్థానంలో నిలిచామని పేర్కొన్నారు.

అటెండరుకు సత్కారం

మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో అటెండరుగా 42 సంవత్సరాలు సర్వీసు చేసి శనివారం ఉద్యోగ విరమణ చేసిన వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. అర్చకులు, వేదపండితులు ఆశీస్సులు అందించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం

గుడివాడ, న్యూస్‌టుడే: ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం ఆదివారం నిర్వహించారు. స్టాన్లీ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది 294 మందికి ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి మందులు, కళ్ల అద్దాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ చిట్టూరి రవీంద్రబాబు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పాము కాటుకు మహిళ మృతి

వడ్లమన్నాడు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని వడ్లమన్నాడుకు చెందిన కొణితం కృష్ణకుమారి(55) ఆదివారం ఉదయం గ్రామంలోని మినుము చేలో పిచికారి నిమిత్తం నీటిని అందించేందుకు గట్టున వెళ్తుండగా విషపాము కాటు వేసింది. తొలుత గుడ్లవల్లేరు తర్వాత గుడివాడ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ఎస్.ఐ సత్యనారాయణ వెల్లడించారు.

వివాహిత అదృశ్యంపై కేసు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : తోట్లవల్లూరుకు చెందిన వివాహిత గత నాలుగు రోజుల కింద ఇంటి నుంచి వెళ్లి పోయారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై కిషోర్ ఆదివారం తెలిపారు.

12న సమ్మెను విజయవంతం చేయండి

గుడివాడ, న్యూస్‌టుడే: దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈనెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీపీ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద నేతలు ఆదివారం సమ్మె కరపత్రాల్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ నేతలు లంకా సురేంద్ర, విజయ్ కుమార్, నారాయణ, ప్రసాద్, అజీజ్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నాగాయతిప్ప సొసైటీ సీఈవోగా శ్రీనివాసరావు

నాగాయతిప్ప(మోపిదేవి): నాగాయతిప్ప ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సీఈవోగా మోపిదేవి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన సీఈవో మృతిచెందటంతో ఆయన స్థానంలో డీసీవో శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సంఘ ఛైర్‌పర్సన్ బల్లా సీతారామ ప్రసాద్, పాలకవర్గ సభ్యులు రేపల్లె మునీశ్వరరావు, గరికపాటి రాఘవయ్య, తెదేపా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ప్రజాప్రతినిధులు జానకి రాంబాబు, చందన రంగారావు, ఏసు పాల్గొన్నారు.

ఆలయంలో షెడ్ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

కూచిపూడి, న్యూస్‌టుడే: గంగా బాల త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శంకరాచార్య ఉపాలయం వద్ద షెడ్ నిర్మాణానికి పమిడిముక్కల మండలం అగినపర్రుకు చెందిన ఘంటాల ఝాన్సీరాణి ఆదివారం రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. తండ్రి వేమూరి కృష్ణమూర్తి, భర్త వెంకట లక్ష్మీనరసింహశర్మ జ్ఞాపకార్థం విరాళం అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో తాడేపల్లి సాంబశివమూర్తి, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి, కోశాధికారి నాగజగన్మోహనరావు, అర్చకులు పి.సతీష్‌కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణం

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు శివారు బందరు కాలువ వంతెన వద్ద శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు సౌమిత్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త పాపాయమ్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

మంటాడ(పమిడిముక్కల), న్యూస్‌టుడే: మంటాడలోని అలివేలు మంగా పద్మావతీ సమేత వైకుంఠ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం స్వామివారి శాంతి కల్యాణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

స్వామి ఆదాయం రూ.10.24లక్షలు

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. 15వేల మంది దర్శించి, మొక్కుబడులు తీర్చారు. వివిధ సేవల ద్వారా రూ.10.24 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు.

ఘనంగా వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని అడ్డాడలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుడు తుమ్మల సాయిశ్రీనివాస్ చౌదరి సహకారంతో అర్చకులు మాముళ్లపల్లి తులసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నసమారాధన ప్రారంభించారు. కార్యక్రమంలో ఉయ్యూరు బాబూరావు, కాటూరి శ్రీనివాస్, మొవ్వా కృష్ణారావు, మానెం జోజిబాబు, చాట్ల రమేష్ పాల్గొన్నారు.

అన్నసమారాధన ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుమార్ రాజా

పామర్రు, న్యూస్‌టుడే: గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గండ్ర దీపంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు. ఈ జాతర సందర్భంగా ఆర్య వైశ్య యువజన సంఘం, అయ్యప్ప భక్త బృందం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకులకు మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రూ.50 వేల విరాళం అందించారు.

సూర్య దేవాలయంలో..

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: వేకనూరులోని సూర్యదేవాలయంలో మాఘపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సూర్యదేవుడి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. వైఖానస ఆగమ పండితులు దీవి నరసింహమూర్తి బ్రహ్మత్వంలో కాశీభొట్ల రాజశేఖర శర్మ వేద మంత్రాలతో వైభవంగా జరిగింది.

వెంకటేశ్వరాలయంలో మాస కల్యాణోత్సవం

డోకిపర్రు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని డోకిపర్రు శ్రీభూవెంకటేశ్వరాలయంలో ఆదివారం స్వామి వారి మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు ఉభయదాతలుగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక సంతరోడ్డులో రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి 73వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి వైభవంగా శ్రీస్వామివారి తిరుకల్యాణం నిర్వహించారు. ఆదివారం స్వామివారు చందన అలంకరణలో దర్శనమిచ్చారు.

కూడేరు(పమిడిముక్కల), న్యూస్‌టుడే: స్థానిక ఆదిలక్ష్మీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం మహిళలు పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఉదయం గోపూజ, కుంకుమార్చన, లలితా సహస్ర నామపారాయణ నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మూల మంత్ర హోమం

పామర్రు, న్యూస్‌టుడే: స్థానిక విజయవాడ రోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం మాఘ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం భక్తులతో మూలమంత్ర హోమం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కూచిపూడి గ్రామస్థులు ఉమాశంకరరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
అమరావతి
ఎన్టీఆర్
సోమవారం ఫిబ్రవరి 2, 2026

'ప్రజాసమస్యల పరిష్కార వేదిక' నేడు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో ఈ నెల 2వ తేదీ సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్/ నగరపాలక సంస్థ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్‌లో వినతి పత్రాలు స్వీకరించనున్నట్లు వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్ అందుబాటులో ఉంటుందని వివరించారు. అలాగే అర్జీలను మీకోసం వెబ్‌సైట్ Meekosam.ap.gov.in లోనూ దాఖలు (నమోదు) చేసుకోవచ్చని సూచించారు. ఇందులో దాఖలైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబరుకు నేరుగా ఫోన్ చేయవచ్చని కలెక్టర్ వివరించారు.

చైతన్యమే రక్ష

"చైతన్యంతో అడుగేద్దాం.. క్యాన్సర్‌ను తరిమేద్దాం" అని నగర ప్రజలు నినదించారు. ప్రపంచ క్యాన్సర్ డే పురస్కరించుకొని.. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహించిన 'మణిపాల్ రన్ ఫర్ క్యూర్–2026'కు ప్రజలు భారీగా తరలివచ్చారు. 5 కి.మీ, 10 కి.మీ విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. – విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

విలక్షణ పద్దు.. వికసిత పొద్దు

బడ్జెట్ 2026-27

ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రూపకల్పన

సీఐఐ, ఏపీ ఛాంబర్‌సహా అన్ని వర్గాల హర్షం

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, భవానీపురం, పటమట, విజయవాడ సిటీ

తాత్కాలిక ప్రయోజనాలకు కాకుండా.. దీర్ఘకాలంలో దేశ పురోగతికి తోడ్పాటు అందించే కీలకమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా.. తాజా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు.. ఆయా రంగాల్లోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా కేటాయింపులు లేకపోయినా.. పరోక్షంగా ఇక్కడి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు, పర్యాటకం, పుణ్యక్షేత్రాలకు ప్రాధాన్యం లభించబోతోంది. నిర్మాణ రంగానికి సైతం తోడ్పాటు అందించేలా బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామం అని విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి క్రీడలకూ పెద్దపీట వేయడంతో.. కోచ్‌లు, మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహా పలు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు బడ్జెట్‌పై తమ మనోగతాన్ని ఆవిష్కరించారు.

★ **అన్నదాతకు ఏఐ తోడు:** ఉమ్మడి కృష్ణాలో నాలుగు లక్షల మందిపైగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక సాంకేతికత దరిచేరనుంది. బహుభాషా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రతిపాదించారు. ప్రస్తుత వ్యవసాయ పోర్టల్స్‌ను దీనికి అనుసంధానించి.. ప్రాంతీయ భాషల్లోనే సలహాలు అందిస్తారు.



రైతులు, మత్స్యకారులకూ మేలు చేకూరనుంది. అగ్రిటెక్ స్టార్టప్‌లతో పంటల నిల్వ, ప్యాకేజింగ్ రంగాల్లో విలువ ఆధారిత మార్పులు తేనున్నట్లు ప్రకటించడమూ పుష్కల ప్రయోజనాలు చేకూర్చనుంది.

నిర్మాణ రంగానికి ప్రాధాన్యం

నిర్మాణ రంగానికి కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.లక్ష కోట్లు ఎక్కువ. నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెంచేందుకు రిస్క్ గ్యారెంటీ ఫండ్‌ను ప్రకటించడం హర్షణీయం. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. **- ఎ.నాగమల్లేశ్వరరావు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ మాజీ అధ్యక్షుడు**

ఆపన్న హస్తం..

క్యాన్సర్ రోగుల మందులపై సుంకం తగ్గించడంతో.. ఉమ్మడి జిల్లాలో వెయ్యి మందికి పైగా బాధితులకు ప్రయోజనం చేకూరబోతోంది. మధుమేహం, రక్తపోటు మందుల ధరలు తగ్గడంతో... ఉమ్మడి జిల్లాలో వేల మందికి పైగా ప్రయోజనం చేకూరబోతోంది.

చేనేతకు చేయూత: పెడన, మచిలీపట్నం, ఘంటశాల, మొవ్వ మండలాల పరిధిలో 15 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరబోతోంది. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి కొత్త పథకం పెడుతున్నట్లు చెప్పడం, 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునికీకరణకు చేయూత ఇస్తామనడంతో చేనేత రంగానికి తోడ్పాటుకానుంది.

పుణ్యక్షేత్రాలకు గుర్తింపు..

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు వద్ద పక్షుల సందర్శన కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. ఇది నెల్లూరు పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చబోతోంది. దేశంలో అన్ని సాంస్కృతిక ప్రాంతాలను డిజిటలైజ్ చేస్తామన్నారు. ఏపీలోని విజయవాడ సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుంది. **- ఆర్.వి.స్వామి, ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు**

పెట్టుబడులు పెరగనున్నాయి

పరిశ్రమలను ప్రోత్సహించేలా రూపకల్పన చేశారు. దేశంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా రూపొందించారు. పన్ను విధానాలను సరళీకరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిర్ణయించారు. రైతులను ప్రోత్సహించే వివిధ పథకాలను ప్రవేశపెట్టడంతో మనకూ చాలా ప్రయోజనం కలగబోతోంది. **- లక్ష్మీప్రసాద్, సీఐఐ పూర్వ అధ్యక్షుడు**

క్రీడల్లో మరింత రాణించేలా...

క్రీడలు, పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కోచ్‌ల నియామకం, వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు వీలు కలుగుతుంది. గైడ్‌లను అత్యధిక సంఖ్యలో తయారుచేయాలని నిర్ణయించడంతో.. పర్యాటకానికి కూడా తోడ్పాటు లభిస్తుంది. **- వి.వెంకటేశ్వరరావు, సీఐఐ పూర్వ అధ్యక్షుడు**

కొబ్బరి రైతుల్లో ఆశలు: కృష్ణాలో 1,100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 200 హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. రెండు జిల్లాల్లో 400 మంది రైతులు ఉన్నారు. కొబ్బరిసాగులో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో. ఈ రైతులకు మేలు జరగబోతోంది.

పర్యాటక వైభవమే: సాంస్కృతిక ప్రాంతాలను డిజిటలైజ్‌తో ప్రధాన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విస్తృత డిజిటల్ ప్రచారం లభిస్తుంది. విజయవాడ దుర్గగుడి, కృష్ణా నది పరివాహకంలో చారిత్రక ఆలయాలు, ప్రదేశాలను ఈ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే.. పర్యాటకంగా ప్రయోజనాలు చేకూరుతాయి.

అన్ని రంగాలు అభివృద్ధి

అన్ని రంగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ రూపకల్పన జరిగింది. దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందినా స్థిరాస్తి రంగం పుంజుకునే వీలుంది. ప్రస్తుత బడ్జెట్ కారణంగా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందేందుకు వీలుంది. హైస్పీడ్ రైల్ కారిడార్లుగా హైదరాబాద్, చెన్నైలను ప్రకటించారు. అలాగే డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను రాయితీలు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరాస్తి రంగానికి ఊతం లభిస్తుంది. **- పర్చూరి కిరణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ నరెడ్కో**

మౌలికానికి నిధులు: ఏపీ పట్టణ తాగు, మురుగునీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు.. ఏపీలో రహదారులు, పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ, బందరుకు వీటిలో కొన్ని నిధులు వచ్చే వీలుంది.

పర్యాటకానికి మరింత జవసత్వాలు

పర్యాటక అభివృద్ధి, ప్రచారం కోసం రూ.2,581 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విదేశాల్లో ప్రచార కార్యాలయాలను స్థాపించనున్నారు. వీటితో మరింత మంది విదేశీయులు భారతదేశానికి వస్తారు. యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరావతి, నాగార్జున కొండలతో సహా దేశంలోనిఅన్ని ప్రాంతాల్లో 12 బౌద్ధ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయనున్నారు. **- తరుణ్ కాకాని, ఆంధ్రప్రదేశ్ టూరిజం అసోసియేషన్ అధ్యక్షుడు**

దీర్ఘ కాలిక ప్రయోజనాలతో బడ్జెట్..

దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. దార్శనికతతో రూపొందించిన బడ్జెట్ ఇది. యువత ఆధారంగా, అభివృద్ధి సంకల్పంతో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, క్వాంటం టెక్నాలజీస్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యతలకు పెద్దపీట వేసేలా.. నైపుణ్యాలను పెంచడం ద్వారా ఉపాధికి బలమైన పునాదులు పడేలా ఈ బడ్జెట్ దోహదం కానుంది. ఆరెంజ్ ఎకానమీ గొడుగు కింద.. భారతదేశ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో 2030కి నైపుణ్యాలు, ఉపాధి పెంచేలా ప్రాధాన్యాలను కల్పించడం శుభపరిణామం. **- డాక్టర్ పి.వి.రాధిక, విద్యా, మనస్తత్వవేత్త**

ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి..

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం ద్వారా.. ఉత్పత్తి పెరిగి.. ఉద్యోగ అవకాశాలు కల్పించేలా తాజా బడ్జెట్‌ను రూపొందించారు. ప్రధానంగా మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంఎస్ఎంఈ రంగం బలోపేతం కాబోతోంది. స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీ సెక్టార్ క్షీణదశలో ఉండగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించి ఆదుకోవడం అందరికీ శుభపరిణామం. **- బి.రాజశేఖర్, ఏపీ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్**

కారుకూతలే.. కొంప ముంచాయ్!

'వైకాపా నాయకుడు జోగి రమేష్... జగన్ పాలనలో ప్రతిపక్షాలపై తిట్ల దండకం చదువుతూ మంత్రి కుర్చీ ఎక్కారు. ఇప్పుడు అధికారం లేకున్నా.. అధినేత దగ్గర మార్కులు కొట్టేసేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్లు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలతో చిందులేశారు. ఇన్నాళ్లు జోగి బూతు పురాణాన్ని పంటి బిగువున భరించిన కూటమి కార్యకర్తల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆదివారం జోగి ఇంటిని ముట్టడించి ఆందోళనబాట పట్టారు.'

– ఈనాడు, అమరావతి,
– ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

నోటి దురుసుతో.. జోగి తరచూ యాగీ

ఆది నుంచీ అదే వైఖరి..

☛ **2021 సెప్టెంబరు 17:** జోగి రమేశ్ తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. అసభ్య పదజాలంతో చంద్రబాబు కుటుంబాన్ని దూషించినందుకు జగన్ అప్పట్లో జోగికి మంత్రి పదవి కట్టబెట్టారు.

☛ **2024 మే 13:** పోరంకి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి అరాచకం సృష్టించారు. తెదేపా నాయకులపై రాళ్లు రువ్వి, కర్రలు పట్టుకొని ప్రధాన రహదారిపై హడావుడి చేశారు.

☛ **2026 జనవరి 23:** కల్తీ మద్యం కేసులో 83 రోజులు జైలుకెళ్లి.. బయటకు రాగానే.. 'లోకేశ్.. దమ్ముంటే దుర్గ గుడికి రా.. తిరుమల రా.. లేదూ కాదూ.. కూడదంటే... నేనే మళ్లీ చంద్రబాబు ఇంటికి వెళ్తా. చంద్రబాబు, లోకేశ్‌లకు ఛాలెంజ్ చేస్తున్నా.. మీ కేసులకు భయపడం.. మీ రెడ్‌బుక్‌ను మడిచి జేబులో పెట్టుకో' అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

☛ **2026 జనవరి 31:** ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి గుడి వద్ద జోగి మరోసారి రెచ్చిపోయారు 'ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై తీవ్ర పదజాలంతో నోరు జారి తన జుగుప్సాకర వైఖరిని తేటతెల్లం చేశారు.

ఇబ్రహీంపట్నం: ఆందోళనకారుల అడ్డగింపు

అధినేత కళ్లలో ఆనందానికే...

☛ వైకాపా అధినేత జగన్ కళ్లలో ఆనందం కోసం అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి కూడా జోగి వెనుకాడరు. తనకు ఎదురొచ్చినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారి అంతు చూస్తానని బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఆయన నైజం.

☛ రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించాల్సింది పోయి వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో తరచూ వివాదాల్లో ఉంటున్నారు. అధికారం ఉన్నప్పుడు తన వర్గంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు తెగబడడం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ లోపాలపై మాట్లాడకుండా.. అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. శాంతి భద్రతలు కాపాడే పోలీసులను కించపరిచేలా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారు.

ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కూటమి శ్రేణులు

తలంబ్రాలు చూపిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దంపతులు

కళ్యాణాన్ని వీక్షిస్తున్న అశేష భక్తజనం

తిరుపతమ్మ కల్యాణం.. పులకించే భక్తజనం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భారీ ఊరేగింపుతో కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను వేదికపై ఉంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, శ్రీదేవి(అమ్మాజీ) దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అమ్మవారికి సమర్పించారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, స్వర్ణకుమారి దంపతులు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, కాకాని వంశీకుల తరపున కాకాని రవిబాబు, త్రివేణి దంపతులు, కొల్లా వంశీకుల తరపున కొల్లా హరికృష్ణ, భవ్యశ్రీ దంపతులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు సుంచు రమేష్ బాబు, సుజాత దంపతులు, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ దంపతులు, జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు పీటల మీద కూర్చొని కల్యాణంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపి బాబు, పూజారి అంజి శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. రాత్రి 9.05 గంటలకు గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాతోపాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు.

తిరుముడులతో దీక్షాధారులు

మాఘ శుద్ధ పౌర్ణమి..పురస్కరించుకుని అమ్మవారి తిరునాళ్లకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6:04 గంటలకు అఖండ జ్యోతి స్థాపన, హోమగుండం వెలిగించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షను స్వీకరించిన సుమారు 30 వేల మంది స్వాములు అమ్మవారికి తిరుముడి సమర్పించి దీక్షను విరమించారు.

నమ్మకంగా పంచన.. నమ్మేలోపే వంచన!

★ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు
★ వీరిలో పలువురికి నేరచరిత్ర.. ఆరా తీయకుండానే పనుల్లోకి

'విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల వారిపై నిఘా కొరవడింది. వీరిలో పలువురికి నేర చరిత్ర ఉంది. సరైన విచారణ చేయకుండానే వీరిని పనుల్లోకి తీసుకుంటున్నారు. ఫలితంగా వీరిలో కొందరు నేరాలు చేసి తేలికగా తప్పించుకుంటున్నారు. తర్వాత వీరిని పట్టుకోవడం సవాలుగా మారుతోంది. వీరి వివరాలు యజమానుల వద్ద కానీ.. పోలీసుల వద్ద కానీ లేవు.'

ఆధారాలు తీసుకోకుండానే పనుల్లోకి..

నగర పరిసరాల్లో నిర్మాణ రంగంలో పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. వీటిలో అత్యధికులు యూపీ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల వారే. కొండపల్లిలో పలు పరిశ్రమల్లోనూ బిహార్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల వారున్నారు. నగరంలో బంగారు నగల తయారీ, ఫ్యాన్సీ దుకాణాలు, విద్యుత్తు ఉపకరణాలు, హోటళ్లు, ఆటోమొబైల్ వృత్తుల్లోనూ స్థానికేతరులే ఎక్కువ. వివిధ పనులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది నేరాలకు పాల్పడుతున్నారు. పగటివేళ పనులు చేస్తూ రాత్రుళ్లు చోరీలు చేస్తున్నారు. మహిళల మెడల్లో గొలుసులు తెంచుకెళ్లడం, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరు ఎక్కువగా మురికివాడల్లో ఉంటున్నారు. వీరి ఆధార్, ఓటరు కార్డులు తీసుకోకుండానే పనిలో పెట్టుకుంటున్నారు.

పోలీసుల వద్దా వివరాల్లేవు...

నేర చరిత్ర ఉండి పనుల్లోకి వస్తున్న వారి సమాచారాన్ని సేకరించి ఉపాధి కల్పిస్తున్న వారు భద్రపరచడం లేదు. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న ప్రతిపాదన అమలుకు నోచడంలేదు. వారి ఓటరు, ఆధార్ కార్డులనూ తీసుకోవడం లేదు. సంబంధిత స్టేషన్లలో వీరి డేటాబేస్ నిర్వహించడం లేదు. నేరాలు జరిగాక మేల్కొనే సరికి.. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేస్తున్నారు.

- ఈనాడు, అమరావతి

☛ కొండపల్లి పారిశ్రామికవాడలో రెండు నెలల కిందట మణి హత్యకు గురైంది. ఆమె ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. తన కోరిక తీర్చలేదని అక్కడే పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌వాసి తిమల్ నిసాద్.. చీర కొంగును ఆమె మెడకు బిగించి చంపాడు. తర్వాత స్వస్థలానికి పరారయ్యాడు. చివరకు ఉత్తరప్రదేశ్‌కు పోలీసుల బృందం వెళ్లి అతడిని అరెస్టు చేసింది.

☛ రాజస్థాన్‌కు చెందిన రాజ్‌సింగ్, ప్రభాత్‌సింగ్‌లకు వన్‌టౌన్‌లో దుకాణం ఉంది. నష్టాలు రావడంతో కోదాడలోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసేందుకు గ్యాస్ కట్టర్లతో వెళ్తూ ఆరునెలల కిందట అర్ధరాత్రి వేళ భవానీపురం పోలీసులకు దొరికారు.

(c) eenadu

ధర వరలు

వంకాయలు-22/24, టమాటా-13, బెండ-28, పచ్చిమిర్చి-34 కాకర-38, బీర-26/34, క్యాలీ ఫ్లవర్-15/20, క్యాబేజి-16, క్యారెట్-28, దొండ-46, బంగాళదుంప-21, ఉల్లిపాయలు-24, గోరుచిక్కుళ్లు-32, దోస-26/36, సొర-10, పొట్ల-30, అరటికాయ-7/6, బీట్ రూట్-24, కీరదోస-40, బీన్స్-56, క్యాప్సికమ్-54 (నిన్నటివి).

- విజయవాడ రైతుబజారు

విజయవాడ నగరపాలక సంస్థ

విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో 50 నుండి 100 వరకు నిరాశ్రయులకు వసతి కల్పించుటకు 6 తాత్కాలిక వసతి గృహాలు. 1) అయోధ్యానగర్ సామాజిక భవనము, 2) సీతన్న పేట కమ్యూనిటీ హాల్ (మహిళల కొరకు), 3) వి.యం.రంగా మ్యాంగో మార్కెట్ కమ్యూనిటీ హాల్, 4) జక్కంపూడి వై.యస్.ఆర్. కాలనీ కమ్యూనిటీ హాల్, 5) వడ్డెర కాలనీ కమ్యూనిటీ హాల్ (రాజీవ్ నగర్), 6) ఆంధ్రప్రభ కాలనీ కమ్యూనిటీ హాల్ నిర్వహణ కొరకు ఆసక్తి గల మరియు రిజిస్టర్ చేయబడిన NGO లు/ సి.యస్.ఓ లు/ నిరాశ్రయుల సమిష్టి సంఘాలు/ స్వయం సహాయక సంఘాలు/ ఉమెన్ అండ్ యూత్ కమ్యూనిటీ బేస్డ్ గ్రూపులు/ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు/ పబ్లిక్ లేదా ప్రైవేటు సెక్టార్ల కంపెనీలు/ అసోసియేషన్‌ల వారి నుండి నిర్వహణ బాధ్యతలకు ప్రతిపాదనలు ఆసక్తి వ్యక్తీకరణ (EoI) కోరడమైనది. ఆసక్తి గలవారు తేది: **03-02-2026 సాయంత్రం 5.00 గంటల లోపు** యు.సి.డి. విభాగము నందు దరఖాస్తులు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది.

Sd/- Commissioner

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.

జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002, సెక్షన్ 13(2) అనుసరించి డిమాండ్ నోటీసును జారీచేయడమైనది.

మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బ్రాంచ్-II చెన్నై, తేది **9-11-2022** యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు (శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీనాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్** గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. **రిజిష్టర్డ్ కార్యాలయం** శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద మరియు **మా జోనల్ కార్యాలయం చిరునామా,** డి నెం. 29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002 వద్ద మరియు **మా బ్రాంచ్ ఆఫీస్ నూజివీడు** వద్ద కలిగి ఉన్న మేము ఈ దిగువ నోటీసును జారీచేయడమైనది. (ఇక పై కంపెనీ/ఋణదాతగా పిలువబడుతుంది).

దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/సహ ఋణగ్రహీతలు/గ్యారంటార్లు/శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్న సదరు ఋణగ్రహీతలు/గ్యారంటర్లు గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువుకోవల్సిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్** యొక్క అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటు వంతున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, చార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/గ్యారంటర్లు తనఖారుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిసిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన ద్వారా వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్- సెక్షన్ (8) లోని నిబంధనలను చూడవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/సహ-ఋణగ్రహీత(లు)/హామీదారు(ల) పేరు	ఎన్‌పిఏ తేది 31.12.2018	డిమాండ్ నోటీసు తేది 20.01.2026
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ ఋణ ఖాతా నెం. NUZVDTF1710310001 1. బండే ప్రసాద్, తండ్రి : సాంబశివరావు, R/o డి నెం.61-25/4-12, ఈనాడు కాలనీ, విజయవాడ, కృష్ణా జిల్లా-520013. 2. బండే రమాదేవి, భర్త : ప్రసాద్, R/o డి నెం.61-25/4-12, ఈనాడు కాలనీ, విజయవాడ, కృష్ణా జిల్లా-520013. 3. అంబటి శివ నాగ మల్లేశ్వరరావు, తండ్రి : వీర స్వామి, R/o డి నెం. 22-77, భగత్‌సింగ్ నగర్, విజయవాడ, కృష్ణా జిల్లా-520013.	ఋణం మొత్తం రూ. 8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే)	మొత్తం బకాయి: రూ. 24,09,131/- (ఇరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క రూపాయలు మాత్రమే) తేది 20.01.2026 నాటికి

శ్రీ బండే ప్రసాద్ గారికి చెందిన షెడ్యూల్ స్థిరాస్తి వివరములు:
ప్రకాశం జిల్లా, చీరాల సబ్ రిజిస్ట్రీ, చీరాల మున్సిపల్ ఏరియా, పేరాల గ్రామం, శ్రీనివాస నగర్ ఇంటీరియర్ ఏరియా, మున్సిపల్ వార్డు నెం. 7, డోర్ నెం. 7-18-53 దగ్గర, ఆర్.ఎస్.నెం. 228/1 నందు విస్తీర్ణం ఎ. 0.10 సెంట్లు లేదా 484 చ॥గ॥లు సమానమైన 396 చ॥మీ॥లు గల ఖాళీ రెసిడెన్షియల్ స్థలం. **హద్దులు: తూర్పు:** రోడ్డు - 122 లింకులు, **దక్షిణం:** కొత్తమసు లక్ష్మీనారాయణ వగైరా వారి ఆస్తి - 82 లింకులు, **పడమర:** తాడేపల్లి బాల కోటేశ్వర రావు వగైరా వారి ఆస్తి - 122 లింకులు, **ఉత్తరం:** రోడ్డు - 82 లింకులు.

పైన తెలిపిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి హామీదారులకు (వర్తింపును బట్టి) ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో సహా సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన తమ సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని ఇతర విధంగా ఏ ఋణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

తేది: 20.01.2026, ప్రదేశం : విజయవాడ — సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.

జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002, సెక్షన్ 13(2) అనుసరించి డిమాండ్ నోటీసును జారీచేయడమైనది.

మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బ్రాంచ్-II చెన్నై, తేది **9-11-2022** యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు (శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీనాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్** గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డు కంపెనీ అయి ఉన్నాము మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. **రిజిష్టర్డ్ కార్యాలయం** శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద మరియు **మా జోనల్ కార్యాలయం చిరునామా,** డి నెం. 29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002 వద్ద మరియు **మా బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ-II** వద్ద కలిగి ఉన్న మేము ఈ దిగువ నోటీసును జారీచేయడమైనది. (ఇక పై కంపెనీ/ఋణదాతగా పిలువబడుతుంది).

దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/సహ ఋణగ్రహీతలు/గ్యారంటార్లు/శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్న సదరు ఋణగ్రహీతలు/గ్యారంటర్లు గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువుకోవల్సిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్** యొక్క అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా చెల్లింపు తేదీ వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటు వంతున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, చార్జీలు వగైరాను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/గ్యారంటర్లు తనఖారుణగ్రస్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

వారి చివరిగా తెలిసిన చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన ద్వారా వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్- సెక్షన్ (8) లోని నిబంధనలను చూడవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/సహ-ఋణగ్రహీత(లు)/హామీదారు(ల) పేరు	ఎన్‌పిఏ తేది 31.01.2017	డిమాండ్ నోటీసు తేది 20.01.2026
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ ఋణ ఖాతా నెం. VIJA2TF1603210001 1. పరస రాము, తండ్రి : పరస జోగయ్య, R/o పాషా టవర్స్, ఫ్లాట్ నెం.4, 4వ అంతస్తు, పాడి వీధి, ఇస్లాంపేట, వన్ టౌన్, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా-520012. 2. పరస అంజమ్మ, భర్త : రాము, R/o పాషా టవర్స్, ఫ్లాట్ నెం.4, 4వ అంతస్తు, పాడి వీధి, ఇస్లాంపేట, వన్ టౌన్, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా-520012. 3. మర్రిపూడి కామేశ్వరరావు, తండ్రి : నరసింహారావు, R/o హెచ్ నెం. HIG-256, H B కాలనీ, భవానీపురం, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా-520012.	ఋణం మొత్తం రూ. 15,00,000/- (పదిహేను లక్షల రూపాయలు మాత్రమే)	మొత్తం బకాయి: రూ.64,59,639/- (అరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే) తేది 20.01.2026 నాటికి

శ్రీ పరస రాము గారికి చెందిన షెడ్యూల్ స్థిరాస్తి వివరములు:
ఐటమ్ నెం.1: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సబ్-డిస్ట్రిక్ట్, ఇబ్రహీంపట్నం మండలం, దాములూరు గ్రామ పంచాయతీ పరిధి, దాములూరు గ్రామం, ఆర్.ఎస్.నెం.103/5A, సమీప డోర్ నెం 9-50 నందు విస్తీర్ణం 352 చ॥గ॥లు లేదా 294.31 చ॥మీ॥ల ఖాళీ స్థలమునకు **హద్దులు: తూర్పు:** పల్లె యాదగిరి గారి ఆస్తి - 43.0 అ॥లు, **దక్షిణం:** ఫ్లాట్ నెం. 44 ఆస్తి - 73.0 అ॥లు, **పడమర:** ఐటెమ్ నెం.2 పరస రాము గారి ఆస్తి - 45.0 అ॥లు, **ఉత్తరం:** సుఖభోగి శేషారావు గారి ఆస్తి - 71.0 అ॥లు.

పైన పేర్కొన్న విస్తీర్ణం 352 చ॥గ॥లు లేదా 294.31 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. **(ఈ ఆస్తి ఇబ్రహీంపట్నం ఎస్.ఆర్.ఓ వారి డాక్యుమెంట్ నెం.4486/2014కి సంబంధించినది).**

ఐటెం నెం.2: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సబ్-డిస్ట్రిక్ట్, ఇబ్రహీంపట్నం మండలం, దాములూరు గ్రామ పంచాయతీ పరిధి, దాములూరు గ్రామం, ఆర్.ఎస్.నెం.103/5 మరియు సబ్ డివిజన్ ఆర్.ఎస్.నెం. 103/5A, సమీప డోర్ నెం 9-50 నందు విస్తీర్ణం 327.55 చ॥గ॥లు లేదా 273.87 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలమునకు **హద్దులు: తూర్పు:** ఐటమ్ నెం.1. నల్లపు వెంకట రత్నం గారి నుండి కొనుగోలు చేసిన పరస రాము గారి ఆస్తి - 45.0 అడుగులు, **దక్షిణం:** పల్లె కొండలు గారి ఆస్తి - 67.0 అ॥లు, **పడమర:** ఫ్లాట్ నెం.45లోని ఆస్తి - 43 అ॥లు, **ఉత్తరం:** రెంటపల్లి వెంకటేశ్వరరావు గారి ఆస్తి - 67.0 అ॥లు.

పైన పేర్కొన్న విస్తీర్ణం 327.55 చ॥గ॥లు లేదా 273.87 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. **(ఈ ఆస్తి ఇబ్రహీంపట్నం ఎస్.ఆర్.ఓ వారి డాక్యుమెంట్ నెం.4318/2014కి సంబంధించినది).**

ఐటమ్ నెం. 1 మరియు 2 కింద ఉన్న మొత్తం విస్తీర్ణం 679.55 చదరపు గజాలు ఖాళీ ఇంటి స్థలం, దీనికి కేవలం దక్షిణ వైపున ఉన్న 40 అ॥ల వెడల్పు గల రహదారి ద్వారా రాకపోకలు సాగించే హక్కు కలదు.

పైన తెలిపిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేదీ నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ-ఋణగ్రహీతలు మరియు/లేదా వారి హామీదారులకు (వర్తింపును బట్టి) ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 13(4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో సహా సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేదీ నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన తమ సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని ఇతర విధంగా ఏ ఋణగ్రహీతా బదిలీ చేయరాదని గమనించగలరు.

తేది: 20.01.2026, ప్రదేశం : విజయవాడ — సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నెపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

పేదలు, యువతకు ప్రాధాన్యం: ఎంపీ శివనాథ్



పటమట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో పేదలు, మహిళలు, యువత పెద్ద పీట వేశారని, ఇది అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉంచిన సమగ్ర బడ్జెట్ అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం విశేషమని తెలిపారు. చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించేలా పలు చర్యలు ప్రకటించారని, ముఖ్యంగా బయో ఔషధాలు, కంటైనర్, వస్త్ర యంత్రాల తయారీ రంగాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా దేశీయ పరిశ్రమలు బలపడతాయని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కొత్త ఊపిరి: అనురాధ

పటమట, న్యూస్‌టుడే: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్ర బిందువుగా ఉంచిన సమగ్ర, సమతుల్య బడ్జెట్ అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సరైన సమన్వయంతో రూపొందిన బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఆశాజనక దిశను చూపిందన్నారు. కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్రాభివృద్ధికి సమర్థంగా మలచగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందని పేర్కొన్నారు.

విలువలు నేర్పే విద్యాలయం రామకృష్ణ మిషన్

ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, శ్రీనివాస్, గౌతమానంద మహరాజ్, శశికాంతానంద స్వామి, వినిశ్చలానంద స్వామి

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే: రామకృష్ణ మిషన్ విలువలు నేర్పే ఒక విశ్వవిద్యాలయమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామకృష్ణ మిషన్ నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రం శీలసంపదకు నిలయమని అభివర్ణించారు. యువత భవితకు ఒక విజ్ఞాన దీపికలా వెలుగులు పంచుతుందని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో రూ.8.5 కోట్లతో నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ సర్వాధ్యక్షులు గౌతమానంద మహరాజ్ సహా స్వామీజీల సమక్షంలో.. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి భవన నిర్మాణ ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దివిసీమ ఉప్పెన వంటి విపత్తుల సమయంలో రామకృష్ణ మిషన్ అందించిన సేవలను కొనియాడారు. గౌతమానంద మహరాజ్ ప్రసంగిస్తూ ప్రస్తుత సమాజంలో సంస్కారం లేని చదువులు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. అన్యాయాన్ని ప్రశ్నించే చదువులు అవసరమని అన్నారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి వినిశ్చలానంద స్వామి మాట్లాడుతూ వచ్చే జూన్ నుంచి సివిల్ సర్వీసెస్, ధ్యానం తదితరాల్లో శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు.

భక్తితో నవదిన ప్రార్థనలు

దివ్యసత్ప్రసాదంతో కొండపైకి వెళ్తున్న గురువులు, విశ్వాసులు

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదల మేరీమత నవదిన ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కొండపై జరిగిన ప్రార్థనలకు విజయవాడ కథోలిక పీఠం గురువులు చింతా రాకేష్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు సందేశమిచ్చారు. విజయవాడ కథోలిక పీఠం మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి పాల్గొనడానికి వస్తున్న భక్తులు విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి నుంచి దివ్యసత్ప్రసాద మందసంతో కొండపై లూర్ధుమాత స్వరూపం వద్దకు చేరుకుని సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. ఫాదర్లు మరియన్న, సునీల్ రాజు, సంఘ పెద్దల ప్రెసిడెంట్ విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

'ముఖ్యమంత్రిపై అంబటి వ్యాఖ్యలు దారుణం'

మాట్లాడుతున్న వసంత

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఐతవరంలోని తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా మాట్లాడారని అన్నారు. అంబటిని సమర్థిస్తూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడం చూస్తే ఆయన ఈ భాషను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని తెలిపారు. రాంబాబు మతిలేకుండా సీఎంపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తాను ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాగా వ్యవహరించాయని అన్నారు.

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దుర్మరణం

నరేంద్ర (పాత చిత్రం)

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి కోటుమల్ల నాగవీరనరేంద్ర(36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన అతను బెంజిసర్కిల్ వద్ద ఓ జిమ్‌లో శిక్షకుడిగా కూడా చేస్తున్నారు. గత నెల 31న సాయంత్రం ఫంక్షన్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో పశ్చిమ బైపాస్ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. పాముల కాల్వ వద్ద వేగ నిరోధకం వద్ద ప్రమాదవశాత్తు వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో నరేంద్ర తలకు బలమైన గాయమైంది. భార్య చంద్రిక భర్త ఇంటికి రాలేదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కొంత సమయం తర్వాత ఓ వ్యక్తి నరేంద్రను గమనించి తన చరవాణి నుంచి మిస్డ్ కాల్ నంబర్‌కు ఫోన్ చేస్తే చంద్రిక లిఫ్ట్ చేసింది. జరిగిన ప్రమాద ఘటన ఆమెకు వివరించాడు. ఆమె తన మామయ్య దుర్గారావుతో కలిసి ఘటనా ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శవ పంచనామా అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చంద్రిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆనందించేలోపు విషాదం..: నరేంద్ర భార్య చంద్రిక పవర్ లిఫ్టర్. 2025 డిసెంబరు 6 నుంచి 12 వరకు టర్కీలో జరిగిన ఓపెన్ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నాలుగు మెడల్స్ సాధించింది. భర్త మరణించడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న జిమ్ శిక్షకులు, వెయిట్ లిఫ్టర్లు, శిక్షణ పొందే విద్యార్థులు నివాళులర్పించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 162, 171, 182 చికెన్ విత్ స్కిన్ - 314 చికెన్ స్కిన్‌లెస్ - 324.

91.9 FM Vijayawada — ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి ఈరోజు మార్కెట్ దరకు కొనబడును. స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్). ✆ 87907 41166

HEALTH & CARE

మద్యపానం మానేయడంఎలా? బరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు. విజయవాడ శ్రీశరణంలాడ్జి, పాతబస్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు.

HOME NEEDS

WATER PURIFIER

9246470001

REAL ESTATE

PLOT FOR SALE

VJA,పోరంకి సీతాపురంకాలనీలో 387చ॥గ॥ల (43X80) కొ॥తో పడమర ఫేసింగ్ గల 2ప్లాట్లు ప్రక్క ప్రక్కన (87X80) అమ్మకమునకు కలవు. ✆ 8885477888

200చ॥గ॥ ప్లాట్లు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

TO LET

2 Bed Room Flat for Rent for a Set of 3 Bachellors at a Prime Location Behind DV Manor. ✆ 99494 42255

JOBS

Experienced Tutors are Required to Teach Intermediate First and Second Year Mathematics and to Provide Short Term EAMCET Coaching. Contact ✆ 73868 09449

KFC Restaurant Hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30yrs. Male/Female Salary CTC 15740/- ✆88014 39988, 085230 17565, 73824 22874, 89859 18709

SVR ఎలక్ట్రికల్స్ ప్రై.లి. గుంటూరు & జగ్గయ్యపేట బ్రాంచిలలో పనిచేయుటకు అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, డిప్లమో ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, ఐటిఐ హెల్పర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్ కావలెను. 91333 55781 (10 AM-5 PM) svrelectricalsgnt@gmail.com.

Govt. ఆఫీసులో అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై డేటా ఎంట్రీ, కం. ఆపరేటర్, అకౌంటెంట్ కావలెను. జీ: 22,000/- to 30,000/- PF, ESI. ✆ 95058 38531

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

వైష్ణవి విజయం.. స్ఫూర్తిదాయకం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన అంగజాల వైష్ణవి గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభ చూపి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆదివారం ఆమె తండ్రి రవీంద్ర బాబు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరాం తాతయ్య దంపతులు వైష్ణవిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఆమె విజయం యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో గింజుపల్లి రమేష్, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ✤ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికైన వైష్ణవి ఆదివారం కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘు రాంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నెట్టెం ఆమెను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందించారు.

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : మాఘపూర్ణిమను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆర్జితసేవలు, దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో ఉదయం నుంచే క్యూలైన్లు రద్దీగా మారాయి. 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు భావిస్తున్నారు.

అంతరాలయంలో భక్తుల రద్దీ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందన: తిరువూరు 3వ వార్డులోని డ్రెయిన్లలో పూడిక పేరుకుందని స్థానికుడు బ్రహ్మం 'ఈనాడు' మేమున్నాం..మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారి సంతోష్ పారిశుద్ధ్య కార్మికులను పంపించి డ్రెయిన్లను శుభ్రం చేయించారు. ★ తిరువూరు 5వ వార్డులోని వీధుల్లో చెత్తను తొలగించడం లేదని స్థానికుడు అరుణ్‌కుమార్ 'మేమున్నాం..మీకు తోడుగా' ద్వారా సమస్యను అధికారులకు తెలిపారు. స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారి పారిశుద్ధ్య కార్మికులను పంపి వాటిని తీయించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లించారు. **- న్యూస్‌టుడే, తిరువూరు**

ముగిసిన మైనింగ్ పరిరక్షణ దినోత్సవం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మైన్స్ ఎన్విరాన్‌మెంట్, మినరల్ కన్జర్వేషన్ చివరి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని కేసీపీ లిమిటెడ్ యూనిట్-2 వారు నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్ కల్ శ్రేష్ఠ, ఐబీఎం గనుల కంట్రోలర్ శైలేంద్రకుమార్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ ఇన్‌చార్జి దర్శన్‌దీప్ భరద్వాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

చేయూత.. లబ్ధిదారులకు భరోసా

మూగజీవాలకు సమకూరుతున్న వసతి

రెడ్డిగూడెం, మైలవరం, న్యూస్‌టుడే

మూగజీవాలకు వసతి సమకూరుతోంది. రైతులతో పాటు పశుపోషణ జీవనాధారంగా ఉన్న పేదలకూ కూటమి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. అందులో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొద్ది మొత్తం సొంత ఖర్చుతో మేలు కలుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పశువులు, మేకలు, గొర్రెలు వంటి వాటికి వసతి నిమిత్తం పెంపకందారులకు ఉపాధి హామీ పథకంతో భరోసా కల్పిస్తున్నారు. సొంత స్థలం ఉంటే 90 శాతం రాయితీతో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చాక రెండు విడతలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. అందులో భాగంగా ఒక్కో షెడ్డు నిర్మించుకునేందుకు రూ.2.30 లక్షలు వ్యయం అవుతోంది. మొత్తం ఖర్చులో లబ్ధిదారులు రూ.23 వేలు చెల్లిస్తే, ప్రభుత్వం వీబీ జీ రామ్‌జీ ద్వారా మరో రూ.2.07 లక్షలకు సంబంధించి అధికారులు వివిధ మార్గాల్లో నిధులు విడుదల చేస్తున్నారు.

నిర్మాణాలు వేగవంతం

జిల్లాలో పాడి పశువులు, జీవాల పెంపకం అధికంగా ఉంటుంది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల యజమానులు షెడ్ల నిర్మాణాలను పూర్తి చేసి సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడతలో మంజూరైన వాటిలో దాదాపు 90 శాతం వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో పెనుగంచిప్రోలు 59 నిర్మాణం చేసి మొదటి స్థానం, వత్సవాయి 56 నిర్మాణం చేసి రెండో స్థానంలో ఉన్నాయి.

జిల్లాలో మొత్తం మంజూరు	- 700
నిర్మాణాలు ప్రారంభించింది	- 694
పూర్తి అయినవి	- 642
చివరి దశలో ఉన్నవి	- 18
బేస్‌మెంట్ దశలో	- 32

నిర్మాణం పూర్తి అయిన పశువుల షెడ్

మండలాల వారీగా ఇలా..

ఎ.కొండూరు 38, చందర్లపాడు 27, జి.కొండూరు 39, గంపలగూడెం 43, ఇబ్రహీంపట్నం 21, జగ్గయ్యపేట 47, కంచికచర్ల 42, మైలవరం 37, నందిగామ 44, పెనుగంచిప్రోలు 59, రెడ్డిగూడెం 37, తిరువూరు 48, వత్సవాయి 56, వీరులపాడు 36, విజయవాడ రూరల్ 35, విస్సన్నపేట 33.

బాధిత కుటుంబానికి సాయం

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణంలోని చింతల కాలనీలో కుటుంబ పెద్ద నాయకుల.వేంకటేశ్వరావును కోల్పోయిన పేద కుటుంబానికి తిరువూరు ఐడియాస్ సేవా సంస్థ డైరెక్టర్ ఆవ్వారి.శౌరి తన వంతు సాయంగా రూ.13,000 నగదును తన మిత్ర బృందంతో కలిసి ఆదివారం అందించారు. బుజ్జి, బిజిలి కుమారి, చమన్ కృష్ణ పాల్గొన్నారు.

నేత్రదానానికి అంగీకారం

మైలవరం, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన, మండలంలోని అనంతవరానికి చెందిన బూదేటి నాగ సత్యనారాయణ నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. విజయవాడకు చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి నిపుణులు వచ్చి సత్యనారాయణ కళ్లపై ఉన్న రెటీనాను సేకరించారు. మృతుని కుటుంబ సభ్యులకు ధ్రువపత్రం అందజేశారు.

గొడవలకు దిగితే కఠిన చర్యలు

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్‌ఐ మోహనరావు

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు, వివాదాల కేసుల్లో ఉన్న నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్‌ఐ మోహనరావు మాట్లాడుతూ ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని కోరారు. మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారిపై రౌడీషీట్లు తొలగించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. అనంతరం ఇకపై ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా జీవిస్తామని ప్రమాణం చేశారు. సీఐ వైవీవీఎల్ నాయుడు, ఎస్సైలు సూర్యవంశీ, మహతి తదితరులు పాల్గొన్నారు.

దట్టంగా మంచు.. పంటలకు ముప్పు

మండల పరిధిలోని మామిడి, మిరప రైతులను దట్టమైన మంచు ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రస్తుతం రెండు పంటలు పూత, పిందెపై ఉన్నాయి. మంచు అధికమైతే అవన్నీ రాలిపోయి దిగుబడి రాదని అన్నదాతలు వాపోతున్నారు. రహదారులపై సమీప వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కురవడంతో చోదకులు ఉదయం 10 గంటల వరకు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. **- న్యూస్‌టుడే, గంపలగూడెం**

ధర్మపరిరక్షణే.. వీహెచ్‌పీ లక్ష్యం

మేడూరు(గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని మేడూరు వీరాంజనేయ స్వామి గుడి వద్ద ఆదివారం శ్రీరామ సేవకులు, వీరాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో వీహెచ్‌పీ మండల శాఖ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కొదుమూరి సూర్యప్రకాశ్(బుజ్జి)ని సత్కరించారు. గంపలగూడెం రామాలయం నుంచి మేడూరు వీరాంజనేయ స్వామి గుడి వరకు పాదయాత్ర నిర్వహించిన భక్తులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించారు.

వెంకటేశ్వరరావు, సూర్యప్రకాశ్‌ను సన్మానిస్తున్న శ్రీరామ సేవకులు

పంటల సాగుకు పోషకాలు అవసరం

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : రైతులందరూ మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా కుదప గ్రామంలో ఆదివారం మట్టి నమూనా పరీక్షలు చేసి రైతులకు అవగాహన కల్పించారు. మట్టి నమూనా పరీక్షలు చేయడం ద్వారా పలు విషయాలు తెలుస్తాయన్నారు. సాగు చేయబోయే పంటకు అవసరమయ్యే పోషకాలను సేంద్రియ పద్ధతుల ద్వారా భూమిలో పెంచుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం మండల టీం లీడర్ మహేష్ రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జి పవన్, రైతులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏవో శ్రీనివాసరావు

వెలగలేరు.. దారి చూస్తే వెళ్లలేరు..!



వెలగలేరులో ఆర్అండ్‌బీ రహదారిపై వాహనాల రద్దీతో రాకపోకలకు నరకయాతన పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం గ్రామంలో నుంచి వెళ్లే ప్రధాన రోడ్డు విజయవాడ- విస్సన్నపేట రహదారిలో భాగంగా ఉండటమేనని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు విజయవాడ వెళ్తుంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే వాహనాలు సైతం ఇబ్రహీంపట్నం రింగు సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లిస్తే అవి కూడా వెలగలేరు రహదారి గుండా విజయవాడ చేరుకుంటాయి. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో గ్రామంలో రద్దీ ఎక్కువవుతోందని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి విస్తరణ చేపడితే మేలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

స్టడీ మెటీరియల్ అందజేత

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : రెడ్డిగూడెంలోని ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కేంద్రంలో గురుకుల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ఆదివారం ఎంపీఎస్ఎస్ సంఘం నాయకులు, ఎన్.సూరిరాజు, ధనరాజు సహకారంతో స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి అందజేసినట్లు సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు సీహెచ్.విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.

పుస్తకాలు అందుకున్న వారితో నిర్వాహకులు

'కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం'

గంపలగూడెం, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మరోసారి అన్యాయం జరిగిందని ఏఐసీసీ సభ్యుడు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గంపలగూడెం మండలం మిట్టగూడేనికి చెందిన మేడా సురేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు అండతో ప్రధానిగా ఉన్న మోదీ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర రాజధానికి మళ్లీ అప్పులే తప్ప కేంద్రం నుంచి ఆర్థికంగా ఆపన్నహస్తం అందించలేదన్నారు. విభజన చట్టం మేరకు అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్నారు.

అవార్డు అందుకోవడం అభినందనీయం

శివ సత్యనారాయణను సన్మానిస్తున్న గ్రామస్థులు

తిరువూరు, న్యూస్‌టుడే : విస్సన్నపేట మండలం కొండపర్వకు చెందిన బొట్ల.శివ సత్యనారాయణ జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రగతిశీల యువజన అధ్యక్షుడు పామర్తి.మారుతీరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు శివ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సర్పంచి రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

వైకాపా నేతలు తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదు

మైలవరంలో అంబటి, జోగి దిష్టిబొమ్మలు దహనం


ఎ.కొండూరు పోలీస్ స్టేషన్‌లో రాంబాబుపై ఫిర్యాదు చేస్తూ..


జి.కొండూరులో సమావేశమైన నాయకులు


రెడ్డిగూడెం తెదేపా కార్యాలయంలో..

మైలవరం, న్యూస్‌టుడే : ప్రజల బాగోగుల కంటే మురికి వ్యాఖ్యలే ముఖ్యమనుకునే వైకాపా నాయకులు తీరు మార్చుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం తప్పదని తెదేపా నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు, మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేష్ వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం తెదేపా నాయకులు స్థానిక పంచాయతీ కార్యాలయ కూడలిలో వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. లీలాప్రసాద్, శోభన్‌బాబు, లితీష్, గోపాలస్వామి, కరీం, వెంకట నారాయణ, ప్రసాద్, షహనబేగం, అంకరాజు పాల్గొన్నారు.

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా జిల్లా అధికార ప్రతినిధి ఎ.రమేష్ రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.పీక్లానాయక్, జి.రామ్‌ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

జి.కొండూరు, న్యూస్‌టుడే : ప్రజా ద్రోహులుగా మారిన అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను తరిమికొట్టాలని తెదేపా మండల నాయకులు మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం రాంబాబు, రమేష్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

మైలవరం, న్యూస్‌టుడే : రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై వైకాపా నాయకుల అసభ్య వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తెదేపా రాష్ట్ర నాయకుడు కోమటి సుధాకరరావు అన్నారు. వెల్వడంలో నిర్వహించిన సమావేశంలో అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

గంపలగూడెం, న్యూస్‌టుడే : తోటమూలలో నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రాజేశ్వరరావు తదితరులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండడం ఓర్వలేక వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర పన్ని అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నాయకులు వీరారెడ్డి, నారాయణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : స్థానిక తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అంబటి రాంబాబు తన వైఖరి మార్చుకోవాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు జె.వేణుగోపాలరెడ్డి, నాయకులు ఎం.నాగేశ్వర్‌రెడ్డి, సీహెచ్.చందా, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎం.సాంబశివరావు, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గొల్లపూడి, న్యూస్‌టుడే : స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు నిరసన తెలిపారు. మందా మురళీ, సాధనాల ప్రసాద్, గూడపాటి పద్మశేఖర్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.

గొల్లపూడిలో నిరసన తెలుపుతూ...

వైభవంగా నెమలి కృష్ణుని మాస కల్యాణం

నెమలి: కార్యక్రమంలో పాలకవర్గం, అధికారులు, అర్చకులు

బొర్రగుడి: క్రతువులో దంపతులు

మైలవరంలో వేద పండితుల ఆధ్వర్యంలో తిరు కల్యాణం

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని నెమలి కృష్ణాలయంలో ఆదివారం స్వామి వారి మాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలతో యాగశాలకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. వివిధ గ్రామాలకు చెందిన 26 మంది దంపతులు కన్యాదాన క్రతువులో పాల్గొన్నారు. పాలకవర్గ అధ్యక్షురాలు కె.శశిరేఖ, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్రరావు, ఆలయ మాజీ అధ్యక్షుడు బి.మధుసూదనరావు, మాజీ సభ్యుడు వి.చినబాబు పాల్గొన్నారు.

మైలవరం, న్యూస్‌టుడే : స్థానిక శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరు కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ద్వారకా తిరుమల దేవస్థాన ఛైర్మన్ ఎస్.వి.సుధాకర్‌రావు ఆధ్వర్యంలో, ఆయన తనయుడు ఎస్.వి.నివృతరావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మైలవరం తిరునాళ్లగా పిలుచుకునే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు, చుట్టు పక్కల గ్రామస్థులు హాజరయ్యారు.

కంభంపాడు(ఎ.కొండూరు), న్యూస్‌టుడే : మండలంలోని కంభంపాడు శివాలయంలో విజయదుర్గాంబ అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో మాఘ పూర్ణిమ పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.

తిరుపతమ్మ, గోపయ్య స్వామి..

మైలవరం, న్యూస్‌టుడే : మండల పరిధి బొర్రగుడిలో ప్రసిద్ధ తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ వేడుకలను ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చెలికాని సత్యవరప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తిరునాళ్లు ప్రారంభం

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణంలో శ్రీవెంకటాచల స్వామి తిరునాళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటిని ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్. పర్వతం శ్రీనివాసరావు తెలిపారు.

తిరువూరు వెంకటాచల స్వామి

ప్రత్యేక అభిషేకం

మైలవరం, న్యూస్‌టుడే : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన స్థానిక భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి(శివాలయం) ఆలయంలో 108 చీరలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఒక్కొక్క నామానికి ఒక చీర చొప్పున అష్టోత్తర, కుంకుమ పూజలు నిర్వహించారు.

మైలవరం శివాలయంలో పూజలు చేస్తున్న మహిళలు

అవినాష్, జగన్మోహనరావు అరెస్టు

గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ సంఖ్యలో జోగి రమేష్ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో జూపూడి వద్ద పోలీసులు వారిని ఆపారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు పంపించరంటూ పోలీసులపై నాయకులు ఎదురుదాడికి దిగి ఘర్షణ పడగా వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్‌ను సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. జగన్మోహనరావును మొదట భవానీపురం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి సత్యనారాయణపురం స్టేషన్‌కు పంపించారు. మార్గమధ్యలో వైకాపా కార్యకర్తలు అడ్డు తగిలి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.


సత్యనారాయణపురం స్టేషన్ వద్ద వైకాపా శ్రేణులు

ప్రమాదాల రోడ్డుపై మరో ప్రాణం పోయింది..

✤ జాతీయ రహదారిపై ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు

మైలవరం, న్యూస్‌టుడే : జాతీయ రహదారి-30పై ప్రమాదాల పరంపరలో మరొకరు మృతి చెందారు. సేకరించిన, ఎస్సై కె.సుధాకర్ వివరాల మేరకు.. మండలంలోని అనంతవరానికి చెందిన బూదేటి నాగసత్యనారాయణ(56) కుటుంబం కొన్నేళ్లుగా మైలవరంలో నివసిస్తున్నారు. వ్యవసాయంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేసే అతను ఆదివారం ఉదయం జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం వెళ్లేందుకు తన బైక్‌పై బయలుదేరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎదురు రోడ్డులోకెళ్లేందుకు జాతీయ రహదారిపై కుడివైపునకు తిరిగినపుడు వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలవగా, మరో వాహనదారుడు ఆముదాల రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సత్యనారాయణను విజయవాడ తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మరణించాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గాయాలపాలైన రమేష్‌ను మెరుగైన చికిత్సకు విజయవాడ తీసుకెళ్లారు.

నాగ సత్యనారాయణ (పాత చిత్రం)

✤ **శిరస్త్రాణం లేక గాయాలు..** సత్యనారాయణ బయటకు వెళ్లేటపుడు శిరస్త్రాణం ధరిస్తారని, ఆదివారం ధరించక పోవడంతో, రహదారిపై పడడంతోనే తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక నుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు శిరస్త్రాణం ధరించడంతో గాయాలతో బయటపడ్డారని ఎస్సై తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను తెదేపా నాయకులు ప్రసాద్, శోభన్‌బాబు, గంగాధరరావు తదితరులు పరామర్శించారు.

పెరుగుతున్న ఆక్రమణలు.. రాకపోకలకు అవస్థలు

తిరువూరు, న్యూస్‌టుడే

తిరువూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆక్రమణలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. స్థానిక ఫ్యాక్టరీ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాల ముందు ఉన్న ఫుట్‌పాత్‌లను దాటి రహదారిపైకి తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. పలువురు తమ దుకాణాల ముందు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను గంటల తరబడి నిలపడంతో ఆ మార్గం ఇరుకుగా మారుతోంది. ఫలితంగా ఈ దారిలో పాఠశాల బస్సులు, అంబులెన్స్‌లు పయనించడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు వచ్చి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు ఆక్రమణలు, వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకుని, నోపార్కింగ్ జోన్లను స్పష్టంగా గుర్తించి అమలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.


బోసుబొమ్మ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ఇదే పరిస్థితి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

స్వదేశాగమన శుభాకాంక్షలు

మాకు అత్యంత ఆప్తులు, స్నేహశీలి అయిన Dr. P. విజయ్ గారు, MD అమెరికా పర్యటన ముగించుకుని నేడు స్వదేశమునకు విచ్చేయుచున్న శుభసందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Dr. P. విజయ్ గారు, MD
విజయ హాస్పిటల్, విస్సన్నపేట

శ్రీ శ్రీనివాస మెడికల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రొ: రామకృష్ణ (RK) VSPT	నారాయణ డయాగ్నొస్టిక్స్ సత్తుపల్లి రోడ్, VSPT, ప్రొ: నారాయణ
అమ్మ ఎక్స్‌రే & లేబొరేటరీ ప్రొ: A. మల్లయ్యస్వామి -VSPT	ప్రశాంత్ డయాగ్నొస్టిక్స్ బస్‌స్టాప్ బ్యాక్‌సైడ్, VSPT, ప్రొ: ప్రసాద్
తాళ్ళూరి శ్రీనివాసరావు Physics టీచర్, ZPHS, కుదప	గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, న్యాయవాది నోటరీ, VSPT, 98852 70096
లీలా భారత్ మెడికల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రొ: చారి లింగోజు	ప్రత్తిపాటి ధనరాజు Rtd. హెడ్ మాస్టర్ - VSPT
విజయ ఆర్ట్స్ & కంప్యూటర్ స్టిక్కరింగ్, స్టోన్ వర్క్స్ బొడ్డు కళ్యాణ్‌కుమార్, Judicial Dept. VSPT	విజయలక్ష్మి మెడికల్ & జనరల్ స్టోర్స్ ప్రొ: ఆలపాటి శ్రీనివాసరావు - VSPT
N. సూరిరాజు Rtd. టీచర్ - VSPT	పల్లెపాం లక్ష్మయ్య Ex. సర్పంచ్, విస్సన్నపేట

(c) eenadu

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం

రథంపై ఉత్సవమూర్తులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక శివాలయంలో శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం శనివారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. పూలతో స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకరణ చేశారు. శ్రీశైల దేవస్థాన సంప్రదాయం ప్రకారం ఇక్కడ కారణాగమ పాంచాహ్నిదీక్షతో స్థానాచార్యులు బాలశశాంకమౌళి, పురోహితుడు వెంకట హనుమత్ కిశోరశర్మ, అర్చకులు దండిబొట్ల బాలకృష్ణశాస్త్రి, వైఎస్ఆర్‌కే ప్రసాద్ బృందం కల్యాణం నిర్వహించారు. ముందుగా కాకుళ్లయ్య వీధిలో స్వామివార్లకు ఎదురుకోలన్న సంప్రదాయంగా జరిపారు. అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు మహంకాళి వెంకన్న బృందం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఎండుఫలాల దండలు, పుష్పాలు సమర్పించారు. ఆదివారం ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపారు. రాత్రి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానాచార్యులు బాలశశాంకమౌళి, వేదపండితులు గౌరిపెద్ది శేషసాయి, బాలకృష్ణశాస్త్రి, కిషోర్, వైఎస్ఆర్‌కే ప్రసాద్ స్వామివారికి కుంభాన్ని సమర్పించారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, శివాలయ ధర్మకర్త వాసిరెడ్డి మురళీ రామకుమార్ పూజలు నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, మాగల్లు బ్యాండు కళాకారుల పాటలతో వేడుక సందడిగా సాగింది. సీఐ వైవీఎల్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏఎంసీ వైస్ ఛైర్మన్ అమ్మినేని జ్వాలాప్రసాద్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజు, ఇన్‌స్పెక్టర్ పవన్‌కల్యాణ్, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఏచూరి రాము, వడ్డెల్లి సాంబశివరావు, షేక్ ఖాజా, కౌన్సిలర్ రత్నకుమారి, భాజపా నాయకులు కేదార్‌నాథ్‌శర్మ, సీతారామయ్య, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మహిళలు

ధ్యాన మందిర వార్షికోత్సవం

నందిగామ గ్రామీణం: మండలంలోని సోమవరంలో పిరమిడ్ ధ్యానమందిర నాలుగో వార్షికోత్సవం చేశారు. ఈ సందర్భంగా శాకాహార ప్రదర్శన చేశారు. ధ్యానమందిర నిర్వాహకులు నారాయణరెడ్డి, పార్వతి, పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవరావు, జిల్లా కార్యదర్శి ఉషారాణి, జక్కా పద్మ, మానస సరోవర ధ్యానాశ్రమ వ్యవస్థాపకుడు కళ్లం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధకులు సామూహికంగా ధ్యానం చేశారు.

శాకాహార ప్రదర్శన చేస్తున్న ధ్యానసాధకులు

అంబరాన్నంటిన తిరుపతమ్మ తిరునాళ్ల

తిరుముడి సమర్పించి స్వాముల దీక్షల విరమణ

కల్యాణ సామగ్రితో పోలీస్ అధికారులు

వేదికపైకి విగ్రహాలు తీసుకొస్తూ..

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాళ్ల ప్రారంభిస్తారు. అమ్మవారు, సహదేవతలను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం ఉదయం 6:04 గంటలకు ఆఖండ జ్యోతి స్థాపన, హోమ గుండం ప్రజ్వలన పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, ఈఈ రమాదేవి, కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. శివాలయంలో తిరుముడి పూజలను చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి దీక్షను స్వీకరించిన సుమారు 30 వేల మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డు ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లలో స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలు, మున్నేరు పరిసరాలు స్వాములు, భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం స్వాముల నగర సంకీర్తన వైభవంగా జరిగింది. నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీసీపీ లక్ష్మీనారాయణ, ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు, ఈఈ రమాదేవి తిరునాళ్లలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అర్జున్ బందోబస్తు పర్యవేక్షించారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అనసూయ, జ్యోతిప్రియాంక, వెంకటేశ్వరరావు శాస్త్రి, రమేష్, పెద్ద ఆంజనేయులు, సూరమ్మ, కవిత, గోపీనాథ్, శ్రీవాణి, అప్పారావు, విజయలక్ష్మి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.


తలంబ్రాలు, పూలు, పండ్లు

వేదిక ముందు జనంతో అవస్థలు : అమ్మవారి కల్యాణ వేదిక ముందు కొందరు గుంపులుగా నిలబడి ఉండటం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు. గ్యాలరీలో కూర్చున్న భక్తులకు కల్యాణోత్సవం కనిపించక అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా వేదిక ముందే కొందరు గుమికూడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. తహసీల్దార్ శాంత లక్ష్మి, పీసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు రేపాల మోహన్‌రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

పొంగళ్లతో మహిళలు

హోమగుండంలో కొబ్బరికాయలు సమర్పిస్తూ..

ఆలయం వద్ద విద్యుత్తు వెలుగులు

అమ్మవారి సన్నిధిలో భక్తజన సందోహం

సీపీ రాజశేఖరబాబు దంపతులకు స్వాగతం



తిరుపతమ్మ కల్యాణోత్సవంలో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, పెళ్లి పీటల మీద కూర్చునేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దంపతులు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పెనుగంచిప్రోలుకు వచ్చారు. వారికి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద స్వాగతం పలికారు. ఆ సమయంలో డీజీపీ నుంచి ఫోన్ రావడంతో కమిషనర్ హుటాహుటిన ఇబ్రహీంపట్నం వెళ్లారు. అనంతరం కమిషనర్ భార్య, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి నూతన వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు.

ఆమె విజయం యువతకు స్ఫూర్తిదాయకం

వైష్ణవిని అభినందిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట గ్రామీణం: పట్టణానికి చెందిన అంగజాల వైష్ణవి గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభ చూపి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆదివారం ఆమె తండ్రి రవీంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరాం తాతయ్య దంపతులు వైష్ణవిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఆమె విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో గింజుపల్లి రమేష్, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ★ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికైన వైష్ణవి ఆదివారం కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నెట్టెం ఆమెను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందించారు.

వైద్య.. విద్యా రంగాలకు ప్రాధాన్యం

నందిగామ, న్యూస్‌టుడే: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వైద్య, విద్యకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ బడ్జెట్‌లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని భాజపా జిల్లా అధికార ప్రతినిధి బండారు కేదారేశ్వరశర్మ పేర్కొన్నారు. వరుసగా తొమ్మిదో సారి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్, ప్రధాని మోదీకి అభినందనలు చెప్పారు.

సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. - విజయవాడ, న్యూస్‌టుడే

అంబటి రాంబాబుపై చర్యలకు డిమాండ్

జగ్గయ్యపేట: మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేటలో తెదేపా నాయకుల నిరసన

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఉద్దేశించి వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ధ్వజమెత్తారు. పట్టణంలోని తన నివాసంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబటి రాంబాబుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న చంద్రబాబును వారి కుటుంబ సభ్యులను తూలనాడటం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరుమల లడ్డు కల్తీ విధానంలో జగన్, వైకాపా నాయకులు అడ్డంగా దొరికిపోయి నేడు ఆ విషయాన్ని పక్కదారి పట్టించే కుట్రలో భాగంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం తెదేపా సైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా అందుకు అంబటి రాంబాబు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు.

జగ్గయ్యపేట గ్రామీణం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మను తెదేపా నాయకులు పట్టణంలోని బంగారు కొట్ల సెంటర్ వద్ద చెప్పులతో కొట్టి దహనం చేశారు. తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు ఎట్టిపరిస్థితుల్లో సహించబోవని స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ మల్లెల సీతమ్మ, మైనేని రాధ, దూళిపాళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కంచికచర్ల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైకాపా నాయకుడు జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కంచికచర్ల ప్రధాన రహదారిలో జోగి దిష్టి బొమ్మను ఆదివారం దగ్ధం చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కంచికచర్లలో..

వైభవంగా గిరి ప్రదక్షిణ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమలగిరి శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ఈవో నూతక్కి వెంకటసాంబశివరావు భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ★ తిరుమలగిరి శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదానానికి ఆదివారం దాతలు విరాళం అందించారు. నల్లగొండకు చెందిన కంది వంశీకృష్ణ కుమార్తె డా.జాహ్నవి రూ.10వేలు విరాళంగా అందించారు. ఆలయ అర్చకులు దాతలకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.

డ్రెయిన్ నిర్మాణ పనులు ప్రారంభం



నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మాగల్లు బొడ్రాయి బజారులో డ్రెయిన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మండల పరిషత్తు కింద ఉన్న రూ.5 లక్షల నిధులతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జిల్లా పరిషత్తు నిధులతో రహదారికి ఓ వైపు డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేశారు. మరోవైపు మండల పరిషత్ నిధులతో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తయితే ఈ వీధిలో మురుగు సమస్య పరిష్కారమవుతుంది.

గొడవలకు దిగితే కఠిన చర్యలు


రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్ఐ మోహనరావు

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు, వివాదాల కేసుల్లో ఉన్న నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్ఐ మోహనరావు మాట్లాడుతూ ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని కోరారు. మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారిపై రౌడీషీట్లు తొలగించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. అనంతరం ఇకపై ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా జీవిస్తామని ప్రమాణం చేశారు. సీఐ వైవీవీఎల్ నాయుడు, ఎస్సైలు సూర్యవంశీ, మహతి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

బండొచ్చేలోపు బుగ్గే!

మూడు మండలాలకు ఒక్కటే శకటం ★ సకాలంలో అందని సేవలు

న్యూస్‌టుడే, కంచికచర్ల

కంచికచర్ల అగ్నిమాపక కేంద్రం

నందిగామ నియోజకవర్గం పరిధి కంచికచర్ల అగ్నిమాపక కేంద్రంలో వీరులపాడు 22, కంచికచర్ల 16, మైలవరం నియోజకవర్గం పరిధి ఇబ్రహీంపట్నంలోని 15 వెరసి 53 గ్రామాలు ఉన్నాయి. మూడు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు కంచికచర్ల అగ్నిమాపక శకటమే దిక్కు. వేసవిలో తరచూ జరిగే అగ్నిప్రమాదాల వల్ల ఉన్న ఒక్క యంత్రం ఒక గ్రామంలో ఉంటే, అదే సమయంలో మరొక చోట అగ్నిప్రమాదం జరిగితే యంత్రం అక్కడికి చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

★ 2024లో వీరులపాడులోని వెల్లంకి, జమ్మవరం గ్రామాల మధ్య సుబాబుల్ తోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కంచికచర్లలో ఉన్న శకటం వేరే చోట అగ్నిప్రమాదం జరిగితే మంటలార్పేందుకు వెళ్లింది. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చే సమయానికి 200 ఎకరాల సుబాబుల్ పంట అగ్నికి ఆహుతైంది. రైతులకు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ★ అదే ఏడాది అక్టోబరులో వీరులపాడులోని గూడెం మాధవరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో వాహనం వేరేచోట ఉండడంతో రైతులు భారీగా నష్టం నష్టపోయారు. ★ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నుంచి వీరులపాడు మండలం దొడ్డదేవరపాడుకు వెళ్లాలంటే 50 కి.మీ ప్రయాణించాలి. ఈ సమస్యలపై అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

వచ్చేది వేసవి కాలం..

వేసవిలో అగ్నిప్రమాదాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈ కేంద్రంలో 13 మంది సిబ్బంది ఉన్నారు. వేసవిలో వీరికి పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నష్టాల నివారణకు యంత్రాలు, సిబ్బందిని పెంచి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

భక్తితో గరుడ వాహనసేవ

పల్లగిరి: పుష్పాలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లగిరిపై కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి ఉత్సవమూర్తులకు గరుడ వాహనసేవ ఘనంగా నిర్వహించారు. గింజుపల్లి నరసింహారావు, శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ సేవ చేశారు. సుదర్శన హోమం జరిపారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ కొత్త హనుమేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంబారుపేట బోధానంద ఆశ్రమంలో భగవద్గీత పారాయణం, అన్నప్రసాద వితరణ జరిపారు. ఆశ్రమ నిర్వాహకులు బొగ్గవరపు సీతారామకృష్ణ, సూరా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శనైశ్చరస్వామి కల్యాణం

అన్నప్రసాదం వడ్డిస్తున్న ప్రభుత్వ విప్ సౌమ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక సాయి అయ్యప్ప దేవాలయ ఆవరణలో ఆదివారం నవనాగేంద్రస్వామి, ఆంజనేయస్వామి, శనైశ్చరస్వామి విగ్రహాల ప్రతిష్ఠ తృతీయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు జ్యేష్ఠాదేవి సమేత శనైశ్చరస్వామికి కల్యాణం చేశారు. దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య స్వామివారిని దర్శించుకుని, అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, దేవాలయ కమిటీ ఛైర్మన్ శాఖమూరు వంశీధర్, కమిటీ సభ్యులు ముక్కపాటి నాగయ్య, చిరుమామిళ్ల నారాయణ, నల్లాని అయ్యన్న, చుండు రాంబాబు, గోపు మురళీధర్, తెదేపా నాయకులు వెంకట్రావు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

పెద్ద శివాలయం పరిశుభ్రం

జగ్గయ్యపేట గ్రామీణం: రాబోయే మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దలు బ్రహ్మశ్రీ పిల్లలమర్రి నాగకృష్ణశర్మ, అర్చకులు పల్లెకోన కేశవప్రసాద్, కోట హరి సూచనలతో ఆదివారం పెద్ద శివాలయాన్ని శుభ్రం చేశారు. పెద్ద శివాలయంలోని నాలుగు ధ్వజ స్తంభాలు, జ్యోతిర్లింగాలు, నవగ్రహాల వద్ద దేవాలయాన్ని పరిశుభ్రం చేశారు. అన్నపూర్ణ సేవా సమితి సభ్యులతోపాటు శివ భక్తులు పాల్గొన్నారు.

ముగిసిన మైనింగ్ పరిరక్షణ దినోత్సవం


కార్యక్రమంలో కేసీపీ, మైనింగ్ అధికారులు, సిబ్బంది

జగ్గయ్యపేట గ్రామీణం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మైన్స్ ఎన్విరాన్‌మెంట్, మినరల్ కన్జర్వేషన్ చివరి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని కేసీపీ లిమిటెడ్ యూనిట్-2 వారు నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్ కల్ శ్రేష్ఠ, ఐబీఎం గనుల కంట్రోలర్ శైలేంద్రకుమార్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ ఇన్‌ఛార్జి దర్శన్‌దీప్ భరద్వాజ్ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు ప్రముఖులతో కలిసి ఎంఈ, ఎంసీ జెండాను ఆవిష్కరించారు. మైనింగ్ రంగానికి సంబంధించిన సుస్థిరమైన మైనింగ్ సూత్రాలు, సంబంధిత ఇతర సమకాలీన అంశాలపై సావనీర్‌ను ఆవిష్కరించారు.

360 మందికి వైద్య పరీక్షలు

చందర్లపాడు: కోనాయపాలెంలో సత్యసాయి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సహకార సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. వైద్యులు సీతారామ్, యోగేంద్ర, వెంకటరమణ, ప్రేమ్‌సాయి, రమ్య 360 మందిని పరీక్షించి మందులు అందజేశారు. 67 మందికి కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు అందజేశారు. ట్రస్ట్ సమన్వయకర్త వాసుదేవరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అధ్వానంగా పారిశుద్ధ్యం

కంచికచర్ల, వీరులపాడు మండలాల పరిధిలోని 38 గ్రామాల ప్రజల దైనందిన కార్యకలాపాలకు కంచికచర్లలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా మారింది. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం మినహా క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ చర్యలు కనిపించట్లేదు. రోజుల తరబడి చెత్త నిల్వ ఉండడంతో దుర్గంధం, దోమలు పెరిగి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా నిర్వహించకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నీరు నిల్వ ఉంటోంది. జిల్లా స్థాయి అధికారులు పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై గతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హడావుడి చేసిన అధికారులు తరువాత ఆ ఊసే మరిచిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కంచికచర్ల

ఆ మలుపులంటే హడల్!

కంచికచర్ల, న్యూస్‌టుడే

రహదారి భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాల పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నప్పటికీ ఆ శాఖాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రోజూ రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

★ కంచికచర్ల నుంచి తెలంగాణ రాష్ట్రం మధిర వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి వీరులపాడులోని జగన్నాథపురం, జుజ్జూరు, అల్లూరు, పెద్దాపురం గ్రామాల మీదుగా వెళ్తుంది. ఇక్కడ రహదారి అనేక మలుపులతో వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. రోడ్డు మలుపులను సూచిస్తూ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. జగన్నాథపురంలోని ఓ పాఠశాల వద్ద, జుజ్జూరు సమీపంలోని తోటమూల మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు.

జుజ్జూరులోని తోటమూల వద్ద..

★ కంచికచర్లలోని కీసర వద్ద జాతీయ రహదారి నుంచి పెండ్యాల, వేములపల్లి, ఎస్.అమరవరం గ్రామాలకు వెళ్లే రహదారి ఒక వైపు, గండేపల్లి వెళ్లే రహదారి మరోవైపు ఉంది. ఎన్‌హెచ్- 65 నుంచి మొదలయ్యే ఈ దారులు నిత్యం అనేక ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. జాతీయ రహదారి నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

తరచూ ప్రమాదాలు
పట్టించుకోని అధికారులు

★ కంచికచర్ల వద్ద బైపాస్ రహదారి నుంచి చెవిటికల్లు, మోగులూరు, మున్నలూరు, గని ఆత్కూరు, కొత్తపేట, నక్కలంపేట గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రమాదాలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

శిలాఫలకంతో సరి.. వంతెన ఎప్పుడో మరి?

ప్రమాదకరంగా తోళ్ల వాగు దాటుతున్న వాహనదారుడు

గొట్టుముక్కల(కంచికచర్ల), న్యూస్‌టుడే: గొట్టుముక్కల నుంచి దొనబండ వెళ్లే మార్గం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ దారిలో ప్రవహించే తోళ్ల వాగు, ఏనుగు గడ్డ వాగు ప్రవహిస్తూంటాయి. రైతులు 2 వేల ఎకరాలను సాగు చేయాలంటే ఈ వాగులు దాటి వెళ్లాలి. వర్షాకాలంలో వీటిని దాటుతూ అన్నదాతలు తమ పంటలను పండించడం, పండించిన ఉత్పత్తులను ఇంటికి తరలించడం కత్తి మీద సాములా మారింది. ఇటీవల గొట్టుముక్కల సమీపంలో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలసిన మద్దులమ్మ తల్లి, అక్కడి జలపాతాలు ప్రాచుర్యం పొందడంతో వారాంతాల్లో భక్తులు, ప్రకృతి ప్రేమికులు భారీగా వస్తున్నారు. వీరంతా తోళ్ల వాగు, ఏనుగు గడ్డ వాగులను దాటేటప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ★ ఈ రెండు వాగులపై వంతెనలు నిర్మించేందుకు 2019లో ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రూ.192 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ వంతెన నిర్మాణాలపై దృష్టి సారించలేదు. దీనితో ఇక్కడి రైతులకు, మద్దులమ్మ తల్లి భక్తులకు కలగానే మిగిలింది. కూటమి ప్రభుత్వమైనా వాగులపై వంతెనల నిర్మాణానికి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

(c) eenadu

విజయవాడ తూర్పు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80085 74652

స్పందన: మూడో డివిజన్ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఎదురుగా ఆయుష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద భూగర్భ డ్రెయినేజీ మ్యాన్ హోల్ పొంగుతోందని స్థానికుడు రాజేష్ 'మేమున్నాం... మీకు తోడుగా' ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందిని పంపి పూడిక తీయించారు.

☛ 3వ డివిజన్ కరెన్సీనగర్ సంకావారి వీధిలో 3-14/133 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగట్లేదని స్థానికుడు మండవ క్రాంతి కుమార్ సమస్యను ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందిని పంపి కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు.

☛ రెండో డివిజన్ గుణదల కుమ్మరి బజార్‌లో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికుడు నిరంజన్ సమస్యను మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందిని పంపి ఫాగింగ్ పెట్టించారు. **-న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

పటమట, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగల మరమ్మతుల దృష్ట్యా దర్శిపేట విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శిపేట, అంబేద్కర్‌నగర్, లంబాడీపేట, నల్లూరి సత్యనారాయణ వీధి, చిన్న వంతెన సెంటర్, డొంక రోడ్డు, తోటవారి వీధి తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఈఈ హరిబాబు తెలిపారు.

క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరం

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కృష్ణతేజ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు, ఉపముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ఎంవీఆర్ కృష్ణతేజ సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆదివారం విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద మహాత్మాగాంధీ రోడ్డుపై తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన 'మణిపాల్ రన్ ఫర్ క్యూర్-2026'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ వంటి ఒకే లక్ష్యంతో ప్రజలు కలిసొచ్చినప్పుడు ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకర జీవనశైలి, సమయానికి వైద్య చికిత్స చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సాధారణ సంచాలకులు పి.వెంకటరమణ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రజారోగ్య సవాళ్లు కూడా విపత్తు నిర్వహణవలే సమష్టి సంసిద్ధత, అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేశాయన్నారు. రన్ ఫర్ క్యూర్ వంటి కార్యక్రమాలు నివారణాత్మక వైద్యం, ముందస్తు గుర్తింపు, సరైన అవగాహనతో కూడిన చర్యలను ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిటీలో ప్రతిఘటన శక్తి పెంచుతాయన్నారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తోందన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, 'అవార' వ్యవస్థాపకుడు అజయ్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు. 'రన్ ఫర్ క్యూర్'లో 5కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల కేటగిరీల్లో పలు వయసుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు జెండా ఊపి రన్ ప్రారంభించారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పతకం, ఈ-సర్టిఫికెట్ అందజేశారు.

విధుల్లోకి కమిషనర్ ధ్యానచంద్ర

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం విధుల్లో చేరనున్నారు. ఇటీవల దిల్లీలో ఐఏఎస్‌ల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కమిషనర్ అక్కడికి వెళ్లారు. శిక్షణ కార్యక్రమాలు ముగియడంతో తిరిగి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నేడు

భవానీపురం: విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో నివాసం ఉండే ప్రజలు తమ సమస్యలను ఉదయం 10 నుంచి ఒంటి గంట మధ్య తెలపాలని పేర్కొన్నారు. అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారని చెప్పారు.

'అమరావతి భూసేకరణ వివాదాస్పదం: వడ్డే

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు వివాదాస్పదంగా మారాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థల లాభం కోసమే ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. గత 12 ఏళ్లుగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందన్నారు. నేటికీ దాదాపు 2వేల మంది రైతులకు అందాల్సిన 7వేల ప్లాట్లు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. తాజాగా 7 గ్రామాల నుంచి మరో 20వేల ఎకరాల అదనపు భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మొత్తం 43 గ్రామాల్లోని 1.54 లక్షల ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి అక్కడ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. అమరావతి కోసం ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. 60-70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికే 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఉండగా.. కేవలం 2 లక్షల జనాభా ఉన్న అమరావతికి ఇంత పెద్ద రోడ్డు అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు.

సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. **- విజయవాడ, న్యూస్‌టుడే**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

నేటి నుంచి సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల వర్క్‌షాపు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ, రాష్ట్ర ఆర్చరీ సంఘాల ఆధ్వర్యంలో 'ఓజీక్యూ'(ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్) సహాయ సహకారాలతో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు రామవరప్పాడులోని ఓ హోటల్‌లో సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి బెవర వెంకటరమణ తెలిపారు. దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్, ఒడిశా రాష్ట్రాల్లోని శిక్షకులు అర్హత సాధించడం కోసం ఈ వర్క్‌షాపు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు లెవల్-1 కోచ్‌గా గుర్తింపు పొందుతారన్నారు. పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి 42 మంది శిక్షకులు, ఇద్దరు ఉపాధ్యాయులు, 'ఓజీక్యూ' నుంచి ఇద్దరు పరిశీలకులు ఆదివారం నగరానికి విచ్చేశారని ఆయన తెలిపారు.

రోడ్డుపై వాడుక నీరు

ఆటోనగర్‌లోని ఫైర్‌స్టేషన్ రోడ్డులో డ్రెయిన్లలో మురుగు పారక రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఆటోనగర్**

కళల్లో రాణిస్తూ... బహుమతులు సాధిస్తూ..

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

ఆకట్టుకున్న జానపద నృత్య ప్రదర్శన

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఏ మాత్రం ఖాళీ దొరికినా సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న ప్రస్తుత తరుణంలో నగర విద్యార్థులు తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కళల్లో రాణిస్తున్నారు. ఇందుకోసం కొంత సమయాన్ని సైతం కేటాయించి సాధన చేస్తున్నారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీలకు హాజరవుతూ బహుమతులు సాధించి భళా అనిపించుకుంటున్నారు.

దక్షిణ భారత స్థాయి పోటీల్లో సత్తా: నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు ఇటీవల చెన్నైలో హిందుస్థాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. సంప్రదాయ గీతాలాపన(క్లాసికల్ ఓరల్, లైవ్ ఓకల్), వాయిద్య పరికరాలు(వయోలిన్), బృంద నృత్యం(ఇండియన్), జానపద నృత్య విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విజయం ద్వారా చెన్నై సత్యభామ విశ్వ విద్యాలయంలో మార్చిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

నృత్యకారులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం

కూచిపూడి నృత్యం అంటే బాల్యం నుంచే ఆసక్తి ఎక్కువ. నా తల్లిదండ్రులు గుర్తించి గురువుల వద్ద శిక్షణ ఇప్పించారు. దీనివల్ల పూర్తి పట్టు సాధించా. తిరువనంతపురం, అరుణాచలంతో పాటు వివిధ ప్రముఖ దేవాలయాలు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో 150 వరకు ప్రదర్శనలిచ్చా. రెండు అకాడమీలు ఏర్పాటు చేసి కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇస్తున్నా. మరింతమంది యువకులను నృత్యకారులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం.

- కె.విగ్నేష్ కార్తికేయ, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

సంస్కృతి.. సంప్రదాయాల పరిరక్షణకు కృషి

ఏళ్ల నుంచి వస్తున్న కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి. ఇవి భవిష్యత్తు తరాలకు కొనసాగాలంటే చదువుతో పాటు కళలను ఆసక్తిగా నేర్చుకోవాలి. జానపద నృత్యంలో కృష్ణాతరంగ్‌లో ప్రథమ స్థానం సాధించి దక్షిణ భారత స్థాయికి అర్హత సాధించాం. అక్కడ మా బృందం గరగ నృత్యం ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యింది. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాం. గతేడాది మా బృందం నగరంలోని జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ప్రథమ, కేఎల్‌యూలోని జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది.

- పి.మేఘన, బీసీఏ

భక్తితో ఆది దంపతుల గిరిప్రదక్షిణ

ఉత్సవమూర్తుల ఊరేగింపులో భక్తులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: పౌర్ణమి పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆది దంపతుల గిరిప్రదక్షిణ ఆదివారం నేత్రపర్వంగా సాగింది. దుర్గగుడి టోల్‌గేటు సమీపంలో అలంకరించిన వాహనంలో ఉత్సవమూర్తులను ఉంచి స్థానాచార్య శివప్రసాద శర్మ పూజ చేయించారు. దేవస్థానం ఈవో శీనానాయక్ కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కుమ్మరిపాలెం సెంటరు, నాలుగు స్తంభాల సెంటరు, సితార సెంటరు, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, రథం సెంటరు మీదుగా ఊరేగింపు ఇంద్రకీలాద్రికి చేరింది. డప్పు, కోలాట నృత్యాలు గిరిప్రదక్షిణ ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి దేవస్థానం సిబ్బంది స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం చేయించారు.

దుర్గగుడి నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత విజయశ్రీనివాస్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విజయవాడ పటమటకు చెందిన వీరమాచినేని విజయశ్రీనివాస్ రూ.1,11,111 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ ఛైర్మన్ రాధాకృష్ణ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

కాలనీ అభివృద్ధికి సహకారం

శ్రీకాంత్‌ను సత్కరిస్తున్న కాలనీ కమిటీ

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: కరెన్సీనగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ హామీ ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన్ను కాలనీ కమిటీ సత్కరించింది. శ్రీకాంత్ మాట్లాడుతూ మూడో డివిజన్‌లోని 7 కాలనీలను అభివృద్ధి చేసుకోవాలని, సైడు కాలువల పూడిక సమస్య పరిష్కరించాలని, కృష్ణా ఎన్‌క్లేవ్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని రైతు బజారుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయుష్ ఆసుపత్రి కూడలి వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కాలనీ అధ్యక్షులు వి.కృష్ణ ప్రసాద్, కార్యదర్శి భార్గవ, గౌరవాధ్యక్షుడు మద్దినేని శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి బొప్పన మోహన్‌రావు, ఉపాధ్యక్షులు కె.ఎస్.మురళీకృష్ణ, సహ కార్యదర్శి ఆంజనేయులు, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మురుగు తొలగించండయ్యా..

రెండో డివిజన్ మాచవరం కార్మికనగర్ కొరిలో మురుగునీరు తిష్ట వేసింది. కార్పొరేషన్ అధికారులు యంత్రాలతో తోడిస్తున్నా పైపులు పొడవు లేకపోవడంతో చివరి వరకు నీరు బయటకు రావడం లేదు. దీంతో దోమలు విజృంభించి దుర్గంధం వెదజల్లుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- కరెన్సీనగర్, న్యూస్‌టుడే

జాగ్రత్తగా దాటితేనే గమ్యం చేరేది..

గీతా నగర్ కూడలి నుంచి 16వ డివిజన్ ప్రజలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించాలి. బెంజి సర్కిల్ వైపు నుంచి వాహనాలను కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తేనే రోడ్డు దాటగలరు. లేదంటే వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీస్ ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. **- కృష్ణలంక, న్యూస్‌టుడే**

దిమ్మల మధ్య ఖాళీతో ప్రమాదాలు

గంగిరెద్దుల దిబ్బ నుంచి మేరీమాత చర్చికి వెళ్లే రోడ్డులో చప్టాపై వేసిన సిమెంట్ దిమ్మల మధ్య ఖాళీ ఏర్పడింది. రాత్రి సమయంలో గమనించక ద్విచక్ర వాహనాల టైర్లు అందులో ఇరుక్కుపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు ప్రమాదాల బారిన పడ్డారని గుర్తు చేశారు. అధికారులు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. **- గుణదల (పటమట), న్యూస్‌టుడే**

మాటు వేసి.. మాయం చేసి..

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు

బస్‌స్టాపుల్లో కనిపించని సీసీ కెమెరాలు

కృష్ణలంక, న్యూస్‌టుడే

◆ ప్రైవేటు సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసే పెనమలూరుకు చెందిన హనుమంతరావు విధి నిర్వహణలో భాగంగా తాడేపల్లి, మంగళగిరి, చినకాకాని, కాజ తదితర ప్రాంతాలకు రోజూ వెళుతుంటారు. వారధి గుంటూరు బస్‌స్టాపు వద్ద ఆయన ఇటీవల బస్సెక్కి మంగళగిరిలో దిగి చూసుకోగా చరవాణి కనిపించలేదు. తాను బస్సెక్కేటప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకుని వేదన చెందారు.

◆ గుంటూరులో చిరువ్యాపారైన శివప్రసాద్ తరచూ విజయవాడ వచ్చి సరకులు కొనుగోలు చేస్తుంటారు. బస్సులో రాకపోకలు సాగించే ఆయన ఇటీవల వారధి వద్ద బస్సెక్కి కొద్దిసేపటికి చూసుకోగా చొక్కా జేబులో ఉండాల్సిన చరవాణి కనిపించలేదు.

◆ బెంజిసర్కిల్ వైపునకు వెళ్లే బస్‌స్టాపు వద్ద పలువురి చరవాణులు కూడా ఇదే తరహాలో మాయమైన ఘటనలు ఇటీవల అధికంగా చోటు చేసుకున్నాయి. రద్దీ సమయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు

◆ వారధి కూడలి కేంద్రంగా గుంటూరు.. బెంజి సర్కిల్.. వారధి బస్‌స్టాపులు ఉండగా.. మూడింటి వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీని ఆసరాగా చేసుకుంటున్న దొంగలు చరవాణులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. వీరు ఒక్కరుగా కాకుండా బృందాలుగా ఏర్పడి రద్దీ వేళల్లో సాధారణ ప్రయాణికుల్లో కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారధి కూడలి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ఉన్నప్పటికీ ప్రత్యేకించి బస్‌స్టాపుల వద్ద లేకపోవడం.. నిఘా కొరవడడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. చరవాణులు పోగొట్టుకున్న వారిలో కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండగా.. అవి దొరకవన్న భావనతో కొందరు మిన్నకుంటున్నారు.

ఆయా ప్రాంతాల్లో నిఘా పటిష్ఠం చేస్తాం

వారధి కూడలి మూడు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఉన్నాయి. బస్‌స్టాపుల వద్ద వీటిని మరిన్ని ఏర్పాటు చేసి నిఘా పటిష్ఠం చేసి చోరీలకు అడ్డుకట్ట వేస్తాం. ప్రయాణికులు హడావుడిగా బస్సులు ఎక్కడం.. దిగడం లాంటి సమయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వారి మధ్య కలిసిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతాం.

- ఎస్ఎస్‌వీ నాగరాజు, సీఐ

అభివృద్ధి పనులకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్: ఎమ్మెల్యే



ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

పటమట, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు తలపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉండడం సంతోషకరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అధునాతన సాంకేతికత, పరిశ్రమలు, వ్యవసాయం, కోస్తా ప్రాంతాలు, ఆరోగ్యం, టూరిజం శాఖల అభివృద్ధికి బడ్జెట్‌లో వెసులుబాటు కల్పించారన్నారు. టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటూ కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ అంటూ అనేక చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు ఆలోచనలకు ప్రోత్సాహకరంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్‌తో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశ్రమలకు ప్రోత్సాహం హర్షణీయం

సమావేశంలో మోహనరావు, అమర్ చాంద్, ఉమామహేశ్వరరావు తదితరులు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో పది వేలు కోట్ల ఫండ్‌ను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయించడం అభినందనీయమని సీఐఐ అనుబంధ సంస్థ భారతీయ యువశక్తి ట్రస్టుకు చెందిన విజయవాడ క్లస్టర్ సీనియర్ మెంటార్ పువ్వాడ మోహనరావు అన్నారు. వ్యాపార రంగంలో ప్రవేశించే వారికి ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. పైడయ్య వీధిలోని ట్రస్టు కార్యాలయంలో ఆదివారం కేంద్ర బడ్జెట్‌పై యువ పారిశ్రామిక వేత్తలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆదరణ లేని రెండు వందల పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించాలని ప్రతిపాదనను బడ్జెట్‌లో ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. ట్రస్టు విజయవాడ క్లస్టర్ హెడ్ అమర్ చాంద్, సీనియర్ సభ్యులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, డీవీ కృష్ణారావు, ఎం.ఎస్.రామారావు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న డీసీపీ సరిత

ఆకట్టుకున్న విద్యార్థినుల ప్రదర్శన

తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలి

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని డీసీపీ సరిత అన్నారు. శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీపీ మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిని కోరుకునే తల్లిదండ్రులిచ్చే సూచనలు బాధ్యతగా అమలు చేయాలని కోరారు. చదువుతో పాటు ఇతర కళల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ చనుమోలు కృష్ణారావు, కళాశాల డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ వీవీ సుబ్రహ్మణ్యకుమార్, ఎస్.పద్మజ, విశ్రాంత డైరెక్టర్ టి.విజయలక్ష్మి పాల్గొన్నారు.

విద్యతోనే దేశ ప్రగతి సాధ్యం

ట్రోఫీ అందజేస్తున్న ప్రసాద్, హనుమంతరావు, వెంకట్రావు తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : విద్య, పరిశోధన, మౌలిక వసతుల కల్పనతోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని జేఎన్‌టీయూ(కాకినాడ) ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేషన్ ఎపిఫని ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అవార్డులు అందజేశారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ.. విద్యను ఖర్చులా కాకుండా సమాజ భవిష్యత్తుకు చేసే పెట్టుబడిగా భావించాలని సూచించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ టి.వెంకట్రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల విద్యార్థులకు కొదవలేదని, అవకాశాలు లేకపోవడమే వారికి ప్రధాన సమస్యగా చెప్పారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. పరీక్షలు, ప్రతిభ ఆధారంగా.. పారదర్శకంగా గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 7, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 112 మంది విద్యార్థులకు రూ.7 లక్షల నగదు ప్రోత్సాహకాలు, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, అందజేశారు.

రాజకీయాలను అర్థం చేసుకోవాల్సిందే

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : రాజకీయ నాయకుల కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటేనే బీసీలకు రాజ్యాధికారం సాకారం అవుతుందని విశ్రాంత డీజీపీ, ఏబీఎస్‌పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు అన్నారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ మేధో మథనం సదస్సులో ఆయన ప్రసంగించారు. కుల స్పృహ లేకపోతే బీసీ కులాలు ఏకతాటిపైకి రాలేవన్నారు. కులాల వారీగా చీల్చి రెండుగా చూపే కపట ప్రేమలో సంఘీయులు పడవద్దని కోరారు. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 'ఎన్‌హిలేషన్ ఆఫ్ క్యాస్ట్' డాక్యుమెంట్‌ను చదవాలని సూచించారు. ఆయన కేవలం ఎస్సీల అభ్యున్నతికి బాటలు వేసినట్లుగా అనుకోవడం సరికాదని.., బహుజనుల కోసం పోరాడినట్లు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మానేపల్లి వి.వి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ ఎన్.వి.రావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా, వికసిత్ భారత్ వైపు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించేలా ఉందని సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ మురళీకృష్ణ గన్నమణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, ఎగుమతి పోటీతత్వం ప్రాధాన్యత, స్థిరమైనవృద్ధికి తోడ్పడుతుందన్నారు. బయోఫార్మా, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అరుదైన ఎర్త్‌లు, కంటైనర్ తయారీపై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యాలను ఎగుమతుల పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు.

లయోలాలో స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రా లయోలా కళాశాల సిబ్బంది ఆదివారం స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది. రెక్టార్ × 1, ప్రిన్సిపల్ × 1 మధ్య పోటీ జరిగింది. తొలుత ప్రిన్సిపల్ మిల్కియోర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని 12 ఓవర్లలో 67 పరుగులు చేసింది. ఫాదర్ ప్రభు నాయకత్వంలోని రెక్టార్ జట్టు 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫాదర్ ప్రభు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యారు. ఫిజికల్ డైరెక్టర్ చౌడయ్య, కో ఆర్డినేటర్ ఫ్రాన్సిస్ జేవియర్ సమన్వయం చేశారు.

ట్రోఫీతో ప్రిన్సిపల్ మిల్కియోర్, అధ్యాపకులు

(c) eenadu

విజయవాడ పశ్చిమ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

? బంకా బుల్లబ్బాయి వీధిలోని మురుగు కాలువలో పూడిక పేరుకుంది. - **రవికాంత్, స్థానికుడు.** ✔ పూడిక తీయిస్తాం. - **ఆనంద్‌కృపాల్, స్థానిక శానిటరీ అధికారి.**

? బీరువాల కంపెనీ రోడ్డులో చెత్త తీయడం లేదు. - **జగదీష్, స్థానికుడు.** ✔ చెత్త తరలిస్తాం. - **రంగారావు, స్థానిక శానిటరీ అధికారి.**

– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

విధుల్లోకి కమిషనర్ ధ్యానచంద్ర

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం విధుల్లో చేరనున్నారు. ఇటీవల దిల్లీలో ఐఏఎస్‌ల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కమిషనర్ అక్కడికి వెళ్లారు. శిక్షణ ముగియడంతో తిరిగి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నేడు

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో నివాసం ఉండే ప్రజలు తమ సమస్యలను ఉదయం 10 నుంచి ఒంటి గంట మధ్య తెలపాలని పేర్కొన్నారు. అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారని చెప్పారు.

ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

భవానీపురం, న్యూస్‌టుడే: శ్రీ కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని హరిత బరం పార్కులో నిర్వహిస్తున్న లలితా సహస్రనామ పారాయణం పూజలు ఆదివారం ముగిశాయి. సుహాసినిలతో కుంకుమ పూజలు. . గణపతిపూజ, శ్రీచక్రాభిషేకం, శ్రీదేవి ఖడ్గ మాల పూజలు చేయించారు. మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, భాజపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, శ్రీవిద్యా ఉపాసకులు యాబలూరి లోకనాథశర్మ, సంస్థ ఛైర్మన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న మహిళలు

నేటి నుంచి సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల కార్యశాల

విజయవాడ క్రీడలు: జాతీయ, రాష్ట్ర ఆర్చరీ సంఘాల ఆధ్వర్యంలో 'ఓజీక్యూ'(ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్) సహాయ సహకారాలతో ఈ నెల 4వ తేదీ వరకు రామవరప్పాడులోని ఒక హోటల్‌లో సౌత్ జోన్ ఆర్చరీ శిక్షకుల వర్క్ షాపు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల 42 మంది శిక్షకులు, ఇద్దరు ఉపాధ్యాయులు, 'ఓజీక్యూ' నుంచి ఇద్దరు పరిశీలకులు ఆదివారం నగరానికి విచ్చేశారని ఆయన తెలిపారు.

చదువులో రాణిస్తూ.. ఆటల్లో పతకాలు సాధిస్తూ..

చిట్టినగర్, న్యూస్‌టుడే

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం చదువుతోపాటు ఇతర నైపుణ్యాలు సాధించాలి. అలాంటి తరుణంలో కొందరు విద్యార్థులు నచ్చిన అంశాల్లో రాణిస్తూ భవిష్యత్తు లక్ష్యం కోసం కఠోర సాధన చేస్తున్నారు. పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ చాటుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

✤ లక్ష్యాలు చేరుకోవాలని విద్యార్థుల సాధన

✤ భారత జట్టులో స్థానమే లక్ష్యం

కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను. నాన్న వాసు చనిపోయారు. మేము కబేళా సెంటర్‌లో ఉంటున్నాం. అమ్మ సుజాత కూలీ పనులకు వెళ్తారు. నాకు హ్యాండ్‌బాల్ అంటే ఇష్టం. 2024 కడపలో నిర్వహించిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 2025లో రాష్ట్ర స్థాయి పోటీలు సింగరాయకొండలో గోల్ కీపర్‌గా రాణించడంతో తృతీయ స్థానం కైవసం చేసుకున్నాం. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. త్వరలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఇండియా స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వహించే పోటీలో ఏపీ తరఫున ఆడుతున్నాను. భారత జట్టు తరఫున ఆడాలనేది లక్ష్యం. - **తాన్నా సత్యదుర్గ**

✤ కష్టాలు అధిగమించి...

తల్లిదండ్రులు శివలింగం, గౌరీలతో కలిసి ఊర్మిళానగర్‌లో ఉంటున్నాం. లేబరుకాలనీలోని జి.ఎన్.ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. కృష్ణానదిలో ఈత నేర్చుకునే సమయంలో పోలీసు విభాగానికి చెందిన అధికారులు వచ్చి కెనోయింగ్ అండ్ కయాకింగ్‌లో పడవ నడపడం ఉచితంగా నేర్పుతానని చెప్పారు. ఈతలో మెలకువలు నేర్చుకుని అనంతరం పడవ తెడ్డుతో నడపడంలో తర్ఫీదు తీసుకున్నాను. 4 నెలల కష్టాలు పడ్డాను. అనంతరం పట్టు దొరికింది. 2024 నంద్యాలలో, విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత, బంగారు పతకాలను సాధించాను. 2025లో శ్రీకాకుళంలో నిర్వహించిన మూడు విభాగాల్లో వరుసగా 3 తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాను. అదే ఏడాది జమ్ముకశ్మీర్‌లో ఖేల్ ఇండియా, భోపాల్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను. భవిష్యత్తులో నేవీలో ఉన్నతస్థాయి అధికారిగా స్థిరపడాలనేది లక్ష్యం. - **సిద్ధాంతం దినేష్**



✤ కళను మరికొందరికి నేర్పుతా...

మేము విద్యాధరపురంలో ఉంటాం. తల్లిదండ్రులు ఈశ్వర సన్యాసరాజు, భారతి. ఈఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. కూచిపూడిలో శిక్షణ పొందుతున్నాను. పలు దేవాలయాల్లో నృత్య ప్రదర్శనలు చేశాను. హైదరాబాద్ రవీంద్రభారతిలో శివతాండవం నృత్య ప్రదర్శనకు నంది బహుమతి అందుకున్నాను. భవిష్యత్తులో కూచిపూడిలో మాస్టర్ డిగ్రీ సాధించి కళను మరికొందరికి నేర్పిస్తాను. - **కణితి దివ్యసాయిశ్రీ**

దాతలు గోపాల్ యాదవ్, చంద్రశేఖర్, శేషుకుమార్ కుటుంబ సభ్యులకు విరాళం రసీదు అందజేస్తున్న ఆలయ ఈవో శీనానాయక్, ఇన్‌స్పెక్టర్ లక్ష్మణస్వామి

దుర్గగుడి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి, ఉచిత ప్రసాద వితరణలకు ఆదివారం ఇద్దరు దాతలు రూ. 2 లక్షలు విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ ప్రాంతానికి చెందిన మెరుగు గోపాల్ యాదవ్ దేవస్థానం అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతి పౌర్ణమికి రూ. లక్ష చొప్పున విరాళం అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 20 లక్షలు అందజేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఆంజనేయ విలాస్ నిర్వాహకులు సింగంశెట్టి చంద్రశేఖర్ నిత్యం ఉచిత ప్రసాద పంపిణీ నిమిత్తం రూ. లక్ష, విజయవాడ పటమట నివాసి వీరమాచినేని విజయశ్రీనివాస్ రూ. 1,11,111, మధురానగర్‌కు చెందిన కె.వి.నారాయణ రూ. లక్ష, సత్యనారాయణపురం నివాసి మునగాల బాబూప్రసాద్ రూ. 1,00116, మచిలీపట్నం నిజాంపేటకు చెందిన దిలీప్ శేషుకుమార్ రూ. 1,00,116 వేర్వేరుగా అందజేశారు. దాతల కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఈవో శీనానాయక్, దేవస్థాన ఛైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణస్వామి, ఏఈవో వెంకటరెడ్డి, వేదపండితులు వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దాతలు కె.వి. నారాయణ, వీరమాచినేని విజయశ్రీనివాస్, మునగాల బాబూప్రసాద్ కుటుంబ సభ్యులకు విరాళం రసీదు, అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఏఈవో వెంకటరెడ్డి, దుర్గ గుడి ఛైర్మన్ రాధాకృష్ణ, వేదపండితులు తదితరులు

దుర్గాఘాట్‌లో శ్రీవారి చక్రస్నానం

క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: పాతబస్తీ బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం శ్రీవారికి వైభవంగా చక్రస్నానం చేయించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. ఈనెల 2న శ్రీవారికి భక్తుల సమక్షంలో పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో సన్యాసిరావు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మకు ఆర్జితసేవలు, దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో ఉదయం నుంచే క్యూలైన్లు రద్దీగా మారాయి. 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు భావిస్తున్నారు. అన్ని క్యూలైన్లలో భక్తులు ఉచితంగా దర్శించుకునేందుకు చర్యలు తీసుకోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు రద్దీ నియంత్రణలోకి వచ్చింది.

నేత్రపర్వం.. ఆదిదంపతుల గిరిప్రదక్షిణ

ఉత్సవమూర్తుల ఊరేగింపు, పాల్గొన్న భక్తులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: పౌర్ణమి పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిదంపతుల గిరిప్రదక్షిణ ఆదివారం నేత్రపర్వంగా సాగింది. దుర్గగుడి టోల్‌గేటు సమీపంలో అలంకరించిన వాహనంలో ఉత్సవమూర్తులను ఉంచి స్థానాచార్య శివప్రసాద శర్మ పూజ చేయించారు. దేవస్థానం ఈవో శీనానాయక్ కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.

ఆకట్టుకున్న డప్పు, కోలాట నృత్యాలు

డప్పు, కోలాట నృత్యాలు గిరిప్రదక్షిణ ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి దేవస్థానం సిబ్బంది స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం చేయించారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

చిట్టినగర్, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి కావడంతో కనకదుర్గ అమ్మవారు పల్లకిలో గిరిప్రదక్షిణకు భక్తులు నీరాజనాలు పలికారు. గిరి చుట్టూ అమ్మవారి రథానికి, పల్లకికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సీఐ సురేష్‌బాబు సమక్షంలో ఎస్సై ఆంజనేయులు, ఏఎస్ఐ భగవాన్ నాయక్, సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ముందుగా ట్రాఫిక్ మళ్లించడంతో భక్తులు, వాహనచోదకులు ఎటువంటి ఇబ్బందులు పడలేదు.

దుర్గమ్మకు కళా నీరాజనం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మాఘపూర్ణిమను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు కళాకారులు ఆదివారం కళానీరాజనం సమర్పించారు. రాజగోపురం ప్రాంగణంలో విజయవాడకు చెందిన 80 మంది మహిళా సభ్యుల సంకీర్తన బృందం వీణపై లలితా సహస్రం ఆలపించారు. ధర్మపథంలో భాగంగా కళావేదికపై విజయవాడకు చెందిన అనూరాధ శిష్య బృందం సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

వీణపై గీతాలు ఆలపిస్తున్న కళాకారిణులు

అధ్వానంగా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ

జక్కంపూడి వైఎస్ఆర్‌కాలనీలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల మ్యాన్‌హోల్స్ పగిలిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. కాలనీలో అనేక చోట్ల మురుగు నీరు పొంగి పొర్లుతోంది. మ్యాన్‌హోల్స్ మూతలు లేకపోవడంతో రాకపోకల సమయంలో చిన్నారులు వాటిల్లో పడిపోయేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మ్యాన్‌హోల్స్‌కు మరమ్మతులు చేసి వాటిపై మూతలు ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, భవానీపురం**

కల్వర్టుపై దిమ్మెలు అడ్డదిడ్డం

చిట్టినగర్ పరిధిలోని లంబాడీపేట, వీరమ్మవీధి, అడ్డరోడ్డులో కల్వర్టులపై సిమెంటు దిమ్మెలు అడ్డదిడ్డంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అడ్డరోడ్డులో ఒక పక్క ఆటోలు పార్కింగ్ చేయడంతో వచ్చేపోయే వాహనాలు, నగరపాలక సంస్థ చెత్త వాహనం, ఇసుక, కంకర, ఇతర సామగ్రి తీసుకు వచ్చే ట్రాక్టర్లు వల్ల రోడ్డు అంచుకు వెళ్లడంతో కల్వర్టుపై దిమ్మెలు కదిలి అడ్డంగా తిరిగి పోయాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు కొన్ని చోట్ల విరిగిన వాటిని తొలగించి కొత్తది వేయడంతో పాటు కల్వర్టుకు మరమ్మతులు చేయించి ప్రమాదాలకు తావులేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, చిట్టినగర్**

సామాజిక స్థలం అభివృద్ధికి నోచుకోక...

భవానీపురం ఊర్మిళానగర్‌లో నగరపాలక సంస్థకు చెందిన సామాజిక స్థలం అభివృద్ధికి నోచుకోవడం లేదు. స్థలం చుట్టూ కొన్నాళ్ల క్రితం ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం స్థలంలో పిచ్చి మొక్కలు మొలిచి అధ్వానంగా తయారైంది. విష పురుగులు, పాములకు ఆవాసంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సామాజిక స్థలంలో ఉద్యానంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, భవానీపురం**

దేశాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి

చిట్టినగర్, న్యూస్‌టుడే: దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం కేఎల్‌రావుపార్కు వద్ద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోదీ చేపడుతున్న విధానాలు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. అనంతరం మోదీ, నిర్మలాసీతారామన్ చిత్రపటాలతో వీఎంసీ కాలనీలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, రాయలసీమ జోన్ ఇన్‌ఛార్జి గుడిపాటి సుబ్బరాజు, దుర్గగుడి పాలక మండలి సభ్యులు బుల్లబ్బాయి పాల్గొన్నారు.

వీఎంసీ కాలనీలో ప్రదర్శన

భవానీపురం: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. కార్యాలయంలో బడ్జెట్‌ను వీక్షించిన తర్వాత బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర మీడియా బాధ్యుడు కిలారు దిలీప్ మాట్లాడుతూ.. పరిశ్రమలు, విద్యాసంస్థలకు అనుసంధానంగా దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందన్నారు. నాయకులు పి.సురేష్, రవీంద్రరెడ్డి, చైతన్యశర్మ పాల్గొన్నారు.

భవానీపురంలో భాజపా నాయకులు సంబరాలు

అంబటి రాంబాబు సమాజానికి హానికరం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సమాజానికి హానికరమని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు పిళ్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పంజా సెంటర్ కూడలిలో అంబటి రాంబాబు చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అజీజ్, బెవర సాయిసుధాకర్, చినబాబు, దినేష్‌యాదవ్, సరస్వతి, మోబినా, జ్యోతి పాల్గొన్నారు.

అంబటి చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

ఉస్మాన్ షరీఫ్ సేవలు అభినందనీయం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: రైల్వే కమర్షియల్ విభాగంలో 35 ఏళ్ల పాటు అంకిత భావంతో ఉస్మాన్ షరీఫ్ అందించిన సేవలు అభినందనీయమని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ కార్యదర్శి ఎం.లీల తెలిపారు. పార్సిల్ సీబీఎస్ఆర్‌గా ఆయన పదవీవిరమణ సందర్భంగా ఆదివారం యూనియన్ కార్యాలయంలో విజయవాడ రైల్వేస్టేషన్ పార్సిల్ సిబ్బంది ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి.మహేష్ నాయుడు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

షరీఫ్ దంపతులను సత్కరిస్తున్న ఉద్యోగులు

క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు, ఉపముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ఎంవీఆర్ కృష్ణతేజ సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆదివారం విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద మహాత్మాగాంధీ రోడ్డుపై తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన 'మణిపాల్ రన్ ఫర్ క్యూర్-2026'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ వంటి ఒకే లక్ష్యంతో ప్రజలు కలిసొచ్చినప్పుడు ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకర జీవనశైలి, సమయానికి వైద్య చికిత్స చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సాధారణ సంచాలకులు పి.వెంకటరమణ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రజారోగ్య సవాళ్లు కూడా విపత్తు నిర్వహణవలే సమష్టి సంసిద్ధత, అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేశాయన్నారు. రన్ ఫర్ క్యూర్ వంటి కార్యక్రమాలు నివారణాత్మక వైద్యం, ముందస్తు గుర్తింపు, సరైన అవగాహనతో కూడిన చర్యలను ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిటీలో ప్రతిఘటన శక్తి పెంచుతాయన్నారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తోందన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, 'అవార' వ్యవస్థాపకుడు అజయ్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు. 'రన్ ఫర్ క్యూర్'లో 5కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల కేటగిరీల్లో పలు వయసుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు జెండా ఊపి రన్ ప్రారంభించారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పతకం, ఈ-సర్టిఫికెట్ అందజేశారు.

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కృష్ణతేజ

మనస్తాపంతో కూలీ బలవన్మరణం

చిట్టినగర్: వైఎస్ఆర్‌కాలనీ బ్లాక్ నంబరు 150లో దేవళ్ల తిరుపతిరావు(32) నివాసం ఉంటూ కూలి పనులు చేస్తుంటారు. ఆయనకు ఒక పాప, ఒక బాబు సంతానం. భార్య 2 ఏళ్ల కిందట చనిపోయారు. అప్పటి నుంచి మనస్తాపానికి గురై మద్యానికి బానిసై గత నెల 31న రాత్రి ఇంట్లో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. తలుపులు వేసి ఉండడంతో అతడి తల్లి, అక్క వెళ్లి చూడగా.. ఉరితో కనిపించాడు. వెంటనే తలుపులు పగలగొట్టి కిందకి దింపి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తమ్ముడు గురవయ్య కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

గణపతిరావు సేవలు అభినందనీయం

భవానీపురం, న్యూస్‌టుడే: కళారంగానికి దామోదర గణపతిరావు అందించిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో భవానీపురంలోని చిత్రకారుడు బొండా జగన్మోహనరావు ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం గణపతిరావును సన్మానించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్‌కుమార్, న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి, నాయకులు కొణిజేటి రమేష్, పైలా పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నోటీసు

కేదారేశ్వరపేట, న్యూస్‌టుడే: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో నిర్వహించిన ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలపై తమ సంఘంతో సంయుక్త సమావేశాలు నిర్వహించిన మినిట్స్ కూడా ఇచ్చే సంప్రదాయాన్ని సైతం ప్రభుత్వం పాటించడం లేదని విమర్శించారు. దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.ఆహరోన్, బాబా సాహెబ్, లక్ష్మీనారాయణ, చాంద్ బాషా, నర్సింహులు, శ్రీనివాసరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'ప్రజా వ్యతిరేకతతోనే దాడులు'

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కూటమి పాలకులు వైకాపా నాయకుల ఇళ్లపై దాడులు చేసి డైవర్షన్ రాజకీయాలు చేయడం మానుకోవాలని వైకాపా ఎస్ఈసీ సభ్యుడు కెనడీ తెలిపారు. నాలుగు స్తంభాల సెంటరులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం, కల్తీ లడ్డూ, భూముల వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడంతో దాడుల సంస్కృతికి తెరతీశారని ఆరోపించారు. తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి, విజయవాడలో జోగి రమేష్, గుంటూరులో అంబటి రాంబాబు, మాజీ మంతి విడదల రజనీలపై వరుసగా జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తాయన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు చంటిబాబు, సాయిబాబు, షేక్ బషీర్ అహ్మద్, డి.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే దేశ ప్రగతి సాధ్యం

రాఘవయ్యపార్కు కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : విద్య, పరిశోధన, మౌలిక వసతుల కల్పనతోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని జేఎన్‌టీయూ(కాకినాడ) ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేషన్ యెఫెషని ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అవార్డులు అందజేశారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రవాణా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు.

సినిమాలు

ఓంశాంతి శాంతి శాంతి, మన శంకరవరప్రసాద్‌గారు: జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాం ప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు). **త్రిముఖ:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), నవరంగ్(గవర్నరుపేట), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **దేవగుడి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాం ప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్). **జగన్నాథ్:** పీవీఆర్ మాల్(బందరు రోడ్డు). **మన శంకరవరప్రసాద్‌గారు:** అలంకార్. **నారీ నారీ నడుమ మురారి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాం ప్లెక్స్(గవర్నర్‌పేట), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **అనగనగా ఒక రాజు:** జయరామ్, అలంకార్. **అనగనగా ఒకరాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి:** జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాం ప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** స్వాతి(భవానీపురం).

- **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

(c) eenadu

విజయవాడ మధ్య

డ్రగ్స్ వద్దు... జీవితం ముద్దు

మహిళా పోలీస్ సిబ్బందికి స్వాగతం పలుకుతున్న స్థానికులు

మధురానగర్, న్యూస్‌టుడే : డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పూరించిన సమర శంఖారావం ఆదివారం 6వ రోజుకు చేరుకుంది. అయిదుగురు మహిళా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న సైకిల్‌యాత్ర గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని భానునగర్‌కు చేరుకుంది. ఎస్సై కడలి రేవతి, హెడ్ కానిస్టేబుల్ గుమ్మడి హైమావతి, కానిస్టేబుళ్లు షేక్ బీబీ శైలజ, చేపు త్రివేణి, వాయిబోయిన ఉషారాణిలకు దుర్గాపురంలోని విమ్స్, మదర్ థెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు సాదర స్వాగతం పలికారు. బి.ఆర్.టి.ఎస్. రోడ్డులో.. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏడీసీపీ ఎం.బి.ఎం.మురళీకృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్ తదితరులు ప్రసంగించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాల గురించి వివరించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే తీవ్రమైన చర్యలు ఉంటాయని, జీవితాలు నాశనం అవుతాయని వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. మధురానగర్, దేవీనగర్, గద్దె వెంకట్రామయ్యనగర్, దావు బుచ్చయ్యకాలనీ మీదుగా గుణదల 1వ డివిజన్‌కు చేరుకుంది. స్థానికులు అడుగడుగునా సాదర స్వాగతం పలికారు. గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్, మూడో ట్రాఫిక్ సీఐ కిషోర్‌బాబు, నర్సింగ్ కళాశాల ఛైర్మన్ అర్జున్‌రావు, టాస్క్‌ఫోర్స్, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.

అమ్మవారికి గాజుల అలంకారం



మధురానగర్, న్యూస్‌టుడే : మాఘ పూర్ణిమ సందర్భంగా మధురానగర్ పుట్ట రోడ్డులోని బాలసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో రాజరాజేశ్వరీ అమ్మవారికి గాజులతో అలంకరించారు. ధర్మకర్తలు బోయిన గోపాలకృష్ణమూర్తి, హరికృష్ణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రంగావఝల ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా రేష్మ చేసిన కూచిపూడి నృత్యం, తేజశ్రీ బృందం కోలాటం భక్తులను అలరించాయి. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు.

ఆమె దిద్దిన కాపురం..!

కుటుంబ పోషణలో కీలకం

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే

ఇంటి యజమానులకు తోడుగా నిలవాలని భావించారు. కుటుంబ పోషణలో భాగస్వాములు కావడానికి చిరు వ్యాపారాలు ప్రారంభించారు. డ్వాక్రా గ్రూపుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని.. తమ కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు.

వ్యాపార అభివృద్ధికి చేయూత

న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన **షేక్ కబీర్, షంషాబీ** దంపతులు గత 40 ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. వీరికి నజీర్, అమీన్ బాషా, అక్బర్ సలీం ముగ్గురు కుమారులు. ఒక్క మిషన్‌తోనే భార్యభర్తలు దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. భార్య డ్వాక్రా సభ్యురాలు. ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. వీటితో ఐదు మిషన్లు కొనుగోలు చేశారు. కొత్తగా పెద్ద దుకాణం ప్రారంభించారు. గతంలో నెలకు రూ.10వేల ఆదాయం వస్తుండేది. ఇప్పుడు ఖర్చులు పోను.. మరింత ఆదాయం పొందుతున్నారు. మరో అయిదుగురికి ఉపాధి కల్పించారు. తమ వ్యాపార అభివృద్ధికి డ్వాక్రా రుణం ఎంతగానో చేయూతనిచ్చిందని షంషాబీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భర్తకు తోడుగా నిలుస్తూ..

వాంబేకాలనీకి చెందిన **గంగరాజుల త్రివేణి, సతీష్‌**లు భార్యభర్తలు. వీరికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్యామ్ కుమార్, పదో తరగతి చదువుతున్న చైతన్య, ఎల్‌కేజీ చదువుతున్న మోక్షితశ్రీ అనే పిల్లలు ఉన్నారు. భర్త న్యూడిల్స్ బండి నిర్వహిస్తున్నారు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు.. వస్తున్న ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్నారు. భార్య.. ఇంటివద్దే ఉంటూ పచారి కొట్టు నిర్వహిస్తున్నారు. అలాగే కొత్తగా బ్యూటీషన్ వర్క్ ప్రారంభించారు. డ్వాక్రా ద్వారా రూ.60 వేల రుణం తీసుకున్నారు. వాటితో వ్యాపార విస్తరణకు సరకులు, సామగ్రి కొనుగోలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. కుటుంబ పోషణలో భర్తకు తోడుగా ఉండడం గర్వంగా ఉందంటున్నారు త్రివేణి.

ఇంటి అవసరాలు తీరాయి..

వాంబేకాలనీకి చెందిన **సుంకర రాజేష్, స్వరూప** దంపతులకు ప్రియాంక, లీమ్‌స్టన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెను డిగ్రీ చదివించారు. ఆమె ఇప్పుడు ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నారు. కుమారుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పనులు లేక, ఇంటి అవసరాలకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడేవాళ్లు. ఏడాదిన్నర క్రితం స్వరూప.. డ్వాక్రా ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. ఇంటి వద్ద పచారి కొట్టు నిర్వహిస్తున్నారు. నిత్యావసరాలు, ఇతర సరకులు కొనుగోలు చేసి.. స్థానికులకు అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు. ఇంటి అవసరాలు తీరుతున్నాయి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యమని ఆమె చెబుతున్నారు.

ఘనంగా శ్యామలాంబదేవి ఉత్సవాలు

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే : స్థానిక 32వ డివిజన్, అయోధ్య నగర్‌లోని ఇందిరా ఎన్‌క్లేవ్‌లో ఆదివారం శ్రీశ్యామలాంబ దేవి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గుంటూరు పవన్‌కుమార్ శర్మ, సుధీర్, సాయి మిత్రబృందం ఆధ్వర్యంలో పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. విజయ కృష్ణా సూపర్‌బజార్ ఛైర్మన్ వెలగా సురేష్ కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శరత్‌కుమార్, ఎ.బాబూరావు, నవీన్, గంటా సాయి, నగేష్, మహేష్, సునీల్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి బడ్జెట్ దోహదం

గాంధీనగర్, న్యూస్‌టుడే : కేంద్ర ఆర్థిక బడ్జెట్ దేశ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు గద్దం బాల వెంకట రవికుమార్ పేర్కొన్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు రూ.70వేల కోట్లు కేటాయించి పారిశ్రామికోత్పత్తికి అవకాశం కల్పించారని చెప్పారు. ఇంధన రంగంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

క్యాన్సర్ అరికట్టేందుకు సమష్టి కృషి అవసరం

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కృష్ణతేజ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ను అరికట్టేందుకు సమష్టి చర్యలు అవసరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు, ఉపముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ఎంవీఆర్ కృష్ణతేజ సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆదివారం విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద మహాత్మా గాంధీ రోడ్డుపై తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన 'మణిపాల్ రన్ ఫర్ క్యూర్-2026'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ వంటి ఒకే లక్ష్యంతో ప్రజలు కలిసొచ్చినప్పుడు ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకర జీవనశైలి, సమయానికి వైద్య చికిత్స చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సాధారణ సంచాలకులు పి.వెంకటరమణ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రజారోగ్య సవాళ్లు కూడా విపత్తు నిర్వహణ వలే సమష్టి సంసిద్ధత, అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేశాయన్నారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తోందన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి, 'అవార' వ్యవస్థాపకుడు అజయ్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు. 'రన్ ఫర్ క్యూర్'లో 5కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల కేటగిరీల్లో పలు వయసుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు జెండా ఊపి రన్ ప్రారంభించారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పతకం, ఈ-సర్టిఫికెట్ అందజేశారు.

రాజకీయాలను అర్థం చేసుకోవాల్సిందే


మాట్లాడుతున్న పూర్ణచంద్రరావు. వేదికపై విజయకుమార్, మూర్తి తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : రాజకీయ నాయకుల కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటేనే బీసీలకు రాజ్యాధికారం సాకారం అవుతుందని విశ్రాంత డీజీపీ, ఏబీఎస్‌పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు అన్నారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ మేధో మథనం సదస్సులో ఆయన ప్రసంగించారు. కుల స్పృహ లేకపోతే బీసీ కులాలు ఏకతాటిపైకి రాలేవన్నారు. కులాల వారీగా చీల్చి రెండుగా చూపే కపట ప్రేమలో సంఘీయులు పడవద్దని కోరారు. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 'ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్' డాక్యుమెంట్‌ను చదవాలని సూచించారు. ఆయన కేవలం ఎస్సీల అభ్యున్నతికి బాటలు వేసినట్లుగా అనుకోవడం సరికాదని.., బహుజనుల కోసం పోరాడినట్లు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మానేపల్లి వి.వి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ ఎన్.వి.రావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఈత.. ఆరోగ్యంలో కీలక పాత్ర

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే : మనిషిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఈత కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఎంపీ, ఆక్వాడెవిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ గోకరాజు గంగరాజు అన్నారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి రన్నర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8న పురుషులు, మహిళలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనాలని కోరుతూ. ఆదివారం దుర్గాఘాట్ నుంచి గాంధీనగర్‌లోని ఈతకొలను వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గత 25ఏళ్లుగా రివర్ క్రాసింగ్ పోటీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఏటా 300 మంది చిన్నారులకు ఉచితంగా ఈత నేర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అమరావతి రన్నర్స్ అధ్యక్షుడు రావి రమేష్, ఉపాధ్యక్షుడు జి.సాంబశివరావు, కార్యదర్శి యార్లగడ్డ రమేష్‌కుమార్, కన్వీనర్ రాము, ఆకుల శ్రీనివాస్‌కుమార్, జి.జనార్దనరావు, రామిరెడ్డి, జనార్దనమూర్తి, యార్లగడ్డ సుబ్బారావు, వెలగపూడి వెంకటేశ్వరరావు, ఎం.ఎల్.నరసరాజు తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న గంగరాజు, రామకృష్ణ, రమేష్ తదితరులు

ఉత్తమ సేవలకు గుర్తింపు


పురస్కారాలతో లక్ష్మీనారాయణ, రాధేశ్యామ్, అంజిబాబు, శ్రీనివాసరావు, నాగ సుధాకర్‌రావు, సునీత

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : కళారంగాలకు ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి కృష్ణవేణి కళా పురస్కారాలు అందిస్తున్నట్లు జానపద గాయకుడు దామోదర్ గణపతిరావు తెలిపారు. ఆదివారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో జానపద కళలతో నిర్వహించిన కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రముఖ చిత్రకారుడు బొండా జగన్‌మోహన్‌రావు సౌజన్యంతో గణపతిరావు ఆధ్వర్యంలో 'జయహో జానపదం ఆడదాం పాడుదాం' నిర్వహించారు. మామ్ ట్రస్టు ఛైర్మన్ మహంతి వాసుదేవరావు సారథ్యంలో 20 మంది కళాకారుల బృంద గానం, నృత్యాలతో.. నాలుగు ప్రాంతాల జానపద గేయాలు ఆలపించి ఆకట్టుకున్నారు. యువ కళావాహిని (హైదరాబాద్) అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్, కథక్ నాట్యాచార్యులు యర్రంశెట్టి అంజిబాబు, తెలుగు లోగిలి సంస్థ అధ్యక్షుడు పేర్ల శ్రీనివాసరావు, డాన్స్ మాస్టర్ కొండల నాగ సుధాకర్‌రావు, గాయకులు బొల్లాపల్లి సునీతలకు కృష్ణవేణి కళా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు విజయలక్ష్మి, ముత్తంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో ఎనస్తీషియా, అల్ట్రాసౌండ్ కీలకం


జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్ హరి కలగర, డాక్టర్ రాగూర్. చిత్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : వైద్యరంగంలో ఎనస్తీషియా, అల్ట్రాసౌండ్ అత్యంత కీలకంగా మారాయని, అవి లేనిదే ఏ విధమైన వైద్య నిర్ధారణ, శస్త్రచికిత్సలు చేయలేమని ప్రముఖ వైద్యులు హరి కలగర పేర్కొన్నారు. ఆదివారం గవర్నర్‌పేటలోని ఐ.ఎం.ఎ. హాలులో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తియాలజిస్ట్స్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎనస్తీషియా ఉపయోగాలు, శస్త్రచికిత్సలో దాని ప్రాధాన్యతను వివరించారు. సీనియర్ వైద్యుడు రాగూర్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక వైద్యవిధానంలో అల్ట్రా సౌండ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. గుండె వ్యాధుల నిర్ధారణ, గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నెముఖ వ్యాధుల నిర్ధారణలో ఎలా వినియోగిస్తారో పలువురు వైద్యనిపుణులు వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. విజయవాడ కేంద్రంగా అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్యులు శ్రీదేవి, సూర్యశ్రీ, కీర్తి చిగురుపాటి, దివ్య రావెళ్ల పాల్గొన్నారు.

విద్యతోనే దేశ ప్రగతి సాధ్యం

విద్యార్థికి ట్రోఫీ అందజేస్తున్న ప్రసాద్, హనుమంతరావు, వెంకట్రావు తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : విద్య, పరిశోధన, మౌలిక వసతుల కల్పనతోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని జేఎన్‌టీయూ(కాకినాడ) ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేషన్ యెపీఫని ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అవార్డులు అందజేశారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రవాణా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. ఎడ్యుకేషనల్ ఎపీఫని కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ.. విద్యను ఖర్చులా కాకుండా సమాజ భవిష్యత్తుకు చేసే పెట్టుబడిగా భావించాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల కలలను నిజం చేసే లక్ష్యంతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ టి.వెంకట్రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల విద్యార్థులకు కొదవలేదని, అవకాశాలు లేకపోవడమే వారికి ప్రధాన సమస్యగా చెప్పారు. ప్రతిభావంతులను వెలికి తీసేందుకు సంస్థ వేదికగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. విద్య తన జీవితాన్ని మార్చిందన్నారు. పేదరికంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చదువును విడనాడలేదన్నారు. పరీక్షలు, ప్రతిభ ఆధారంగా.. పారదర్శకంగా గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 7, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 112 మంది విద్యార్థులకు రూ.7 లక్షల నగదు ప్రోత్సాహకాలు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు, అందజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి స్వామి, సభ్యులు కె.హేమచంద్రమోహన్, సి.హెచ్.నాగబాబు, ప్రొఫెసర్ జి.రామారావు, విశ్వనాథ్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబటిని కఠినంగా శిక్షించాల్సిందే

దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న జయపాల్, బాషా తదితరులు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాల్సిందేనని మధ్య నియోజకవర్గ తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం అజిత్‌సింగ్‌నగర్ డాబా కొట్లు సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టారు. పోలీసులకు రాసిన ఫిర్యాదు పత్రాన్ని అంబేడ్కర్ విగ్రహానికి సమర్పించారు. అంబటి దిష్టిబొమ్మ పాడె మీద మోసుకొని వెళ్లి దహన సంస్కారాలు చేశారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్‌ని కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతామని తెదేపా ఫ్లోర్‌లీడర్, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ.. రాంబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు బెజ్జం జయపాల్, తెలుగు యువత అధ్యక్షుడు వేల్పుల రాజేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె.గౌస్ బాషా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో నిగ్గు తేల్చాలన్నారు. ఎస్సీ, మైనార్టీ, తెలుగు యువత కమిటీల నాయకుల, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పాయకాపురం: అంబటి.. ఆంబోతు రాంబాబు వలే అరుపులు అరుస్తున్నారని తెదేపా నాయకులు మండిపడ్డారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద.. గాడిదకు అంబటి రాంబాబు చిత్రపటాన్ని కట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 62వ డివిజన్ తెదేపా నాయకుడు పైడి శ్రీనులు మాట్లాడుతూ.. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, ఆకుల సూర్యప్రకాష్, బెజ్జం జయపాల్, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

పైపుల రోడ్డులో వినూత్న ప్రదర్శన..

దిష్టిబొమ్మ దహనం

కార్మికపురం (సీతారాంపురం): స్థానిక 25వ డివిజన్, కార్మికపురంలోని కూర్మయ్య వంతెన వద్ద తెదేపా డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనలు చేపట్టారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు, ఇన్‌ఛార్జి సుబ్బారావు, విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్ దొంగర ఆంజనేయులు, మాచర్ల పావని, సీతామహాలక్ష్మి, జనసేన నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

'వైకాపా పాపాలకు శిక్ష తప్పదు'

పాయకాపురం, న్యూస్‌టుడే : వైకాపా నాయకులు చేసిన పాపాలకు శ్రీవేంకటేశ్వర స్వామి తప్పకుండా వారిని శిక్షిస్తారని తెదేపా నాయకులు పలగాని శివ, శివసాయి అన్నారు. ఆదివారం 64వ డివిజన్ పాతపాడు, కుందావారి కండ్రికలోని శ్రీవేంకటేశ్వర చెన్నకేశవస్వామి వారి ఆలయాన్ని కృష్ణాజలాలతో శుద్ధి చేశారు. తితిదే లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపి హిందువుల మనోభావాలను గత వైకాపా ప్రభుత్వం దెబ్బతీసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, తేళ్ల భవానీ, ఇప్పిలి నాగమణి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

'మైదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దు'



నిరసన తెలుపుతున్న కోటేశ్వరరావు తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. స్టేడియం వద్ద నగర కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కరరావు అధ్యక్షతన నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు/ కార్పొరేట్‌లకు అప్పజెప్పడం సరికాదన్నారు. ఈ క్రీడాప్రాంగణం క్రీడాకారులకే కాకుండా వందల మందికి వాకింగ్ అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రైవేటుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్.శివకుమార్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అన్ని క్రీడలూ ఆడుకునేలా చూడాలి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అన్ని రకాల క్రీడలు ఆడుకునే క్రీడా స్థలంగా ఉంచాలని యువజన, విద్యార్థి, వాకర్స్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై వారు ఆదివారం స్టేడియంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. డీవైఎఫ్ఐ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు యు.శివలింగేశ్వరరావు, కార్యదర్శి నిజాముద్దీన్ మాట్లాడారు. లక్షలాది కుటుంబాల్లో ఉన్న యువత దేహదారుఢ్యాన్ని పెంచుకునేందుకు, క్రీడల్లో శిక్షణ, శారీరక ఉల్లాసాన్ని పొందేందుకు ఈ మైదానం ఉపయోగపడుతుందని చెప్పారు. క్రీడా స్థలాలు వ్యాపార ఆదాయాల వనరులుగా చూడడం మానుకోవాలన్నారు. సుమారు 25వేల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లి ఆడుకోవాలని ప్రశ్నించారు. డీవైఎఫ్ఐ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ.. వ్యాయామ పరికరాలు, వాకర్స్ ట్రాక్, శౌచాలయాలు, మంచినీటి సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకులు షణ్ముఖ, ఎం.మల్లి, రాంప్రసాద్, సన్నీ, అంజి, మహేష్, లింగరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే జైలు

పాయకాపురం, న్యూస్‌టుడే : నున్న పోలీసుస్టేషన్ పరిధిలోని సస్పెక్ట్‌షీట్, రౌడీషీట్‌లు ఉన్న వారిపై నిఘా ఉంచామని ఏడీసీపీ జి.రామకృష్ణ పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. ఆదివారం నున్న పోలీసుస్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడేలా పనులు చేయాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్, సీఐ కృష్ణమోహన్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలు అమ్మితే చర్యలు

మధురానగర్, న్యూస్‌టుడే : మత్తు కలిగించే ఏ రకమైన పదార్థాలు అనుమతులు లేకుండా అమ్మరాదని అజిత్‌సింగ్‌నగర్ సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఎవరైనా అమ్మితే నేరమని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలువురు యువకులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో వచ్చే దుష్ఫలితాలను వివరించారు. అనంతరం మెడికల్ షాపులు, జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు, పచారీ దుకాణాల యజమానులకు నిషేధిత మత్తు కలిగించే వస్తువులు అమ్మవద్దని నోటీసులు అందించారు.

కేంద్ర బడ్జెట్‌పై సర్వే

పాయకాపురం, న్యూస్‌టుడే : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పైపుల్ రోడ్డు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు సర్వే చేశారు. అలాగే ఏయే వస్తువులు ధరలు తగ్గితే బాగుంటుందనే అంశాలపై వివరాలు సేకరించారు. ఆదివారం పాయకాపురం, రాధానగర్, ప్రశాంతినగర్‌లలో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పూర్వ విద్యార్థుల సమావేశం

సీతారాంపురం, న్యూస్‌టుడే : శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (ఎస్‌సీవోఎస్ఏ) నూతన కమిటీ ఆదివారం సీతారాంపురంలోని కళాశాల ప్రాంగణంలో సమావేశమైంది. పలు అంశాలపై చర్చించినట్లు కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓట్ర శ్రీనివాసరావు తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో వైకాపా నాయకుల వీరంగం

మాట్లాడుతున్న దేవినేని అవినాష్. పక్కన జగన్‌మోహనరావు, విష్ణు

విజయవాడ, న్యూస్‌టుడే : సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో వైకాపా నాయకులు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. రాత్రి 9 గంటల సమయంలో భవానీపురం నుంచి సత్యనారాయణపురం స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై రాకపోకలను అడ్డుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. మొదటి అంతస్తులో ఉన్న జగన్‌మోహనరావు, అవినాష్‌లను పరామర్శించేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పైకి వెళ్లనీయకుండా గ్రౌండ్ ఫ్లోర్ గేటు వద్ద నిలువరించారు. సీఐ లక్ష్మీనారాయణ ఇతర పోలీసులను వైకాపా నాయకులు నెట్టివేశారు. గంట పాటు కార్యకర్తలు వీరంగం సృష్టించడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి ఇద్దరినీ విడుదల చేయడంతో.. గొడవ సర్దుమణిగింది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రూహుల్లా తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమపై కక్షసాధిస్తోందని వాపోయారు.

అమెరికా బెదిరింపులు సరికాదు



మాట్లాడుతున్న పల్లబ్‌సేన్ గుప్తా, వేదికపై అరుణ్‌కుమార్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : వెనెజువెలాపై దాడికి పాల్పడి.. ఆ దేశ అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసిన అమెరికా వైఖరిని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్‌సేన్ గుప్తా, అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం(ఐప్సో) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.అరుణ్‌కుమార్‌లు తీవ్రంగా ఖండించారు. 'అమెరికా యుద్ధోన్మాదం- ప్రపంచ శాంతి సవాళ్లు' అంశంపై ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జాతీయ సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ. . గ్రీసు, కొలంబియా, క్యూబాలను బెదిరించడంతో పాటు గ్రీన్‌లాండ్‌ను సొంత చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంపై అదనపు సుంకాలు విధిస్తూ బెదిరిస్తున్నప్పటికీ మోదీ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రపంచ శాంతి, సంఘీభావం, యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి హర్‌చంద్ సింగ్ భట్ అధ్యక్షత వహించారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, వైకాపాకు చెందిన నారాయణమూర్తి, యాదవరెడ్డి, డి.సుధాకర్, ఎన్.సతీష్‌కుమార్, మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

'అమరావతి భూసేకరణ వివాదాస్పదం'

విజయవాడ (గాంధీనగర్): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు వివాదాస్పదంగా మారాయని మాజీ మంత్రి వడ్డే శోభనద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థల లాభం కోసమే ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. తాజాగా 7 గ్రామాల నుంచి మరో 20వేల ఎకరాల అదనపు భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అమరావతి కోసం ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కేవలం 2 లక్షల జనాభా ఉన్న అమరావతికి ఇంత పెద్ద రోడ్డు అవసరమా? అని ప్రశ్నించారు.

పోలీసుల ఆకస్మిక తనిఖీలు

సూర్యారావుపేట: డ్రగ్స్‌పై దండయాత్రలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున సౌత్‌జోన్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌పేట, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్‌స్టేషన్ల పరిధిలో 3.30 గంటల నుంచి 7 గంటల వరకు తనిఖీలు చేశారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వాహనాల రికార్డులను తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న పలు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

సూర్యారావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఆటో, మోటారు రంగం పూర్తిగా దెబ్బతిందని ఆటో కార్మిక సంఘాలు తీర్మానించాయి. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం దుర్గాపురంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు, ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్, ఐఎఫ్‌టీయూ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మునిశంకర్ మాట్లాడారు.

(c) eenadu

ఈనాడు అనకాపల్లి

సోమవారం 2 ఫిబ్రవరి 2026

అదరగొట్టిన అరకు ఉత్సవ్..!

ఫ్యాషన్ షోలో అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయకృష్ణన్

అరకులోయ, న్యూస్‌టుడే

అరకు ఉత్సవ్ అదరహో అన్నట్లు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. సాహస క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. ఉత్సవ్‌లో ఆదివారం గిరి మహిళల కట్టుబొట్టు, ఆభరణాల అలంకరణతో ఆదివాసీ ఫ్యాషన్ షో అలరించింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సందడి చేశారు. అల్లూరి, అనకాపల్లి కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయకృష్ణన్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర దంపతులు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. మణిపూరీ కళాకారుల సంప్రదాయ రాస్‌లీలా నృత్యం ఆకట్టుకుంది. గిరిజన కళాకారుల కొమ్ము కోయ నృత్యం, శ్రీకాకుళం జిల్లా కళాకారులు సవర నృత్యం ఆహుతులను అలరించింది. భీమ్లా నాయక్ పాటతో గాయకుడు రామ్ మిరియాల సంగీత విభావరిని ప్రారంభించారు. ఆయన ఆలపించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అరకు ఉత్సవ్ విజయవంతానికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ జ్ఞాపికలు అందజేశారు.

గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శన

వికసిత పద్దు!

❖ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి
❖ పర్యాటక, పారిశ్రామిక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

విద్య, వైద్య, ఆరోగ్య రంగాలతోపాటు పారిశ్రామిక అవసరాలకు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర బడ్జెట్‌లో కనిపిస్తోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అధికం. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు, అవసరమైన యంత్ర పరికరాల తయారీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో రెండు జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటు లభించనుంది. జిల్లాకు బాలికల వసతి గృహం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, కొబ్బరి రైతులకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

1 కొబ్బరి రైతులకు..

అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి అధికంగా సాగవుతోంది. సుమారు 25 వేల ఎకరాల్లో 8 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కొబ్బరి ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి నాటేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనుండటంతో కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 చేపల పెంపకానికి తోడ్పాటు

అనకాపల్లి జిల్లాలో రైవాడ, తాండవ, కోనాం, కల్యాణపులోవ, పెద్దేరు జలాశయాలున్నాయి. వీటిలో చేపల వేటపై ఆధారపడి 1300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బడ్జెట్‌లో 500 జలాశయాల్లో చేపల సాగు అభివృద్ధికి చర్యలు చేపడతామని ప్రకటించారు.

3 స్వదేశీ దర్శన్‌లో..

మన్యంలో స్వదేశీ దర్శన్ పథకం కింద అరకులోయలో ఎకో టూరిజం, గిరిజన సంస్కృతి, బొర్రా గుహల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. లంబసింగిలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. బడ్జెట్‌లో స్వదేశీ దర్శన్ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో మన్యంలోని ఈ పథకం కింద మరిన్ని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

4 పర్యాటక అభివృద్ధి

అల్లూరి జిల్లాలో అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. రెండు, మూడు రోజులు విడిది చేసేందుకు సదుపాయాలున్నాయి. పర్యాటక వనరులున్నా.. గైడ్ల కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం 20 పర్యాటక ప్రాంతాల్లో 10 వేలమంది గైడ్‌లను నియమించనున్నట్లు ప్రకటించింది. తద్వారా మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశముంది. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలు అదనపు హంగులు అద్దుకోనున్నాయి.

5 ఎంఎస్ఎంఈలకు ఊతం

ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటయ్యాయి. అచ్యుతాపురం సెజ్, నాన్ సెజ్‌లో కలిపి 25 వేలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. బడ్జెట్‌లో సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో మరిన్ని యూనిట్లు రానున్నాయి. జిల్లాలో మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. జిల్లాలో అధికంగా పరిశ్రమలు ఉండటం.. వీటికి విద్యాసంస్థలు అనుసంధానం చేయడంతో విద్యార్థులకు వేగంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

6 కాఫీ రోస్టరింగ్ యూనిట్లు

మన్యంలో 2.58 లక్షల ఎకరాల్లో గిరి రైతులు కాఫీ పండిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఇప్పటికే అరకు కాఫీకి ఖండాంతరాల్లో గుర్తింపు లభించింది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కాఫీ రోస్టరింగ్ యూనిట్లను ప్రకటించారు. అరకులో రోస్టరింగ్ సెంటర్లు ఏర్పాటైతే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.

7 మహిళలకు ప్రత్యేక వసతిగృహం

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలున్నాయి. ఉన్నత విద్యనభ్యసించే మహిళలకు ప్రత్యేకంగా వసతి గృహాల్లేవు. బడ్జెట్‌లో ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

తీరానికి.. పోటెత్తారు

జనసంద్రంగా పూడిమడక, రేవుపోలవరం

అచ్యుతాపురం, ఎస్.రాయవరం, న్యూస్‌టుడే

మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు పూడిమడక, రేవుపోలవరం తీరానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. శనివారం రాత్రికే తీరానికి చేరుకున్న వారు జాగారం చేసి వేకువజామున సముద్రంలో స్నానాలు ఆచరించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అధికారులు ప్రత్యేకంగా గుడారాలను ఏర్పాటు చేశారు. కోయదొరలు, జంగందొరలు భక్తులతో శాంతి పూజలు చేయించారు. అనంతరం జగన్నాథస్వామి, ఆంజనేయ ఆలయాలను సందర్శించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పూడిమడక తీరాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, మెరైన్ సీఐ సింహాద్రినాయుడు, ఎస్సైలు సుధాకరరావు, వెంకటరావు, ప్రసాద్, ఎన్‌సీసీ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు. డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు.

తీరంలో పుణ్యస్నానాలకు తరలివచ్చిన భక్తజనం

రేవుపోలవరం వెళ్లే మార్గంలో స్తంభించిన ట్రాఫిక్

పూడిమడక తీరంలో ఎమ్మెల్యే విజయకుమార్ పర్యటన

✦ రేవుపోలవరం తీరంలో మాధవస్వామి ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకున్నారు. సముద్రం లోపలి వరకు ఎవరూ వెళ్లకుండా నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో గస్తీ నిర్వహించారు. ఉదయం పది గంటల సమయంలో వాహనాల అధికంగా రావడంతో సాయి మెరైన్ పరిశ్రమ వద్ద అరగంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ రమేష్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అడ్డురోడ్డు-రేవుపోలవరం మార్గంలో బస్సులు సరిపడా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.. రేవుపోలవరంలో ముసలమ్మ ఛారిటబుల్ ట్రస్టు, సత్యసాయి సేవా సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశాయి. తిమ్మాపురంలో ఎంపీటీసీ పూర్వ సభ్యుడి కర్రి అప్పారావు కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు.

శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీమాధవ స్వామి

గంగమ్మకు నమస్కరిస్తున్న మహిళ

యువతుల సెల్ఫీ ముచ్చట

లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్

ఎంపీ సీఎం రమేశ్

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువత, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి కొనసాగేలా తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. ఏపీ అభివృద్ధికి బడ్జెట్ ఎంతో దోహదపడుతుందన్నారు. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో రాష్ట్రానికి మెరుగైన అనుసంధానం, అరకు పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, అరుదైన భూఖనిజాల ప్రాజెక్టులో రాష్ట్రానికి అవకాశం కల్పించడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీ పేర్కొన్నారు.

కిరాణా కొట్టు కుర్రాడు కొలువు కొట్టాడు

గ్రూప్-1 లో సత్తా చాటి ఆర్టీవోగా ఎంపిక

కలెక్టరేట్, న్యూస్‌టుడే

అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేటకు చెందిన గొల్లవిల్లి భరత్‌కుమార్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు. తండ్రి గొల్లవిల్లి ఈశ్వరరావు, సునీత స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. భరత్ విద్యాభ్యాసం అంతా అనకాపల్లిలోనే సాగింది. దుకాణం నిర్వహణలో తల్లిదండ్రులకు సాయపడే వారు. హ్యుందాయ్, టీసీఎస్‌లో కొన్నేళ్లు పనిచేశారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి దిల్లీ వెళ్లి ఏడాదిపాటు సివిల్స్‌లో కోచింగ్ తీసుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమయ్యారు. నిరుత్సాహ పడకుండా ముందడుగు వేసి నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ కొలువులో కొనసాగుతూనే 2018లో గ్రూప్-1 పరీక్ష రాశారు. 2021లో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో వివాదం చెలరేగడంతో నోటిఫికేషన్ రద్దు చేసింది. 2023లో మళ్లీ నోటిఫికేషన్ వెలువడటంతో గ్రూప్-1కు దరఖాస్తు చేసి పరీక్ష రాశాడు. గతేడాది జూన్‌లో ఇంటర్వ్యూకు పిలుపురావడంతో హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు. ఉద్యోగరీత్యా ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. కుటుంబంతో ఈ నెల 5న అనకాపల్లి రానున్నారు. కొడుకు గ్రూప్-1 అధికారిగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులు ఈశ్వరరావు, సునీతతో భరత్‌కుమార్

ఐఏఎస్ లక్ష్యం... గ్రూప్-1 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు రోజూ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు చదివా. కొంతసేపు విశ్రమించి ఉదయం 9 గంటలకు విధులకు హాజరై సాయంత్రం ఆరు గంటలకు ఇంటికొచ్చే వాడిని. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పుస్తకాలు ముందేసుకునే వాడిని. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో 20 రోజులపాటు ఉద్యోగానికి సెలవు పెట్టి రోజుకు 18 గంటలు చదివా. గ్రూప్-1లో ఆర్టీవో కొలువు రావడం ఆనందంగా ఉంది. నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్టీవోగా విధుల్లో చేరతా. ఐఏఎస్ కావడమే లక్ష్యం. యువత లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ అహర్నిశలు శ్రమిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. – భరత్ కుమార్

ఆవకు రాష్ట్రస్థాయి గుర్తింపు

అనకాపల్లి ఉత్సవ్ నాలుగు ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరగ్గా, కొండకర్ల ఆవకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో భాగంగా ఆవ అందాలను వీక్షించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివచ్చారు. ఆవలో ఉచితంగా బోటు షికారు ఏర్పాటు చేయడం అధిక సంఖ్యలో జనం వచ్చేందుకు దోహదపడింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లు, రబ్బరు, చెక్క వంతెనలు ఆకట్టుకున్నాయి. సందర్శకులను ఉత్సాహ పరిచేలా సంగీత విభావరి రాత్రి 11 గంటల వరకు సాగింది. – న్యూస్‌టుడే, అచ్యుతాపురం

అణుకులోనే గిరిజనులకు రేషన్

నెరవేరిన మంత్రి హామీ

కోటవురట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందించే రేషన్ సరకుల కోసం ఐదు కిలోమీటర్ల దూరం నడిచి గొట్టివాడ వెళ్లాల్సిన అవస్థలు అణుకు గ్రామ గిరిజనులకు తప్పాయి. సీఎస్‌డీటీ గణపతి ఆదివారం గ్రామంలోనే తెదేపా నాయకుల చేతులమీదుగా కార్డుదారులకు రేషన్ సరకులు అందజేశారు. గొట్టివాడ శివారులోని ఈ గిరిజన గ్రామానికి రహదారి సక్రమంగా లేదు. ఈ కారణంగా వాహనాలు గ్రామానికి రావడంలేదు. సెల్ సిగ్నల్స్ అందేవి కాదు. ఇటీవల హోం మంత్రి వంగలపూడి అనిత ఈ గ్రామంలో పర్యటించారు. తామంతా ఐదు కిలోమీటర్ల దూరంలోని గొట్టివాడకు కాలినడకన వెళ్లి రేషన్ సరకులు తీసుకురావాల్సి వస్తోందని స్థానికులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనే రేషన్ సరకులు అందించే ఏర్పాటు చేయాలని తహసీల్దార్ తిరుమలబాబును మంత్రి ఆదేశించారు. ఈ మేరకు రేషన్ సరకులు అణుకులో అందజేసినట్లు అధికారులు చెప్పారు. నాయకులు బాబ్జీ, అప్పారావు, డీలర్లు రమణ, రాజేష్ పాల్గొన్నారు.

గిరిజనులకు రేషన్ సరకులను అందిస్తున్న నాయకులు, అధికారులు

చిరుధాన్యాలతో ఆరోగ్యకర ఉత్పత్తులు

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే చిరుధాన్యాలతో ఉప్మా, దోసె, బిస్కెట్లు, జంతికల వంటి పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 'మల్టీ మిల్లెట్' పేరుతో హెల్త్ మిక్స్‌ను రూపొందించినట్లు ప్రధాన శాస్త్రవేత్త పీవీకే జగన్నాథరావు తెలిపారు. 'పిల్లలు, గర్భిణులకు పోషక విలువలు ఉన్న ఆహారం అందిస్తుంటారు. మార్కెట్‌లో వివిధ రకాల పొడర్లు లభిస్తున్నాయి. పాలలో కలిపి ఇస్తుంటారు. వీటిలో ఎటువంటి పోషకాలు ఉంటాయో తెలియదు. పోషక విలువలున్న తృణ ధాన్యాలతో పొడరు తయారీ చేయాలని నిర్ణయించాం. చిరుధాన్యాలతో పలు ప్రయోగాలు చేశాం. ఏ రకం ఎంత మోతాదులో కలపాలనే అంశంపై పరిశీలన చేసి చివరకు సజ్జలు, జొన్నలు, సామలు, పెసరతోపాటు కొద్దిగా జీడిపప్పు, బాదం పొడి కలిపి ఈ మల్టీ మిల్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. వంద గ్రాముల పొడరులో 80 గ్రా. పిండి పదార్థాలు, 12 గ్రా. ప్రొటీన్లు, 6.4 గ్రా. 6.4, 83 మి.గ్రా. కాల్షియం, 4 మి.గ్రా. ఇనుము, 3 మి.గ్రా. జింకు ఉంటాయి. అర కేజీ ప్యాకెట్ ధర రూ.75 గా నిర్ణయించా'మన్నారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

బడి పిల్లలకు కళ్లద్దాలు

రేపటి నుంచి పంపిణీ

నక్కపల్లి, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల్లో కళ్లద్దాలు అవసరమైన విద్యార్థులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ఆ నివేదికల ఆధారంగా కళ్లద్దాలను మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నారు.

➜ పోషకాహార లోపం, ఆన్‌లైన్ చదువులు, టీవీ, సెల్‌ఫోన్ తెరకు అతుక్కుపోవడం తదితర కారణాలతో చిన్న వయసులోనే పిల్లలను కంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా కళ్లద్దాల వాడకం తప్పనిసరి అవుతోంది. కంటి పరీక్షలు, కళ్లద్దాల కొనుగోలు దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేయించి కళ్లద్దాలు అందించే కార్యక్రమం చేపట్టింది.

విద్యార్థులకు పరీక్షలు చేస్తున్న ఆప్తాల్మిక్ అధికారి

➜ గతంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరీక్షలు చేయగా, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పాఠశాలలతోపాటు కళాశాలల విద్యార్థులకూ అమలు చేస్తోంది. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించడంతోపాటు అవసరమైన వారికి అద్దాలు అందజేస్తోంది.

➜ గతేడాది జూన్ నుంచి నవంబరు వరకు 231 పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా దృష్టి సంబంధ లోపమున్న విద్యార్థులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా, వీరి సంఖ్య జిల్లాలో నాలుగు వేలకుపైగా ఉంది. ఈ నెల 3న గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వం కళ్లద్దాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనుంది.

దశల వారీగా వైద్య శిబిరాలు...

జిల్లాలో 40,155 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, 4,212 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటికే కళ్లద్దాలు వచ్చాయి. ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులకు అందజేస్తాం. దశలవారీగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.

– డాక్టర్ డేవిడ్ వసంతకుమార్, జిల్లా మేనేజరు, అంధత్వ నివారణ సంస్థ

రబీలో పెరిగిన సాగు విస్తీర్ణం

పాయకరావుపేట, న్యూస్‌టుడే

ఖరీఫ్ ఆశాజనకంగా ముగిసిన ఉత్సాహంలో అన్నదాతలు రబీ సాగు చేపట్టారు. గతేడాది సకాలంలో వరుణుడు కరుణించడంతో వరి విస్తీర్ణం బాగా పెరిగింది. మొంథా తుపాను వణికించినప్పటికీ వరికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. తాండవ, వరహా నదుల నుంచి సాగునీరు సమృద్ధిగా పంట కాలువలు, చెరువులకు చేరడంతో రైతులు అపరాల సాగు చేశారు. కోతల అనంతరం పెసర, మినుము వేశారు. పేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పేట మండలాల్లో సాధారణ విస్తీర్ణానికి మించి పంటలు సాగయ్యాయి. వరి సాగు చేసిన భూముల్లోనే పెసర, మినుము వేశారు. నాలుగు మండలాల పరిధిలో పెసర సాధారణ విస్తీర్ణం 3,207.5 ఎకరాలు కాగా 3,370 ఎకరాల్లో సాగవుతోంది. మినుము సాధారణ విస్తీర్ణం 4,932.5 ఎకరాలు కాగా 5,125 ఎకరాల్లో వేశారు. భూమిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఈసారి పంట విస్తీర్ణం పెరిగింది. కోటవురట్ల మండలంలో సాధారణ విస్తీర్ణం లక్ష్యం చేరుకోగా, మిగతా మూడు మండలాల్లో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యాయని పేట సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఉమాప్రసాద్ చెప్పారు.

సాగు విస్తీర్ణం ఇలా.. (ఎకరాల్లో..)

మండలం	పెసర	మినుము
పాయకరావుపేట	987.5	1602.5
నక్కపల్లి	510	532.5
కోటవురట్ల	160	422.5
ఎస్.రాయవరం	1800	2650

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పెళ్లి సందడి / ఈనాడు క్లాసిఫైడ్స్ / జన్మదిన శుభాకాంక్షలు / జయంతి, వర్ధంతి / లీగల్ ప్రకటనలు / అంత్యక్రియలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

తల్లిదండ్రులే తొలి గురువులు

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న తిరుమలరావు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పాయకరావుపేటలోని తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఐదు నుంచి పది తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్), నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందన్నారు. ఒత్తిడిని తట్టుకుని పిల్లలు నిలబడాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు. మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి పుస్తకాల కంటే సెల్‌ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నారన్నారు. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతోందని, వీటికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ శ్రీరష్మి మాట్లాడుతూ.. ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచితే సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటుందన్నారు. చదువుతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజూ యోగా, సాయంత్రం ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నామన్నారు. ఐఐటీ ధనబాద్‌లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాస్టార్, తునికి చెందిన ఓంకార్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, ఇన్‌ఛార్జి సునీత పాల్గొన్నారు.

అడ్డూరు అల్లుడు డీఎస్పీ అయ్యారు!

గ్రూప్‌-1 ఫలితాల్లో జీవన్‌కిషోర్ సత్తా

జీవన్ కిషోర్

చోడవరం, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 ఫలితాల్లో ప్రతిభ చూపిన బోర జీవన్‌కిషోర్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన విజయనగరంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారని చోడవరం మండలం అడ్డూరుకు చెందిన అత్తమామలు బర్ల స్వాతి, రామకృష్ణ చెప్పారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2022లో గ్రూప్1 పరీక్ష రాసి ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఏఈఎస్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది గ్రూప్1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. కిషోర్ తండ్రి ప్రసాదరావు ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఆచార్యులు కాగా, తల్లి గీతారాణి గృహిణి.

రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా కమిటీ అధ్యక్షునిగా ఎస్ఎస్‌వీఎస్ నాయుడు (కలెక్టరేట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనకాపల్లిలో ఆదివారం ఈ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం నాయుడు ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. కార్యదర్శిగా యలమంచిలి శ్రీరామ్మూర్తి (డీటీ, బుచ్చెయ్యపేట), కోశాధికారిగా కె. వరహాలు (తహసీల్దార్, ఎలమంచిలి), అసోసియేట్ అధ్యక్షులుగా కె.సురేష్ నాయుడు (కలెక్టరేట్), పి. రమేష్ (డీటీ, కోటవురట్ల), ఎంఎల్ అరుణ్‌కుమార్ (డీటీ పరవాడ), సీవీ చైనులు (డీటీ, గొలుగొండ), ఎం.జయశ్రీ (కలెక్టరేట్), కార్యనిర్వాహక కార్యదర్శిగా జీవీ రామకృష్ణ (డీటీ కశింకోట), కల్చరల్ కార్యదర్శిగా టీహెచ్ వినయ్‌కుమార్ (ఎలమంచిలి), సంయుక్త కార్యదర్శులుగా డి.శ్రీనివాసరావు (కలెక్టరేట్), జి.వీరవాణి (డీటీ, నక్కపల్లి), ఎం.శివ (కలెక్టరేట్) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం.ఆశాజ్యోతి (ఆర్డీఓ కార్యాలయం, నర్సీపట్నం), ఎస్.ప్రసాద్ (ఎస్ఏ, నక్కపల్లి), పి.వెంకటేష్ (జేఏ, చీడికాడ), వై.శివకుమార్ (జేఏ, అనకాపల్లి) ఎంపికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారులుగా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఏ త్రినాధరావు, పి.శ్యామ్‌ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడుగా డి.రాజేంద్రవర్మ వ్యవహరించారు.

ఎన్నికైన నూతన కార్యవర్గం

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేత శ్రీకాకుళం

బహుమతి అందిస్తున్న నాయకులు

అచ్యుతాపురం: పూడిమడకలో బీచ్‌బాయ్స్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచింది. రెండురోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో పూడిమడక, అనకాపల్లి నిలిచాయి. విజేతలకు నాయకులు మేరుగు బాపునాయుడు, ప్రవీణ్‌కుమార్, వెంకటరావు, పొన్నమళ్ల కొండబాబు, పోలార్పు పారునాయుడు నగదు బహుమతులను అందజేశారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
ETV BHARAT
TV Partner
ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు ఉత్సాహం క్లబ్

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ఫోర్జరీ పత్రాలు.. మోసాలు!

◆ తహసీల్దార్ సంతకంతో ఎండార్స్‌మెంట్
◆ విలువైన భూముల రిజిస్ట్రేషన్‌కు పన్నాగం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే

తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎండార్స్‌మెంట్ పత్రాలు సృష్టించి భూములు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కొందరు ప్రయత్నించిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. పలుకుబడి కలిగిన నేతల పేర్లు చెప్పి ఫోన్‌లో అధికారులను భయపెట్టాలని చూస్తున్నారన్న విషయం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి నేరుగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో ఒకరు దస్తావేజు లేఖరి వద్ద పనిచేస్తున్నట్లు, మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు గుర్తించారు. తహసీల్దార్ సంతకంతో పాటు వీఆర్వో, ఆర్ఐల సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఆ పత్రాల జారీ వెనుక ఎవరెవరి సంతకాలు ఉన్నాయో వారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

★ ధర్మసాగరానికి సమీపంలో రూ.కోట్లు విలువ చేసే 33 సెంట్ల విలువైన భూమి ఓ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు సమర్పించిన ఎండార్స్‌మెంట్ పత్రాన్ని అనుమానించిన కోటవురట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఒకరు సందేహ నివృత్తికి నర్సీపట్నం తహసీల్దార్‌ను సంప్రదించారు. తన సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించిన తహసీల్దార్ రామారావు అప్పటికే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ కార్యాలయం నుంచి ఏ ఎండార్స్‌మెంట్ వచ్చినా తమని సంప్రదించి నిర్ధారించుకోవాలని నర్సీపట్నం, కోటవురట్ల సబ్ రిజిస్ట్రార్లకు నెలరోజుల కిందట ఆయన లేఖ రాశారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించే ఎండార్స్‌మెంట్ల పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు తహసీల్దార్‌కు పంపుతున్నారు. వీటిని పరిశీలించి వాస్తవమైనవేనని రూఢీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

★ సర్వే నంబర్లు తప్పు పడినప్పుడో, సర్వే నంబర్లు లేనప్పుడో తహసీల్దార్ నుంచి ఎండార్స్‌మెంట్ తీసుకుని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. క్షేత్ర పరిశీలన అనంతరం సిబ్బంది నివేదిక అనుసరించి తహసీల్దార్ ఈ పత్రాలు జారీ చేస్తుంటారు. ఇలాంటివి లేకుండానే ఫోర్జరీ పత్రాలు రిజిస్ట్రార్లకు అందజేసి ప్రభుత్వ భూములు సైతం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది తాజా ఆరోపణ. ఫోర్జరీ పత్రాల వెనుక కొంతమంది దస్తావేజు లేఖరుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. ఎరకన్నపాలెంలోనూ ఓ మహిళ పేరిట సమర్పించిన ఎండార్స్‌మెంట్ పత్రంపైనా విచారణ చేస్తున్నారు.

★ పెదబొడ్డేపల్లిలో దశాబ్దాల కిందట రెండు కాలనీలకు ప్రభుత్వం భూములు సేకరించి పేదలకు పట్టాలు ఇచ్చింది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న ప్రైవేటు వ్యక్తుల 2.5 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మూడు వేర్వేరు సర్వే నంబర్లు వేసి ఎండార్స్‌మెంట్ల ద్వారా కాలనీ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెదబొడ్డేపల్లికి చెందిన కొందరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటివల్ల భవిష్యత్తులో చిక్కులు ఎదురవుతాయని, ఆదిలోనే కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాని చ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఫోర్జరీ నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు.

అంబటి దిష్టిబొమ్మ దహనం

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బుద్ధ తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్కు సెంటర్‌లో వైకాపా నేత అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. తెదేపా శ్రేణులు అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నాయకులు కోట్ని రామకృష్ణ, వెంకటరావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: వైకాపా నాయకులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. మందలించాల్సింది పోయి మరింత రెచ్చగొట్టడం జగన్ నైజమన్నారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు అని, నీచ రాజకీయాలు నేర్పే గురువుగా జగన్ తయారయ్యారన్నారు. జగన్ అవినీతిని గుర్తించి ఎన్నికల్లో 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా ఆయనలో మార్పు రాలేదన్నారు.

అనకాపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు జోలికొస్తే సహించేది లేదని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, కాయల మురళీ, ఏపీఎం సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాసరావు, కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తాతయ్యబాబు

నక్కపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబుపై ముదికి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై నక్కపల్లి పోలీసు స్టేషన్‌లో తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు షేక్ ఫాతిమా మున్నీసా బేగం తదితరులు సీఐ మురళీకి ఫిర్యాదు అందజేశారు. కొప్పిశెట్టి వెంకటేష్, గింజాల లక్ష్మణరావు, కొప్పిశెట్టి బుజ్జి, కోసూరు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామారావు

కశింకోట, న్యూస్‌టుడే: యాదవులు అన్ని రంగాల్లో పోటీ పడాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావుయాదవ్ పిలుపునిచ్చారు. కశింకోటలో జిల్లా నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. యాదవులు నిరక్షరాస్యులుగా ఉండటంతో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డారన్నారు. జనాభాపరంగా ఎక్కువగా ఉన్నా ఓటర్లుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన నూతన కార్యవర్గ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా భర్ణికాన రామారావు, మహిళా సంఘం అధ్యక్షురాలిగా కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం డైరెక్టర్ చల్లా కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకులు కోన తాతారావు, దేవర సత్యనారాయణ, కూర్మదాసు నూకరాజు, నరసింహమూర్తి, సబ్బి శ్రీనివాసరావు, కరక సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.

వలస కార్మికుడి ఆత్మహత్య

మునగపాక, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం కష్టాన్నే నమ్ముకొని వలసవచ్చిన కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం మునగపాకలో జరిగింది. మునగపాకలోని పాల్జీ ఇటుకల పరిశ్రమలో అసోం రాష్ట్రం నుంచి సుమారు 30 మంది కార్మికులు ఆరు నెలలుగా కూలి పనులు చేస్తున్నారు. వీరికి బట్టీ యజమాని వసతి కల్పించారు. ఇక్కడే పనులు చేస్తూ ఉంటున్నారు. వీరిలో కొంతమంది కూలీలు శుక్ర, శనివారాల్లో స్వగ్రామం వెళ్లారు. వారితోనే శుభం బట్టాచార్య (24) వెళ్లినట్టుగా భావించారు. ఆదివారం మధ్యాహ్నం బట్టీ సమీపంలో నిర్మాణంలో ఉన్న గదిలో భట్టాచార్య ఉరివేసుకొని మృతిచెందినట్టు తోటి కార్మికులు గుర్తించారు. ఇతనికి భార్య గర్భవతి అని తెలిసింది. గత రెండురోజులుగా కుటుంబసభ్యులతో ఫోన్‌లో ఘర్షణ పడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాదరావు తెలిపారు.

శారదానదిలో గుర్తు తెలియని మృతదేహం

ఉమ్మలాడ గోదారి ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం కొనుగొన్నారు. 15 రోజుల క్రితమే మృతిచెందినట్లు భావిస్తున్నారు. శరీరం అంతా కుళ్లిపోయి అస్తిపంజిరం ఒక్కటే మిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

REAL ESTATE

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

121Sq. yards నార్త్, ఈస్ట్ కార్నర్ రెండు అంతస్తులు, మంచి లొకేషన్, మంచి రెంట్స్ వస్తాయి. తక్షణమే అమ్మకానికి ✆9885824528.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

JOBS

Telecaller / Admin (F) Required IIFSE Edu. Institute Dwarakanagar, VSP. Salary: 15K to 20K C: 7337506261, 9704946261.

హౌస్‌కీపింగ్ మహిళ ఇంటిపని చేయుటకు MVP కి దగ్గరగా వున్నవారు కావలెను. ఉదయం 9 to 6:30, జీతం 10 వేలు. ఫోన్. 8885555513.

అగనంపూడి, వైజాగ్‌లోని బట్టలషాప్ నందు పనిచేయుటకు సెక్యూరిటీగార్డ్స్ కావలెను. శా 17,000 + 4 W/o + ESI + EPFO కలవు. ✆: 9885295999.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్లు 25మంది డ్యూటీ 8గం. జీతం నెలకు: ₹18815/- PF&ESI, సెక్యూరిటీ సూపర్వైజర్(Ex-Service)11 మంది, జీతం:₹22690/- సెక్యూరిటీ ఆఫీసర్(Ex or Rtd. Police Officer), జీతం:₹30000/- యూనిఫాం ఉచితం ✆ 63091 17776

సెక్యూరిటీగార్డ్స్ పెందుర్తి, శొంఠ్యాంలో చేయుటకు కావలెను. 8 గం॥ డ్యూటీ, మంచి జీతం, PF, ESI. Age 25-45. 9573387247, 0891-2721672

ప్రముఖ సెక్యూరిటీ సంస్థకు విశాఖ సిటీ, GWK ఆటోనగర్‌లో పనిచేయుటకు 10th/Inter పాసైన అనుభవంగల సెక్యూరిటీగార్డ్స్ కావలెను. 9502377757.

వైజాగ్‌సిటీ, పరిసరప్రాంతాల్లో కంపెనీలకు, డిపార్ట్‌మెంట్‌స్టోర్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, AC షాపింగ్‌మాల్స్, బ్యాంకులలో పనిచేయుటకు సెక్యూరిటీ ఆఫీసర్స్, సూపర్‌వైజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, సెక్యూరిటీగార్డ్స్, హౌస్‌కీపింగ్‌స్టాఫ్, ఆఫీస్‌బాయ్స్, లేడీస్ & జెంట్స్ కావలెను. రూమ్, భోజనం. జీతం: 20,000/-, 36,000/-. 6300071128

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

విద్యుదాఘాతంతో కూలీ దుర్మరణం

రోలుగుంట, న్యూస్‌టుడే: కొమరవోలు సమీపంలో చేపడుతున్న విద్యుదీకరణ పనుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒప్పంద కూలీ సాఫీక్‌కూల్ (28) ప్రమాదవశాత్తు మృతి చెందారు. రోలుగుంట నుంచి విద్యుదీకరణ పనులు చేసేందుకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా వినయత్‌పూర్ గ్రామానికి కార్మికులు పనులు చేస్తున్నారు. కొమరవోలు సమీపంలో వేసిన లైన్‌ను పరీక్షించేందుకు స్తంభం ఎక్కి తీగలు సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై సాఫీక్‌కూల్ మృత్యువాత పడ్డాడని ఏఈ బంగారయ్య చెప్పారు. మృతదేహాన్ని స్తంభంపై నుంచి దించి. పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని తీగల నుంచి దించుతున్న సిబ్బంది

చెరువులో పడి ప్రాణాలొదిలిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు

రావికమతం, న్యూస్‌టుడే: దొండపూడి ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాళ్ల సత్యారావు (65) ఆదివారం ప్రమాదవశాత్తు పెద్దచెరువులో పడి మృతి చెందారు. కిరాణా వ్యాపారం చేస్తున్న ఆయన తెల్లవారుజామున బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగిన ఆయన ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. సత్యారావుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు కల్యాణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.

పింఛన్ కోసం ఐక్యం కావాలి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ పెంపుకోసం చేసే ఉద్యమంలో ఉద్యోగులంతా ఐక్యం కావాలి ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకరరావు కోరారు. తుమ్మపాల గౌరీ వేల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 9న విశాఖ కలెక్టరేట్ వద్ద, 10న ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, 11న జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. అసోసియేషన్ సభ్యులు రామారావు, కేవీ కుమార్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

ఊరి బడిని కాపాడుకుందాం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమ సమాజ స్థాపన కోసం బడిలో విద్యార్థులను చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన ఉత్తరాంధ్రా జిల్లాల సదస్సులో మాట్లాడారు. బడులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రశ్న, పరిశోధన లేని విద్యావిధానాన్ని నేడు ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని విమర్శించారు. సాల్ట్ ఒప్పందం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో గ్రామంలో సమావేశాలు పెట్టి, తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, కార్యదర్శులు ఎస్.కిశోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, డి.రాము, నాగమణి, చౌదరి, ఆరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న నాయకులు

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

పవన్‌కుమార్ మృతదేహం

పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పోరంకిలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి సమీపంలోని వడ్డాది శివారు లింగ భూపాలపుర అగ్రహారానికి చెందిన మొల్లి పవన్ కుమార్ (17) ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ విద్యార్థికి కొద్ది రోజులుగా తోటి విద్యార్థులతో విభేదాలున్నాయి. శనివారం రాత్రి ఇతను స్టడీ అవర్‌కు వెళ్లకుండా వసతిగృహం గదిలోనే ఉండిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో సహ విద్యార్థులు స్టడీ అవర్ పూర్తి చేసుకొని గదికి వచ్చేసరికి పవన్‌కుమార్ ఫ్యానుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే కళాశాల యాజమాన్య ప్రతినిధులకు సమాచారం అందించారు. పవన్‌కుమార్‌ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకొన్న తండ్రి శ్రీను, బంధువులు కళాశాల వద్దకు చేరుకొని ఆదివారం ఉదయం ఆందోళన చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని తండ్రి శ్రీను, బంధువులు పోలీసులకు తెలిపారు. కొందరు సహ విద్యార్థులు తన కుమారుడిని కొద్ది రోజుల క్రితం కొట్టారని, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వీరు ఆరోపించారు. మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	135	130
లైవ్	162	150
డ్రెస్డ్	235	270
స్కిన్‌లెస్	267	280

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

రాజా: **ధృతరాష్ట్రుడు, త్రిముఖ,** రామచంద్ర: **దేవగుడి,** వెంకటేశ్వర: **ఓం శాంతి శాంతి** సత్యనారాయణ స్క్రీన్1: **అనగనగా ఒకరాజు,** స్క్రీన్2, పర్తిసాయి: **మన శంకర వరప్రసాద్‌గారు,** షిర్డిసాయి: **నారీనారీ నడుమమురారి** **అచ్యుతాపురం:** శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **మన శంకర వరప్రసాద్‌గారు** స్క్రీన్-2: **నారీనారీ నడుమమురారి**

ఆర్థికసాయం అందజేత

పాయకరావుపేట: అనారోగ్యానికి గురైన టైల్స్ మేస్త్రికి భద్రకాళి టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ వర్కర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఆర్థికసాయం అందజేశారు. పట్టణంలోని కరణం వీధికి చెందిన కె.శంకర్రావుకు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. సంఘ సభ్యులు ఆయనకు ఆదివారం రూ.26,100 ఆర్థిక సాయాన్ని అందించారు. అధ్యక్షుడు వెలగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దాసరి విజయ్, వి.రాంబాబు, ఎస్.సతీష్, జి.శివ, ప్రకాష్, బాబ్జి, దొరబాబు, శ్రీను పాల్గొన్నారు.

మంచు ముసుగులో గరుడాద్రి

నక్కపల్లి, న్యూస్‌టుడే: రథసప్తమి వెళ్లినా మంచు ప్రభావం తగ్గడంలేదు. నక్కపల్లి మండలంలో ఆదివారం ఉదయం మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో ఉదయం ఎనిమిది దాటుతున్నా భానుడి జాడ కనరాలేదు. నక్కపల్లి, ఉపమాక పరిసర ప్రాంతాల్లో ఇది అధికంగా కురిసింది. వెంకన్న గరుడాద్రి పర్వతంపైనా మంచు ప్రభావం కనిపించింది.

పాఠశాలల ప్రాంగణాలు.. ప్రమాదాలకు నిలయాలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. శిథిల భవనాలు, ఇతర నిర్మాణాలు తొలగించడంలో జాప్యం విద్యార్థులు, ఉపాధ్యాయుల పాలిట శాపంలా మారుతోంది. పేట ఉన్నత పాఠశాల ఆవరణలో పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ భవనాల్లో జూనియర్ కళాశాల నిర్వహించేవారు. పెచ్చులూడి పడటం, కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ఆటస్థలం పక్కన నిర్మించిన నూతన భవన సముదాయంలోకి తరగతులను మార్చారు. ఇదే ఆవరణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది.

▪ నిత్యం 400 మందికిపైగా విద్యార్థులు ఇక్కడే ఆటలాడుతుంటారు. రాజానగరం ఉన్నత పాఠశాలలో తుపాను రక్షిత భవనాన్ని ఇప్పటికీ తొలగించలేదు. ఇటీవల ఇక్కడ భవన నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా ఉన్న భవనాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అనిత ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. రాజవరం శివారు గజపతినగరం పాఠశాల ఆవరణలో తాగునీటి ట్యాంకు ప్రమాదకరంగా మారింది.

రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో తుపాను రక్షిత భవనం

▪ రెండు దశాబ్దాల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ పాఠశాల భవనాల మధ్యలో ట్యాంకును నిర్మించింది. అప్పట్లో గజపతినగరానికి ఇక్కడి నుంచి తాగునీటిని సరఫరా చేసేవారు. క్రమేణా శిథిలావస్థకు చేరింది. ట్యాంకును నీటితో నింపితే ప్రమాదమని గతంలో అధికారులు హెచ్చరించారే తప్ప తొలగించేందుకు చర్యలు చేపట్టలేదు. ఈదటంలోని పాఠశాల ఆవరణలోనూ తాగునీటి ట్యాంకులు, ఇతర నిర్మాణాలున్నాయి.

లక్ష్మీదేవిపేట వంతెన పూర్తయ్యేది ఎన్నడో?

అసంపూర్తి పై వంతెన పనులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా లక్ష్మీదేవిపేట పై వంతెన నిర్మాణం పూర్తికాలేదు. రూ. 24 కోట్ల అంచనాలతో 2009లో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. 2017లో తెదేపా హయాంలో రూ.52 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి శంకుస్థాపన చేసి కొంతవరకు పనులు చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ పనులపై దృష్టి సారించలేదు.

అనకాపల్లిలో రైల్వేస్టేషన్ సమీపంలోని లక్ష్మీదేవిపేట ఉంది. ఇక్కడ రైల్వేగేటు తరచూ పడటంతో ఈ ప్రాంతీయుల రాకపోకలతోపాటు పట్టణంలోకి వచ్చే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా 2009లో పైవంతెన పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ పనులు నేటికి పూర్తికాలేదు. ఇటీవల కాలంలో ఈ వంతెన పనులపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులతో సమీక్షించారు. తెదేపా హయాంలో వంతెన పనుల్లో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం నిధులు మంజూరు చేశారు. వీటిలో వ్యవసాయ పరిశోధనా స్థానం స్థలానికి సంబంధించి నష్టపరిహారం తీసుకున్నారు. 27 మంది వరకు ఇల్లు కోల్పోతున్న వారు నగదు తీసుకోలేదు. దీనిపై నిర్ణయం తీసుకునిపనులు ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

వరహానది గట్లను పటిష్ఠం చేయాలి

ఎస్.రాయవరం: మండల పరిధిలో వరహా నది గట్లు పటిష్ఠం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వమ్మవరం శివారు విశ్వనాథ అగ్రహారం వద్ద కోతకు గురైన వరహా నది గట్టును సీపీఎం నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. గట్లను పటిష్ఠం చేయకపోతే సమీప గ్రామాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. హోంమంత్రి అనిత గట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. సీపీఎం మండల కన్వీనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

పేదల జీవితాలతో రాజకీయాలు తగవు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పేదల జీవితాలతో రాజకీయాలు చేయడం తగవని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొంగలి రాము, సోమునాయుడు అన్నారు. ఇరువాడలో రెవెన్యూ అధికారులు తొలగించిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పేదల ఇళ్లను తొలగించడంపై పోరాటం చేస్తామని భరోసా కల్పించారు.

కంటివైద్య శిబిరం నేడు

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వైద్యులతో ఉచిత నేత్రవైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు మండల జనసేన అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ తెలిపారు.

సీపీఎం నాయకురాలికి పరామర్శ

కశింకోట: కశింకోటకు చెందిన సీనియర్ నాయకురాలు బొడ్డేడ సూర్యలక్ష్మిని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం ఆదివారం పరామర్శించారు. ఎం.పద్మజ, సుమిత్ర, కె.అనూరాధ, డి.డి.వరలక్ష్మి తదితరులు వీరి వెంట ఉన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యవర్గ సభ్యులు

ఛాంబర్ సభ్యులుగా ఎలమంచిలి వర్తకులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎలమంచిలి కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు లింగపల్లి బాబూరావు, వ్యాపారి గోపిశెట్టి మురళి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం రాత్రి రాష్ట్ర కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలమంచిలి నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పదవీ ప్రమాణ స్వీకారం వీరిని వర్తక సంఘం కార్యదర్శి మొగలపల్లి భరత్, గౌరవ అధ్యక్షులు నేతి నూకరాజు సత్కరించారు.

నివాళులర్పిస్తున్న రమాకుమారి తదితరులు

ఘనంగా తులసీరావు జయంతి

ఎలమంచిలి: ఎలమంచిలిలో ఆదివారం విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ ఆడారి తులసీరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. తులసీరావు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి, డెయిరీ డైరెక్టర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆడారి వెంకట్, సుందరపు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

పిల్లల పార్కులో శ్రమదానం

ఎలమంచిలి: కొక్కిరాపల్లిలో పిల్లల పార్కులో ఆదివారం గ్రామజ్యోతి యువత శ్రమదానం చేశారు. మొక్కలు నాటి గ్రిల్స్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. తెదేపా కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

పడకపైనే రికార్డు పుస్తకాలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలీ చాలని వసతులతో పాత ఆసుపత్రిని తులసీనగర్‌కి మార్చారు. ఇక్కడ వైద్యులు కూర్చోవడానికే వసతి లేదు. రికార్డులు పెట్టుకోవడానికి బీరువాలు,బల్లలు కూడా లేవు. దీంతో రికార్డులన్నీ ప్రత్యేక గదిలో ఒక పడకమీద పెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వైద్యులు సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఫర్నిచర్ సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.

రవిదాస్ బోధనలు అనుసరణీయం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మనుషులంతా ఒక్కటేనన్న నినాదంతో సంత్‌గురు రవిదాస్ చేసిన బోధనలు అనుసరణీయమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అనకాపల్లిలో ఆదివారం సంత్‌గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను జిల్లా భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గొట్టివాడ సామ్రాట్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బొడ్డేడ నాగేశ్వరరావు, పలకా రవి పాల్గొన్నారు. ఎంపీ సీఎం రమేశ్ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్‌ను భాజపా శ్రేణులతో కలిసి టీవీ లైవ్‌లో విష్ణుకుమార్ రాజు చూశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక బడ్జెట్ పామాన్యులకు అందుబాటులో ఉందన్నారు.

చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

అసంపూర్తిగా సామాజిక భవనం

లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), న్యూస్‌టుడే: పట్టణంలోని వెల్పులవీధిలో సామాజిక భవనం అసంపూర్తిగా మారింది. సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలుగా అయిదేళ్ల క్రితం జీవీఎంసీ అధికారులు సామాజిక భవనం నిర్మించారు. ఏళ్ల తరబడి అసంపూర్తిగా వదిలేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ భవనాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తెరచుకోని శుద్ధజల కేంద్రం

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పాయకరావుపేట పట్టణంలోని సీఎస్‌ఆర్ పథకంలో భాగంగా డెక్కన్ పరిశ్రమ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ కొన్ని నెలలుగా తెరచుకోవడం లేదు. దీంతో ఆయా కాలనీ వాసులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు స్థానిక పంచాయతీ అధికారులు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పేటవాసులకు ఉచితంగా శుద్ధిచేసిన జలాలు అందించేవారు. ఇక్కడకు విధులకు రావడం లేదు. యంత్రాలు వాడకపోవడంతో తుప్పుపట్టి మూలకు చేరే ప్రమాదముంది. కేంద్రం తెరవకపోవడంతో నీటి అవసరాలకు ప్రైవేట్‌కు శుద్ధ నీటిని కొనుగోలు చేస్తున్నామని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు సమస్యపై స్పందించి ఆర్వో కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ముగిసిన గౌరమ్మ జాతర

ప్రత్యేక అలంకరణలో కేవీటీపాలెంలో దుర్గమాంబ

అనకాపల్లి, న్యూస్‌టుడే: గవరపాలెం గౌరమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన రథయాత్ర రాత్రి వరకూ కొనసాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. మొత్తం 37 వేదికలు ఏర్పాటు చేసి వాటిపై డ్యాన్సులు, జానపద గీతాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా నిర్వహించారు. రింగ్‌రోడ్డు కూడలి వద్ద రాత్రి 12 గంటలకు సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మందుగుండు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొణతాల సంతోష అప్పారావు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కేటీవీపాలెంలో ఆదివారం దుర్గమాంబ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురవీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కొత్తపేట శివాలయంలో ఆదివారం రాత్రి రామలింగేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా బండారు సత్యబంగారుశెట్టి ఇంటి వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. అక్కడి నుంచి పల్లకీపై ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయం వద్ద బండారు సత్యబంగారుశెట్టి, రమేష్, దంపతులు కల్యాణం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి పాల్గొన్నారు. .

సూర్యనారాయణమూర్తికి పూజలు

అనకాపల్లి గ్రామీణం, మునగపాక, అచ్యుతాపురం, నక్కపల్లి, న్యూస్‌టుడే: రాజుపాలెం సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ ప్రతినిధులు అన్నసమారాధన చేపట్టారు. మునగపాక, అచ్యుతాపురం, నక్కపల్లిలలో నోములు నిర్వహించారు.

అనకాపల్లిలో కళాకారిణుల నృత్యాలు

శూలాల సంబరం నేడు

నక్కపల్లి: నక్కపల్లిలో భావనారుషి శూలాల సంబరం సోమవారం నిర్వహించనున్నారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

మునగపాక: మునగపాకలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అరబుపాలెం సర్పంచి బొడ్డేడ శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు రూ. 50 వేల విరాళం ప్రకటించారు. కమిటీ సభ్యులకు ఈ మేరకు నగదు అందజేశారు.

మాఘ పౌర్ణమి ఆరాధన

కోటవురట్ల: చౌడువాడలో మాఘ పౌర్ణమి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. శివరామ దీక్షిత ఆశ్రమ పీఠాధిపతి నిర్మలానంద అద్దేపల్లి తాతవర్యుల ఆధ్వర్యంలో దయానంద సూరిశెట్టి తాతవర్యుల 29వ వార్షిక ఆరాధన మహోత్సవాన్ని చేపట్టారు. నగర సంకీర్తన చేశారు.

విధ్వంసం సృష్టించడమే వైకాపా విధానం

మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు, వేదికపై తెదేపా నేతలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కూటమి పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉండడం మాజీ సీఎం జగన్‌కు నచ్చడం లేదని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెదేపా నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఏడుపదుల వయస్సులో రాష్ట్రం కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబుపై అంబటి నీచంగా మాట్లాడినా జగన్ ఒక్క మాట కూడా అనలేదని మండిపడ్డారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్, మండల అధ్యక్షులు పీలా తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి / గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలుగు యువత నాయకులు మరపు రెడ్డి సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం, పదవి పోయినా అహంకారం తగ్గలేదన్నారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. అంబటి రాంబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర కార్యవర్గ సమావేశంలో డిమాండ్ చేశారు. డైరెక్టర్లు వేగి పరమేశ్వరరావు, బొడ్డేడ శ్రీనివాసరావు, విల్లూరి హరి, భీమరశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల మంగరాజు పాల్గొన్నారు.

మునగపాక, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మండల తెదేపా అధ్యక్షుడు పెంటకోట విజయ్ ఖండించారు. అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు, నాయకులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల భేటీ

అనకాపల్లిలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1984-85లో పదో తరగతి విద్యార్థులు సత్యనారాయణపురం సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఫ్రెండ్స్ ఫరెవర్ సంస్థ ద్వారా వెనుకబడిన వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు చెరుకూరి సుబ్బారావు, అప్పికొండ మహేష్ తెలిపారు.

కశింకోట, న్యూస్‌టుడే: డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89లో పదో తరగతి విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారికి సమాచారం అందించి కలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో పనిచేసిన అటెండరు పల్లా రమణను సన్మానించారు. వేగి గోపీకృష్ణ, డి.గోపీనాథ్, నాగన్న దొర, గౌస్ మొహిద్దీన్,కోడూరి కామేష్, మూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కశింకోట డీపీఎన్ ఉన్నతపాఠశాలలో...

తీరం.. జనసంద్రం

బోయపాడు తీరానికి తరలివస్తున్న భక్తులు

పాయకరావుపేట గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా సాల్మన్‌పేట, పెంటకోట, వెంకటనగరం, రాజానగరం, రత్నాయంపేట, గజపతినగరం సముద్ర తీరాలకు భక్తులు పోటెత్తారు. తుని, పాయకరావుపేట, కోటనందూరు తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెంటకోట మెరైన్, పేట సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నక్కపల్లి మండలం బోయపాడు తీరానికి చేరే మార్గాల్లో సీఐ జె.మురళి ఆధ్వర్యంలో ఎస్సై కె.సన్నిబాబు, మల్లేశ్వరరావు సిబ్బందితో గస్తీ నిర్వహించారు. మత్స్యకార యువత సహకారంతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

రాంబిల్లి: రాంబిల్లి నుంచి వాడపాలెం తీరం వరకు మూడు కిలోమీటర్ల రహదారి భక్తులు, వాహనాలతో నిండిపోయింది. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ సీహెచ్ నరసింగరావు, మెరైన్ సీఐ సీహెచ్ సింహాద్రి నాయుడు తీరంలో పరిస్థితులు పరిశీలించారు. తహసీల్దారు శ్రీనివాసరావు, ఆర్ఐ రవి కుమార్ పర్యవేక్షించారు. మత్స్యకార యువకులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కొప్పుగొండుపాలెం లారీ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర అందించారు.

భక్తులతో నిండిన వాడపాలెం సముద్రతీరం

బాధితులకు చెక్కుల పంపిణీ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: నిరుపేదలకు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని తెదేపా మండల అధ్యక్షులు కర్రి వెంకట సన్యాసినాయుడు పేర్కొన్నారు. తుమ్మపాల తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. నాయకులు ఆడారి గోవిందరావు, నడిపల్లి బోసుబాబు, కొణతాల వెంకటరమణ, పీలా బుజ్జి పాల్గొన్నారు.

ముగిసిన పుష్ప ప్రదర్శన

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి ఉత్సవంలో భాగంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. మూడు రోజులు నిర్వహించిన ప్రదర్శనలో భారీ సంఖ్యలో పూలను వినియోగించారు. కడియం, బెంగళూరు, పశ్చిమబెంగాల్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పూలతో అలంకరణ చేశారు. వీటిని తిలకించేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722	పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726	

ఎలమంచిలి, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలోని రామారాయుడుపాలెం గ్రామంలో రోడ్డుపై నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది. కాలువలు నిర్మించాలి. - ఎం.రాము. రామారాయుడుపాలెం. ✓:కాలువలు నిర్మించే ఏర్పాట్లు చేస్తాం. మురుగు నీరు రోడ్డుమీదకు రాకుండా చేస్తాం. - పల్లా శ్రీనివాసరావు శానిటరీఇన్‌స్పెక్టర్ ఎలమంచిలి.

ఎలమంచిలి ఏటికొప్పాక గ్రామానికి పీఎన్‌ఆర్‌పేట మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలి. ఈమార్గంలో బస్సు లేక ఇబ్బందులు పడుతున్నాం. - చిరంజీవి ఏటికొప్పాక ✓: సరిపడా ప్రయాణికులుంటే బస్సు సర్వీసు నడుపుతాం. రోడ్డు కూడా ఇరుకుగా ఉంది. విస్తరించిన తరువాత సర్వీసు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. - ప్రవీణ, జిల్లా ప్రజారవాణా అధికారి, అనకాపల్లి

పాయకరావుపేట రాజుగారిబీడులో వీధుల్లో చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - నాగేశ్వరశర్మ, స్థానికుడు, ✓: పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం. చెత్త తొలగిస్తాం. - వై.సత్యనారాయణ, ఈవో

పాయకరావుపేట, పట్టణంలోని లక్ష్మీనగర్‌లో వీధి దీపాలు వేయించాలి. రాత్రిపూట రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. - ప్రవీణ్, స్థానికుడు, ✓: వీధి దీపాలు అవసరమైన చోట కొత్తగా వేయిస్తాం. - వై.సత్యనారాయణ, ఈవో

అనకాపల్లి, న్యూస్‌టుడే అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే గేటు రహదారిలో కాలువ మట్టితో కూరుకుపోయింది. - పీలా తులసీరామ్, అనకాపల్లి, ✓: కాలువలో మట్టి తొలగిస్తాం. - రవి కుమార్, శానిటరీ సూపర్‌వైజర్

ఎలమంచిలి గ్రామీణం, బసోమన్నపాలెం-మర్రిబంద వెళ్లే రహదారిలో కాలువలో చెత్త పోస్తున్నారు. - వెంకట్, స్థానికుడు, ✓: కాలువలో చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. - గిరిప్రసాద్, పంచాయితీ కార్యదర్శి

అచ్యుతాపురం, సైతాన్ కాలువలో తుప్పలు పెరిగిపోయాయి. - వీరునాయుడు, తిమ్మరాజుపేట, ✓: తుప్పలను తొలగించడానికి ప్రతిపాదనలు పంపిస్తాం. - అమూల్య, ఏఈ

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి

కొత్తూరు (అనకాపల్లి), అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్‌టుడే: ఆశా వర్కర్ల కనీస వేతనాన్ని రూ. 26 వేలుగా ప్రకటించి, అమలు చేయాలని ఆ సంఘ కార్యదర్శి వి.సత్యవతి డిమాండ్ చేశారు. అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. వీరి సేవలకు తగిన వేతనాలు చెల్లించడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికసంఘం నాయకుడు పైడిరాజు ఆధ్వర్యంలో దోసూరు, హరిపాలెం, అచ్యుతాపురం గ్రామాల్లో సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని తీర్మానించారు. .

మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఈ ఏడాది పది పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులంతా కష్టపడి పనిచేయాలని డీఈఓ గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. పాఠశాలల్లో పది విద్యార్థుల కోసం వందరోజుల ప్రణాళిక అమలు జరుగుతున్న తీరును ఆదివారం పలు పాఠశాలలో సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి నిపుణులైన ఉపాధ్యాయలతో ఫిబ్రవరి 2 నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.



(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

కొత్త ఆవిష్కరణలు.. భవితకు సోపానాలు

మాకవరపాలెం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఏటా వేలాది మంది ఇంజినీరింగ్ పూర్తిచేస్తున్నా వారందరికీ ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు దక్కట్లేదు. నైపుణ్యలోపమే ఇందుకు ప్రధానకారణమని నిపుణులు, ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ మెలకువలు పెంపొందించేందుకు కళాశాలలు సైతం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు సృజనాత్మకంగా ఆవిష్కరణలు రూపొందించి మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

3డీ ప్రింటింగ్ యంత్రం : వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ అందమైన 3డీ ప్రింటింగ్ చేసే యంత్రాన్ని రూపొందించాం. దీని ద్వారా ముడి పదార్థం నుండి అవసరం లేని భాగాన్ని తొలగించి కావాల్సిన ఆకారాన్ని రూపొందించేలా ఉపయోగపడటంతో పాటు కాలుష్య నివారణలో పాత్ర పోషిస్తుంది.
– ఎం.అభిషేక్, ఎం.హరివరుణ్, అవంతి బీటెక్ ద్వితీయ సంవత్సరం

త్వరగా సరఫరా చేసేందుకు : ప్రస్తుత ప్రపంచంలో సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఆధునికతను అందిపుచ్చుకుంటున్నారు. లాజిస్టిక్స్, చిన్న పార్శిళ్ల డెలివరీ త్వరితగతిన అందించేందుకు డ్రోన్ దిగువ భాగంలో సర్వో మోటారు, గ్రిప్పర్లు తదితరాలు అమర్చి సరకు రవాణాకు అనుగుణంగా యంత్రాన్ని రూపొందించాం. – సి.హెచ్.కార్తీక్, ఏ.లోకేష్. అవంతి మెకానికల్ చివరి సంవత్సర విద్యార్థులు.

వ్యర్థాల రీసైక్లింగ్ వ్యవస్థ : వ్యర్థాలను గుర్తించి ప్లాస్టిక్, కాగితం, లోహాలు, ఈ-వేస్టేలను వేగంగా ఖచ్చితత్వంతో వేరు చేయడం ద్వారా మానవశ్రమ తగ్గిస్తోంది. రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. పర్యావరణ రక్షణకు దోహదపడుతుంది. రోబోటిక్ ఆర్మ్స్, ఏఐ- ఆధారిత కెమెరాలు వినియోగించి యంత్రాన్ని రూపొందించామని పెద్ద పరిశ్రమలలో యంత్రం ఉపయోగపడుతుంది. – పి.రేష్మ, ఎం.అనుష్క, కె.తనూజ, విజయలక్ష్మీ, అవంతి ఈఈఈ మూడో సంవత్సరం

స్మార్ట్ సోల్జర్స్ వెస్ట్ : సైనికుల ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల్లో ఉన్న సైనికులను గుర్తించేందుకు వెయిటల్ సెన్సర్స్, జీపీఎస్ ట్రాకర్, జి.ఎస్.ఎం. మాడ్యూల్ బోర్డు ఉపయోగించి స్మార్ట్ సోల్జర్స్ వైట్ దుస్తులు రూపొందిచాం. త్వరలో అన్ని పరికరాలను అనుసంధానం చేయడానికి ఒక చిప్ డిజైన్ చేస్తున్నామన్నాం. ఈ దుస్తులు ధరించిన సైనికులు ఎక్కడ ఏ ప్రమాదంలో ఉన్న సులభంగా గుర్తించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిస్తుందని చెబుతున్నాం. – పి.చైతన్య, ఏ.మురళీకృష్ణ, ఎన్.ఎస్.ఆర్.ఐ.టి. కళాశాల, ఈసీఈ విద్యార్థులు, శొంఠ్యాం

క్యాన్సర్‌ను వేగంగా గుర్తించవచ్చు : ఏఐ అందిస్తున్న సాంకేతికతను ఉపయోగించి మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తించడంతో పాటు దాని పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వైద్యం కోసం ఏ వైద్యాధికారిని కలవాలో చెబుతుంది. ఇందుకోసం రిపోర్టులు, స్కానింగ్ ఫిల్మ్ సెండ్ చేస్తే డేటా తీసుకుని నిపుణులకు పంపిస్తుంది. మేము రూపొందించిన యాప్‌ను గూగుల్‌లో అప్‌లోడ్ చేయనున్నాం. – కె.అంజలి, ఐ.దివ్యశ్రీ, జె. గాయత్రి. అవంతి సీఎస్‌సీ తృతీయ సంవత్సర విద్యార్థులు

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1: నారి నారి నడుమ మురారీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఆడి2: మన శంకర వర ప్రసాద్ గారు, ఆడి3: అనగా అనగా ఓ రోజు, ఆడి4: మన శంకర వర ప్రసాద్ గారు, రాజు: మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, బంగార్రాజు: అనగా అనగా ఓ రోజు **చోడవరం:** సాయిలక్ష్మి: నారీ నారీ నడుమ మురారి, శ్రీ సాయిలక్ష్మి: అనగా అనగా ఓ రాజు పూర్ణా: మన శంకర వర ప్రసాదు గారు

పొగాకు కొనుగోళ్లలో అవకతవకలు

గొలుగొండ, న్యూస్‌టుడే: నాణ్యత పేరుతో బర్లీ పొగాకు కొనగోలులో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బి.వి.రమణ ఆరోపించారు. చోద్యం, లింగంపేట రామచంద్రపాలెం తదితర గ్రామాల్లో ఆదివారం తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆరబెట్టి బేలు కట్టిన పొగాకుకు కేజీకి రూ. 165 చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు రూ. 120లు ధర మించదని ఐటీసీ కంపెనీ బయ్యర్లు చెప్పడం అన్యాయమన్నారు.

ముందే మేలుకుంటే.. ముప్పు వాటిల్లదు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నర్సీపట్నం పురపాలక సంఘంలో ప్రతి ఒక్కరికీ 135 లీటర్ల శుద్ధజలం అందించాలన్నది మార్గదర్శకం. ప్రస్తుతం పట్టణంలో ఒక్కొక్కరికీ 59 లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. పట్టణానికి రోజుకు 9.72 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా దుగ్గాడ ప్రాజెక్టు, ఉత్తరవాహిని బావుల నుంచి ప్రస్తుతం 4.6 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. వేసవిలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండాలంటే వరాహనదిలో దుగ్గాడ ప్రాజెక్టు వద్ద ఊటబావులు ప్రదేశంలో అడ్డుగా ఇసుక బస్తాలు వేయాలి. ఏటా ఇక్కడ రెండు వేలకు పైగా ఇసుక బస్తాలు వేస్తుంటారు. నాలుగు ఊటబావుల్లో నీరు తగ్గకుండా చుట్టూ తగినంత ఎత్తులో ఇసుక ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే నదిలో నీటి ప్రవాహం తగ్గింది.

నర్సీపట్నానికి తాగునీరు సరఫరా చేసే దుగ్గాడ ప్రాజెక్టు వద్ద ఊటబావులు

★ వేసవిలో తీవ్రత పెరిగే కొద్దీ ప్రవాహ ఉద్ధృతి సన్నగిల్లుతుంది. రావణాపల్లి జలాశయంలో సమృద్ధిగా నీరుంటే నదికి విడుదల చేసుకోవచ్చు. నిల్వలు తగ్గితే ఆ ప్రభావం నదిపై పడుతుంది. భవిష్యత్తు పరిణామాలన్నీ అంచనా వేసి తదనుగుణంగా జాగరూకులు కావాలి. ఉత్తరవాహిని చెక్‌డ్యాం మాదిరిగా దుగ్గాడ తాగునీటి ప్రాజెక్టు వద్ద అడుగున్నర ఎత్తులో చెక్‌డ్యాం నిర్మిస్తే ఇసుక బస్తాలు వేసుకునే ఇబ్బంది తప్పుతుందని అధికారులు గతంలో యోచించినా ఆచరణకు రాలేదు. పెంకులకాలనీ, అయ్యన్నకాలనీ, అయ్యన్నపాలెం, థెరిసా, కళాసీ కాలనీలకు నిత్యం ట్యాంకర్ ద్వారా నీరు పంపుతుంటారు.

★ వేసవిలో అదనంగా మరో రెండు ట్యాంకులు అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాలకు పంపిస్తుంటారు. విస్తరిస్తున్న ప్రాంతాల్లో వీధి కుళాయిల సదుపాయం లేదు. వేసవిలో ఐదు రోడ్ల కూడలి, ప్రాంతీయ ఆసుపత్రి, అబీద్ కూడలి, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. వీటన్నింటికీ అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపడం, నిధులు మంజూరుకాగానే టెండర్లు పిలవడం తదితర పనులన్నీ ఇప్పటి నుంచి మొదలు పెడితేనే నీటి ఎద్దడి ఎదురుకాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ డీఈఈ కామేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

గౌరీశ్వరుని సేవలో ఆర్టీఏ కమిషనర్

గౌరీశ్వరుని సన్నిధిలో ఆర్టీఏ కమిషనర్ నాయుడు

చోడవరం, న్యూస్‌టుడే: స.హ.చట్టం రాష్ట్ర కమిషనర్‌గా నియమితులైన పరవాడ సింహాచలం నాయుడు ఆదివారం రాత్రి స్థానిక స్వయంభూ గౌరీశ్వరుడిని సతీసమేతంగా దర్శించుకున్నారు. చీడికాడకు చెందిన సింహాచలం నాయుడు కమిషనరుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణంలోని వినాయక, గౌరీశ్వర ఆలయానికి వచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సింగంపల్లి అప్పలనాయుడు పాల్గొన్నారు.

'క్లాప్' కొట్టి ఆచరణలో పక్కనెట్టి !

ఊడ్చిన చెత్తని పంటకాలువలో వేస్తున్న క్లాప్‌మిత్ర

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం పంచాయతీలకు వనరులు సమకూర్చుతున్నా క్షేత్రంలో వాటిని అధికశాతం మంది సద్వినియోగం చేసుకోవడం లేదు. దుగ్గాడ గ్రామ పంచాయతీకి సంపద కేంద్రం ఉంది. వేర్వేరుగా సేకరించిన తడి-పొడి చెత్తను తీసుకువెళ్లేందుకు రూ.లక్షలు విలువైన వ్యాన్ ఉంది. ఇవేమీ గడిచిన ఐదేళ్లుగా వినియోగంలో లేవు. ఊరిలో ముగ్గురు క్లాప్ మిత్రలు రోజుకు ఆరురిక్షాల చెత్తను సేకరిస్తున్నారు. దీనిపై సర్పంచి నిద్ర లలిత మాట్లాడుతూ సంపద కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డ్రైవర్ లేకపోవడంతో వ్యాన్ వినియోగించడం లేదన్నారు.

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు

గొలుగొండ, న్యూస్‌టుడే: నేటి నుంచి ఈ నెల 20 వరకు మండలంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఆధార్ కార్డుల్లో సోమవారం లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ 2వ తేదీన సీహెచ్ నాగాపురం, 3, 4 తేదీల్లో ఎ.ఎల్.పురం, 5న కొంగసింగి, 6న లింగంపేట, 16న ఏటిగైరంపేట, 17న కొత్తఎల్లవరం, 18న పాకలపాడు, 19న చీడిగుమ్మల, 20న గొలుగొండలో ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు వచ్చి కార్డుల్లో వివరాలు సరి చేసుకోవాలన్నారు.

సీఎం సహాయనిధి అందజేత

మెట్టపాలెం మహిళకు సహాయనిధి మంజూరు పత్రం అందజేస్తున్న అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలో 10మందికి రూ.11 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను ఆదివారం ఆయన అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 147 మందికి రూ.1.38 కోట్లు అందజేశామని వివరించారు. నియోజకవర్గ నాయకులు పలువురు పాల్గొన్నారు.

గొలుగొండ: కొమిరి గ్రామానికి చెందిన పోలుపర్తి సత్యనారాయణకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు రూ.1,01,200 చెక్కును ఆదివారం అందించారు. కొత్తఎల్లవరం, చోద్యం సర్పంచులు రాంబాబు, గోపాలకృష్ణతోపాటు స్థానిక తెదేపా యువజన విభాగం నేత కర్రి నాయుడు పాల్గొన్నారు.

అంబటి రాంబాబుపై ఫిర్యాదు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా పట్టణ కమిటీ కార్యదర్శి లాలం మురళీకృష్ణ పట్టణ సీఐ గఫూర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, పైల గోవిందరావు, రుత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి

రోలుగుంట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నాయకులు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ యాత సాధికారత రాష్ట్ర కన్వీనరు ఒనుం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

ధ్యానంతో మానసిక శక్తి

ప్రిన్సిపల్ సాయికి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీనివాసరావు

నర్సీపట్నం అర్బన్: ధ్యానంతో మానసిక శక్తి, యోగాతో శారీరక శక్తి లభిస్తుందని రుషి యోగా విద్యా ట్రస్టు ప్రతినిధి ఆర్. శ్రీనివాసరావు అన్నారు. ట్రస్టు నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇక్కడి నవనిర్మాణ సమితిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ యోగా, ధ్యానం జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ గౌతమి, ట్రస్టు ప్రతినిధులు గంగాధర్ పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలకు శ్రమించాలి

రోలుగుంట, న్యూస్‌టుడే: పదోతరగతి మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతామని కుసర్లపూడి హెచ్‌ఎం.మోహన్‌రావు సూచించారు. ఈ మేరకు పాఠశాల పరిధిలోని గ్రామాలైన కుసర్లపూడి, జానకిరాంపురం, రొంగలపాలెం తదితర గ్రామాల్లోని పదోతరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్లకువెళ్లి చదువుల ఆరా తీశారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందజేత

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: దిబ్బిడి జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏవీఎన్ మూర్తి సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. విద్యార్థి మేలుకో కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పది రోజుల్లో జరగనున్న ప్రీఫైనల్ పరీక్షల కోసం వారిని సంసిద్ధం చేశారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేడు

దేవరాపల్లి : వాకపల్లిలో సోమవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.

సమన్వయంతోనే బలోపేతం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నియోజకవర్గ సమన్వయకర్తలంతా కార్యకర్తలతో మమైకమై పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త మీసాల సుబ్బన్న సూచించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనాయకులు ఆదివారం ఆయన్ను కలిసి సత్కరించారు. పి. కొండలరావు (మాడుగుల), పాత్రునాయుడు (చోడవరం), ఎంఎన్ చక్రవర్తి (పాయకరావుపేట), కచ్చాళ్ల చినబాబు (నర్సీపట్నం) పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ఎం.కోడూరు గ్రామదేవత మోదమాంబ ఆలయం అభివృద్ధిలో భాగంగా విరాళాలు అందుతున్నాయని ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లవిల్ల సంజీవిరావు తెలిపారు. స్టోర్‌గది నిర్మాణం చేపట్టేందుకు రమేష్, రాయపురెడ్డి కొండలరావు రూ. 20 వేలు అందజేసినట్లు తెలిపారు.

రోలుగుంట: విశాఖ నగరంలో వార్డు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అనిమిరెడ్డి వెంకటరమణ తాజాగా భజన బృందానికి ఉపయోగపడే మైక్‌సెట్, లౌడ్‌స్పీకర్‌లను అందించారు.

యువతి అదృశ్యంపై ఫిర్యాదు

అనంతగిరి: గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎస్సై రాజునాయుడు తెలిపారు. గ్రామానికి చెందిన యువతిని(23) గాజువాక ప్రాంతానికి చెందిన రమేష్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. కొద్ది సంవత్సరాల క్రితం తీసుకెళ్లాడు. చివరిగా 2024వ సంవత్సరంలో తమతో రమేష్ ఫోన్‌లో మాట్లాడించాడని తండ్రి పోలన్నదొర ఫిర్యాదులో పేర్కొన్నారు.

తీర్థం.. కోలాహలం

కొండల అగ్రహారంలో గౌరీపరమేశ్వర్ల ఊరేగింపు

నాతవరం, న్యూస్‌టుడే: భక్తుల కల్పవల్లిగా పేరొందిన మహాలక్ష్మి దేవి జాతర లింగంపేటలో రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. జాతర సందర్భంగా దొరయూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గుర్రాల పరుగు పోటీలు ఆసక్తిగా జరిగాయి. తెదేపా నాయకులు దేవాడ దొరబాబు పాల్గొన్నారు. ఎస్సై తారకేశ్వరావు ఆధ్వర్యంలో బహుమతులు అందించారు.

నాతవరం, న్యూస్‌టుడే: తాండవ నల్లగొండమ్మ భక్తులు ఆదివారం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. తాండవ ఆలచ ప్రాంగణం నుంచి ఆడాకులు మీదుగా 11 కిలోమీటర్లు ప్రదక్షిణచేసి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై తారకేశ్వరావు పాల్గొన్నారు.

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడలో ఆదివారం అభయాంజనేయస్వామి తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళల కోలాటం, పౌరాణిక నాటకం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

లింగంపేటలో గుర్రం పరుగు పోటీలు చూస్తున్న జనం

దేవరాపల్లి, న్యూస్‌టుడే : దేవరాపల్లిలో గత నెల 29న ప్రారంభమైన ఉమా మహేశ్వరి దేవీ తీర్థ మహోత్సవాలు సోమవారం ముగియనున్నాయి. ★ దేవరాపల్లి ఉమామహేశ్వరీ దేవి కల్యాణ తీర్థం సందర్భంగా సోమవారం జీనబాడు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో జిల్లాస్థాయి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

చోడవరం, న్యూస్‌టుడే: పట్టణంలో కొలువైన కేశవస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం చక్రస్నానం నిర్వహించారు. కల్యాణ ఘట్ట కార్యక్రమాలను సుదర్శం సీతారామాచార్యులు నేతృత్వంలో గౌతమ్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఛైర్మన్ పూసర్ల రవీంద్ర, మాజీ ఛైర్మన్ ఆలమండ బంగారయ్య, ఉపాధ్యాయుల శ్రీను, కోనేటి రాజు, వేదుల నాగేశ్వరరావు, వాసు, మళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక అన్నవరం-వెంకయ్యగారిపేటలో సోమవారం ముత్యమాంబ తీర్థం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎడ్ల పరుగు, కోలాటం పోటీలను ఏర్పాటు చేశారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: గ్రామాల్లో మండలంలోని కె.నాయుడిపాలెం, రత్నంపేట తదితర గ్రామాల్లో సంబరాలను కోలాహలంగా నిర్వహిస్తున్నారు. పగటివేషాలతో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: బూరుగుపాలెం, కొండలఅగ్రహారం గ్రామాల్లో పరదేశమ్మ, శ్రీగౌరీపరమేశ్వర్లు పండగలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బూరుగుపాలెంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు సర్పంచి వెంకట రమణ, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ నగదు బహుమతులు అందజేశారు.

చీడికాడలో మహిళల కోలాటం

ప్రభుత్వ విప్ చిరంజీవిరావును సత్కరింస్తున్న ఉత్సవ కమిటీ

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

దేవరాపల్లి, న్యూస్‌టుడే : దేవరాపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు ప్రారంభించారు. పోటీలకు వచ్చిన జట్లను ఆయనకు మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు పరిచయం చేశారు. వారి వెంట సర్పంచి పెంటమ్మ, రైవాడ జలాశయ ఛైర్మన్ పోతల పాత్రునాయుడు, మండల తెదేపా అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ తదితరులున్నారు. ఈ పోటీలను ప్రారంభించే ముందు ఉమామహేశ్వరీ దేవి అమ్మవారిని ప్రభుత్వ విప్ చిరంజీవిరావు దర్శించుకున్నారు.

అపరిశుభ్రంగా సచివాలయ ఆవరణ

చోడవరం, న్యూస్‌టుడే: 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' అంటూ అధికారుల ప్రచారాలు కార్యరూపం దాల్చడం లేదు. మండలంలోని గోవాడ సచివాలయ ఆవరణనే పలువురు రాత్రివేళల్లో బహిరంగ మరుగుదొడ్డిగా వాడుతున్నారు. పగలు ఏవరైనా సచివాలయానికి వస్తే అక్కడ దుర్భరంగా ఉన్న పరిసరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సచివాలయం కార్యదర్శి కమలకర్ మాట్లాడుతూ కొత్తగా ఇక్కడికి వచ్చానని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

గోవాడ సచివాలయం

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మాకవరపాలెం, న్యూస్‌టుడే: కొండల అగ్రహారం సర్పానది వంతెన సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చింతపల్లికి చెందిన గణేష్ మండలంలోని బూరుగుపాలెంలో ఇటీవల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. పాప పుట్టిన రోజు కావడంతో శనివారం ద్విచక్ర వాహనంపై చింతపల్లి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం బూరుగుపాలెం వస్తుండగా సర్పానది వంతెన సమీపంలో అనకాపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. వాహనం భాగాలు చెల్లాచెదురయ్యాయి. గణేష్ కుడికాలు, చేయి విరిగిపోయాయి. 108 వాహనంలో నర్సీపట్నం తరలించగా అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మాకవరపాలెం, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981లో పదో తరగతి చదివిన వంద మంది విద్యార్థులు ఆదివారం తామరం ప్రశాంతి పాఠశాలలో కలుసుకున్నారు. అయిదు దశాబ్దాల తరువాత కలుసుకున్న వీరంతా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. చదువుకునే రోజులలో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకున్నారు. కుటుంబాల యోగా క్షేమాలను చెప్పుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అందరూ కలుసుకునేందుకు కృషి చేసిన ఎం.శేషగిరిరావు, రఘు మాస్టర్, జానకిరాజ్‌తో పలువురికి స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు.

కలిసిన పూర్వ విద్యార్థులు

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

మంచి నీరు వచ్చింది.. స్పందనకు వందనం

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం పట్టణంలో యడ్లవీధి తాగునీటి పథకం నుంచి స్వచ్ఛమైన తాగునీరు వచ్చింది. పథకాన్ని పరిశుభ్రం చేసి పరిశుభ్రమైన నీరందించే ఏర్పాట్లు ఎంపీడీఓ స్వామి పేర్కొన్నారు. గత నెల 31న 'ఈనాడు'లో కలుషిత జలాలు.. పట్టని అధికారులు శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై ఎంపీడీఓ స్వామి స్పందిస్తూ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో కార్యదర్శి శ్రీనివాసరావు ఆదేశాలతో తాగునీటి విభాగం సిబ్బంది పథకం వద్ద నివారణ చర్యలకు చేపట్టారు.

గొలుగొండ, న్యూస్‌టుడే: నర్సీపట్నం-గొలుగొండ మధ్య ఆరిలోవ అటవీ ప్రాంతంలో అవసరమైన మూడు చోట్ల కల్వర్టులు లేవు. – స్థానికులు, ✓: సమస్యను ఇప్పటికే గుర్తించాం. పనులకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాం. మంజూరుకాగానే పనులు చేయిస్తాం. – ప్రసాదరావు, జేఈ, ర.భ.శా

చోడవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని తాగునీటి పథకాల వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. దుర్వాసన వ్యాప్తి చెందుతోంది. – శ్రీనివాసు, చోడవరం, ✓: పట్టణంలో తాగునీటి పథకాలపై శ్రద్ధ పెడుతున్నా. పరిస్థితులను స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– సీతారామ స్వామి, ఎంపీడీఓ, చోడవరం







(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **ఓం శాంతి శాంతి శాంతిః** స్క్రీన్-2: **మన శంకర వరప్రసాద్ గారు**

నేడు గాజువాక ఉత్సవ్

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక బీసీరోడ్డులో సీతారామ, ఉమాలింగేశ్వరస్వామి పరస (గాజువాక ఉత్సవ్) సోమవారం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ కారణంగా గాజువాకలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. సింధియా నుంచి వచ్చే వాహనాలు జింక్ గేటు లోంచి మిందిరోడ్డు మీదుగా వెళ్లాలని, పాత గాజువాక నుంచి వచ్చే వాహనాలు వంటిల్లు నుంచి పెదగంట్యాడ వెళ్లాలంటూ నిబంధనలు విధించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: ప్రహ్లాదపురం సమీప చందనపురికాలనీలోని కాలువలు శుభ్రతకు నోచుకోవడం లేదు. –రామారావు. ✓: సిబ్బందితో వెంటనే శుభ్రత పనులు చేపడతాం. –వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: పాత సబ్బవరం టీచర్స్ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన బెడద వెంటాడుతోంది. –పి.సోమరాజు, పాత సబ్బవరం. ✓: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం పెదగరువు సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. –పి.నాగేశ్వరరావు, సబ్బవరం. ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. –డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

అవీ ఇవీ

వైకాపావి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు దిగజారుడు రాజకీయాలు నేర్పించి నీచ రాజకీయాల గురువుగా మారారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై జగన్ చర్యలు తీసుకోకుండా సమర్థించడం సమాజానికి ప్రమాదకరమన్నారు. జగన్ ఈ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని గుర్తించిన ప్రజలు ఆ పార్టీని 11సీట్లకే పరిమితం చేసినా ఇంకా జ్ఞానోదయం కలగలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు గౌరవప్రదంగా మెలగాలని హితవు పలికారు. తక్షణమే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

★ తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు అలిపిరి మెట్ల వద్ద ప్రమాణం చేసి తప్పు చేయలేదని అంగీకరించగలరా..? అంటూ వైకాపా నాయకులను ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు వస్తాయనే వారంతా భుజాలు తడుముకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఔషధాల వితరణ

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: పిల్లల్లో వివిధ వ్యాధుల నివారణకు ఉపకరించే స్వర్ణామృతప్రాశన మందును ఆదివారం పంపిణీ చేశారు. నాయుడుతోట సమీప రవినగర్ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చినజీయర్ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పిల్లలకు ఔషధాలను వితరణగా సమకూర్చారు. అర్చకులు శ్రీనివాసస్వామి తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక ప్రాంత రహదారి విస్తరించేదెప్పుడో..

పరవాడ, న్యూస్‌టుడే: గాజువాక-ఎలమంచిలి ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోక వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ రోడ్డు దేశపాత్రునిపాలెం నుంచి పరవాడ మీదుగా బొట్టవానిపాలెం వరకు సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినపుడు స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. గాజువాక, అచ్యుతాపురం ఎస్ఈజెడ్, ఫార్మాసిటీ, ఎన్టీపీసీ, ఎలమంచిలి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, ప్రయాణికులతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. పెరుగుతున్న రద్దీకి తగిన రీతిలో సంబంధిత అధికారులు ఈ రోడ్డును విస్తరించకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పరవాడ సినిమాహాల్ కూడలిలో ఇలా..

“వాహనాల రద్దీతో నిత్యం ఇక్కట్లే..

ఈ మార్గం కొంత కాలంగా పరిశ్రమలకు రాకపోకలు సాగించే బొగ్గు, యంత్ర సామగ్రి, బూడిద తదితర భారీ వాహనాలతో పాటు కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం సమయంలో రద్దీ మరింత ఎక్కువ. భారీ వాహన ప్రమాదాలు జరిగితే....సంబంధిత వాహనాలను అక్కడి నుంచి తొలగించే వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మార్గంలో దేశపాత్రునిపాలెం, జాజులవానిపాలెం, కొత్తగొర్లెవానిపాలెం, సర్దార్ గౌతు లచ్చన్ననగర్, సబ్‌స్టేషన్, సినిమాహాలు, ఊటగెడ్డ, ధర్మారాయుడుపేట, బొట్టవానిపాలెం కూడళ్లు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో వాహనాలు అడ్డదిడ్డంగా.. అతివేగంగా ప్రయాణించడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో ఏటా ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని స్థానికులు అంటున్నారు.

సర్వే దస్త్రాలకే పరిమితం

గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సర్వే చేసి 80 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రయివేటు, ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చినా.. తర్వాత సంబంధిత అధికారులు పట్టించుకోలేదు.

“గతంలో ఊటగెడ్డ కూడలి వద్ద, దేశపాత్రునిపాలెం సమీప కల్వర్టు రక్షణ గోడలను లారీలు ఢీకొట్టడంతో అవి కూలిపోయాయి. తర్వాత వాటిని పునరుద్ధరించలేదు. ఆయా ప్రదేశాల వద్ద ఏమాత్రం అదుపు తప్పినా గెడ్డవాగులో పడక తప్పదు. కూటమి పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

బహుళ నైపుణ్యాలతో బంగారు భవిష్యత్తు

‘ఈనాడు-ఈటీవీ’ ప్రతిభా పాటవ పోటీలకు విశేష స్పందన

ఉపన్యాస, క్విజ్ పోటీల విజేతలతో ఎంఈవో మధుమూర్తి

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు బహుళ నైపుణ్యాలు, బోధనేతర అంశాల్లో పట్టు సాధించడం ద్వారా బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చునని పెందుర్తి మండల విద్యాశాఖాధికారి-2 టి. మధుమూర్తి పేర్కొన్నారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో చినముషిడివాడలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం పాఠశాల రీజనల్ స్థాయి ‘ప్రతిభా పాటవ పోటీలు’ జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, క్విజ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. విజేతలకు ఎంఈవో-2 టి.మధుమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ ఎ.ఆర్.చైతన్య బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికి ‘ఈనాడు-ఈటీవీ’ చేస్తున్న కృషిని కొనియాడారు.

ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విజేతలు వీరే..

వ్యాసరచన: వై.జ్యోతి (వేపగుంట జెడ్పీ పాఠశాల), సీహెచ్.యశ్వప్రదీప్ సాయి (ఇండియన్ స్ప్రింగ్స్, సుజాతనగర్), షేక్ మహ్మద్ సలీం (రవీంద్రభారతి, సుజాతనగర్). **చిత్రలేఖనం:** ఎల్.ఆశ్రిత (పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి), జి.జ్యోత్స్నశ్రీ (ఆక్స్‌ఫర్డ్ పాఠశాల, పాపయ్యరాజుపాలెం), ఆర్.ప్రవల్లిక (మహతి పాఠశాల, పురుషోత్తపురం). **ఉపన్యాసం:** పి.గణేశ్ (పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి), ఎం.మోక్షిత్ (లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల, పెందుర్తి), జె.వెంకటశరణ్ (రవీంద్రభారతి పాఠశాల, సుజాతనగర్) **క్విజ్:** కె.భార్గవ (వేపగుంట జెడ్పీ పాఠశాల), పి.ఐశ్వర్య (మహతి పాఠశాల, పురుషోత్తపురం) ఆర్.డిల్లేశ్వరి (మహతి పాఠశాల, పురుషోత్తపురం)

ప్రిన్సిపల్ చైతన్య నుంచి బహుమతులు అందుకున్న చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలు

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందడుగు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: ప్రజల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. రత్నగిరినగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎం సహాయ నిధి, పీఎంఏవై లబ్ధిదారులకు చెక్కులు, ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చినా సీఎం చంద్రబాబునాయుడు సమర్థతతో సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. అనంతరం అయిదుగురు లబ్ధిదారులకు రూ.3,81,740 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 94వ వార్డు పరిధి వెంకటసాయినగర్ కాలనీ నివాసితులకు పీఎంఏవై గృహనిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. స్థానిక నాయకులు అయితి సింహాచలంనాయుడు, కొరుపోలు రామునాయుడు, సదరం భీమేశ్వరరావు, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, ఆర్ఎస్ నాయుడు, కె.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుకు సీఎం సహాయనిధి చెక్కు, మంజూరు పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

దీపాంజలినగర్‌లో బాలల మేళా

ఆకట్టుకున్న బాలికల ప్రదర్శన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్ టౌన్‌షిప్‌లో ఆదివారం దీపికా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల మేళా సందడిగా సాగింది. క్లబ్ అధ్యక్షురాలు స్మితాసేన్ ఈ మేళాను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణ అలవరచుకుని ఆటపాటలు, విలువలతో కూడిన విద్య అభ్యసించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాలభవన్, బాలవాటిక చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిసర గ్రామాల్లోని పేదవిద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కుటుంబసభ్యులు, దీపికా లేడీస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అందరూ రహదారి నిబంధనలు పాటించాలి

పాపయ్యరాజుపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ పి.నరసింహమూర్తి సూచించారు. ఈ మేరకు బీఆర్టీఎస్ రహదారిలో ఆదివారం పాపయ్యరాజుపాలెం వద్ద సిబ్బందితో కలిసి ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శిరస్త్రాణం ప్రయోజనం, అతివేగం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ల డ్రైవింగ్, తదితర అంశాలపై స్థానికులను చైతన్యపర్చారు. అనంతరం పెట్రోల్ బంకు వద్ద ప్లకార్డులతో ప్రచారం చేశారు. శిరస్త్రాణం, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాహనాల్లో పెట్రోల్ పోయకూడదని సూచించారు.

పాపయ్యరాజుపాలెం వద్ద వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ నరసింహమూర్తి

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యులు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్‌స్టిట్యూట్, మెడికవర్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ కేఎస్ఎన్ వర్మ, డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ బి.లక్ష్మీకొండమ్మ, డాక్టర్ ప్రియాంక వేమూరి, డాక్టర్ భాగ్యరాజ్, డాక్టర్ వాసవి, డాక్టర్ ఎంఎస్ఎల్ రాజు, డాక్టర్ సాయిరాం రోగులకు పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 500మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కలపాకలో వాలీబాల్ పోటీలు

కలపాక(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక గ్రామంలో శ్రీదుర్గమాంబ ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. సర్పంచి బొండా కనకారావు ఈ పోటీలను ప్రారంభించి వీటిని ఏర్పాటు చేసిన యువతను అభినందించారు. అనంతరం తన సొంత నిధులతో ఆయన క్రీడాకారులకు టీషర్టులు, ట్రాక్‌షూట్‌లు అందజేశారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేత జట్లకు ఈనెల 5న బహుమతులు అందిస్తామన్నారు. ఇందల అశోక్, బొండా భీమరాజు, నగిరెడ్డి అజయ్, పెంటారావు తదితరులు పాల్గొన్నారు.

టీషర్టులు, ట్రాక్‌షూట్‌లు అందుకున్న క్రీడాకారులతో సర్పంచి కనకారావు, నిర్వాహకులు

ఉల్లాసంగా..ఉత్సాహంగా..

బీచ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో కళాకారులతో కలిసి సరదాగా నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సాగర తీరం వద్ద నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ శనివారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన జబర్దస్త్ నటుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కాసేపు కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉర్రూతలూగించారు. అనంతరం బీచ్ కబడ్డీ, వాలీబాల్, పడవ పోటీల విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు ప్రజలకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కూటమి నాయకులు చింతకాయల ముత్యాలు, మాసవరపు అప్పలనాయుడు, కన్నూరు వెంకటరమణ, వెన్నెల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యదేవుడికి ప్రత్యేక పూజలు

రాంపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం రాంపురం సమీప సాధుమఠం రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి పూజలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు మురళీ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేశారు. అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట ముత్యమాంబ అమ్మవారి ఆలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి. అర్చకులు శేషాద్రిశర్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. నాయుడుతోట రవినగర్ శేషాద్రి పర్వతంపై గల కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి.

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం దేవీపురంలో ముందుగా గోమాత పూజ చేశారు. అనంతరం దేవతామూర్తులకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. హిందూ విరాట్ పరివార్‌కు చెందిన డాక్టర్ పవన్‌కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వరీ దేవికి జేజేలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం మణిపురంలో భువనేశ్వరీ దేవి అధివాస మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకునేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం, వాహనాల పార్కింగ్‌కు తగినంత స్థలం లేక భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.

నేడు ఆలయ వార్షికోత్సవం



లంకెలపాలెం (పరవాడ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 85వవార్డు పరిధి గంజిపేట శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం 6గంటల నుంచి తీర్థం జరుగుతుందని, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

అప్పన్న ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం పలు ఆర్జిత సేవలు వైభవోపేతంగా జరిగాయి. అర్చకులు ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. స్వర్ణ పుష్పార్చనలో భాగంగా బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం దేవతామూర్తుల నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూల్ 1982-83 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూల్‌లో 1982-83 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం అంతకాపల్లి మరిడమ్మ గుడి ఆవరణలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నిర్వాహకులు గొర్లె సత్యనారాయణ, కొల్లి అప్పలనాయుడు, కొటాన సూర్యనారాయణ, లాలం సింహాచలం, పూడి ముత్యాలునాయుడు, అనకాపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన అంతర్జాతీయ కరాటే పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం రాత్రి నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. భారత్ జట్టు ప్రథమ, నేపాల్ జట్టు ద్వితీయ, భూటాన్ జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేత జట్లకు పశ్చిమం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.గణబాబు, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీలకు విశాఖ వేదిక కావడం శుభపరిణామమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెగా ఈవెంట్లు జరుగుతాయన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు హైదర్ ఆలీ, సెక్రటరీ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలో..: రాష్ట్రస్థాయి ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవనంలో ప్రారంభమయ్యాయి. మాజీ డీసీపీ రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే క్రీడతో ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యమవుతాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై వివిధ విభాగాల్లో తలపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు ఎస్.వి.రమణ, నర్సింగరావు, శివరామకృష్ణ, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.

విజేత జట్లతో ప్రభుత్వ విప్ గణబాబు, సినీనటుడు సుమన్ తదితరులు

రౌడీషీటర్లపై నిరంతర నిఘా

కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐలు భాస్కరరావు, షేక్ జిలానీ

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్ఐలు భాస్కరరావు, షేక్ జిలానీ అన్నారు. ఆదివారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ అసాంఘిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నడవడిక మార్చుకుని మంచి పౌరులుగా మెలగాలని పేర్కొన్నారు.

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

పరవాడ, న్యూస్‌టుడే: కార్మికుల, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. సమ్మెకు కార్మికులు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు, రాజా, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

కోడిపందేల శిబిరంపై దాడి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ పచ్చికోరువానిపాలెంలో ఆదివారం నిర్వహించిన కోడిపందేలు శిబిరంపై దాడులు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆరు కోడి పుంజులు, రూ.1930 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఘనంగా మాఘపౌర్ణమి జాతర

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సాగర తీరం వద్ద ఆదివారం మాఘపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు గంగలో పసుపు కుంకుమలు వేసి పుణ్యస్నానాలు ఆచరించారు. సర్పంచి చింతకాయల సుజాత, మాజీ సర్పంచి చింతకాయల ముత్యాలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మాధవస్వామిని దర్శించుకుని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మైక్ ద్వారా భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. గజ ఈతగాళ్ల సాయంతో తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు

ముత్యాలమ్మపాలెం తీరంలో భక్తజన సందోహం

సేవా ట్రస్టు వార్షికోత్సవం

పూజలందుకున్న స్వామివారు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం సర్దార్ గౌతులచ్చన్న నగర్‌లోని శ్రీసద్గురు పాదుకాక్షేత్రంలో ఆదివారం శ్రీశిర్డీ సాయి సేవాట్రస్టు వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ట్రస్టు చైర్మన్ వి.వి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక పారాయణం జరిగాక భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం చేపట్టారు. ట్రస్టు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

నాయనమ్మపాలెంలో రాములోరి తీర్థం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం టెక్కలిపాలెం శివారు నాయనమ్మపాలెంలో ఆదివారం రాములోరి తీర్థం ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లంకెలపాలెం గ్రామంలో ఆదివారం శ్రీసీతారాముల తీర్థం ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామపెద్దలు ప్రత్యేకపూజలు చేశారు. వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు తదితర నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సూర్య భగవానుడికి విశేష అభిషేకాలు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: మాఘమాసం రెండవ వారాన్ని పురస్కరించుకుని సుజాతనగర్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన సూర్య భగవానుడికి ఆదివారం విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యక్ష నారాయణుడిని పంచామృతాలతో అభిషేకించారు. ధూపదీప సేవలు చేసి విశేష నివేదనలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

(c) eenadu

కొండమీదరాయుడి ఉత్సవ విగ్రహాలు

పుర వీధుల్లో మడుగుతేరు లాగుతున్న భక్తులు

నేత్రపర్వం.. కొండమీదరాయుడి రథోత్సవం

● భక్తజనసంద్రంగా బుక్కరాయసముద్రం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయస ముద్రంలో వెలసిన కొండమీదరాయుడి కల్యాణోత్సవం, రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే వెంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం అశేష భక్తజన సమూహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి శ్రీవారిని సతీసమేతంగా సూర్యప్రభ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. స్వామి రథం దగ్గరకు స్వామి చేరుకున్న తర్వాత అర్చకులు హోమం నిర్వహించి మూలవిరాట్‌ను భక్తుల కరతాల ధ్వనుల మధ్య రథంపై కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పుర వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం వెంకటరమణస్వామి ఆలయం, బ్రాహ్మణ వీధి గుండా సాగింది. భక్తులు కొండమీదరాయుడి గోవిందా అంటూ స్వామి నామాన్ని జపించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, తెదేపా అధికార ప్రతినిధి నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, రామలింగారెడ్డి, కేశన్న, లక్ష్మీనారాయణరెడ్డి, అశోక్, నారాయణస్వామి, ఎంపీపీ సునీత, సర్పంచి పార్వతి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ దేవరకొండపైకి కాలినడకన వెళ్లి రాత్రి 7 గంటల సమయంలో అఖండ జ్యోతిని వెలిగించారు.

అఖండదీపం వెలిగిస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

నేడు విధుల్లోకి కలెక్టర్ ఆనంద్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సోమవారం మధ్యాహ్నం తర్వాత విధుల్లో చేరనున్నారు. 25 రోజుల సంస్థాగత శిక్షణను పూర్తి చేసుకుని ఆదివారం అర్ధరాత్రి తర్వాత జిల్లాకు తిరిగి వచ్చారు. ముస్సోరీ ఐఏఎస్‌ల శిక్షణ అకాడమిలో జరిగిన కార్యక్రమానికి గత నెల 4న బయలుదేరి వెళ్లారు. గత నెల 30తో ఆ శిక్షణ పూర్తి అయింది. సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొనే అవకాశం లేదు. మధ్యాహ్నం తర్వాత బాధ్యతలను తీసుకుంటారు. ఇన్‌ఛార్జి కలెక్టర్, జేసీ విష్ణు చరణ్ సారథ్యంలోనే అర్జీల స్వీకరణ జరగనుంది. ఈ విషయాన్ని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

అన్నదాతలకు విస్తారంగా చేయూత

➤ వ్యవసాయ ఉత్పాదకతకు ఏఐ సాయం

➤ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీతో జిల్లాకు ప్రయోజనం

ఈనాడు, అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రగతికి ఊతమిచ్చేలా ఉంది. బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేనప్పటికీ ఉమ్మడిగా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు 'భారత్ విస్తార్' పేరుతో కేంద్రం తీసుకురానున్న ఏఐ టూల్ అనంత ఉద్యాన రైతులకు వరంగా మారనుంది. రైతులను ఏకీకృతం చేయడంతోపాటు పంట సాగులో మెలకువలు, ఉత్పత్తి పెంచే సిఫార్సులు, వాతావరణ వివరాలు, తాజా మార్కెట్ ధరలు వంటి సమాచారాన్ని టూల్ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే పీఎం ధన, ధాన్య కృషి యోజన పథకానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలను ఎంపిక చేశారు. బాలికల చదువును ప్రోత్సహించేందుకు జిల్లాకు వసతి గృహం మంజూరు చేయనున్నారు.

ఉద్యాన విస్తీర్ణం పెంచేలా..

కేంద్రం అమలు చేయనున్న పూర్వోదయ పథకం జిల్లాలో సాగునీటి పథకాలు, వ్యవసాయ విస్తరణకు ఊతమివ్వనుంది. ఉమ్మడి ప్రకాశంతోపాటు రాయలసీమ జిల్లాల్లో 82 ఉద్యాన క్లస్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉమ్మడి జిల్లాలో 10 క్లస్టర్లు ఉండగా పూర్వోదయ నిధులతో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచేలా రైతులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 1.51 లక్షల హెక్టార్లు కాగా దిగుబడి 30 లక్షల టన్నుల వరకు వస్తుంది.

పాడి రైతులకు..

జిల్లాలో పశుపోషణ, డెయిరీ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఆధునికీకరణ కోసం 'క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ' పథకం అమలుతో లబ్ధి కలగనుంది. ఉమ్మడి జిల్లాలోని 1.20 లక్షల మంది పాడి రైతులతోపాటు పాల డెయిరీల నిర్వాహకులను ప్రోత్సహించనుండటంతో ప్రయోజనం కలగనుంది. పౌల్ట్రీ రంగం విస్తరించనుంది.

గంటలో బెంగళూరుకు..

కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ రైల్ కనెక్టివిటీలో హైదరాబాద్-బెంగళూరు మార్గం ఉండటం ఉమ్మడి అనంతకు కలిసొస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది పూర్తయితే ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా బెంగళూరుకు గంటలో చేరుకోవచ్చు.

నగరాభివృద్ధికి నిధులు

అనంతపురం నగరంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి సాయం అందనుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించగా అందులో అనంతపురానికి వాటా దక్కే అవకాశం ఉంది.

చేనేతలకు కొత్త పథకాలు..

- కేంద్రం నేషనల్ ఫైబర్ స్కీమ్
- మ్యాన్‌మేడ్ న్యూ ఏజ్ ఫైబర్స్ స్కీమ్
- నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోగ్రాం
- టెక్స్-ఎకో ఇనిషియేటివ్
- సమర్థ్ 2.0 ఫర్ మోడర్నైజ్డ్ స్కిల్లింగ్
- ధర్మవరం, ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి శిక్షణ అందించేందుకు అవకాశం ఉంది. తద్వారా వేలమంది చేనేత కార్మికులకు ఉపాధి లభించనుంది.

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు

ఎంఎస్‌ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వం కొనడంతోపాటు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఉమ్మడి జిల్లాలో 83 వేలకుపైగా ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరనుంది.

ధర దక్కదు.. కన్నీరాగదు!

టమాటా రైతుల దయనీయస్థితి

అనంతపురం (వ్యవసాయం), మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో టమాటా ధరలు చూసి రైతుకు నోట మాట రావడం లేదు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. మార్కెట్‌లో ధరలు తగ్గుతూనే ఉన్నాయి. వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో కూడా రావడం లేదని అన్నదాతల్లో గగ్గోలు పెడుతున్నారు.

1000 మెట్రిక్ టన్నులు: అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌కు రెండ్రోజులుగా వస్తోన్న టమాటా.

రూ.9 : ప్రస్తుతం మార్కెట్‌లో గరిష్ఠంగా కిలో ధర

రూ.7 : మార్కెటింగ్‌శాఖ కొనుగోలు చేస్తున్న ధర

అనంతపురం మార్కెట్‌కు భారీగా వచ్చిన టమాటా

ప్రాసెసింగ్ యూనిట్లు.. నిరుపయోగం

కళ్యాణదుర్గం మండలం వెంకటాంపల్లి, కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామాల్లో 2023లో రూ.3.50 కోట్లతో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశారు. పనులు మొదలుకాలేదు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆధ్వర్యంలో నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గంటకు ఒకటిన్నర మెట్రిక్ టన్ను టమాటా ప్రాసెసింగ్ చేసేలా యూనిట్‌ను నిర్మించారు. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో శీతల గదులు కూడా నిర్మించారు. పనులు పూర్తయితే ఆర్డీటీకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టమాటా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ధరలు తగ్గినప్పుడు ప్రాసెసింగ్ చేయడం, సాస్, ఊరగాయలు, వడియాలు వంటివి తయారు చేయవచ్చు. ఇప్పటికీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి నోచుకోలేదు.

★ ఉమ్మడి జిల్లాలో రబీలో టమాటా 10 వేల ఎకరాలకు పైగా సాగులో ఉంది. ఎకరాకు 23-30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఆ లెక్కన దిగుబడి భారీగానే వస్తోంది. నిత్యం అనంతపురం మార్కెట్‌కే సుమారు 1000-1500 టన్నులదాకా వస్తోంది.

★ శ్రీసత్యసాయి జిల్లాలో పండిన పంటను కర్ణాటకలోని కోలార్, గౌరీబిదనూరు, మదనపల్లె తదితర మార్కెట్‌లకు తీసుకువెళ్తున్నారు. బుట్ట గరిష్ఠంగా రూ.700 వరకు పలకాల్సిన ధర.. ప్రస్తుతం రూ.400లోపే వస్తోందని రైతులు అంటున్నారు. రవాణా ఛార్జీలు, కూలి ఖర్చులు పోనూ ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

★ మడకశిర, అమరాపురం, గుడిబండ, అగళి, రొళ్ల సంతాలతోపాటు ఆయా పంచాయతీ కేంద్రాల్లో జరిగే వారపు సంతాల్లో 15 కేజీల బుట్ట రూ.40లకే అడుగుతున్నారు. అంటే కిలో ధర రూ.3 లోపే.

కొంటున్నాం

కిలో రూ.7కు తగ్గితే మార్కెటింగ్‌శాఖ ద్వారా కొనుగోలు చేస్తాం. శనివారం టన్ను రూ.7 వేలు చొప్పున 15 టన్నులు కొనుగోలు చేశాం. విజయవాడకు 7 టన్నులు, ఏలూరుకు నాలుగున్నర టన్నులు, ప్రకాశం జిల్లాకు మూడున్నర టన్నులు చొప్పున కొని పంపించాం.

- రాఘవేంద్రకుమార్, సహాయ సంచాలకులు (మార్కెటింగ్‌శాఖ)

భూ రీసర్వే పునఃప్రారంభం

నేటి నుంచి సర్వేయర్లు విధుల్లోకి..

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అపరిష్కృత సమస్యల సాధనకు గ్రామ సర్వేయర్లు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఉప సంహరించుకున్నారు. భూ రీసర్వే విధులను మాత్రమే సర్వేయర్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే. సోమవారం (2న) నుంచి యథావిధిగా ఉమ్మడి అనంత జిల్లాలో భూ రీసర్వే విధులకు హాజరయ్యేలా తమ రాష్ట్ర సంఘం నాయకుల నుంచి సంకేతాలు వెలువడ్డాయని జిల్లా గ్రామ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు సందీప్‌కుమార్ తెలిపారు.

"వేతన స్కేలు పెంపుదల, పదోన్నతి, టీఏ, డీఏ బకాయిలు, పనిభారం.. వంటి డిమాండ్ల సాధనకు గతనెల 27 నుంచి భూ రీసర్వే పనులను బహిష్కరించాం. మంత్రి అనగాని సత్యప్రసాద్, తమ శాఖ డైరెక్టర్ నుంచి స్పష్టమైన హామీ, భరోసా ఇవ్వడంతోనే భూ రీసర్వే పునఃప్రారంభిస్తున్నాం. గత నెల 30న మంత్రి సమక్షంలో చర్చలు ఫలించడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి విధులకు వెళ్లాలని నిర్ణయించాం."

- సందీప్‌కుమార్

వివిధ దశల్లో..

ప్రతి మండలంలోనూ ఒకటి నుంచి నాలుగు గ్రామాల మధ్యలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో అనంత జిల్లాలో 79 గ్రామాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 60కి పైగా పూర్తి దశలో ఉన్నాయి. రాళ్లు పాతడం, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం, తప్పులు సరిదిద్దడం.. వంటి దశల్లో ఆ మూడు విడతలు ఉన్నాయి.

▲ రీసర్వే చేపట్టిన గ్రామాలు : 140

▲ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసర్వే విడతలు : మూడు

▲ 90: అనంతపురంలోని గ్రామాలు

▲ 60: శ్రీసత్యసాయి జిల్లాలోని గ్రామాలు

గుంతకల్లు సేమియా.. నోరూరేనయా!

సిద్ధం చేసిన సేమియా

గుంతకల్లు, న్యూస్‌టుడే: వందలాది మంది మహిళలకు పాలసేమియా తయారీలో ఉపాధి దొరుకుతోంది. గుంతకల్లు పట్టణం హంపయ్య కాలనీ ఇందుకు వేదికైంది. ఇక్కడ సేమియాను తయారు చేసే కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. గుంతకల్లు, గ్రామీణం, గుత్తి మండలంలోని వివిధ గ్రామాలకు తయారీదారులు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

తయారీకి ఏం వాడుతారు: మైదాపిండి, డాల్డాను ఉపయోగిస్తారు.

ప్రతికేంద్రంలో పనిచేసే మహిళల సంఖ్య : 10 మంది

వీరికి రోజు కూలీ: రూ. 350- రూ.400 వరకు వస్తోంది.

సేమియా కిలో విక్రయం: రూ.180 నుంచి రూ.250 వరకు

తరలింపు: మహిళలు సేమియాను బుట్టల్లో నింపుకొని బెంగళూరు, విజయవాడ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, పుణె, హుబ్బళ్లి, విశాఖపట్టణం నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.

డిమాండ్: గుంతకల్లులో తయారు అయ్యే పాల సేమియాకు ప్రఖ్యాతి గాంచడంతో డిమాండ్ ఉంటోంది.

కాన్పులకు వెళ్తే కోతే

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్లు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: మహిళలకు మాతృత్వం వరంలాంటిది. కడుపులో బిడ్డను నవ మాసాలు మోసి కాన్పుల కోసం ఆసుపత్రులకు వెళ్తే వైద్యులు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో తల్లులకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఇంటి వద్దకే ఆరోగ్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రసవ సమయంలో ఏ తల్లి, బిడ్డ మృతి చెందకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా సాధారణ ప్రసవాలు ఎందుకు చేయలేకపోతున్నారన్న విషయంపై సిజేరియన్‌లు అధికంగా చేస్తున్న వైద్యులే సమాధానం చెప్పాల్సి ఉంది.

ఇదీ పరిస్థితి

❖ గుంతకల్లులోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో 106 ప్రసవాలు జరుగగా.. అన్నీ సిజేరియన్లు చేశారు. ❖ అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 140 ప్రసవాలు జరగ్గా 135, గుత్తిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో 95 ప్రసవాలు జరగ్గా 95 సిజేరియన్‌లు చేశారు.

❖ తాడిపత్రిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో 95 ప్రసవాలు చేయగా ఇందులో 80 సిజేరియన్‌లు చేశారు.

ఫీజుల వసూలు ఇలా..

ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం కోసం సౌకర్యాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు, సిజేరియన్ అయితే రూ.35 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు వసూలు చేస్తుండటం గమనార్హం.

నోటీసులు ఇస్తాం - డాక్టర్ ఈ.బి.దేవి, డీఎంహెచ్‌వో

ఎక్కువగా సిజేరియన్‌లు చేసిన ఆసుపత్రులను గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. వారిచ్చే వివరణను బట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం. అనవసరంగా సిజేరియన్‌లు చేయటం వల్ల తల్లుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అవసరం మేరకే సిజేరియన్‌లు చేసేలా చర్యలు తీసుకుంటాం.

గత ఏడాది ఏప్రిల్ నుంచి జనవరి 17 వరకు వివరాలు

జిల్లా: అనంతపురం

పీహెచ్‌సీలు	44
మొత్తం ప్రసవాలు	692
సాధారణ ప్రసవాలు	692
సీహెచ్‌సీలు	7
మొత్తం ప్రసవాలు	718
సాధారణ ప్రసవాలు	675
సిజేరియన్‌లు	43
ప్రైవేటు ఆసుపత్రులు	131
మొత్తం ప్రసవాలు	13,023
సాధారణ ప్రసవాలు	6,651
సిజేరియన్‌లు	6,372

కోతకు గురై నాలుగేళ్లు.. మరమ్మతులకు ఇంకెన్నాళ్లు?

కణేకల్లు మండలం నుంచి ఉరవకొండ దారిలో సొల్లాపురం నుంచి ఎన్.హనుమాపురం వెళ్తుండగా ర.భ వంతెన రక్షణ గోడ నాలుగేళ్ల కిందట కూలిపోయింది. నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కోతకు గురైన ప్రాంతంలో అధికారులు మట్టిని కుప్పగా పోసి వదిలేశారు. రాత్రిపూట చీకట్లో ఏమరపాటుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, కణేకల్లు

నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలు

వాహనదారున్ని అభినందిస్తున్న త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 'నో హెల్మెట్..నో పెట్రోల్' నిబంధన అమలు చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించి పెట్రోలు పోయించుకునే ద్విచక్ర వాహన చోదకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎంజీ పెట్రోలు బంకు వద్ద శిరస్త్రాణం ధరించి వచ్చిన ద్విచక్ర వాహనదారులకు సిల్వర్ నాణేలు, గులాబీ పువ్వులు అందజేసి శాలువాలతో సత్కరించారు. నగరంలోని అందరు సీఐలు వారి సర్కిళ్ల పరిధుల్లో కార్యక్రమం చేపట్టారు. శిరస్త్రాణం వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది.

శ్రద్ధాంజలి

జననం: 24-12-1946

మరణం: 01-02-2026

కీ॥శే॥ శ్రీ తరిమెల వెంకట రంగారెడ్డి గారు

మాజీ సింగిల్‌విండో అధ్యక్షులు, తరిమెల గ్రామం, శింగనమల మండలం

ఉన్నతమైన విలువలతో జీవనం సాగించి, సమాజంలో మాకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన మా ఇంటి దైవం కీ॥శే॥ శ్రీ తరిమెల వెంకట రంగారెడ్డి గారు 01-02-2026 ఆదివారం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. బాధాతప్త హృదయాలతో...

భార్య : తరిమెల భారతి

కుమారుడు : తరిమెల మహీధర్ రెడ్డి, కోడలు : కౌసల్య

మనవళ్లు : తరిమెల అభిరామ్ రెడ్డి, తరిమెల సిద్ధార్థ్ రెడ్డి

అంత్యక్రియలు : 02-02-2026 సోమవారం ఉ॥ 9 గం॥ల నుండి 10-30ని॥ల మధ్య శింగనమల మం॥, మా స్వగ్రామం తరిమెల నందు నిర్వహించబడును.

పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ..

దయగల క్రిస్టినా.. పేదలంటే ఆరాధన

అభాగ్యులపై విదేశీయురాలి ఉదారత

"నిజమైన దేవుడు మందిరాల్లో కాదు.. మనుషుల గుండెల్లో కొలువై ఉన్నాడు.. జీవకోటి సేవే.. భగవంతుడికి నిజమైన ఆరాధన " అని సాయి చెప్పిన సూక్తులను ఆ విదేశీయురాలు స్ఫూర్తిగా తీసుకున్నారు. దేశం కాని దేశంలో పేదలు, అనాథలు, విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. పోలాండ్‌కు చెందిన పారిశ్రామికవేత్త క్రిస్టినా. 2004వ సంవత్సరంలో క్రిస్టినా సత్యసాయిబాబా దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. సాయి సందేశాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి సమాజసేవ చేస్తున్నారు. ఏటా రెండుసార్లు ఇక్కడికి విచ్చేసి.. గూడు లేని పేదలు, రోడ్ల పక్కన ఉండే అనాథలకు వస్త్రాలు, నిత్యావసరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, విద్యాసామగ్రి, మౌలిక వసతులు కల్పిస్తారు.. ఇందుకోసం ఏటా రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, పుట్టపర్తి

అగ్గిపాడు.. ఊరు విడిచారు!

తలారిచెరువు గ్రామస్థుల వింత ఆచారం

తలారిచెరువు గ్రామం

తాడిపత్రి, న్యూస్‌టుడే: మాఘమాసంలో పౌర్ణమి వచ్చిందంటే ఆ ఊర్లో నిప్పురవ్వ కాదు కదా.. ఒక్క దీపమూ వెలగదు. ఒక్కరూ కనిపించరు. ముందురోజు అర్ధరాత్రే పిల్లలు, పెద్దలతోపాటు పశుపక్షాదులను తీసుకొని ఊరు ఖాళీ చేసి వెళ్తారు. మరుసటిరోజు అర్ధరాత్రి మళ్లీ వస్తారు. ఈ ఆచారం తాడిపత్రిలోని తలారిచెరువులో కొన్నేళ్ల నుంచి పాటిస్తుండటం విశేషం. గ్రామపెద్దల కథనం మేరకు.. తలారి చెరువులో సుమారు వెయ్యి మందికిపైగా జీవనం సాగిస్తున్నారు. 600 ఏళ్ల కిందట ఒక బ్రాహ్మణుడు తన అనుచరులతో గ్రామంలోకి చొరబడి బంగారు, పంట దిగుబడులను దోచుకుని వెళ్తుండగా ప్రజలు పట్టుకుని వారిని హతమార్చారు. బ్రాహ్మణుడు మరణించే సమయంలో బ్రాహ్మణ హత్య మహా పాపమని, ఊరిలో కరవు కాటకాలు, పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోతారని శపించాడు. అతడు చెప్పిన విధంగా కొన్నేళ్లపాటు జరిగింది. దీంతో కొందరు గ్రామపెద్దలు చంద్రగిరిలోని జ్యోతిష్యులను కలిసి సమస్యకు పరిష్కారం అడిగారు. ఏటా మాఘపౌర్ణమి రోజు గ్రామంలో అగ్గి రాజేయకుండా, కనీసం వెలుతురు కూడా ఉండకుండా ఇళ్లకు తాళాలు వేసి ఒక్కరోజుపాటు ఊరు విడిచి వెళ్లాలని సూచించారు. అప్పటి నుంచి మాఘ చతుర్దశి అర్ధరాతి నుంచి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు ప్రజలు 'అగ్గిపాడు' పేరుతో ఊరి బయటకు వెళ్తారు. అక్కడే బంధువులతో కలిసి వనభోజనాలు, ఆటపాటలతో గడుపుతారు. మాఘపౌర్ణమి దాటిన తర్వాత అంతా గ్రామానికి చేరుకొని ఇళ్లను శుద్ధి చేసుకుని యథావిధిగా జీవనం సాగిస్తారు. ఈ ఆచారాన్ని ఆదివారం కొనసాగించారు.

హాజీవలి దర్గా వద్ద బస చేస్తున్న గ్రామస్థులు

సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనంతపురం జిల్లా పరిధిలో నెల పాటు (ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు) 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందని ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏదైనా సభ లేదా ఊరేగింపు నిర్వహించదలచిన పక్షంలో ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులో సభ, ర్యాలీ నిర్వహించే ప్రదేశం, సమయం వివరాలు పేర్కొనాలి. పరిస్థితులను బట్టి మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దుచేసే హక్కు పోలీసు శాఖకు ఉంటుంది. ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్టు -1861, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

పూర్తి వివరములకు: 8008709784

జగన్ ఇంటిని ముట్టడిస్తాం: ఎంఎస్.రాజు

మాట్లాడుతున్న ఎంఎస్.రాజు

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి. అవాకులు, చవాకులు పేలితే అంబటి రాంబాబు ఇంటినే కాదు.. జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామని శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్.రాజు హెచ్చరించారు. చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎలా బుద్ధి చెప్పారో.. తీరు మార్చుకోకపోతే జగన్‌కు అదే గతి పడుతోందన్నారు. ఆదివారం అనంతపురం నివాసంలో మీడియా సమావేశంలో ఎంఎస్.రాజు మాట్లాడుతూ.. అంబటి చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉంటే జగన్‌కు వినడపడలేదా? జగన్, సాక్షి ఛానల్, మీడియా, వైకాపా నాయకులు కావాలనే అంబటిని వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. అంబటిపై కుట్ర చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ అనడం ఏంటని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. జోగి రమేష్ చంద్రబాబుపై దాడి చేస్తే ఆయనకు మంత్రి పదవినిచ్చి మరింత ప్రోత్సహించలేదా అని మండిపడ్డారు. నైతిక విలువలు ఉంటే.. జగన్ తక్షణమే అంబటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్ TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్, Mee FM Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ఉత్తమ విద్యార్థులను అందించడమే ధ్యేయం

పూర్వ విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న హిమవాహిని

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మానవతా విలువలతో కూడిన విద్యను బాల్యం నుంచే అందజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే బాలవికాస్ విద్యావిధానం లక్ష్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సాయికుల్వంత్ మందిరంలో ఆదివారం 20వ బాలవికాస్ పూర్వ విద్యార్థుల దినోత్సవం, 13వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్‌లో చదువుకొని ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పూర్వ విద్యార్థులకు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్ సతీమణి హిమవాహిని ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. అనంతరం భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించారు. సత్యసాయి భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు. వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన బాలవికాస్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

'మాస్టర్ అథ్లెటిక్స్'లో అయూబ్‌ఖాన్ ప్రతిభ

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరులోని కేవీ జడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ అయూబ్ ఖాన్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిర్వహిస్తున్న ఏడో జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. కేటగిరి 50 ప్లస్ పురుషుల విభాగంలో 400 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం, అలాగే 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించారు. ఇది తన క్రీడాజీవితంలో మైలురాయిగా నిలుస్తోందని ఆయూబ్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

JOBS

Wanted Experience Duty Doctors for a Hospital Qualification MBBS/ Pharma D/ BHMS. Contact: +91 9381647411.

Wanted: Tutors, Wardens, Custodians Monstessori Elite EM School, Gollapalli, ATP. Cell: 7386261972, 8340038384.

ప్రముఖ కొత్త కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, టెలీకాలర్ కావలెను. జీతం+ఇన్సెంటివ్ కలవు. ✆ : 77995 29988, 90003 36265.

అనంతపురం టౌన్ లోని ఇలాహి ఏజెన్సీ నందు స్టేషనరీ/చాక్లెట్స్ మార్కెటింగ్ చేయడానికి స్టాఫ్ కావలెను. 35 సం॥ లోపు అర్హులు. శాలరీ 12 వేలు. ✆ 9848604533.

పరమేశ్వర టింబర్స్ - ATP నందు పనిచేయుటకు 5సం. పైన అనుభవం ఉన్న Site/ Civil Engineer కావలెను. జీతం: 40K. ✆ 9666946649

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీ వసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

మా కంపెనీలో పని చేయుటకు Computer Operator పురుషులు కావలెను. అర్హత Computer వచ్చి ఉండాలి, వయస్సు 40 లోపు, జీతం: 8,000 to 9000. సంప్ర: కమలానగర్, అనంతపురం. సెల్: 9493181828.

అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న EKOTEJAS ఎలక్ట్రిక్ ఆటోలో తయారీ కోసం డిప్లొమా/ ITI పాసైన అనుభవం ఉన్న టెక్నీషియన్స్ ఫిట్టర్ వెంటనే కావాలి. అనుభవంబట్టి జీతం ఇవ్వబడును. Contact: 9505983399.

ప్రముఖ Garments Shop నందు Work చేయుటకు ఇంటర్ or Degree చదివిన అబ్బాయిలు కావలెను. (స్థానికులు మాత్రమే) సెల్: 9908147806

MARKETING/ SALES

Wanted Experience Medical Marketing Sales Executive for a Medical Company, Qua: Degree/ MBA. Cell: 7989567929.

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్, ASO'లు ధర్మవరం, హైదరాబాద్‌లో పనిచేయుటకు కావలెను. జీతం: 15,000 - 18,000/- రూం ఫ్రీ. Ph: 6302549622, 7569329230.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU Classifieds 5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

రమణీయం.. శ్రీవారి రథోత్సవం

భక్తజనసందోహం మధ్య రథోత్సవం (అంతర చిత్రంలో స్వామి)

తొండపాడు (గుత్తి గ్రామీణం), న్యూస్‌టుడే: గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ రంగనాథస్వామి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి కల్యాణం మంత్రోచ్చారణలు, మేళతాళాలు అశేష భక్తుల నడుమ దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆనవాయితీగా పందెరపు బండ్లను ఆలయం చుట్టూ ప్రదర్శన చేశారు. సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రథం లాగి ప్రారంభించారు. ఆలయం నుంచి గ్రామ సమీపంలోని జమ్మి చెట్టు వరకు వందలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో రథం ముందుకు సాగింది. దేవాదాయశాఖ, మాణిక్య రంగనాథస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ ఈవో శోభ, ఆలయ ఛైర్మన్ రంగస్వామిరెడ్డి యాదవ్, అర్చకులు పలుకూరి రవికుమార్, చిన్నరెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు

ప్రత్యేకాలంకరణలో గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

గార్లదిన్నె (గ్రామీణం), న్యూస్‌టుడే : కోటంక గ్రామ సమీపంలోని కొండల మధ్య వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మాఘ మాసం ఉత్సవాల రెండో ఆదివారం వైభవంగా జరిగింది. స్వామికి ఉదయం ఏకవార రుద్రాభిషేకం, సహస్రనామార్చన, అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ఆభరణాలు, వివిధ రకాల పూజలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి క్యూలైన్లలో బారులుతీరి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు దివంగత వై.వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కొండారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనంత మాజీ మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ నారాయణరెడ్డిలు అన్నదాన సదుపాయం కల్పించారు. ఎస్సై గౌస్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అశ్వర్థనారాయణ నమోస్తుతే!

అలంకరణలో అశ్వర్థనారాయణస్వామి, చక్రభీమలింగేశ్వరస్వామి

స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: పెద్దపప్పూరు మండలంలో ప్రసిద్ధి చెందిన అశ్వర్థనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే వేదపండితులు అశ్వర్థనారాయణ స్వామి, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పాలపొంగులు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి బారులు తీరారు. అశ్వర్థనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి, శ్రీభవానీ భీమశంకరస్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించి వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం ఘనంగా జరిపించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

'సర్వేల పేరుతో వేధింపులు ఆపాలి'

ఐక్యత చాటుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

కమలానగర్, న్యూస్‌టుడే : సర్వేల పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేధింపులను ఆపాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున, వరప్రసాద్, రామకృష్ణ డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు వరమా? శాపమా? అనే అంశంపై ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన సచివాలయ ఉద్యోగులకు ముందుగా నివాళులు అర్పించారు. సర్వేల పేరుతో అధిక వేధింపుల కారణంగా ఇటీవల కొంతమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరణిస్తున్నారని ఆరోపించారు. ఈ మరణాలపై జ్యుడీషియల్ విచారణ చేయాలన్నారు. ప్రభుత్వం న్యాయబద్ధ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రమోషన్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్, 9 నెలల ఆర్థిక బకాయిలు మంజూరు చేయాలన్నారు. నాయకులు శివశంకర్, వీరనారప్ప, షణ్ముఖ, కిరణ్ పాల్గొన్నారు.

వేటకొడవళ్లతో నరికి దారుణ హత్య


కావలి రమేష్

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన కావలి రమేష్(50) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ, ఎస్సై నబిరసూల్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్ కొన్నేళ్లుగా గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిని మానుకోవాలని సదరు కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆదివారం ప్రత్యర్థులు లింగదహాళ్ క్రాస్ వద్ద కాపుకాచి రమేష్‌పై వేట కొడవళ్లతో దాడిచేసి హత్య చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అత్యాచారయత్నం ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్

పుట్లూరు (బుక్కరాయసముద్రం), న్యూస్‌టుడే : మండల పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ మారుతీ ప్రసాద్‌ను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యల్లనూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శనివారం వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో కేసు నమోదైంది. ఈక్రమంలో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కాగా బాధితురాలు జరిగిన ఘటనను అవమానంగా భావించి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను బంధువులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉద్యోగ ఐకాస జిల్లా ఛైర్మన్‌గా దివాకర్‌రావు

ప్రధాన కార్యదర్శిగా పీఎస్ ఖాన్

ఆనందోత్సాహాల్లో జిల్లా ఛైర్మన్, కార్యదర్శులు దివాకర్‌రావు, పీఎస్ ఖాన్, తదితరులు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: 'ఏపీ ఐకాస అమరావతి' అనంత జిల్లా అనుబంధ కమిటీ ఏకగ్రీవంగా ఎంపికైంది. ఆదివారం అనంతపురంలోని కృష్ణ కళా మందిరం ఆవరణలో జిల్లా సర్వసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఎస్‌ఎల్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివనందారెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.నారాయణస్వామి సమక్షంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సంఘం జిల్లా ఛైర్మన్‌గా ఆర్ఎన్ దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పీఎస్ ఖాన్‌లు రెండోసారి ఎన్నిక కావడం విశేషం. సహ ఛైర్మన్‌గా బి.మల్లారాయుడు, కోశాధికారిగా పి.సంతోష్‌గౌడ్, వైస్ ఛైర్మన్లుగా హెచ్ఎం జయరామిరెడ్డి, కె.లక్ష్మీనారాయణ, తలారి పెద్దయ్య, చెన్నప్ప, కార్యదర్శులుగా జి.వేణుగోపాల్, పి.వెంకటశివప్రసాద్, డి.రవీంద్ర, కె.గోవింద్ నాయక్, మరికొంత మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.

ప్రయోగ పరీక్షలు ఆరంభం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులకు మొదటి విడత ప్రయోగ పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. 62 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 2904 మంది విద్యార్థులకు 2847 మంది.., మధ్యాహ్నం జరిగిన ప్రయోగ పరీక్షల్లో 2008 మందికి 1967 మంది.. హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు రెండో విడత ప్రయోగ పరీక్షలు ఆరంభమయ్యాయి. ఉదయం 9 కేంద్రాల్లో ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరిగాయి. 1086 మందికి 981 మంది.., మధ్యాహ్నం 881 మందికి 850 మంది హాజరయ్యారు. ఆర్ఐవో వెంకటరమణనాయక్ 5 కేంద్రాలు తనిఖీ చేశారు. వృత్తివిద్యాశాఖాధికారి గురవయ్యశెట్టి 8 కేంద్రాలు తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగాలు చేపట్టారు.

రాష్ట్రస్థాయిలో అనంత విద్యార్థుల ప్రతిభ

ట్రోఫీ అందుకుంటున్న విద్యార్థిని వీణమాధురి, నిఖిలేశ్వర్

ఎస్కేయూ, న్యూస్‌టుడే: ఆంగ్లభాషా నైపుణ్యంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన స్పెల్-బి పోటీల్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచి ట్రోఫీలు అందుకున్నారు. శనివారం విజయవాడలో రాష్ట్రస్థాయి స్పెల్-బి పోటీలు జరిగాయి. ఇందులో ఇంటర్మీడియట్ విభాగంలో యల్లనూరు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థిని వీణమాధురి ప్రథమ బహుమతి దక్కించుకున్నారు. 6వ తరగతి విభాగంలో రాప్తాడు ఆదర్శ పాఠశాలకు చెందిన నిఖిలేశ్వర్ ప్రథమ స్థానంలో నిలిచాడు. 7వ తరగతి విభాగంలో గొడసలపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థి వెంకటలక్ష్మి 3వ స్థానంలో, 9వ తరగతి విభాగంలో గుంతకల్లు ఎస్ఆర్కే పాఠశాలకు చెందిన నందిత 3వ స్థానంలో నిలిచింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. డీఈవో ప్రసాద్‌బాబు, డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు వారిని అభినందించారు.

బాలికలు.. క్రీడల్లో మెరికలు

రాష్ట్రస్థాయిలో ఆటల్లో రాణింపు

రాయదుర్గం పట్టణం, కళ్యాణదుర్గం గ్రామీణం, ఉరవకొండ, న్యూస్‌టుడే: బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ సత్తాచాటుతున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. తాము క్రీడల్లో తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు. ఇటీవల పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో పలువురు ప్రతిభచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందరి మన్ననలు పొందుతున్నారు. పాఠశాలలకు, ప్రాంతానికి, గురువులకు గుర్తింపు తీసుకొస్తున్న బాలికల మనోగతంపై 'న్యూస్‌టుడే' కథనం.

ఎయిర్‌ఫోర్స్‌లో కొలువే లక్ష్యం

తల్లిదండ్రులు రాజేశ్- మల్లేశ్వరిలు రాయదుర్గం లక్ష్మీబజారులో కిరాణా వ్యాపారం చేస్తారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. నాన్న ప్రోత్సాహంతో అండర్-17 విభాగం షటిల్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా. ఇటీవల దిల్లీలో నిర్వహించిన జాతీయ సైన్సు ఎగ్జిబిషన్‌లోనూ పాల్గొన్నా. భవిష్యత్తులో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నా.

- సాయిశ్రీ దీప్తి, షటిల్ క్రీడాకారిణి

భవిష్యత్తులో వైద్యురాలిగా స్థిరపడతా

రాయదుర్గం మండలం వడ్రవన్నూరు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నలు రాజేశ్వరి- రామాంజనేయులు వ్యవసాయ పనులు ముగ్గురు పిల్లలమైన మమ్మల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టంచూసి జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో పీఈటీ రామాంజనేయులు ప్రోత్సాహంతో క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నా. నెట్‌బాల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు అండర్-14 బాలికల విభాగంలో పాల్గొని రన్నర్‌గా నిలిచా. భవిష్యత్తులో వైద్యురాలు కావాలన్నదే లక్ష్యం.

- హర్షిత, నెట్‌బాల్ క్రీడాకారిణి

క్రీడా విభాగంలో ఉద్యోగ సాధనకు కృషి

అమ్మానాన్న నాగిరెడ్డి- కమలమ్మ వ్యవసాయ పనులు చేసుకొంటూ ఇద్దరు పిల్లలమైన మమ్మల్ని చదివిస్తున్నారు. వడ్రవన్నూరు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. ఇటీవల నెట్‌బాల్ అండర్-17 బాలికల విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపా. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పీఈటీ వద్ద శిక్షణ పొందుతున్నా. భవిష్యత్తులో క్రీడల విభాగంలో ఉద్యోగం సాధించాలన్నదే లక్ష్యం.

- సరిత, నెట్‌బాల్ క్రీడాకారిణి

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

సీసీ రోడ్డు ప్రారంభం

అపిలేపల్లి(కుందుర్పి), న్యూస్‌టుడే: అపిలేపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బస్టాండు వరకు రూ.26 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. గ్రామ సర్పంచి హసీనా అతావుల్లా, తెదేపా నాయకులు రామాంజినేయులు, జయచంద్ర, ధనుంజయ, ఈరన్న, రామిరెడ్డి పాల్గొన్నారు. ● ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని పాల్గొని పూజలు చేశారు. వివిధ మండలాల ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పెన్నహోబిలంలో నిర్వహించిన ఏపీటీఎఫ్ జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేశ్, మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబన్న, రాష్ట్ర సమితి సభ్యుడు శ్రీనివాసులు, ఆయా మండలాల నాయకులు లోకేశ్, భువనేశ్వర చౌదరి, విజయ్‌కుమార్, ధనుంజయ, మునిస్వామి, నజీర్, వన్నూరుస్వామి, దేవశిఖామణి, రాము, చంద్రశేఖర్, ఈశ్వరయ్య, నారాయణస్వామి పాల్గొన్నారు.

'ఉపాధి పథకం' నిర్వీర్యం తగదు: కాంగ్రెస్

మాట్లాడుతున్న రాంభూపాల్‌రెడ్డి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక అతిథి గృహంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాంభూపాల్‌రెడ్డి నాయకులతో కలిసి మాట్లాడారు. ఈనెల 2, 3 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అనంత జిల్లా పర్యటన సందర్భంగా 3న శెట్టూరు మండలం ఐదుకల్లులో జరిగే రచ్చబండ కార్యక్రమం రాజకీయ పోరాటానికి వేదికగా మార్చాలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు తిమ్మరాజు, గోవిందప్ప, మర్రిస్వామి, కరీంసాబ్, శివకుమార్ పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యానికి భరోసా

● అంగన్‌వాడీలకు ప్రథమ చికిత్స కిట్ల పంపిణీ

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం, కళ్యాణదుర్గం గ్రామీణం, ఉరవకొండ: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతోపాటు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మినీ అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ, మెనూలో మార్పులు చేసి పోషకాహారంతోపాటు బాలల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రథమ చికిత్స కిట్లను అందిస్తున్నారు. చిన్నారులు కిందపడినా, చిన్నపాటి గాయాలైనా ఆసుపత్రులకు తరలించే పనిలేకుండా స్థానికంగానే చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.

డివిజన్ పరిధిలో వివరాలు..

ప్రాజెక్టు	కేంద్రాలు	లబ్ధిదారులు
రాయదుర్గం	185	16324
కణేకల్లు	138	11410
ఉరవకొండ	325	17421
కళ్యాణదుర్గం	179	7211
కంబదూరు	198	11520

ఏమేమి ఇస్తారంటే...

ప్రతి కిట్‌లో 11 రకాల ముందులు, చేతుల శుభ్రతతోపాటు క్రిమిసంహారక ద్రావణం, కట్లు కట్టే రోల్ బ్యాండేజి, దూది తదితరులు ఉన్నాయి. గాయాలైతే మందులతోపాటు వాటిని ఎలా వాడాలి? ఎంత మోతాదులో వాడాలో నియమాలు సైతం కిట్లలో పొందుపర్చారు. చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన మందులు ఇప్పటికే కేంద్రాలకు చేరాయి.

అంగన్‌వాడీ కార్యకర్తలకు కిట్లు పంపిణీ చేస్తున్న సీడీపీవో పద్మావతి

అన్ని కేంద్రాలకు అందజేశాం

- పద్మావతి, సీడీపీవో, రాయదుర్గం

జిల్లా నుంచి వచ్చిన మెడికల్ కిట్లను అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశాం. వీటి వినియోగంపై కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ ఇచ్చి పంపాం. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు రాకుండా ప్రథమ చికిత్స అందించేందుకు స్థానికంగానే ఏర్పాట్లు పూర్తిచేశాం.

భయాన్ని వీడితేనే క్షయపై విజయం

కళ్యాణదుర్గం గ్రామీణం, క్షయ వ్యాధిపై భయాన్ని వీడితేనే జీవితం బాగుంటుందని వైద్యాధికారి హర్షద్, ట్రస్టు ఛైర్మన్ బద్దేనాయక్ పేర్కొన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పోషకాహార సరకులు అందజేసి ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది సత్యనారాయణ, శివకుమార్ పాల్గొన్నారు.

ఘనంగా అనంత లఘు చిత్రోత్సవం

కమలానగర్, అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్‌బాషా, యాంకర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత లఘు చిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రీనగర్‌కాలనీలోని రాజుగార్డెన్‌లో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. తిరుపతి అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

చౌక బియ్యం స్వాధీనం

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్ కాలనీలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 40 బస్తాల చౌక బియ్యాన్ని ఆదివారం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఉప తహసీల్దార్ బోగన గౌడ్ పేర్కొన్నారు. ఆ బియ్యాన్ని రక్షణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.

ట్రాక్టర్ జొన్నచొప్ప దగ్ధం

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం చీకలగురికిలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడంతో ట్రాక్టర్‌లోని జొన్నసొప్ప పూర్తిగా దగ్ధమైనట్లు బాధిత రైతు విరుపాక్షి వాపోయారు. చోదకుడు అప్రమత్తమై ట్రాలీని వదలి ఇంజిన్‌ను దూరంగా తీసుకెళ్లడంలో ప్రాణాప్రాయం తప్పింది. దీనివల్ల రూ.25 వేలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

వీధి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

గాయపడిన భువనేష్

కణేకల్లు, న్యూస్‌టుడే: కణేకల్లులోని రాంనగర్ కాలనీతోపాటు మాల్యంలో ఆదివారం వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులైన చిన్నారులు భువనేష్, నందిని, మహమ్మద్ ఆసిఫ్‌లను తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

ప్రజల ఆర్థిక స్థితి దెబ్బతీయడం తగదు: సీపీఐ

పాదయాత్రగా వెళ్తున్న కూలీలు, సీపీఐ నాయకులు

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, జీరామ్‌జీతో గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఆదివారం సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు, శ్రామికులు కమ్మూరు నుంచి కూడేరు వరకు పాదయాత్రను చేపట్టారు. వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి పద్మావతి, నాయకులు మల్లికార్జున, రమణ, నారాయణమ్మ పాల్గొన్నారు.

కేపీఎల్-2 కికెట్ పోటీలు ప్రారంభం

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎస్సై నాగమధు

కణేకల్లు, న్యూస్‌టుడే: స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం కేపీఎల్-2 క్రికెట్ పోటీలను ఎస్సై నాగమధు ప్రారంభించారు. క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా మూడు జట్లు లీగ్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ప్రతి ఆదివారం లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని, మార్చి 8న ఫైనల్ పోటీలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రమేష్, నాగరాజు, అనిల్, రాజేష్, గోవర్ధన్, పురుషోత్తం, ముజ్జు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలి

ప్రశంసా పత్రాలు ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: బాలికలు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సెపక్‌తక్రా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం జడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సెపక్‌తక్రా పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారిణులను వెలుగులోకి తీసుకు రావడానికి ఇలాంటి పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల్లో 18 జట్లు పాల్గొనగా. విజేతలకు ప్రశంసా పత్రాలు అందించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడావిభాగం జిల్లా అధ్యక్షుడు షాహిన్, ఉపాధ్యాయులు భాస్కర్, మహేశ్వరి, వ్యాయామ ఉపాధ్యాయులు మారుతీ ప్రసాద్, రుద్ర, అనిత, మౌనిక పాల్గొన్నారు.

అంబటిపై తెదేపా నాయకుల ఫిర్యాదు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కించపరిచేలా మాట్లాడిన అంబటి రాంబాబు, అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్‌కు తెదేపా నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పట్టణ తెదేపా అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, టంకశాల హనుమంతు, కౌన్సిలర్ పద్మజ, సంపత్ కుమారి, శివ, తిప్పేస్వామి, పురుషోత్తం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

రాయదుర్గం పట్టణం: తెదేపా మహిళా విభాగం నాయకురాళ్లు వినాయక సర్కిల్‌లో అంబటి చిత్రపటాన్ని దహనం చేశారు. కౌన్సిలర్ ప్రశాంతి, నాయకులు బండి భారతి, సంపత్‌కుమారి, నాగమణి, నాయకులు పాల్గొన్నారు.

తవ్వారు.. నామమాత్రంగా పూడ్చారు

కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన మార్గాల్లో నీటి పథకానికి సంబంధించిన వాల్వ్ గుంతలు ప్రమాదకరంగా మారాయి. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంతం వద్ద వాల్వ్ గుంతపై మాత్రమే మట్టిని వేసి నామ మాత్రంగా పూడ్చి మిగతా ప్రాంతాలు మరిచారు. దీంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాల్వ్ గుంతలు పూర్తిస్థాయిలో పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం

తొట్టెలో

వజ్రకరూరు మండలం గంజిగుంట గ్రామంలో సచివాలయం వద్ద దారి పక్కన ఉన్న నీటితొట్టె చెత్త చెదారంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. మూగజీవాల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన నీటితొట్టె మరమ్మతులు పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా మార్చారని రైతులు వాపోతున్నారు. వేసవికాలం దగ్గర పడుతున్న సందర్భంగా పశువులు, జీవాలకు నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తొట్టెలో నీళ్లు నింపాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వజ్రకరూరు**

దెబ్బతిన్న దారి.. చోదకులకు కష్టాలు

కణేకల్లు మండలంలోని మాల్యం నుంచి సొల్లాపురం వైపు వెళ్లే సింగిల్‌లైన్ ర.భ రోడ్డు ఇరువైపులా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో వాహనం ఎదురు పడిన సందర్భాలలో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారీన పడి గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతు చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కణేకల్లు

ఒరిగిన స్తంభం.. పొంచిన ప్రమాదం

విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామ శివారు పొలాల్లో 67వ జాతీయ రహదారి పక్కన విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. ఈ స్తంభానికి ఉండే తీగలు పూర్తిగా కిందకు వేలాడాయి. ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలలుగా ప్రమాదకంగా ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, విడపనకల్లు



కమ్మేస్తున్న ముళ్ల పొదలు

కళ్యాణదుర్గం పట్టణం నుంచి కన్నేపల్లికి వెళ్లే దారికి అడ్డంగా ముళ్లపొదలు ఏపుగా పెరిగి రోడ్డు మీదకు రావడంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ బాలికల సమీకృత వసతి గృహం దాటిన తరువాత తోటల సమీపంలో ఈ దుస్థితి నెలకొంది. మరోవైపు రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. రోడ్డు దిగి వెళ్లాలంటే గుంతలతోపాటు ముళ్లపొదల వల్ల చోదకులు అవస్థలు పడుతున్నారు. సంబంధింత అధికారులు పొదలు తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం

క్రైమ్.. కార్నర్

భార్యపై మచ్చు కత్తితో భర్త దాడి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగభూషణం ఆయన భార్య లక్ష్మిపై మచ్చు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆవేశానికి గురైన నాగభూషణం ఇంట్లోని మచ్చు కత్తితో భార్యపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలైన ఆమె అక్కడే పడిపోగా స్థానికులు గుర్తించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరినాథ్ తెలిపారు.

కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్టు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: డి.హీరేహాళ్ మండలం చెర్లోపల్లిలో నాలుగు రోజులు కిందట హత్యకు గురైన కుపేంద్రరెడ్డి(32) కేసులో ప్రధాన నిందితులైన ఆయన తండ్రి దొడ్డప్ప, చిన్నాన్న దేగరాజును ఆదివారం అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. కుపేంద్రరెడ్డి తల్లి శకుంతలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యకేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి హంద్రీనీవా ఉప కాలువలో పడిన ఘటన వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా... గడేహోతూరుకు చెందిన సురేష్ ద్విచక్ర వాహనంతోపాటు కాలువలో పడిపోయి తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న చోదకులు గమనించి ఉరవకొండ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య



పాటిల్ ఉమాపతి

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి శనివారం రాత్రి పొద్దుపోయాక చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బండూరు గ్రామానికి చెందిన పాటిల్ ఉమాపతి(60) కొన్నేళ్లుగా కుటుంబతోసహా బెంగళూరులో ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకునేవాడు. నాలుగు రోజుల కిందట ఆయన స్వగ్రామం బండూరుకు వచ్చాడు. ఇటీవల కుమార్తె వివాహానికి తోడు ఇతర ఖర్చులకు అప్పులు అయ్యాయి. దీంతో కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. శనివారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులకు చరవాణిలో 'ఆత్మహత్య చేసుకుంటున్నట్లు' చరవాణిలో సందేశం పంపించారు. వెంటనే కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకి లభించలేదు. ఆదివారం పొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఆలయాల్లో కనులపండువగా రథోత్సవాలు

రాయదుర్గం: ఉత్సవంలో ఎమ్మెల్యే కాలవ దంపతులు, భక్తులు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మల్లాపురం విప్రమలై లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వేలాది మంది మధ్య ఆదివారం వైభవంగా సాగింది. ఆలయ గౌరవ అధ్యక్షుడు రామమూర్తిస్వామి నేతృత్వంలో విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు బీఎన్ తిప్పేస్వామి, ధర్మన్న, గురు రాఘవేంద్ర, కమలాక్షుడు, నరసింహులు, సత్యనారాయణ పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం: ఆధ్యాత్మిక శోభతో పట్టాభిరామ స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

కుందుర్పిలో...



కళ్యాణదుర్గం: పట్టాభిరామస్వామి రథోత్సవంలో భక్తులు

శెట్టూరు, కంబదూరు, వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు: శెట్టూరు మండలం లక్ష్మంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. శివలింగాన్ని భక్తులు పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ● పురాతన మల్లేశ్వరస్వామి ఆలయంలో మండల పూజ ఘనంగా నిర్వహించారు. ● వజ్రకరూరు మండలం గడేహోతూరులోని శివాలయంలో గ్రామ ప్రజలు పూజల్లో పాల్గొన్నారు. ● ఉరవకొండలో మల్లేశ్వరస్వామి గ్రామోత్సవాన్ని శివ మాలధారులు నిర్వహించారు. మూల విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ● ఉరవకొండలోని పెద్ద చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి మూల విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ● 'దాన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్' సభ్యులు లక్ష్మీనరసింహస్వామి విగ్రహమూర్తులను గ్రామ ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ● చీకలగురికి గ్రామంలోని యల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

కుందుర్పి: కుందుర్పమ్మ కొండ చుట్టూ గ్రామస్థులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. ముందుగా కొండ కింద ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

IN THE COURT OF THE CIVIL JUDGE (JUNIOR DIVISION) : URAVAKONDA.
O.S.No. 201/2024

Between :
Andhra Pragathi Grameena Bank, Uravakoda Rep. by its Branch Manager. Uravakonda. ... **Plaintiff**
And
1. Ayyar Sadhiq Vali, S/o Late Ayyar Mohammad Sab, Agriculturist, residing at Door No.9-4-526/2, Drivers Colony, Uravakonda Village and Mandal, Cell No. 9951196276.
2. Shaik Hussain. ... **Defendants**
Suit Summons against the Defendant No.1.

పై దావాలోని వాది ప్రతివాదులు అయిన మీపై ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉరవకొండ బ్రాంచిలో తీసుకున్న లోను బాకీ రాబట్టు నిమిత్తం పై కోర్టులో పై దావాను దాఖలు చేసియున్నారు పై దావాను కోర్టు వారు మొదటి ప్రతివాది అయిన మీ హాజరు నిమిత్తం 24-02-2026వ తేదీకి వాయిదా వేసియున్నారు. మొదటి ప్రతివాది అయిన మీరు 24-02-2026వ తేదీ ఉదయం 10-30 గంటలకు పై కోర్టు వారి ఎదుట స్వయముగా కాని వకీలు ద్వారా కాని, హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవచ్చును. లేని యెడల పై కోర్టువారు పై దావాను మీ పరోక్షమున తీర్మానము చేయుదురని తెలియజేయడమయినది. **వాయిదా తేదీ: 24-02-2026**

కోర్టు వారి ఉత్తర్వుల మేరకు

A.Rama Mohan, MA, BL,
Advocate, Uravakonda, Cell No: 8106371019

దారులన్నీ మావే!

పశువుల సంచారం.. తప్పని తిప్పలు

న్యూస్‌టుడే: ఉరవకొండ, కణేకల్లు: ప్రధాన దారులపై పశువుల సంచారం విపరీతంగా పెరిగింది. అవి గుంపులుగా తిరుగుతూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఒక్కోసారి పోట్లాడుకొంటూ వాహనాల మీదకు వస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. వాటి సంఖ్య రానురాను అధికం అవుతున్నాయి.

దారి మధ్యలో తిష్ఠ: ఉరవకొండ, కణేకల్లు ప్రధాన వీధిలతోపాటు బస్టాండు సమీపం, ఉరవకొండ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో వీధి కుక్కలతోపాటు పశువులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ద్విచక్ర వాహన బ్యాగుల్లోని సరకులను పశువులు తినేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం, రాత్రుళ్లు రోడ్డుపైనే నిలబడటం, అడ్డంగా పడుకుని సేద తీరుతుండటంతో స్థానిక ప్రజలతోపాటు చోదకుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. పంచాయతీ, పోలీసు అధికారులు దీనిని గుర్తించి, రహదారులపై పశువుల సంచారం అరికట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

ఉరవకొండ- గుంతకల్లు దారిలో పశువుల గుంపు

అవీ.. ఇవీ.. అన్నీ..

గురుస్వామి సేవలు చిరస్మరణీయం

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంతోపాటు ప్రజలను భక్తిమార్గం నడిపించడంలో గురుస్వామి వెంకటేశులు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఆయన శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గురుస్వామి వెంకటేశులు సంతాపసభలో పలువురు మాట్లాడారు.

లడ్డూ కల్తీ ముఠాపై చర్యలకు డిమాండ్

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: కలియుగ దేవుడు వేంకటేశ్వరస్వామి లడ్డూల్లో కల్తీ చేసిన వైకాపా ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా పట్టణ అధ్యక్షులు బండి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదుట సంప్రోక్షణ నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి రాజు, నాయకులు ప్రశాంతి, బండిభారతి, టంకసాల హనుమంతు, పురుషోత్తం, సంపత్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి మార్గంలో నడవాలి

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఐక్యతగా ఉంటూ, అవకాశాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి మార్గంలో నడవాలని వడ్డెర్ల సంక్షేమ సంఘం ఉరవకొండ అధ్యక్షుడు సంజీవరాయుడు పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ విశ్రాంత భవనంలో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. మారిన నాగరిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి కుటుంబ నుంచి పిల్లలను చక్కగా చదివించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు లాలుస్వామి, ప్రతినిధులు చిన్నముష్టూరు శివ, శివశంకరయ్య, మారెన్న, గంగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

ఐక్యతకు నినాదాలు చేస్తున్న వడ్డెర్లు

IN THE COURT OF THE CIVIL JUDGE (JUNIOR DIVISION) : URAVAKONDA.
O.S.No. 22/2024

Between :
Andhra Pragathi Grameena Bank, Uravakoda Rep. by its Branch Manager, Uravakonda. ... **Plaintiff**
And
1. R. Sama Naik.
2. S. Neema Naik died Rep. by his L.Rs
3. S. Thirupal Naik, 4. S.Krishna Naik,
5. S.Chandu Naik Defendants Nos.3 to 5 are Sons of late Neema Naik, residents of Venkatampalli Pedda Thanda Village, Vajrakarur Mandal. .. **Defendants**
Suit Summons against the Defendants Nos.3 to 5.

పై దావాలోని వాది ప్రతివాదులు అయిన మీపై ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఉరవకొండ బ్రాంచిలో వున్న లోను బాకీ రాబట్టు నిమిత్తం పై కోర్టులో పై దావాను దాఖలు చేసియున్నారు. పై దావాను కోర్టు వారు మీ హాజరు నిమిత్తం 24-02-2026వ తేదీకి వాయిదా వేసియున్నారు. మీరు 24-02-2026వ తేదీ ఉదయం 10-30 గంటలకు పై కోర్టు వారి ఎదుట స్వయముగా కాని, వకీలు ద్వారా కాని హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవచ్చును లేని యెడల పై కోర్టువారు పై దావాను మీ పరోక్షమున తీర్మానము చేయుదురని తెలియజేయడమయినది. **వాయిదా తేదీ: 24-02-2026**

కోర్టు వారి ఉత్తర్వుల మేరకు

A.Rama Mohan, MA, BL,
Advocate, Uravakonda. Cell No: 8106371019

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

పూజల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహిళలు

అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు

యాడికి, న్యూస్‌టుడే : యాడికిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి సుప్రభాత సేవతో మొదలు పంచామృతాభిషేకాలు, 21 మంది దంపతులతో రమ సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేశారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గురువులతో పూర్వ విద్యార్థులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పాతకొత్త చెరువులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2005-06 బ్యాచ్ చెందిన పదోతరగతి చెందిన పూర్వ విద్యార్థులందరూ ఒకచోటికి చేరి చదువులు నేర్పిన గురువులతో పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో హెచ్ఎం పద్మావతి, ఎంఈవో సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో భాగ్యనగర్‌లో చెత్త కుండీలు దెబ్బతిని రంధ్రాలు పడ్డాయి. కుండీల్లో ఉన్న చెత్తను పశువులు వచ్చి బయటకు లాగుతున్నాయి.- **కృష్ణ.**

సమాధానం: చెత్తకుండీలు కొత్తవి వస్తేనే అక్కడ ఏర్పాటు చేస్తాం.- **నయిమ్ అహ్మద్, కమిషనర్, గుంతకల్లు పురపాలక సంఘం**

– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

కాలనీలు.. సమస్యల లోగిళ్లు

• పల్లెలకంటే అధ్వానంగా వీధులు

గుంతకల్లులోని పలు కాలనీల్లో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే ఇవి పురపాలిక పరిధిలోని కాలనీలు. పల్లెలకంటే మరీ అధ్వానంగా ఉన్నాయి. మురుగు కాలువల్లో కొన్ని ధ్వంసం కాగా, కొన్ని చోట్ల సీసీ రహదారులు కంకర తేలాయి. చిన్ననీటి పథకాలు లేనికారణంగా జనం నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. - **గుంతకల్లు, న్యూస్‌టుడే**

విజయనగర్ కాలనీలో ప్రమాదకరంగా మురుగు కాలువ

• విజయ్‌నగర్ కాలనీకి చెందిన ప్రధాన రోడ్డు ప్రారంభంలో ఉండే కాలువ అధ్వానంగా ఉంది. దీనికి తోడు రహదారి బాగా లేని కారణంగా ఇక్కడ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం పడిన సమయంలో మురుగు పొంగిపొర్లుతోంది. రోడ్డుకు ఆనుకుని పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలను మట్టితో నింపారు. ఈ కాలనీలో అధికారులు పార్కు, జిమ్ ఏర్పాటు చేయలేదు.

వివరాలిలా..
పురపాలిక : గుంతకల్లు
కాలనీలు :ఉమామహేశ్వర్‌నగర్, విజయ్‌నగర్ కాలనీ
నివాస గృహాలు : 3 వేలు
జనాభా : 12 వేలు

• ఉమామేహేశ్వర్‌నగర్‌కు వెళ్లే రోడ్డు ఆరంభంలోనే కాలువపై ఉన్న కల్వర్టు దెబ్బతిని ఇనుప కడ్డీలు తేలాయి. సిమెంటు రోడ్డు కంకరతేలింది. ఇక్కడ ఎలాంటి నీటి పథకాలు లేవు. ప్రధానంగా శుద్ధజల కేంద్రం లేని కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల వద్ద పారిశుద్ధ్య పనులు లేక దుర్గంధం వెదజల్లుతోంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

కాలనీల్లో సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. మురుగు కాలువలు, రోడ్ల మరమ్మతులను నిధులు సమకూరిన వెంటనే చేపడతాం. చిన్ననీటి పథకాలను ఏర్పాటు చేసే విషయంలో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాం.

- హరికృష్ణ, ఏఈ

వీఆర్వోల కొరత.. పనులు సాగదీత

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి మండలంలోని తగినంత మంది వీఆర్వోలు లేరు. వీరి కొరతతో ప్రజలకు పనులు సాగక అవస్థ పడుతున్నారు. ఊబిచర్లకు నాలుగు నెలల నుంచి వీఆర్వో లేరు. ధర్మాపురం వీఆర్వోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తొండపాడుకు చెందిన అధికారికి జక్కలచెరువు బాధ్యతలు ఇచ్చారు. బసినేపల్లికి చెందిన వ్యక్తిని గుంతకల్లులోని ఆర్డీవో కార్యాలయానికి నియమించుకున్నారు. చెట్నేపల్లికి చెందిన వీఆర్వోను అనంతపురంలో విధులకు పంపారు. గుత్తిలో 12, గ్రామీణంలో 13 మంది చొప్పున అధికారులు ఉండాల్సి ఉంది. గుత్తిలోనే నాలుగురు లేరు. ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు. వారంతా అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడుతున్నారు. వీరు గ్రామాలకు విధుల్లో భాగంగా పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. పనులన్నీ రోజుల తరబడి నానుస్తూ వస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోలర్ స్కేటింగ్‌లో అదరగొట్టారు

పతకాలతో చిన్నారులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గోవాలో ఆదివారం జరిగిన 46వ ఆల్ ఇండియా రోలర్ స్కేటింగ్ పోటీల్లో గుంతకల్లు చెందిన చిన్నారులు సత్తాచాటి పలు పతకాలు సాధించారు. రోలర్ స్కేటింగ్‌లో 12 మంది చిన్నారులు పాల్గొన్నారు. వీరిలో రిత్విక్ విష్ణు కార్తికేయ, వైష్ణవి, ప్రదీప్, దీక్షిత, పరమేశ్వర్, లలిత కృష్ణ తదితరులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారని కోచ్ సుభంజన్ తెలిపారు. ఈనెలలో దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు.

తరిమెల వెంకటరంగారెడ్డి మృతి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: శింగనమల మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు తరిమెల వెంకటరంగారెడ్డి(80) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. శింగనమల మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం తరలిమెలలో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని కుమారుడు మహిధర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ కోనారెడ్డి తెలిపారు.

బుక్కరాయసముద్రం.. ఆధ్యాత్మిక నందనం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కొండమీద రాయుడి కల్యాణోత్సవం, రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఏడాది విరామం తర్వాత దేవదేవున్ని దర్శించుకోవడానికి భక్తులు బుక్కరాయసముద్రం పోటెత్తారు. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామ వీధులు కిక్కిరిశాయి. స్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. మహిళలు, చిన్నారులు, యువత గాజుల అంగళ్లు, తినుబండారాల దుకాణాలు, ఆటబొమ్మల దుకాణాల వద్ద సందడి చేస్తూ కనిపించారు. సీఐ పుల్లయ్య, శేఖర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

సూర్యప్రభవాహనంపై విహరిస్తున్న శ్రీవారు

దేవరకొండపై అఖండ జ్యోతి

• కొండమీద వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భక్తులకు అఖండ జ్యోతి కనువిందు చేసింది. ఉదయం నుంచి దేవరకొండపై స్వామి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో కలిసి అరుణాచలం, శబరిమల తరహాలో 1000 లీటర్ల స్వచ్ఛమైన నెయ్యితో అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ జ్యోతి వెలుగులు చుట్టుపక్కల 20 కి.మీ. వరకు భక్తులకు కనువిందు చేసింది. అనంతరం పున్నమి వెలుగుల్లో దేవరకొండ చుట్టూ ఏర్పాటు చేసిన రహదారిలో గిరి ప్రదక్షిణలు ప్రారంభించారు. అఖండదీపం ప్రత్యేక పూజల్లో గ్రామస్థులు లక్ష్మీనారాయణ, అశోక్, నారాయణస్వామి, కేశన్న తదితరులు పాల్గొన్నారు.

'అంబటి నోరు అదుపులో పెట్టుకో'

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడ్ : అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హెచ్చరించారు. ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయం ముందు తెదేపా నాయకులతో కలిసి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిపై దిగజారి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు కృష్ణమూర్తి, ఆదినారాయణ, ఓబుళపతి, రాము, వెంకటసుబ్బయ్య, మారుతీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తదితరులు

ఇరువర్గాలపై కేసు నమోదు

యాడికి, న్యూస్‌టుడే: మండలంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ వద్ద జరిగిన ఘర్షణలో ఇరువర్గాల్లోని 35 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత శుక్రవారం రాత్రి సిమెంట్ పరిశ్రమలో అద్దెకు పెట్టిన వాహన విషయంలో బాలాంజినేయులు, శ్రీనివాసనాయుడు వర్గీయులు కట్టెలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల్లోని ఆరుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. యర్రమంచి భాస్కర్ ఫిర్యాదుతో 17 మంది, యలమ శ్రీనివాసనాయుడు ఫిర్యాదుతో 18 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్. శ్రీనివాసులు తెలిపారు

రైలు కిందపడి మహిళ దుర్మరణం

గార్లదిన్నె, న్యూస్‌టుడే : గార్లదిన్నె రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని ఓ మహిళ మృతిచెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి సమయంలో మహిళ పడి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించి రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. ఆదివారం ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గుర్తుతెలియని మహిళగా గుర్తించారు. మృతురాలికి 65 ఏళ్లు ఉంటాయని, సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలి

గుంతకల్లు పట్టణం: 2029లో జరిగే ఎన్నికలకు సంస్థాగత నిర్మాణ కమిటీలతో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లులో బీరప్ప గుడి దగ్గర కల్యాణ మండపంలో నియోజకవర్గ గ్రామ వార్డు, కమిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యులు శివప్రసాద్‌రెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సమాజ ప్రగతికి కృషి

గుంతకల్లు పట్టణం: సమాజ అభ్యున్నతికి విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుందని పలువురు పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లులో అమృతవర్షిణి బాల కల్యాణ ఆశ్రమంలో సమావేశం నిర్వహించారు. విశ్వహిందూపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, సత్యం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యా సహాయం, పేద కుటుంబాలకు సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

శింగనమల: వైకాపా మండల కన్వీనర్ పూలప్రసాద్ మరణించడంతో ఆయన కుటుంబానికి ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబారెడ్డి రూ.లక్ష సాయం అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందిస్తామని, పార్టీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వృద్ధులకు చేతికర్రల పంపిణీ

పెద్దవడుగూరు: మండలంలోని పలు గ్రామాలకు చెందిన వృద్ధులకు ఆదివారం పామిడికి చెందిన బంగారు తిరులమరెడ్డి తల్లి నారమ్మ జ్ఞాపకార్థం చేతికర్రలను పంపిణీ చేశారు. స్థానిక షాదీఖానా ఆవరణంలో పలు గ్రామాల నుంచి వచ్చిన 150 మంది వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి కర్రలను ఉచితంగా అందజేశారు. వృద్ధాప్యంలో ఇతరుల తోడు లేకుండా ఉండేలా కర్రల సాయంతో నడక సాగించాలని బంగారు తిరులమలరెడ్డి సూచించారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

జూదస్థావరాలపై దాడి

నార్పల: నార్పల మండలం పరిధిలోని గూగూడు గ్రామం సమీపంలో ఆదివారం పోలీసులు జూదస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో జూదం ఆడుతున్న నాలుగురిని, 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని పారిపోయారని పోలీసులు తెలిపారు.

పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి పురపాలికలోని చెట్నేపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక తెదేపా నాయకుడు రాజేంద్రగౌడు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కోరారు. యూపీ పాఠశాలగా ఉండి గతేడాది ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరణ అయిందన్నారు. పాఠశాలలో తరగతి గదుల కొరత నెలకొందన్నారు. నాడు-నేడు కింద చేపట్టిన భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నట్లు ఆదివారం గుత్తికి వచ్చిన ఎమ్మెల్యేకు తెలిపారు. పాఠశాలకు ప్రత్యేకంగా క్రీడామైదానంలేదన్నారు. దీంతో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు సాధనకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా పాఠశాల ప్రగతికి పాటుపడాలని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.

'తెదేపా నాయకుల దూషణల సంగతేంటో తేల్చాలి'

అనంత నగరపాలక: జగన్ మీద చంద్రబాబుతో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేల దూషణల సంగతి తేల్చాలని శింగనమల నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త సాకే శైలజానాథ్ అన్నారు. ఆదివారం వైకాపా జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల మాట్లాడుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థించడంలేదని ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు సంయమనం పాటించాలన్నారు. ఆయన పశ్చాత్తాపాన్ని ప్రకటించినా పట్టించుకోవడం లేదన్నారు. తిరుపతి ఘటనను డైవర్టు చేయడానికే ఇలా మాట్లాడారన్నారు.

షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు

ఎన్.నరసాపురం గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రయాణికుల కోసం షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామం నుంచి జాతీయ రహదారికి ఒకటిన్నర కి.మీ. ఉంది. గ్రామస్థులు నడుచుకుంటూ జాతీయ రహదారిలోకి వచ్చి బస్సులు, ఆటోలను ఎక్కాల్సి ఉంటుంది. బస్సులు, ఆటోలు నిలిపే చోట షెల్టర్ లేకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

నార్పల, న్యూస్‌టుడే : నార్పలలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు తలారి కుళ్లాయప్ప, జిల్లా కార్యదర్శి పాకే వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

దారులు ఇలా.. ప్రయాణం ఎలా?

అడుగేస్తే గుంతలు.. మరోవైపు వాహనంలో ప్రయాణం సాగించాలంటే అవస్థలు తపపడం లేదు. తాడిపత్రి నుంచి రావివెంకటాంపల్లి మీదుగా తాతగారిపల్లి, చిన్నపల్లికి వెళ్లే దారి దుస్థితికి చేరింది. ఆర్ అండ్‌బీ ఏఈ రామేశ్వరరెడ్డిని వివరణ కోరగా దారిలో ఉన్న గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-న్యూస్‌టుడే, తాడిపత్రి

ట్యాంకు తొలగించరూ!

యాడికి పీహెచ్‌సీలోని నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. పిల్లర్లకు ఉన్న ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. దీంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే నిధులతో రూ.లక్షలు వెచ్చించి పీహెచ్‌సీని సుందరీకరణ చేశారు. ఇదే రీతిలో నూతన ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుని, నీటి ఎద్దడిని నివారించాలని సిబ్బంది కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, యాడికి

ప్రహరీ నిర్మించండి

గార్లదిన్నెలో ఆదర్శ పాఠశాల ప్రహరీ నిర్మాణం ఐదేళ్ల కిందట చేపట్టారు. పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పనులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా నిలిచిపోయిన పనులు చేపట్టాలని అధికారులకు విన్నవిస్తామన్నారు.

-న్యూస్‌టుడే, గార్లదిన్నె

రహదారి అధ్వానం

చిత్రచేడుకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మరమ్మతుల నిమిత్తం రూ.కోటి మంజూరు చేసింది. ఆయా పనులన్నీ అరకొరగా చేసి చేతులు దులిపేసుకున్నారు. తాజాగా మిడుతూరు నుంచి నిట్టూరు వరకు రూ.23లక్షలు మంజూరు చేశారు. చిన్నవడుగూరు గ్రామం చివర వరకు మరమ్మతులు చేసి, చిత్రచేడుకు వెళ్లే దారిని విస్మరించారు. అధికారులు బాగు చేయాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, పెద్దవడుగూరు**

నీటివసతి కల్పించరూ!

పామిడి పరిధిలోని కొండాపురం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో నీటి మోటారు చెడిపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. నీరు రాకపోవడంతో మోటారుకు పలుమార్లు మరమ్మతులు చేయించారు. శశ్వత పరిష్కార మార్గంగా పాఠశాల సమీపంలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపునకు మరమ్మతులు చేయించి పైపులైన్ వేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆదిశగా మండల అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

-న్యూస్‌టుడే, పామిడి

కాపులందరూ సమష్టిగా సాగాలి

శింగనమల, న్యూస్‌టుడే : శింగనమలలో ఆదివారం నియెజకవర్గ కాపునాడు సభ్యుల సమావేశం జరిగింది. శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా తోట ఓబులేసుని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ కాపుల సమస్యలపై అందరం కలిసికట్టుగా ఉండి ప్రభుత్వా దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ అధ్యక్షుడు పాండురంగయ్య, జిల్లా అధ్యక్షుడు దనుంజయ్య, చంద్ర, డీలర్ సత్యనారాయణ తదితరుల పాల్గొన్నారు.



సమావేశంలో కాపు సంఘం సభ్యులు

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ధర్నా

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ బంధువు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు అయ్యవారిపల్లికి చెందిన వీరభద్రయ్య(50)కు ఆరోగ్యం బాగోలేక గత నెల 30న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తలలో రక్తం గడ్డకట్టిందని, సదరు వైద్యులు పలు చికిత్సలు చేసి మూడు రోజుల తరువాత అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. అప్పటికే వీరభద్రయ్య మృతి చెందాడన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆరోపించారు. ఆసుపత్రిలోని పలు సామగ్రిని ధ్వంసం చేశారు. తర్వాత న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించారు. దీనిపై ఆసుపత్రి వైద్యుడు స్పందిస్తూ వీరభద్రయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బంధువులకు చెప్పామన్నారు. వారి అనుమతితోనే ఆసుపత్రిలో చికిత్స చేసినట్లు తెలిపారు.

ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న మృతుడి కుటుంబ సభ్యులు

ఘనంగా అనంత లఘు చిత్రోత్సవం

కమలానగర్, న్యూస్‌టుడే: అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్‌బాషా, యాంకర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత లఘు చిత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రీనగర్‌కాలనీలోని రాజుగార్డెన్‌లో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. తిరుపతి అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఆర్ఓ రామకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బల్లా పల్లవి, అహుడా మాజీ ఛైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారం రోజులుగా లఘు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. 142 లఘు చిత్రాలు రాగ 60 చిత్రాలను ఎంపిక చేసి వాటిలో 24 లఘు చిత్రాలను వివిధ కేటగిరిలో అవార్డులకు ఎంపిక చేశారు. సమాజ స్ఫూర్తి, ఆకట్టుకునే అంశాలు, ఇలా దర్శకులు, నిర్మాతలు, కళాకారులకు అవార్డులను అందించారు. సుధాకర్‌బాబు, వెంకట, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, సాయి, దుర్గా పాల్గొన్నారు.

కళాకారులకు అవార్డులు అందిస్తున్న తిరుపతి అదనపు ఎస్పీ శ్రీనివాసులు, నిర్వాహకులు రషీద్ బాషా

పాల్‌ల్యాబ్‌తో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి మెరుగు

యాడికి, న్యూస్‌టుడే: యాడికి మండలంలోని రాయలచెరువులో పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో పాల్‌ల్యాబ్(వ్యక్తిగత అభ్యాసం) ద్వారా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు చెప్పిన పార్యాంశాలను విద్యార్థులు వింటారు. అనంతరం ప్రత్యేక తరగతిలో ఏర్పాటు చేసిన 30 ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో అభ్యసించిన అంశాలపై ప్రశ్నలకు ట్యాబ్‌లలో జవాబులను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, పనితీరు, చదువు సామర్థ్యం వెలికి తీయొచ్చు. జవాబులను ప్రతి శుక్రవారం ఆన్‌లైన్ చేస్తామని, అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను బట్టి వెనుకబడిన విద్యార్థులను మెరుగు పరుస్తామని ఇన్‌ఛార్జి హెచ్ఎం సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఇది వరకే స్కైట్ అమలు చేసున్నట్లు, త్వరలో విద్యార్థులకు పంజాబీ భాషను నేర్పనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పాఠశాలలో ఒకేషనల్ కోర్సులు లెవల్ 1, 2 కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ట్యాబ్‌లో జవాబులు నమోదు చేస్తున్న విద్యార్థులు

ఎంతో సులువుగా..

● ట్యాబ్ శిక్షణ తరగతి బాగుంది. దీనిలో అనుభవం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతోంది. పరీక్షలను ఎంతో సులువుగా రాయగలుగుతున్నాను.

- సాజిద్, తొమ్మిదో తరగతి

ఉపయోగకరం..



● వారాంతం చదివిన పాఠాలకు సంబంధించి ట్యాబ్‌లో ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో జవాబులు రాస్తున్నాం. పాల్‌ట్యాబ్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.

- ముబీనా, తొమ్మిదో తరగతి

భక్తిశ్రద్ధలతో ఐశ్వర్యేశ్వరస్వామి వ్రతం

అనంత సాంస్కృతికం: నగరంలోని హెచ్ఎల్సీ కాలనీలో ఉన్న మంజునాథ స్వామి ఆలయంలో ఆదివారం ఐశ్వర్యేశ్వరస్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజు వ్రతం చేయడం సంప్రదాయమని ఆలయ ప్రధాన అర్చకుడు బసవరాజు స్వామి తెలిపారు. మూలమూర్తికి పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. రక్షాబంధనం అనంతరం లక్ష్మీదేవి, కుబేరస్వామి కథను వివరించారు.

అసంపూర్తి పనులు.. పూర్తయ్యేదెన్నడు!

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : పాఠశాలల్లో విద్యార్థులకు గదుల కొరత తీర్చాలనే ఉద్దేశంతో గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన నాడు-నేడు పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అదనపు గదుల నిర్మాణాలకు రూ.కోట్లు మంజూరు చేసింది. మండల వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఐదు, ప్రభుత్వ పాఠశాలల్లో 12 చోట్ల రెండోవిడత నాడు-నేడు పనుల కింద అదనపు గదులు నిమిత్తం పనులు ప్రారంభించారు. ఆపనులు 90 శాతం వరకు వచ్చి నిధుల కొరతతో ఆగిపోయాయి. గదుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.



పెద్దవడుగూరులోని కేజీబీవీ పాఠశాలలో నిలిచిపోయిన భవనాలు

● పెద్దవడుగూరులోని ఉన్నత పాఠశాలకు రెండో విడతలో మంజూరైన రెండు అదనపు గదులు పైకప్పు వరకు వచ్చి నిలిచిపోయాయి. ఇక్కడి విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంది.

పాఠశాలల్లో సాగని అదనపు గదుల నిర్మాణాలు

● కేజీబీవీ పాఠశాలలో నాలుగు అదనపు గదుల కోసం రూ.90లక్షలు మంజూరు కాగా పైకప్పు వరకు వచ్చి నిలిచిపోయింది. దిమ్మగుడి, క్రిష్టిపాడు, లక్ష్ముంపల్లి, చిత్రచేడు ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మండల విద్యాధికారి రాముడు స్పందిస్తూ వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన నాడు-నేడు పనులు నిధుల కొరతతో ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటి నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

(c) eenadu

అనంతపురం

● అనంతపురం ● రాప్తాడు

గిరిజనుల హక్కులు కాపాడుకుందాం

ఐక్యత చాటుతున్న జీపీఎస్ఎస్ నాయకులు

రుద్రంపేట: హక్కుల కాపాడుకునేందుకు గిరిజనులు ఐక్యం కావాలని గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు మల్లికార్జున నాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్జీఓ హోమ్‌లో జీపీఎస్ఎస్ గౌరవ అధ్యక్షుడు గోవింద్ నాయక్ అధ్యక్షతన గిరిజనుల హక్కుల సాధన కోసం నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చా వేదికలో జీపీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు నాయక్, ఎరుకుల ప్రజా సంక్షేమ నాయకులు చిరంజీవి పాల్గొన్నారు.

శ్రీకళాపీఠం నూతన కార్యాలయం ప్రారంభం

రిబ్బన్ కట్ చేస్తోన్న ఉమాదేవి

అనంత సాంస్కృతికం: శ్రీకళాపీఠం నూతన కార్యాలయం భవనాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు గొల్ల ఉమాదేవి ఆదివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సాహిత్యం, కళలు సమాజాన్ని సరికొత్త దిశగా నడిపించే శక్తులని అభివర్ణించారు. గ్రామీణ స్థాయిలోని కళలను, వాటి ప్రతిభను వెలుగులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పీఏ శివ, తపాలశాఖ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సత్యారాం, డా.విజయరాం పాల్గొని శ్రీకళాపీఠం కళల పట్ల చూపిస్తున్న చొరవపై కొనియాడారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అశోక్‌నగర్ : 9440247485
తపోవనం: 8008573010
రుద్రంపేట: 8008550310

సమస్య: శారదానగర్‌లోని సాయి కళాశాల సమీపంలో ఇళ్ల పక్కనే ఖాళీ ప్రదేశంలో చెత్త పడేస్తున్నారు. **- మహేశ్**

సమాధానం: ఇంటింటా చెత్త సేకరణకు వాహనాలు సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం.

సమస్య: కోవూరునగర్ సాయిబాబా గుడి సమీపంలో డ్రైనేజీ శిథిలం కావడంతో మురుగు సక్రమంగా వెళ్లడం లేదు.
- పార్వతి

సమాధానం: వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తాం.

పై ప్రశ్నలకు నగరపాలక ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారి నరసింహ సమాధానాలు ఇచ్చారు. **- న్యూస్‌టుడే, అశోక్‌నగర్**

పెంచలయ్యకు పురస్కారం

అనంత సాంస్కృతికం: ఆంధ్రప్రదేశ్ రంగ స్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక లలిత కళాపరిషత్‌లో 'కళా బంధు' పురస్కార ప్రదానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉపసంచాలకుడు ధన్యాసి పెంచలయ్యకు ఆత్మీయ సత్కారం, కళాబంధు పురస్కారం పంపిణీ చేశారు.

మహిళల ఉన్నతికి ఊతం

అనంతపురం(అశోక్‌నగర్), న్యూస్‌టుడే: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నాంది పలికింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించారు. అనంతపురం జిల్లాలోని ఎస్సీ మహిళలకు ఉన్నతి పథకం ఆర్థిక స్వావలంబన దిశగా పయనించడానికి ఊతమిస్తోంది. రుణాలు ఇవ్వడంతో పాటు వడ్డీ లేకుండా రాయితీ రుణాలు అందివ్వనున్నారు.

రూ.50వేలు రాయితీ.. వడ్డీ లేని రుణం: జిల్లాలో ఎస్సీల జనాభాకు అనుగుణంగా మహిళలకు యూనిట్లు మంజూరు అయ్యాయి. యూనిట్ విలువ కచ్చితంగా రూ.లక్ష అంత కంటే ఎక్కువ అయినా రూ.50 వేలు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్ భాగస్వామ్యంతో అమలు చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి వడ్డీ భారం లేకుండా, రాయితీ పోగా యూనిట్ విలువలో మిగతా మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. తీసుకున్న రుణం వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

ఉపాధికి ఉపయోగం..

స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకొనే యూనిట్లు సెర్ప్ నిర్ణయించింది. 56 రకాల ఉపాధి యూనిట్లను గుర్తించింది. ప్యాసింజర్ ఆటోల నుంచి ఫుట్‌వేర్ షాపు, టిఫిన్ సెంటర్, ఫుడ్ స్టాల్, ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు, బిస్కెట్ల తయారీ, జీడీ పప్పు వ్యాపారం, ఫోటో స్టుడియో, టైల్స్ మార్బుల్స్, ఫ్లవర్స్ డెకరేషన్, ప్లేట్ల తయారీ, మొబైల్ షాపు, జ్యూస్, బేకరీ, స్టేషనరీ, ఊరగాయలు తదితరాలతో ఉపాధి పొందొచ్చు. ఎస్సీ మహిళల ఉన్నతి కోసం పీఎం అజయ్ పథకం ద్వారా రాయితీతో కూడిన రుణాలు అందజేస్తున్నామని సంబంధిత సీఆర్‌పీలు, సీసీలు, మండల సమాఖ్యల ద్వారా వివరాలు పొందాలని డీఆర్‌డీఏ పీడీ శైలజ తెలిపారు.

ఉన్నతి యూనిట్లు : 175 మంది
విడుదల చేసిన నిధులు : రూ.2.52కోట్లు
మొత్తం రాయితీ : రూ.87.50లక్షలు
ఉన్నతి పథకం ద్వారా ఇచ్చే వడ్డీలేని సొమ్ము : రూ.1.48కోట్లు
లబ్ధిదారుల వాటా : రూ.15లక్షలు

కళాకారులకు అవార్డులు అందిస్తున్న తిరుపతి అదనపు ఎస్పీ శ్రీనివాసులు, నిర్వాహకులు రషీద్ బాషా

ఘనంగా అనంత లఘు చిత్రోత్సవం

కమలానగర్, న్యూస్‌టుడే: అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్‌బాషా, యాంకర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత లఘు చిత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రీనగర్‌కాలనీలోని రాజుగార్డెన్‌లో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. తిరుపతి అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బల్లా పల్లవి, అహుడా మాజీ ఛైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారం రోజులుగా లఘు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. 142 లఘు చిత్రాలు రాగ 60 చిత్రాలను ఎంపిక చేసి వాటిలో 24 లఘు చిత్రాలను వివిధ కేటగిరిలో అవార్డులకు ఎంపిక చేశారు. సమాజ స్ఫూర్తి, ఆకట్టుకునే అంశాలు, ఇలా దర్శకులు, నిర్మాతలు, కళాకారులకు అవార్డులను అందించారు. సుధాకర్‌బాబు, వెంకట, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, సాయి, దుర్గా పాల్గొన్నారు.

కూరగాయల ధరలు

అరవిందనగర్ (అనంతపురం) న్యూస్‌టుడే: (అనంతపురం పాతూరు మార్కెట్లో ధరలు కిలో రూ.లలో) టమాటాలు 20, రెండోరకం 10, ఉల్లిగడ్డలు 30, రెండోరకం 25, బంగాళాదుంపలు 35, మిరపకాయలు 35, బెండకాయలు 20, వంకాయలు 20, ముల్లంగి 20, బీట్‌రూట్ 40, బీరకాయలు 40, కాకరకాయలు 40, చౌళేకాయలు 30, క్యాప్సికమ్ 35, చిక్కుడుకాయలు 35, అనపకాయలు 40, క్యారెట్ 40, బీన్స్ 40, క్యాబేజీ 40, మునగకాయలు 60, నిమ్మకాయలు (వంద)250, అల్లం 75.

శివకోటి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు

అనంత సాంస్కృతికం: నగరంలోని బెంగళూరు రోడ్డు శివకోటి శ్రీపీఠంలో ఆదివారం పలు వైదిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం పౌర్ణమి, మాఘమాసంలో రావడంతో అత్యంత అరుదైన మహా పుణ్యదినంగా పలు పూజలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకుడు అప్పాస్వామి ఆధ్వర్యంలో మూల మూర్తులకు నిర్వహించిన పంచామృతాభిషేకంతో ఉత్సవం ప్రారంభమైంది. అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, సుదర్శన నారాయణ యాగం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో విష్ణుమూర్తి, విష్ణు సహస్ర నామ అయిత పారాయణం చేస్తున్న మహిళలు

దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవం

అలంకరణలో దత్తాత్రేయ స్వామి

అనంత సాంస్కృతికం: నగరంలోని పాతూరు శ్రీశృంగేరి శారదాపీఠం దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ నిర్వాహకుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున గంగాభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, పూలంగి సేవ నిర్వహించారు. మహాగణపతి, నవగ్రహ, అరుణ హోమాలు నిర్వహించారు.

పుస్తకావిష్కరణ చేస్తున్న అతిథులు, సభ్యులు

90 ఏళ్ల సాహిత్య ప్రస్థానంపై సదస్సు

తపోవనం: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్డీటీ ఎకాలజీ కేంద్రంలో ఆదివారం 90ఏళ్ల సాహిత్య ప్రస్థానంపై సదస్సు, అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. అరసం సంస్థ గత 90ఏళ్లుగా ప్రజాసమస్యలను సామాజిక అసమానతలను, దోపిడీ వ్యవస్థలను సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. విశాఖపట్నం బసు పోతన రచించిన 'మనిషి జాడను వెతుక్కుంటూ' కవితా సంపుటి పుస్తకావిష్కరణ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు తెలుగు భాషలోనే బోధన సాగాలన్నారు.

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే : గౌరి : **రాజాసాబ్,** గాయత్రి : **ఓం శాంతి శాంతి శాంతిః,** గౌతమి : **దేవగుడి,** నీలిమ, త్రివేణి : **అనగనగా ఒక రాజు,** శాంతి : **మన శంకర వరప్రసాద్,** తరంగిణి : **జమన,** తేజస్విని : **భర్త మహాశయులకు విజ్ఞప్తి, ధృతరాష్ట్రుడు.** ఎస్వీ సినిమా : **నారీ నారీ నడుమ మురారి.**

నగరంలో ఈనాడు

కమలానగర్, న్యూస్‌టుడే : ● నేడు జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల నిర్వహణ. ● ఆర్ అండ్ బీ అతిథి భవనంలో భాజపా నాయకులు సమావేశం.

అమ్మవారికి ఎమ్మెల్యే పూజలు

రాప్తాడు, న్యూస్‌టుడే: మండలంలోని బుక్కచెర్లలో ఉన్న వీర ఓబులమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భక్తులు ఇక్కడ ప్రతివారం పూజలతోపాటూ ప్రతిపౌర్ణమిరోజు రాత్రంతా జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

వైభవంగా సామూహిక వ్రతాలు

వ్రతం నిర్వహిస్తోన్న భక్తులు

అనంత సాంస్కృతికం: మాఘ పౌర్ణమి సందర్భంగా నగరంలో ఆదివారం పలు దేవాలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని సత్యదేవాలయం, హౌసింగ్‌బోర్డు వేంకటేశ్వరాలయం, మొదటి రోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం తదితర చోట్ల వ్రతాలు జరిగాయి.

భక్తిశ్రద్ధలతో ఐశ్వర్యేశ్వరస్వామి వ్రతం

అనంత సాంస్కృతికం: నగరంలోని హెచ్ఎల్సీ కాలనీలో ఉన్న మంజునాథ స్వామి ఆలయంలో ఆదివారం ఐశ్వర్యేశ్వరస్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజు వ్రతం చేయడం సంప్రదాయమని ఆలయ ప్రధాన అర్చకుడు బసవరాజు స్వామి తెలిపారు. వ్రతం ప్రారంభానికి ముందు మూలమూర్తికి పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. రక్షాబంధనం అనంతరం లక్ష్మీదేవి, కుబేరస్వామి కథను వివరించారు. పలు ప్రాంతాల భక్తులు హాజరయ్యారు.

ప్రత్యేక అలంకరణలో లలితాదేవి

శాస్త్రోక్తంగా లలితా పరమేశ్వరి జయంత్యుత్సవం

అనంత సాంస్కృతికం: స్థానిక హరిహర దేవాలయంలో ఆదివారం శ్రీలలిత పరమేశ్వరీదేవి జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. లలితాదేవి అభిషేకంతో ఉత్సవం ప్రారంభమైంది. అనంతరం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకు 12 బృందాలుగా అఖండ సహస్ర నామ కుంకుమార్చన, అఖండ లలిత సహస్ర పారాయణం నిర్వహించారు.

'కల్తీపాపం వైకాపాదే'

రాప్తాడు, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ కల్తీపాపం వైకాపాదేనని తెదేపా మండల కన్వీనర్ కొండప్ప, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. లడ్డూ కల్తీపై సీబీఐ ఇచ్చిన రిపోర్టును తప్పుడుప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టొద్దని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని హెచ్చరించారు.

ఉవ్వెత్తున నిరసన జ్వాలలు

● అనంతలో అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం

నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆదివారం తెదేపా శ్రేణుల నిరసన జ్వాలలు కొనసాగాయి. గడియార స్తంభం నుంచి సప్తగిరి కూడలి వరకు అంబటి దిష్టిబొమ్మకు దగ్ధం చేశారు. తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుగ్గయ్యచౌదరి, సుధాకర్‌యాదవ్, శివ, గోపాల్‌గౌడ్, లక్ష్మీనరసింహ, సంగా తేజస్విని, తదితరులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల ఆక్రోశం

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విభిన్న ప్రతిభావంతులు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మూడు చక్రాల సైకిల్‌కు కట్టుకొని ఈడ్చుకుంటూ నిరసన తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం రాష్ట్ర ఛైర్మన్ నారా యణస్వామి మాట్లాడుతూ తక్షణమే బేషరుతుగా క్షమాపణ చెప్పకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దిష్టిబొమ్మ దగ్ధం

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: మహిళలను కించపరిచేలా మాట్లాడే విష సంస్కృతి వైకాపాలో కొనసాగుతోందని, అంబటి రాంబాబు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ బల్లాపల్లవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ముగ్గురు కూతుళ్లున్న అంబటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. బేషరుతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే మహిళలంతా కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు.

నీరు వృథా.. పట్టించుకోరా!

నాలుగు రోజులుగా ఉమానగర్, రాజాజీ వీధిలోని నీటి సరఫరా పైపు లైను పగిలి మంచి నీరు వృథా అవుతోంది. రోజూ మూడు గంటలసేపు సరఫరా అయ్యే నీరు గత నాలుగు రోజులుగా మురుగు కాలువలోకి పోతోంది. నాలుగు రోజులక్రితమే సంబంధిత వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైను మరమ్మతు చేపట్టాలని వారు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

కదలని మురుగు.. వదలని దుర్వాసన

అనంతపురం గ్రామీణ మండలం తపోవనంలోని రమేష్‌నాయక్ కాలనీలో కాలువలు మొత్తం ఆకులతో పూడిపోయాయి. దాదాపు 20 రోజుల నుంచి వాటిని శుభ్రం చేసే నాథుడే లేడు. మురుగు సజావుగా ప్రవహించకపోవడం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదు. తక్షణమే స్పందించి కాలువలు శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, తపోవనం (అనంత గ్రామీణం)

వామ్మో! ప్రమాదం తప్పింది!

ఆవుల బెడద రోడ్ల మీద వాహనదారులకే కాదు ఇళ్ల వద్ద ఉన్న పిల్లలను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలోని శనివారం బిందెల కాలనీలో కుళ్లాయప్ప మనవరాలు తన ఇంటి ముందు నిలబడి ఉంది. అటు వైపు నుంచి ఆవుతో పాటు దూడ వచ్చింది. చిన్నారి ఇంటి ముందు నిలబడి ఉండటంతో ఒక్కసారిగా కింద పడేసి పొడిచేందుకు ప్రయత్నించింది. కొమ్ములు లేనందున ప్రమాదం తప్పింది. అంతటితో ఆగకుండా కాళ్లతో తొక్కుతుండటంతో ఆ చిన్నారి గట్టిగా ఏడ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు వెంటనే వచ్చి ఆవులను తరమడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో ఎవరూ రాకుంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఏర్పడుతోంది. నగరంలో ఆవులను యజమానులు విచ్చలవిడిగా వదులుతున్నా నగరపాలక ఇప్పటి వరకు ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. **- న్యూస్‌టుడే, అశోక్‌నగర్**

కేటాయింపులు.. నిట్టూర్పులు

కేంద్ర బడ్జెట్‌పై పలువురు ప్రశంసలు కురిపించగా.. కొందరు పెదవి విరిచారు. మొత్తంగా చూస్తే ఎక్కువ మందిని నిరాశ పర్చిన బడ్జెట్‌గా పేర్కొంటుండటం గమనార్హం. వివరాలు వారి మాటల్లోనే..

అభివృద్ధికి దోహదం



అశోక్‌నగర్: సేవారంగ ఆధారిత వృద్ధి పెంచడం, సిటీ ఎకనామిక్ రీజియన్లు రావడంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణకు అనుకూలం. ఈ కోవలో అనంతపురం జిల్లాలో వసతుల మెరుగుదలకు ఆస్కారం ఉంటుంది.
- వై.కేశవరెడ్డి, ఆర్థికశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఏటా ఉద్యోగాల ఊసేదీ!



ఆజాద్‌నగర్: కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి, రైతాంగం వ్యవసాయ, మహిళలకు ఉపయోగపడే విధంగా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల పెరుగుదలపై స్పష్టమైన లక్ష్యాలు లేవు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ఊసే లేదు. **- పాళ్యం నారాయణస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి**

నిధులు రాలేదు..

అనంత నగరపాలక: పోలవరం ప్రాజెక్టుకు గతం కంటే తగ్గించి రూ.3 వేల కోట్లకు కుదించారు.. నిధులు రాబట్టడంలో తెదేపా, భాజపా, జనసేన విఫలం అయ్యాయి. **- అనంత వెంకట్రామిరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు**

వైద్యానికి పెద్దపీట

అనంతపురం (వైద్యం): 5 రీజనల్ మెడికల్‌హబ్స్ ఏర్పాటు ప్రయోజనకరం. యోగా, ఫిజియోథెరపీ వంటివన్నీ ఒకేచోట అందుబాటులోకి వచ్చే వీలుంది.
- డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు

ల్యాబ్‌లతో ఉపాధి



ఎస్కేయూ: ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ లక్ష్యంలో భాగంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం 15000 పాఠశాలల్లో, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు నిర్ణయాలు అభినందనీయం
- నాగభూషణ, జూనియర్ అధ్యాపకులు

యువతకు ఊతం

అనంతపురం (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసింది. వీటిని బలోపేతం చేసేందుకు చిన్న, మధ్య తరహా పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దోహదపడుతుంది.
- పూలనాగరాజు (తెదేపా అధ్యక్షుడు, అనంతపురం)

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. స్వయం ఉపాధి వ్యాపారవేత్తలైన మహిళలకు కమ్యూనిటీ ఆధారిత రీటైల్ అవుట్‌లెట్ల ద్వారా ప్రోత్సాహం అందివ్వడం, షీ-మార్టు ఏర్పాటు చేయడం సంతోషదాయకం.
- బల్లాపల్లవి, ఛైర్‌పర్సన్, వ్యవసాయ మార్కెట్ యార్డు

పారిశ్రామికరంగానికి చేయూత..

అరవిందనగర్ (అనంతపురం): పరిశ్రమలు, వాణిజ్య రంగంలో వ్యాపారులు పన్ను చెల్లింపులో సాంకేతిక సమస్యలు తగ్గించడంతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు వీలుంది. వివిధ సరకుల ఉత్పాదకత పెరుగుతుంది.
- శేషాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు

21, 22 తేదీల్లో బాలోత్సవాలు

ఆజాద్‌నగర్(అనంతపురం), న్యూస్‌టుడే: అనంత బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా ఎస్పీ జగదీశ్ చేతులమీదుగా బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు, పిల్లలకు గంజాయి, మాదక ద్రవ్యాల నష్టాల గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన సంస్కృతి, కళలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పిల్లలకు మూఢనమ్మకాలు, సమాజంపై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. బాలోత్సవం కార్యదర్శి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సావిత్రి, సురేశ్, తిరుపాలు, గీత, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న బాలోత్సవాల్లో ప్రారంభం రోజున ఎస్పీ హాజరు కానున్నారు.

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

అనంత సాంస్కృతికం: పద్మశాలీలు ప్రతిభ చాటి రాజకీయ రంగంలో రాణించాల్సిన ఆవశ్యకత ఉందని రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంగతి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక పద్మశాలి కల్యాణమండపంలో ఆదివారం జిల్లా పద్మశాలి సంఘ సమావేశం జరిగింది. ఆయన రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు.

జాతీయ స్థాయి పోటీల్లో అనంత కళాకారులు

అనంత సాంస్కృతికం: హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో ఆదివారం రాత్రి జరిగిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో స్థానిక లలిత కళాపరిషత్ కళాకారులు పాల్గొన్నట్లు పరిషత్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గాజుల పద్మజ తెలిపారు. హైదరాబాద్ శివాని ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహణలో జరిగిన ఈ పోటీల్లో ప్రారంభ నాటకంగా చిలకల రామగోవిందసాగర్ దర్శకత్వంలో నిర్వహించిన 'కర్ణార్జున విజయం' సరికొత్త పద్య నాటకంలో పరిషత్ కళాకారులు పాల్గొన్నారన్నారు.

గోధుమ పిండి.. అందలేదండీ..

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: ప్రభుత్వం అనంతపురం నగరానికి మాత్రమే కార్డుదారులకు కిలో రూ.20 చొప్పున గోధుమపిండి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే జనవరి నెలలో సగం కార్డుదారులకు పంపిణీ చేయలేదు. ఈనెల కోటా కూడా అరకొరగా గోధుమ పిండిని చౌకధరల దుకాణాలకు సరఫరా చేశారు. నగరంలో మొత్తం 137 చౌకధరల దుకాణాలు పరిధిలో 57,439 మంది కార్డుదారులు ఉన్నారు. ఆ లెక్కన 57.439 మెట్రిక్ టన్నుల గోధుమపిండి అవసరం ఉంది. ఇప్పటి వరకు 36.618 మెట్రిక్ టన్నులు ముగింపు నిల్వలు న్నట్లు పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. అంటే 36,618 మంది కార్డుదారులకు గోధుమపిండి సరిపోతుంది. గత నెల కోటాలో తగ్గించి ఇచ్చారు. ఈ నెలలో కూడా తక్కువ సరఫరా చేయడంతో పూరిస్థాయిలో కార్డుదారులకు అందే పరిస్థితి లేదు.

పారదర్శకంగా పంపిణీ - జేసీ

ఈనెల 1 నుంచి 15 వరకు చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని జేసీ విష్ణుచరణ్ ఆదేశించారు. దుకాణాలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచాలన్నారు. కార్డుదారులు ఏ దుకాణం దగ్గర్లో ఉంటే అక్కడే పోర్టబులిటి కింద సరకులు తీసుకోవచ్చని చెప్పారు. సరకులు పంపిణీలో ఏమైనా సమస్యలుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబరు 8500292992కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. జిల్లా అంతటా తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు సరకులు పంపిణీని పర్యవేక్షించాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీఎన్జీజీఓ రాష్ట్ర కార్యవర్గానికి మద్దతు

రుద్రంపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కోసం నామినేషన్లు వేస్తున్న సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధానకార్యదర్శి డి.వి.రమణ కార్యవర్గ సభ్యులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానంతో మద్దతు ప్రకటించారు. ఆదివారం ఎన్జీఓ హోమ్‌లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి జక్కుల మాధవ, రవికుమార్ ఆధ్వర్యంలో తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర కమిటీ ఎంపిక నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు పెద్దఎత్తున హాజరవ్వాలని మాధవ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ బాబు, జమీలా బేగం, కార్యనిర్వహక కార్యదర్శి వెంకటేష్‌బాబు, కోశాధికారి ప్రవీణ్, నగర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, తాలూకాల నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడి నియామకం

బళ్లారిరోడ్డు: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా అనంతపురం నగరానికి చెందిన సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు బోడె రామచంద్ర యాదవ్ ఆదివారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేస్తున్న తనకు బాధ్యతగా పార్టీ పదవి అప్పగించినందుకు మరింత బాధ్యతగా విద్యార్థుల కోసం పనిచేస్తానని సురేశ్ తెలిపారు.

(c) eenadu

ఈనాడు
అన్నమయ్య
సోమవారం ఫిబ్రవరి 2, 2026

వజ్రకవచం.. అమ్మ అభయం

పుంగనూరు, న్యూస్‌టుడే: పుంగనూరులోని చాముండేశ్వరీదేవిని ఆదివారం వజ్రకవచంతో అలంకరించారు. ఆలయ మూడో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు. సుమారు రూ.5 లక్షలతో తయారు చేయించిన ఈ వజ్రకవచంతో అమ్మవారిని అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.

జై జనార్దనా.. దీన జనోద్ధరణ

బ్రహ్మరథంపై విహరిస్తున్న లక్ష్మీ జనార్దన స్వామి

రామసముద్రం, న్యూస్‌టుడే: రామసముద్రంలో జరుగుతున్న లక్ష్మీ జనార్దనస్వామి రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. బ్రహ్మరథాన్ని మాడ వీధుల్లో లాగుతూ స్వామివారిని ఊరేగించారు. ఇంటింటా పూజలు చేసి స్వామివారికి కర్పూర హారతులు పట్టారు. ఉత్సవంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులతో రామసముద్రం పురవీధులు కిటకిటలాడాయి. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

భూమాతకు చిత్తడే పుత్తడి

■ ఆక్రమణలతో జలవనరులకు ఉరి ■ నేడు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం

మనిషికి మూత్రపిండాలు ఎంత ముఖ్యమో.. భూమాతకు చిత్తడి నేలలు అంత అవసరం. మలినాలను శుద్ధి చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచేవి కిడ్నీలైతే.. భూమిపై మలినాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచేవి తడి నేలలు. జిల్లాలో స్వార్థశక్తులతో భూమాతకు మూత్ర'గండాలు' తప్పడం లేదు. మూత్రాశయ రోగులకు డయాలసిస్ చేసినట్లు చిత్తడి నేలలను కాపాడుకుంటేనే మనుగడ సాధ్యమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. నేడు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : జిల్లాలో అనేక నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఉండగా స్వార్థపరుల చర్యలతో అవన్నీ మాయవుతున్నాయి. జల వనరులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతుండగా తడి నేలల స్థానంలో బీళ్లు దర్శనమిస్తున్నాయి.

మదనపల్లెలో చిత్తడి భూముల్లో గడ్డి తుప్పలు

ఉపయోగాలివి..

● చిత్తడి నేలలు నీటిని శుద్ధి చేయడంతో పాటు వరదలను నివారించడం, అరుదైన పక్షులు, చేపలు, వివిధ రకాల వృక్ష జలానికి ఇవి నిలయంగా మారుతున్నాయి. చిత్తడి నేలలు ఏడాది పొడవునా లేదా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు నీటితో, తేమతో ఉంటూ పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయి. విదేశీ పక్షులను ఆకర్షించి పర్యాటకానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

● నదితీరాలు, చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఎక్కువగా కన్పిస్తాయి. చిత్తడి నేలలు భూగర్భ జలాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

● జిల్లాలో వర్షాధారిత చిత్తడి నేలలు పర్యావరణానికి, మానవాళికి ఎంతో ముఖ్యమైన సహజ వనరులు. జీవ వైవిధ్యానికి కారణమై చేపలు, పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

శుద్ధి చేస్తాయిలా..

నీటిలోని కాలుష్యాలను వడబోసి నీటిని సహజంగా శుద్ధి చేస్తున్నాయి. ఈ నేలలు ముఖ్యంగా గాలిలోని కార్బన్‌ను నిల్వ చేసి వాతావరణ మార్పులను అరికట్టడంలో సహాయపడుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుదల, తుపానుల నుంచి ఇవి కాపాడుతున్నాయి. ప్రస్తుతం చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవి తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.

జిల్లాలో ఇలా...

◗ జిల్లాలో తడి నేలలు 17,146 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. మదనపల్లె డివిజన్‌లో 10,701, రాయచోటిలో 5,166 హెక్టార్లలో ఉండగా మిగిలిన భూభాగం రాజంపేట డివిజన్‌లో ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

◗ జిల్లాలోని చిత్తడి నేలలు ఎక్కువగా చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ భూముల్లో ఎక్కువగా వరి, అరటి, చెరకు పంటను పండిస్తున్నారు. దీంతో పాటు కొన్ని చోట్ల ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి. నిమ్మ సాగు చేస్తున్నారు.

◗ జిల్లాలో చిన్నపాటి నీటి వనరులున్న చోట ప్రజలు తమ అవసరాల కోసం తడి నేలలను కూడా నిర్మాణాలకు వినియోగించకుని భూ రక్షణను దెబ్బతీస్తున్నారు. వాగులు, వంకలు కబ్జాలతో మాయమవుతున్నాయి.

'అశాంతి, అలజడులకు వైకాపా కుట్ర'

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర నాయుడు తెలిపారు. ఆదివారం రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబు లాంటి మురికి మాటల నీతిమాలిన నాయకులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకరమైన, దిగజారిన సంస్కార హీనమైన పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు, నీచమైన మాటలతో విమర్శలు చేయడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా ఉందన్నారు. తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వసత్ నిస్సార్ పాల్గొన్నారు.

ఒకటి.. ఒకటి.. ఐదు

1..1..5.. ఈ అంకెలు ఏమిటని అనుకుంటున్నారా.. కలికిరి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధిస్తున్నారు. పాఠాలు చెప్పే సమయంలో మిగతా వారికి అసౌకర్యంగా ఉంటుండంతో కొన్నిసార్లు వారిని బయటే కూర్చోబెడుతున్నారు. ఆ చిత్రమే ఇది. **- న్యూస్‌టుడే, కలికిరి**

నేడు డయల్ యువర్ సీఎండీ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమయం : ఉ.10- మ.12.30 నంబరు : 89777 16661

■ కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు పలు ప్రయోజనాలు

రైతుకు అండ.. సాంకేతిక దండ

ఈనాడు, అన్నమయ్య: అన్నదాతల అరచేతికి 'భారత్ విస్తార్' పేరిట ప్రాంతీయ భాషల్లో వ్యవసాయ సూచనలిచ్చే ఏఐ టూల్ అందుబాటులోకి రానుండటంతో జిల్లా రైతాంగానికి ఉపయుక్తంగా ఉండనుంది. జిల్లాలోని లక్షలాది రైతులకు వ్యవసాయ సూచనలు, సాగులో మెలకువలు, పంట ఉత్పాతకతను పెంచే సిఫారసులు, వాతావరణం, మార్కెట్ ధరలు వంటి యావత్ సమాచారం ఈ టూల్‌లో ఉంటుంది.

➠ జిల్లాలో పశుపోషణ, డైరీ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆధునికీకరణకు 'క్రెడిట్ లింక్డ్ సబ్సీడీ పథకం అమలుతో లబ్ధి కలగనుంది. పాడి రైతులను, పాల డెయిరీ నిర్వాహకులను ప్రోత్సహించనుండటంతో జిల్లా వాటాగా పలువురికి ప్రయోజనం కలగనుంది. ఈ రంగాలపై జిల్లాలో వేలాది మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రత్యేకించి అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి పశువుల పెంపకం విస్తారంగా జరుగుతోంది. ➠ పూర్వోదయ పథకం కింద జిల్లా ఉన్నందున విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయింపుతో జిల్లాకు వాటా దక్కనుంది. ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. టూరిస్ట్ గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ద్వారా హార్సిలీహిల్స్‌కు ప్రాధాన్యం కలగనుంది.

➠ అత్యవసర, ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామర్థ్యాలను 50 శాతం బలోపేతం చేయనుండటంతో రాయచోటి, మదనపల్లె ఆసుపత్రులకు ప్రాధాన్యం పెరగనుంది. ➠ జిల్లా వాసులు ఈవీ వాహనాల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈవీ బ్యాటరీల ధర తగ్గింపుతో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. దేశీయంగా తయారయ్యే చరవాణులు, ట్యాబ్లెట్ ధరల కాస్త తగ్గడం జిల్లా వాసులకు ఉపశమనం. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గింపుతో ఊరట కలగనుంది.

➠ జిల్లాలో 11,465 మంది దివ్యాంగులున్నారు. వీరి కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన కార్యక్రమాల అమలు ద్వారా ఊరట కలగనుంది. ➠ జిల్లాకు మరో బాలికల వసతి గృహం మంజూరు కానుంది. ఇప్పటికే 13 వరకు వసతి గృహాలుండగా అదనంగా మరొకటి చేరనుంది. ➠ జిల్లాలో నీరుగట్టువారిపల్లె తదితర ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమకు ఊతమిస్తూ పథకాలను ప్రకటించారు. ఐదు పథకాలు వస్త్ర పరిశ్రమ ప్రగతి బాటలో నడిపించనున్నాయి.

చెట్టు కిందే ఆస్పత్రి

రాయచోటి పట్టణంలోని పురపాలక కార్యాలయ ప్రాంగణంలో పశువుల ఆసుపత్రి ఉంది. సమీపంలోని 8 మండలాల నుంచి రైతులు పశు వైద్య సేవలకు ఇక్కడికి వస్తుంటారు. అయినా మందులు, శస్త్ర చికిత్సల సామగ్రి అందుబాటులో లేవు. ఆసుపత్రి చిన్నది, అందులో ఏడీ డాక్టర్ శివారెడ్డి మినహా మిగతా వైద్యుల కొరత పీడిస్తోంది. శస్త్ర చికిత్సాలయం శిథిలావస్థకు చేరింది. రేకులు ఊడి, లోపలి వస్తువులు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో ఎదురుగా ఉన్న చెట్టు కిందనే సూదులు వేయడం, కట్లు కట్టడం, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఆదివారం అనారోగ్యం బారిన పడిన ఓ దూడకు చెట్టుకింద చికిత్స అందిస్తుండగా తీసిన చిత్రమిది. **- న్యూస్‌టుడే, రాయచోటి పట్టణం**

అతివల అభ్యున్నతికి పీఎం అజయ్!

కలకడ, న్యూస్‌టుడే: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని షెడ్యూల్ కులాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వారి స్వయం ఉపాధికి రాయితీపై రుణం ఇచ్చేలా ఉన్నతి పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎం అజయ్ పథకం ద్వారా ఈ లబ్ధి కల్పించనుంది.

కలకడ వెలుగు కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఏపీఎం పురుషోత్తంరెడ్డి

రూ.172.5 కోట్లు విడుదల

జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని ఎస్సీ జనాభాకు అనుగుణంగా 120 యూనిట్లు మంజూరు చేసింది. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.172.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎస్సీ సంఘాల మహిళలకు యూనిట్లపై అవగాహన కల్పిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

56 రకాల యూనిట్లు

ప్రభుత్వం ఉన్నతి పథకం ద్వారా 56 ఉపాధి యూనిట్లు గుర్తించారు. కిరాణా, దుస్తుల దుకాణాలు, మొబైల్ షాపు, టిఫిన్ సెంటర్లు, ఫుట్‌వేర్, ఆర్గానిక్ ఉత్పత్తులు, బిస్కెట్ల తయారీ, జీడిపప్పు వ్యాపారం వంటివి లబ్ధిదారులు ఎంపిక చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

అమలు ఇలా..

యూనిట్ విలువ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉండాలి. ఒక్కో యూనిట్‌కు రాయితీగా రూ.50 వేలు ఇస్తారు. ● యూనిట్ విలువలో లబ్ధిదారుని వాటా 10 శాతం. పూర్తిగా వడ్డీ రాయితీ ఇస్తారు. యూనిట్ విలువ ఆధారంగా 36 నెలల నుంచి 48 నెలల్లో వాయిదాల రూపంలో చెల్లించాలి. రెగ్యులర్‌గా చెల్లింపులు చేయకుంటే వడ్డీ పడుతుంది.

మంజూరైన యూనిట్లు: **120**
ప్రాజెక్టు విలువ: రూ.**172.5** కోట్లు
రాయితీ : రూ.**60** లక్షలు
ఉన్నతి రుణం : రూ. **101.85** కోట్లు
లబ్ధిదారుల వాటా : రూ.**10.65** లక్షలు

అర్హులకు సువర్ణావకాశం

ఆయా మండలాల్లోని అర్హులైన ఎస్సీ స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందవచ్చు. మండల సమాఖ్య కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని, లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాం.
- నాగేశ్వరరావు, పీడీ, డీఆర్‌డీఏ

113.6 శాతం పెరుగుదల కార్గో.. పరుగో.. పరుగో

ప్రజా రవాణాశాఖ అన్నమయ్య జిల్లా కార్గో ఆదాయం గతేడాదితో పోల్చితే పెరిగింది.. జనవరికి సంబంధించి గతేడాది రూ.31,85,149 రాగా.. ఈ ఏడాది రూ.37,11,027 వచ్చింది. ఫలితంగా 116.51 శాతం లక్ష్యాన్ని సాధించింది.. ఇక ఏడాది మొత్తం 113.6 శాతం పెరుగుదలతో అనూహ్య ఫలితాలొచ్చాయి. **- న్యూస్‌టుడే, పీలేరు**

పీలేరు ఆర్టీసీ కార్గో కార్యాలయం

● ప్రజా రవాణాశాఖలోని మార్కెటింగ్ అధికారుల సమష్టి కృషి.. నిర్విరామ శ్రమ ఫలితంగా ఈ ఆదాయం సమకూరింది. జిల్లాలోని డిపోల వారీగా పరిశీలిస్తే మదనపల్లె-1 రూ.3,35,592, మదనపల్లె-2 రూ.21,02,037, పీలేరు రూ.3,04,849, పుంగనూరు రూ.3,35,794, రాయచోటి రూ.6,32,755 సాధించారు. ఇక గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి చివరి వరకు జిల్లా మొత్తం కార్గో ఆదాయం రూ.3,21,06,958. ఈ ఏడాది 3,64,73,418 వచ్చింది. అంటే 113.60 శాతం పెరిగింది. ప్రైవేటు కన్నా.. ప్రజా రవాణాశాఖ కార్గో.. మరింత ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు సకాలంలో సామగ్రి, సరకులు సంబంధిత వ్యక్తులకు అందజేస్తోంది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల తనిఖీ

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్ష కేంద్రాలను ఆదివారం రాష్ట్ర పరిశీలకుడు అశ్వర్థ శెట్టి, డీఐఈవో రవి పరిశీలించారు. జిల్లాలోని 39 కేంద్రాల్లో జనరల్, రెండు వృత్తి విద్య పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. రాయచోటి, మదనపల్లెలోని 15 పరీక్ష కేంద్రాలను వారు తనిఖీ చేశారు. కేంద్రాల లోపల సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లదే బాధ్యతని వారు హెచ్చరించారు.

ప్రయోగ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశీలకుడు అశ్వర్థ శెట్టి, డీఐఈవో రవి

చరవాణి.. సాంకేతిక బాణి

రైతులకు యాప్‌లు, సమాచార మాధ్యమాల భరోసా

వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులు పొలం గట్టుపై నిలబడే పరిష్కారం పొందేలా సాంకేతిక సేవలు లభిస్తున్నాయి. తెలుగులో సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా సరళంగా ఉండే అనేక యాప్‌లు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. వాతావరణ సమాచారం, భూమి దుక్కి నుంచి విత్తనాల ఎంపిక, చీడపీడలు, వ్యాధులు, మార్కెటింగ్, బీమా, పంటకోత అనంతర అవసరాలు ఇలా సమగ్ర సమాచారం రైతు అరచేతిలోని సెల్‌ఫోన్ నుంచే పొందే సౌకర్యం కల్పిస్తున్నాయి.
- న్యూస్‌టుడే, కలకడ, కలికిరి గ్రామీణ

నా పంట

వ్యవసాయ, ఉద్యాన పంటల సమాచారం నా పంట యాప్‌లో ఉంటుంది. యాప్‌లో నమోదు చేసిన పంటపై క్లిక్ చేస్తే ఆ.. పంటకు సంబంధించిన పూర్తి వివరాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలుసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ మార్కెట్లలో ఉన్న ధరలు తెలుసుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వాటిని విక్రయించే డీలర్లు, పంట నిల్వ చేసే గోదాములు, వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే వారి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి.

ఫార్మర్ చాట్..

ప్రభుత్వం ఫార్మర్ చాట్ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, చేపల పెంపకం, తెగుళ్ల నివారణ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని జేడీ శివ నారాయణ తెలిపారు.

అగ్రి సెంట్రల్

పంట తెగుళ్ల ఫొటో తీసి పంపిస్తే వాటికి సంబంధించిన వివరాలు నిర్ధారించి.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ యాప్ ద్వారా అధీకృత నిపుణులు అందిస్తారు. మార్కెట్‌లో పంట దిగుబడులు, ధరను ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. 15 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుపుతుంది.

పాడి పంటలు

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పాడిపంటలు' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ రాయితీలు, కొత్త వాణిజ్య పంటలు, రైతుల విజయగాథలు, అన్ని పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వీడియోలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉద్యాన, వ్యవసాయ పంటలు, పాడి పరిశ్రమ పశువుల పెంపకంలో రైతుల అనుభవాలు ఇందులో చూడవచ్చు.

వైద్యో.. నారాయణో.. ఏరీ!

బొమ్మన చెరువు పీహెచ్‌సీలో ఖాళీగా వైద్యుడి కుర్చీ

పట్టించుకునే తీరుమారేది!

■ ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా పీహెచ్‌సీల్లో పరిశీలన నిర్వహించగా వైద్యులు విధులకు హాజరు కాలేదు.

● మదనపల్లె మండలం బొమ్మనచెరువు పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు పనిచేస్తుండగా ఒక వైద్యుడు, ఎంపీహెచ్ఎస్ (ఎం), సీహెచ్‌వో, ఆశ కార్యకర్త మదనపల్లె మండలం చిప్పిలి గ్రామంలో జాతీయ కుష్ఠు నిర్మూలన అవగాహనా కార్యక్రమానికి వెళ్లారు. మరో వైద్యురాలు విధులకు డుమ్మాకొట్టారు.

● గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఇద్దరు వైద్యులను నియమించారు. ఆదివారం ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సు తప్ప మరెవ్వరూ విధుల్లో లేరు. వైద్యులు విధుల్లో లేకపోవడంతో రోగులు వెనదిరిగి వెళ్లాల్సి వచ్చింది. రక్తహీనతతో బాధపడుతూ వచ్చిన ముగ్గురు మహిళలకు స్టాఫ్‌నర్సు వైద్యం చేసి పంపారు. మరో ఎనిమిది మంది రోగులు చికిత్సకు వచ్చినట్లు నమోదు చేశారు. అత్యవసరమైతే వైద్యుడిని పిలిపిస్తామన్నారు.

● చౌడపల్లె మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. చౌడపల్లె విలేజ్ క్లినిక్‌లో పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీ, ఆసుపత్రి అటెండర్ మాత్రమే ఉన్నారు. అన్ని వైద్య సేవలు వారే అందించారు.

చౌడేపల్లె పీహెచ్‌సీలో బీపీ పరిశీలిస్తున్న విలేజ్ క్లీనిక్ ఎంఎల్‌హెచ్‌పీ మమత

■ ములకలచెరువు, పెద్దమండ్యం, పీటీఎం ఆసుపత్రుల్లో వైద్యులు విధులకు డుమ్మా కొట్టారు. కేవలం ఒక్క స్టాఫ్‌నర్సును మాత్రమే విధులకు పంపి మిగతా వారెవరూ విధులకు రాలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
- న్యూస్‌టుడే, అన్నమయ్య బృందం

● కంభంవారిపల్లి మండలంలోని గ్యారంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులున్నారు. స్టాఫ్ నర్సు ఒక్కరే విధులకు హాజరై, రోగులకు వైద్యసేవలందించారు. 24 గంటలూ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉంటారని అత్యవసర కేసులు వస్తే, ప్రథమ చికిత్స చేసి, పీలేరుకు పంపుతామని చెప్పారు. ఆదివారం ఎప్పుడు ఆసుపత్రికి వచ్చిన వైద్యులుండరని రోగులు వాపోతున్నారు.

■ ఉన్నతాధికారులు ఆదివారం పట్టించుకోరని వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారు. అత్యవసరమని ఆసుపత్రికి వస్తే ఉన్న సిబ్బంది జిల్లా ఆసుపత్రికి పంపి చేతులు దులుపుకొంటున్నారు. పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్ నర్సులుండాలి. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యసేవలందించాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. లక్ష్యానికి తూట్లు పడేలా చేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

పీహెచ్‌సీలు	41
యూపీహెచ్‌సీలు	11
ప్రాంతీయ వైద్యశాలలు	2
పీపీయూనిట్లు	2
ఆయుష్ డిస్పెన్సరీలు	21
సీహెచ్‌సీలు	7

పరిశీలించిన ప్రాంతాలు : గాలివీడు, కేవీపల్లె, మదనపల్లె, చౌడేపల్లె, పెద్దమండ్యం, పీటీఎం

☛ ఆదివారం స్టాఫ్‌నర్సే దిక్కు

☛ విధులకు వైద్యుల డుమ్మా

గైర్హాజరైతే చర్యలు తప్పవు

అన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు ఆదివారం మధ్యాహ్నం వరకు కచ్చితంగా ఉండాలి. మధ్యాహ్నం తర్వాత కాల్ డ్యూటీలో ఉండాలి. డుమ్మాకొట్టే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు చేసి అందుబాటులో లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా వైద్యాధికారి

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

జీఎస్‌టీ 5% అదనం
ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

నేత్రపర్వం.. కోటి దీపోత్సవం

దీపాలతో విరాజిల్లుతోన్న గరుడ పుష్కరిణి

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా స్థానిక కోనేటి వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ కామేశ్వరస్వామి0 ఆలయంలో ఆదివారం ఆలయ ప్రాంగణంలోని గరుడ పుష్కరిణిలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాల్మీకిపురం పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోనవరం శీనస్వామి కోటి దీపోత్సవం విశిష్ఠతను భక్తులకు వివరించారు. ఆలయంలోని శివపార్వతులకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆలయ ధర్మకర్త కొవైట్ శంకరాచారి, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

'అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'

హైవేపై అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న తెదేపా నాయకులు

పీలేరు గ్రామీణ, వాల్మీకిపురం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబుపై.. వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం వాల్మీకిపురం, పీలేరులోని జాతీయ రహదారిపై తెదేపా నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు ప్లకార్డులు, తెదేపా జెండాలు చేబూని తక్షణమే మురికి మాటల రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని నినదించారు. కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లిగట్ల, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు దామురెడ్డి మాట్లాడుతూ వైకాపా అనుచిత వ్యాఖ్యలను గమనించిన రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో పాతాళానికి తొక్కినా బుద్ధి రాలేదని, కుక్క తోక వంకర అన్న చందంగా పెద్దలను అసభ్యకరంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచి రాజేంద్రాచారి, నాయకులు మల్లికార్జునరెడ్డి, పీవీ.నారాయణ, బొక్కసం ఆనంద్, సయ్యద్ బాషా, రెడ్డి, లంకిపల్లి మధు, రమేష్, కువైట్ బాబు పాల్గొన్నారు. పీలేరులో కూటమి పార్టీల నాయకులు వైకాపా నేత అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు.

రాష్ట్రస్థాయి స్పెల్‌బీ పోటీల్లో హర్షిణికి తృతీయ స్థానం

డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి నుంచి బహుమతి అందుకుంటున్న హర్షిణి

చింతపర్తి (వాల్మీకిపురం), న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి స్పెల్‌బీ (ఇంగ్లిష్ స్పెల్లింగ్) పోటీల్లో మండలంలోని చింతపర్తి మోడల్ ప్రైమరీ పాఠశాల నాలుగో తరగతి విద్యార్థిని హర్షిణి విశేష ప్రతిభ చూపి తృతీయ స్థానంలో నిలిచిందని పాఠశాల ఉపాధ్యాయులు శశికళ, యల్లప్ప ఆదివారం తెలిపారు. జనవరి 31న విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో స్పెల్‌బీ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన హర్షిణి విశేష ప్రతిభ చూపి తృతీయ స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా కప్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని హర్షిణి అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం, చింతపర్తి గ్రామ పెద్దలు హర్షిణిని అభినందించారు.

ఉద్యోగులను సంతృప్తి పరచని కేంద్ర బడ్జెట్

ఎం.అంకన్న

కె.శ్రీనివాసరాజు

రాయచోటి, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకు స్వల్పంగా సాంత్వన కలిగినప్పటికీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా లేదని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2 లక్షల వరకు పెంపు ఉంటుందని ఆశించినప్పటికీ కేవలం రూ.75 వేల నుంచి లక్ష లోపే పెంపు ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే రాయితీలతో సమానంగా ఉద్యోగ వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశించామని, అలాంటి ప్రతిపాదన లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర బడ్జెట్ ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన స్పష్టం చేశారు.

విద్యా రంగానికి అన్యాయం... : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యా రంగాన్ని తీవ్ర నిరాశ పరిచిందని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న తెలిపారు. జీడీపీలో 6 శాతం విద్యకు నిధులు కేటాయించాల్సి ఉండగా బడ్జెట్‌లో సదరు లక్ష్యానికి దూరంగా ఉండేలా నిధులు కేటాయించారన్నారు. విద్యకు కేవలం రూ.1.39 కోట్లు కేటాయించడం వల్ల ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధ్యాయ శిక్షణ రంగాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర ఎంపీలు బడ్జెట్ కేటాయింపులపై పార్లమెంట్‌లో ప్రస్తావించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎస్పీడీసీఎల్ రాయచోటి ఈఈగా లివింగ్‌స్టన్

రాయచోటి, న్యూస్‌టుడే: ఎస్పీడీసీఎల్ రాయచోటి ఈఈగా లివింగ్‌స్టన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న యుగంధర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నెల్లూరు జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న లివింగ్‌స్టన్ ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బంది, గుత్తేదారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు.

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 8 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శనివారం శ్రీవారిని 76,935 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.20 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం 15 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం వేకువజామున మూడు నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో రెండువేల టోకెన్లు జారీ చేశారు.

జాతీయ పోటీలకు ఎంపిక

గుణశ్రీ

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: హరియాణాలో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ ఖోఖో పోటీల్లో జీడీనెల్లూరు మండలం మహదేవమంగళం జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని గుణశ్రీ రాష్ట్ర జట్టు తరఫున తలపడనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతీయ పోటీలు జరుగుతున్నాయి. గుణశ్రీని ఖోఖో సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌నాయుడు, పీఈటీ ముత్తు అభినందించారు.

వరదరాజస్వామికి గ్రామోత్సవం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి కాణిపాకంలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదాతగా కటాక్షించారు. ఉదయం మూలమూర్తికి అభిషేకం చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈవో పెంచల కిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, భక్తులు పాల్గొన్నారు.

పశు బీమా.. పాడి రైతులకు ధీమా..

- జిల్లాకు రాయితీ కింద రూ.8 లక్షలు
- ప్రీమియంలో 85 శాతం రాయితీ
- ఒకసారి చెల్లిస్తే మూడేళ్ల వరకు అనుమతి

బోడిరెడ్డిగారిపల్లెలో మినీ గోకులంలో ఉన్న సంకరజాతి పాడి పశువులు

న్యూస్‌టుడే, చిన్నమండెం

కూటమి ప్రభుత్వం పాడి రైతులకు చేయూతనిస్తోంది.. ఇప్పటికే ఉపాధిలో మినీ గోకులాల నిర్మాణాలు, పశుగ్రాస పెంపకానికి వంద శాతం రాయితీ, రాయితీపై పశుగ్రాస విత్తనాలు, దాణా సరఫరా చేసింది.. జనవరి 19 నుంచి నెలాఖరు వరకు పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత పశుఆరోగ్య శిబిరాలను నిర్వహించింది.. తాజాగా పశు యజమానులు నష్టపోకుండా పశువులు, జీవాలకు బీమా చేసుకునేందుకు అవకాశం కల్పించింది.. అన్నమయ్య జిల్లాలోని 25 మండలాలకు.. రాయితీ కింద ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది.. బీమా ప్రీమియం చెల్లింపులో ప్రభుత్వం 85 శాతం రాయితీ ఇస్తుండటంతో రైతు 15 శాతమే చెల్లించాలి. ఈ విషయమై పశు ఆరోగ్య శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది రైతులు, పెంపకందారులకు అవగాహన కల్పించారు.

పాడిపోషణతోనే జీవనం..

అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో పంటల సాగులో నష్టాలు చవిచూస్తున్న చాలామంది రైతులు పాడిఆవుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో పశు, జీవాల సంపద అధికంగా ఉంది. సంకరజాతి పశువుల ధర రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైబడి పలుకుతోంది. వీటి సంరక్షణకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో బీమా చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వడంతో ఏదైనా కారణంతో పశువులు మృత్యువాత పడితే బీమా ఆదుకోనుంది.

జిల్లాలో పశు సంపద ఇలా	
ఆవులు	2,87,713
గేదెలు	21,440
గొర్రెలు	14,59,985
మేకలు	2,24,068

● పశువులకు బీమా చేసుకునే ప్రక్రియ గత నెల 13 నుంచి మొదలైంది. పశువు ధర ఆధారంగా ప్రీమియం చెల్లించాలి. లబ్ధిదారుడు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు అవసరం లేదు. బీపీఎల్, ఎస్సీ, ఎస్టీలకు 85 శాతం రాయితీ పోను మిగతా 15 శాతమే రైతు ప్రీమియం కట్టాలి. ఒక కుటుంబానికి పది పశువుల వరకు బీమా చేసుకునే వీలుంది. ధర ఎంత ఉన్నా రూ.30 వేల వరకే 85 శాతం రాయితీ, ఆపైన ఎంత ధర ఉన్నా రూ.1,632లు మాత్రమే ప్రభుత్వం వాటాగా ఇవ్వనుంది. మిగతా ప్రీమియం రైతు చెల్లించాలి.

పశువులు, గేదెలకు మూడేళ్లకు కలిపి ప్రీమియం వివరాలు

బీమా	ప్రీమియం (రూ.వేలల్లో)	ప్రభుత్వ వాటా (రూ.లలో)	రైతు వాటా (రూ.లలో)
15	960	816	149
30	1,920	1,632	298
గొర్రెలు, మేకలకు(రూ.వేలల్లో)			
6 వేలు	375	319	56

సద్వినియోగం చేసుకోవాలి..: పాడి, జీవాల పెంపకందారులు బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాకు రూ.8 లక్షల రాయితీ వచ్చింది. ఇప్పటికే ప్రీమియం చెల్లించే కార్యక్రమం మొదలైంది. ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యలు వచ్చినపుడు నష్టపోకుండా బీమా ఆదుకోనుంది. పెంపకందారులు సమీప పశువైద్యుడు లేదా రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సహాయకులను కలిసి బీమా చేసుకోవచ్చు.
-కె.గుణశేఖరపిళ్లై, జేడీ, పశు సంవర్ధక శాఖ

'మన ఊరి పాఠశాలను కాపాడుకుందాం'

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: 'ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిద్దాం.. మన ఊరి బడిని కాపాడుకుందాం' అని యూటీఎఫ్ రూపొందించిన గోడప్రతులను స్థానిక యూటీఎఫ్ భవన్‌లో ఆదివారం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, నాయకులు ఆవిష్కరించారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డప్పనాయుడు, మణిగండన్, నాయకులు సదాశివరెడ్డి, రెహనాబేగం, మంజులవాణి, సురేష్, బాబు, శశికుమార్, ఈశ్వరమహేంద్ర, పార్థసారథి, వంశీకృష్ణ, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

4న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాక

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: 'గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర' పేరుతో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేడు హిందూపూర్‌లో చేపట్టనున్న యాత్ర ఈ నెల నాలుగో తేదీన మదనపల్లెకు చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ తెలిపారు. ఆదివారం రాయచోటిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నెల 4న మదనపల్లెలో, ఐదో తేదీ ఉదయం పుంగనూరు, సాయంత్రం కలికిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారని చెప్పారు. జిల్లా అధికార ప్రతినిధి మన్సూర్ అలీఖాన్, నాయకులు అమీర్‌బాష, దర్బార్, షేక్ బాబా సర్దార్, గిరిబాబు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ ఏపీ భవిష్యత్తుకు పునాది: ఎంపీ

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ ఏపీ భవిష్యత్తుకు పునాదిలా సూచిస్తోందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ థీమ్‌ను, యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చాలనే ప్రధాని మోదీ స్పష్టమైన దృష్టిని, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఉపాధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కోర్టులో మూడు పోస్టులకు 493 దరఖాస్తులు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి గత నెలలో కోర్టు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు 493 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు 220 దరఖాస్తులు, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 175 దరఖాస్తులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 98 దరఖాస్తులు అందాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం అధికారులు తెలిపారు.

జిల్లాలో 6 లక్షల మూగజీవాలకు చికిత్స

- 20 వేల మంది పెంపకందారులకు ఊరట
- పశు ఆరోగ్య శిబిరాలకు అనూహ్య స్పందన



చిన్నమండెం మండలంలో పశువులను పరీక్షిస్తున్న జేడీ గుణశేఖరపిళ్లై

చిన్నమండెం, న్యూస్‌టుడే: పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణకు జనవరి 19 నుంచి నెలాఖరు వరకు నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందని పశు సంవర్ధకశాఖ జేడీ కె.గుణశేఖరపిళ్లై తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లోని 535 గ్రామాల పరిధిలో 618 శిబిరాలు నిర్వహించామన్నారు. ఇందులో 20 వేల మంది పెంపకందారులు ఆరు లక్షలకు పైగా తమ పాడి పశువులు, జీవాలను శిబిరాల్లోకి తీసుకొచ్చి నట్టల నివారణ మందు తాపించుకుని వెళ్లారన్నారు. శిబిరాల్లో మందులు తాపడంతో పాటు ఉచితంగా గర్భకోశ పరీక్షలు, ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందించామన్నారు. గొర్రెల్లో మశూచి నివారణకు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకా వేసినట్లు వివరించారు. ఈ శిబిరాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి పశుబీమాతో కలిగే ప్రయోజనాలు, లింగ నిర్ధారిత వీర్యనాళికల వల్ల పెయ్య దూడలే జన్మిస్తాయని తెలిపారు. పశు సంవర్ధక శాఖ రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ టీవీ సుధాకర్ జిల్లాలోని చిన్నమండెం, సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో పర్యటించి ఆరోగ్య శిబిరాల నిర్వహణ తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని జేడీ తెలిపారు. డీడీలు, ఏడీలు, పశువైద్యులు, సహాయకులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పనితీరుతోనే శిబిరాలు విజయవంతం అయ్యాయని వివరించారు.

EENADU Classifieds

EDUCATION

DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE

HOUSE FOR SALE

GENERAL
తిరుపతి STV నగర్ నందు G+3, 33 అం: సౌత్‌ఫేస్ & G+4, 22 అం: నార్త్‌ఫేస్ కమర్షియల్ భవనములు అమ్మబడును ✆ 7780385006.

PLOT FOR SALE

GENERAL
ఏర్పేడు - వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రూవల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ. 6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

JOBS
Wanted Experienced Teachers, Receptionist, Caretakers Vedic Vidyan School. Salary: 10k-15k, Ph:9666443489.
తిరుపతిలోని త్రీస్టార్ హోటల్‌లో పనిచేయుటకు అనుభవం కల్గిన పర్మినెంట్ కార్ డ్రైవర్ కావలెను. ఆకర్షణీయ జీతం కలదు ✆ 9000095333.
ప్రముఖ MRF టైర్స్ నందు బైక్, కార్ టైర్స్ ఫిట్టింగ్ చేయుటకు బాయ్స్ కావలెను. మంచి జీతం, భో.వ సౌకర్యం. ✆ 94931 73095.
SP RAM రాయలసీమ రెగులర్ & ఓపన్ డిగ్రీ, పిజి కాలేజ్, చంద్రగిరి/ తిరుపతి నందు రిసెప్షనిస్ట్ & PRO's కావలెను. ✆ 94408 60668, 778.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
హోటల్ సునీల్‌కృష్ణ - తిరుపతి నందు పనిచేయుటకు అకౌంట్స్ మేనేజర్ (Tally), రూమ్‌బాయ్స్ కావలెను ✆ 8099980999, 8886602345.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE EC WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • పీలేరు

ఆక్షేపణలుంటే ఫిర్యాదు చేయండి

గుర్రంకొండ: నడిమికండ్రిగ పంచాయతీ పేరంపల్లె సమీప శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నందున ధూపదీప నైవేద్యం పథకానికి దరఖాస్తు చేశారని, ఎవరికైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే మదనపల్లెలోని జిల్లా దేవాదాయశాఖ అధికారికి తెలియజేయవచ్చని ఆలయ నిర్వాహకులు శివస్వామి పేర్కొన్నారు. 10 రోజుల లోగా అభ్యంతరాలు తెలియజేయాలని, లేకుంటే ప్రభుత్వం నిర్దేశించిన దేవాదాయ చట్టం 30/87 ప్రకారం రిజిస్ట్రేషన్, ప్రచురణ ఇస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డెమ్మ దేవత ఆలయం ఈవో మంజులకు ఆదివారం వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.

సత్కారం

పీలేరు గ్రామీణ: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పి.శ్రీనివాసులును ప్రజాసంఘాల నేతలు ఆదివారం ఘనంగా సత్కరించారు.

శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: స్థానిక బాహుదానది తీరాన వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు, శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ఉత్సవ పోస్టర్లు, కరపత్రాలను వారు ఆవిష్కరించారు. తదుపరి ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తెదేపా నాయకులు వల్లిగట్ల, చంద్రమౌళి, మల్లికార్జునరెడ్డి, రాజేంద్రచారి, పీవీ, మురళి తదితరులు పాల్గొన్నారు.

కల్యాణోత్సవ కరపత్రాలు ఆవిష్కరిస్తున్న తెదేపా నాయకులు

భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా యజ్ఞం

పీలేరు, న్యూస్‌టుడే: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమృతోత్సవాలను పురస్కరించుకుని పీలేరు-సదుం మార్గంలోని సర్వోదయ ఆశ్రమంలో ఆదివారం కృష్ణానందస్వామి, శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో 108 మంది దంపతులతో 'హనుమాన్ చాలీసా యజ్ఞం' నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులతో యజ్ఞం చేపట్టారు. యజ్ఞం తరవాత దంపతులు ఆంజనేయస్వామికి కొబ్బరికాయలు సమర్పించారు. భక్తులు.. పాటలు ఆలపించారు. యజ్ఞం నిర్వహించిన ప్రాంగణం ఆంజనేయస్వామి నామజపంతో మార్మోగింది. తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు.

❖ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న కృష్ణానందస్వామి, శ్రీనివాస దీక్షితులు

❖ యజ్ఞంలో పాల్గొన్న 108 మంది దంపతులు

వంతెన సరే.. సర్వీసు రోడ్లు ఎక్కడా..?

✦ హైవేపై రాకపోకలకు తప్పని తిప్పలు ✦ ఏళ్లుగా అసంపూర్తి నిర్మాణాలు

న్యూస్‌టుడే, రాయచోటి

పేరుకేమో రెవెన్యూ డివిజన్.. పైగా ఇటీవలే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం.. పట్టణ నడిబొడ్డున వెళ్తున్న జాతీయ రహదారులపై రాకపోకలకు తరచూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రాయచోటి మీదుగా వెళ్లే కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఐదేళ్ల కిందట చేపట్టారు.. అయితే సర్వీసు రోడ్ల నిర్మాణం విస్మరించడంతో ప్రజలు, వాహనదారుల తిప్పలు చెప్పనలవి కావు. . ఇదీ ప్రధాన జాతీయ రహదారిపై నెలకొన్న దయనీయ స్థితి.

హైవే వెంట నిర్మాణానికి నోచుకోని మార్గం

అడుగు పడితే ఒట్టు..

పట్టణంలోని మాసాపేట వద్ద ఉన్న మాండవ్యపై గతంలో వంతెన నిర్మించారు. నదికి ఇరువైపులా ఉన్న పట్టణంలోకి వెళ్లేందుకు అప్పట్లోనే సర్వీసు రోడ్లు నిర్మించాలని ఇరువైపులా ఆక్రమణలు తొలగించారు. అక్కడ నివసిస్తున్న వారికి పరిహారాన్ని సైతం ఎన్‌హెచ్ అధికారులు చెల్లించారు. కేవలం రహదారి రూపు ఏర్పరిచారే తప్ప రోడ్ల నిర్మాణం జరగలేదు. నదికి ఇరువైపులా నివసిస్తున్న స్థానికులు ఇటుగా వెళ్లాలంటే సర్వీసు రోడ్లు లేక తంటాలు పడుతున్నారు. వరదల సమయంలో పట్టణంలోని మురుగు నీటి కాలువలు పొంగి వంతెనకు తూర్పున ఉన్న సర్వీసు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. దాంతో రహదారిపై మట్టి పూర్తిగా కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. వంతెన దిగువ ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోవ డంతో వంతెన పైనుంచి చుట్టుతిరిగి రావాల్సి వస్తోందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.

రహదారి వెంట వాహనాలతో ప్రమాదాలు..

పట్టణంలోని దిగువ పెట్రోల్‌బంక్, మాసాపేట, మార్కెట్ యార్డు ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపార, ఇతర సామగ్రిని తీసుకొచ్చే వాహనాలు ఇటుగా రాకపోకలు సాగించే అవకాశం లేదు. హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. కొందరు వాహనదారులు ఈ రహదారి వెంబడి వాహనాలు నిలిపి ఉంచడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వంతెన సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొంది. ఫలితంగా ఆ విగ్రహ దిమ్మె పూర్తిగా దెబ్బతింది. అది ఎప్పుడు కూలుతుందోనని అటుగా వెళ్లే వాహనదారులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు పరిశీలించి సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టి వెంటనే పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ సమస్య: స్థానిక ఎల్‌బీఎస్ రోడ్డుపై చెత్తాచెదారం, వ్యర్థాలు వేస్తున్నారు.
-రెడ్డిప్రసాద్, స్థానికులు

సమాధానం: ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తాం.
-బ్రహ్మారెడ్డి, ఈవో, పీలేరు

న్యూస్‌టుడే, గాలివీడు.. సమస్య: బస్టాండు నుంచి నాలుగురోడ్ల వరకు డివైడర్ నిర్మిస్తే అందులో నివాస గృహాల్లోని వ్యర్థాలు పడేస్తుండటంతో కుక్కలు వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. **-వెంకటరమణ, స్థానికులు**

సమాధానం: వ్యర్థాలు చెత్తబుట్టల్లో వేయాలని ఇంటింటికీ అందజేశాం. వ్యర్థాలు తొలగింపజేస్తాం.
-అంజనేయులునాయక్, పంచాయతీ కార్యదర్శి

దరఖాస్తుల ఆహ్వానం

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబేపల్లెలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న తెదేపా శ్రేణులు ✦ కంభంవారిపల్లెలో.. ✦ కలికిరి తెదేపా కార్యాలయం వద్ద..

ముఖ్యమంత్రికి.. అంబటి క్షమాపణ చెప్పాలి

✦ వాడవాడలా రాంబాబు దిష్టిబొమ్మల దహనం

సంబేపల్లె, న్యూస్‌టుడే: వైకాపా నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సంబేపల్లెలో ఆదివారం పాల ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్ నాగేశ్వరనాయుడు ఆధ్వర్యంలో రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును విమర్శించే స్థాయి రాంబాబుకు లేదన్నారు. ప్రజా క్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కొనలేక అవాకులు, చవాకులు పేలడం వైకాపా నాయకుల నీచమైన సంస్కృతికి నిదర్శనమన్నారు. అంబటి రాంబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయచోటి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మట్లి శ్రీనివాసులునాయుడు, మాజీ సర్పంచులు నారా ప్రభాకర్ నాయుడు, శశిధర్‌రెడ్డి, తెలుగుయువత రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు అశోక్‌చౌదరి, వేణుగోపాల్ నాయుడు, పాల్గొన్నారు. **గుర్రంకొండ:** మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను స్థానిక బస్టాండులో దహనం చేసి ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నినదించారు. తెదేపా మండల అధ్యక్షుడు నాయని జగదీష్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నౌషాద్‌అలీ, డైరెక్టర్లు బయ్యారెడ్డి, సాలార్, నేతలు నౌషాద్, చలమారెడ్డి, రంజిత్‌కుమార్ సుధాకర్, రామాంజులు, చంద్రబాబు, మురళి, మహాత్మరెడ్డి, రెడ్డిశేఖర్, తన్వీర్, తారక, రమణ, మల్లయ్యస్వామి పాల్గొన్నారు. **కలికిరి:** రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు షాబుద్దీన్ ఆధ్వర్యంలో.. తెదేపా కార్యాలయం ఎదురుగా అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. **కంభంవారిపల్లి:** అంబటి దిష్టిబొమ్మను కంభంవారిపల్లెలో తెదేపా నాయకులు దగ్ధం చేశారు. మండల తెదేపా అధ్యక్షురాలు గీతాంజలి, తెదేపా నాయకులు శివారెడ్డి, వెంకట్రమణ నాయుడు, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, వీరరాఘవులు నాయుడు, ధనుంజయ, నాగేశ్వర పాల్గొన్నారు.

గుర్రంకొండ బస్టాండు వద్ద..

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

అలరించిన విద్యార్థినుల నృత్యాలు

పీలేరు, న్యూస్‌టుడే: స్థానిక తలపుల మార్గంలోని శ్రీ సాయిబాబా ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ సురేంద్రబాబుకు. . చెన్నై జీవ జియోసిటికల్ ఓపెనింగ్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సురేంద్రబాబును ఆదివారం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, అపుస్మా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పట్టణంలోని విద్యాసంస్థల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 30 ఏళ్లుగా సురేంద్రబాబు విద్యాసంస్థ నడుపుతూ విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు కృషి చేశారని అతిథులు కొనియాడారు.

విద్యా సామగ్రి పంపిణీ

పీలేరు: స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు ఎస్టీయూ స్టడీ మెటీరియల్‌ను. ఆదివారం ప్రతినిధులు అందజేశారు.

హమ్మయ్య.. రోడ్డొచ్చింది..

❖ బెస్తపల్లె.. కాయలవాండ్లపల్లె లింకు దారికి మోక్షం ❖ రూ.1.39 కోట్లతో తారు రోడ్డు

మండల పరిధిలోని సి.పొలిమేరపల్లె గ్రామం బెస్తపల్లె నుంచి కాయలవాండ్లపల్లెకు ఉన్న లింకు రోడ్డుకు కూటమి ప్రభుత్వం మోక్షం కల్పించింది. ఏళ్ల తరబడి రెండు గ్రామాల మధ్య రోడ్డు కనీస మరమ్మతులు లేక కంకర తేలి అధ్వానంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గ్రామీణ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారు. ఈ లింకు రోడ్డుకు ఉపాధి పథకం కింద రూ.1.39 కోట్ల నిధులు వచ్చాయి. బెస్తపల్లె, కాయలవాండ్లపల్లె పాఠశాలల దగ్గర సీసీరోడ్లు, మిగతా తారురోడ్డు నిర్మించారు. మధ్యలో చెరువు అలుగు నీరు వస్తుండటంతో కల్వర్టు పనులు ఆలస్యమవుతున్నాయని పీఆర్ జేఈఈ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. సమస్య లేకుండా నీరు వెళ్లేందుకు పైపు అమర్చారు. ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో చిన్నమండెం నుంచి బోనమల గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బంది తొలగింది. దాదాపు ఐదు కిమీ దూరం తగ్గడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు ఇటుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. **-న్యూస్‌టుడే, చిన్నమండెం**

బెస్తపల్లె నుంచి కాయలవాండ్లపల్లెకు వెళ్లే రోడ్డు దుస్థితి (నాడు)

❖ నేడు తారు రోడ్డుగా మారి

ఈ వ్యర్థాలు తొలగేదెన్నడో..?

పట్టణంలో పలుచోట్ల కాల్వలు శుభ్రం చేయక పోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు ముందుకు ప్రవహించడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు మరింత అధ్వానంగా మారాయి. కాల్వలు శుభ్రం చేసినచోట చెత్త తీయక పోవడంతో అది మళ్లీ కాల్వల్లోకి చేరుతోంది. లక్ష్మీ వేంకటేశ్వర సినిమా థియేటర్ వెనక మూడో వార్డులో మురుగు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారి పలుచోట్ల మురుగు రోడ్లపైకి చేరుతోంది. పెద్ద కాలువల్లో చెత్త సైతం తొలగించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

-న్యూస్‌టుడే, రాయచోటి పట్టణం

సార్.. మురుగు తొలగించరా..!

గాలివీడు ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు మురుగు బాధ తప్పడం లేదు. ఎగువన ఉన్న కాలనీ నివాసాల నుంచి వెలువడే వృధా నీరు పాఠశాలకు వెళ్లే దారిలో నిలిచిపోతోంది. దిగువన ఉన్న పాఠశాల వద్ద మరుగు నిలిచి పారిశుద్ధ్యం లోపించింది. విశ్రాంతి సమయంలో విద్యార్థులు అక్కడే ఆటలు ఆడుకుంటున్నారు. మురుగు పేరుకుపోయి వెలువడుతున్న దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చొరవ చూపి పారిశుద్ధ్యం మెరుగు పరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గాలివీడు

ఈ మార్గానికి మోక్షం కలిగేనా..?

కలికిరి శ్రీ యల్లమ్మ ఆలయం వెంట ఉన్న రహదారి నుంచి శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం వరకు ఉన్న సీసీరోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదిహేనేళ్ల కిందట ఈ దారిని సీసీరోడ్డుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం సిమెంట్ లేచిపోయి కంకర తేలి గతుకులమయమైంది. ఈ మార్గంలో పలువురు ప్రజాప్రతినిధులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా మరమ్మతులకు దృష్టి సారించలేదని, తమకు అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.

-న్యూస్‌టుడే, కలికిరి

రేకుల కుంట.. నీటితో కళకళ

లక్కిరెడ్డిపల్లె-రామాపురం మార్గంలోని రేకులకుంట జలకళ సంతరించుకుంది. నల్లగుట్టపల్లె రైతులు పశువులు, పొలాలకు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెల్లిగల్లు ప్రాజెక్టు నుంచి రేకులకుంటకు నీరు నింపాలని కోరగా జలవనరులశాఖ అధికారులు నీరు వదులుతున్నారు. ఇది నిండి బిలుగూడు చెరువుకు పోతోంది. లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు పెద్దచెరువు, రామారాజు వంకకు నీరు నింపుతున్నామని తెదేపా నేతలు బసిరెడ్డి, అంజనారెడ్డి, శ్రీనివాసులు, పట్టాభిరెడ్డి, శివారెడ్డి తెలిపారు.

-న్యూస్‌టుడే, రామాపురం

క్రీడలతో జాతీయ సమైక్యత.. లక్కిరెడ్డిపల్లె: క్రీడలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయని కొనంపేట సర్పంచి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారత యువ కేంద్రం సహకారంతో శ్రీ వేంకటేశ్వర యూత్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం యువతకు బ్లాక్ లెవల్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

అమ్మవారికి విరాళం

గుర్రంకొండ, న్యూస్‌టుడే: మండలంలోని చెర్లోపల్లెలో వెలిసిన శ్రీరెడ్డెమ్మ దేవత ఆలయానికి స్థానిక పంచాయతీ దద్దాలవారిపల్లెకు చెందిన మనోహర్‌నాయుడు దంపతులు ఆదివారం రూ.30 వేలు విరాళంగా అందజేశారని ఛైర్మన్ లంకిపల్లె రాజన్ననాయుడు తెలిపారు. దాతలను ఆలయ సంప్రదాయం ప్రకారం ఆశీర్వదించారు. ఈవో మంజుల పాల్గొన్నారు.

విరాళం అందజేస్తున్న దాతలు

బెస్తపల్లె భక్తుల తిరుమల పాదయాత్ర

చిన్నమండెం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సి.పొలిమేరపల్లె గ్రామం బెస్తపల్లెకు చెందిన 110 మంది భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఆదివారం ఉదయం స్వగ్రామంలోని ఆలయంలో పూజలు నిర్వహించి ఆపై వారు బయల్దేరారు. ఎనిమిదేళ్లుగా మాఘ మాసంలోనే వెళ్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఆదివారం రాత్రి పీలేరులో బస చేస్తామని, సోమవారం రాత్రికి శ్రీనివాస మంగాపురానికి చేరుకుని మంగళవారం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటామని బృంద నేత శేఖర్ తెలిపారు.

చౌడేశ్వరీదేవికి పౌర్ణమి పూజలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా పడమటికోన గ్రామం తొగటపల్లెలోని శ్రీ చౌడేశ్వరీ ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు. ఈ పూజల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రేమానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భజనలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో చౌడేశ్వరీదేవి

పాస్‌పోర్టు దారిపోయినది

కె.కల్పన W/o కె.ఈశ్వర్ రెడ్డి, D.No: 41/82-F-14, బోస్‌నగర్ వి.ఆర్.సర్కిల్, రాయచోటి టౌన్ & మం॥ నాకు సంబంధించి Passport No.P4539775 12-1-2026 తేదీన రాయచోటి నుండి తిరుపతి వెళ్ళుచున్న సమయంలో బస్సులో దారిపోయినది. ఎవ్వరికైనా దొరికినచో ఈ క్రింది నెంబర్‌కు తెలియజేయగలరు.
Cell: 7569928165

చిన్నారి భద్రత.. కూటమి భరోసా

✦ మందు పెట్టెల అందజేత ✦ ప్రత్యేక దృష్టితో ముందుకు

న్యూస్‌టుడే, కలికిరి

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది.. ఇటీవల చిన్నారులకు చదువు, ఆటలు, కథలు, మంచి అలవాట్లు, పూర్వ గణితం తదితర అంశాలు ఉన్న నవ చేతన, ఆధార శిల పుస్తకాలు అందజేసింది.. ప్రస్తుతం కేంద్రాల్లోని విద్యార్థుల ఆరోగ్యం కోసం మందుల పెట్టెలు ఇచ్చింది.. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం చేయడానికి అవసరమయ్యే మందులు ఉన్నాయి.. వైకాపా ప్రభుత్వం కేంద్రాలకు ఈ కిట్లు అందజేయకుండా అటకెక్కించింది.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు సార్లు కిట్లు అందజేసింది.. ఈ క్రమంలో కేంద్రంలోని చిన్నారులు అనారోగ్యానికి గురైనా, ఆటపాటల్లో గాయపడినా ప్రాథమిక చికిత్స అందజేస్తారు.. దీనిపై ఆయాలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ సైతం ఇచ్చారు.

మహల్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయురాలు

సర్వసాధారణం

చిన్నారులకు కాలానుగుణ వ్యాధులు, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం సర్వసాధారణం. వీరి కోసం 11 రకాల మందులు ఉన్న కిట్లు అన్నమయ్య జిల్లాలోని 1,463 కేంద్రాలకు అందజేశారు. దీంతో 36,517 వేల మంది చిన్నారులకు ఆరోగ్య భద్రతపై భరోసా లభించింది. ఈ కిట్‌లో గాయాలు చెవి, పోటు, జ్వరం, దగ్గు, జలుబు, నీళ్ల విరేచనాలు తదితర వాటి నివారణకు ఉపయోగపడే మందులు ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయి? ఏ మోతాదులో ఉపయోగించాలనే విషయమై అవగాహన కల్పించారు.

కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ..

ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యక్రమాలు పరిశీలిస్తున్నాం. చదువు, ఆటపాటలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. చిన్నారుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ముందుచూపుతో ప్రతి కేంద్రానికి కిట్లు సరఫరా చేసింది. అవసరమైన సమయాల్లో తగిన మోతాదులో వాటిని వాడాలని కార్యకర్తలకు సూచించాం.

-భారతి, సీడీపీవో, వాల్మీకిపురం

ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతం

భక్తులకు అన్నదానం చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

ఎస్.ఎన్.కాలనీ (రాయచోటి), న్యూస్‌టుడే: ఎస్.ఎన్.కాలనీలోని శ్రీ షిరిడిసాయిబాబా ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణస్వామి వ్రతం చేశారు. సాయిబాబాను అలంకరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.బయారెడ్డి, డాక్టరు కె.సంగమ్మ, అర్చకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.

గ్రూప్-2 విజేతకు సత్కారం

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: గ్రూప్-2 ఫలితాల్లో కడప చిన్నచౌక్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బీవీరమణయ్య(అసిస్టెంట్ సెక్షన్ అధికారి) ఎంపికయ్యారు. ఆయన్ను ఆదివారం మండల మాజీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ నివాసంలో ఘనంగా సత్కరించారు. రాఘవేంద్రరావు, మాలతి, ఇందిరమ్మ పాల్గొన్నారు.

రమణయ్య దంపతులను సత్కరిస్తున్న వెంకటరమణ

పదవీ విరమణ తప్పనిసరి.. రాయచోటి: పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పదని తెదేపా నియోజకవర్గ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఎస్పీడీసీఎల్ ఈఈ యుగంధర్ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్ఈలు సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, విజయన్, రమణ, మునికృష్ణయ్య, ఈఈలు, ఏడీఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

మృతికి సంతాపం.. చిన్నమండెం: తెదేపా నాయకుడు అల్లాబకష్ మృతికి పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డెప్ప.. నివాళులు అర్పించారు.

'కార్మిక లోకాన్ని గాలికొదిలేసిన బడ్జెట్'.. పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ సామాన్యులు, కార్మిక, ఉద్యోగులకు ప్రయోజనం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్రామయ్య అన్నారు. పన్ను ఎగవేతదారులకు మినహాయింపు ఇచ్చారని ధ్వజమెత్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. **రాయచోటి గ్రామీణ:** కేంద్ర బడ్జెట్‌లో సామాన్యుడికి, కార్మికులకు ఒరిగిందేమి లేదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రామాంజులు విమర్శించారు.

ప్రకటన

రాజశ్రీ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో
I.A ---/2026లో O.S.No. 2/2026 మరియు
I.A. No. ---/2026లో O.S.No.2/2026

కలకట నాగిరెడ్డి -వాది

V/s

1) షేక్ నసీబ్‌జాన్, వగైరాలు, కొత్తపల్లె,
7) షేక్ షబ్బీర్ అహమ్మద్, బోస్‌నగర్,
8) ఈనుగాండ నరసింహులు. -ప్రతివాదులు

పై కేసులో కోర్టు వారు ప్రతివాదులపైన షెడ్యూల్ ఆస్తిని అన్యాక్రాంతం చేయకూడదని మరియు ఈ ఆస్తిలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డరు దయచేసి ఉన్నారు. కావున ఈ ఆస్తిని ప్రతివాదులు ఇతరులకు విక్రయించ చూపినలేదా ఎవరైనా ఈ ఆస్తిని కొనుగోలు చేసినా అట్టివారిపై తగిన విధముగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు గైకొనబడునని ఇందుమూలముగా ఖండితముగా తెలియజేయడమైనది.

షెడ్యూలు : అన్నమయ్య జిల్లా, రాయచోటి గ్రామము మరియు టౌన్, స.నెం : 885లో ఎ:5.98 సెంట్లు (ఎస్.ఆర్.కల్యాణ మండపం మరియు రింగురోడ్డుకు తూర్పు భాగమున) **తూర్పు :** జయనబ్బీ స్థలము ఎ: 1.00 సెంట్లు, **పడమర :** రింగురోడ్డు, **ఉత్తరము :** ఇతరుల జాగా, **దక్షిణము :** ఇతరుల జాగా.

ఇట్లు : సి.సునిల్‌కుమార్‌రెడ్డి, శ్రీమతి షేక్ ఖుష్నుమా, పి.మల్లికార్జున
వాదిపరం న్యాయవాదులు, రాయచోటి.

(c) eenadu

మదనపల్లె
• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు సంప్రదించాలన్నారు.

బీటీ కళాశాల అభివృద్ధికి సహకారం

మదనపల్లె విద్య: బీటీ కళాశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మలిగి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీటీ కళాశాల పూర్వవిద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలకు అవసరమైన క్రీడా పరికరాలు అందజేస్తానని అన్నారు. అలాగే పూర్వ విద్యార్థి ఎంఎన్ చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన నాయకుడు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు

కల్లూరు, న్యూస్‌టుడే: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఎంఈవో-2 పోకల తాతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి అన్నారు. ఆదివారం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు బి.ప్రకాష్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. పదవీ విరమణ అనంతరం శేషజీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలన్నారు. ప్రకాష్ దంపతులను సన్మానించారు.

ప్రకాష్ దంపతులను సన్మానించిన ఉపాధ్యాయులు

కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడుతున్న ఏఎంసీ ఛైర్మన్ జంగాలశివరాం

టమాట మార్కెట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి వినతి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: టమాటా రైతులకు మార్కెట్ ద్వారా కల్పించాల్సిన సౌకర్యాలు, యార్డు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాలశివరాం పేర్కొన్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఏఎంసీ ఛైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నరేశ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కరవు.. సమస్యల దరువు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: మదనపల్లె పురపాలకసంఘం శరవేగంగా విస్తరిస్తుండంతో పాటు జనాభా కూడా వేగంగా పెరుగుతోంది. పట్టణ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారాలకు అధికారుల స్పందన లేదు. కాలువలు లేక మురుగు రోడ్లపైనే పారుతోంది. వీధి దీపాలు నిర్వహణ నామమాత్రంగా ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా వీధులు నేటికీ మట్టిరోడ్లుగానే దర్శనమిస్తున్నాయి. మురుగు ఇళ్లమధ్యలో నిలిచిపోయి అందులో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు పురపాలక సంఘానికి పన్నులు చెల్లిస్తున్నా మౌలిక సదుపాయాలు మరిచారని స్థానికులు వాపోతున్నారు.

వారానికొకసారి పారిశుద్ధ్యం

పారిశుద్ధ్యం పనులు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారానికొకసారి వచ్చి పారిశుద్ధ్యం పనులు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. మంజునాథకాలనీ పురపాలకసంఘం ప్రాథమికోన్నత పాఠశాల ముందు చెత్త పేరుకుపోయింది. ఇలా అనేక ఉంటే ఎలా అభివృద్ధి ఎలా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు.

మంజునాథకాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట చెత్తనిల్వలు

మురుగు నిర్వహణ అధ్వానం

వాల్మీకినగర్, మంజునాథకాలనీల్లో మురుగు నిర్వహణ అధ్వానంగా ఉంది. ఇక్కడ కాలువలు నిర్మించకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోంది. వాల్మీకినగర్ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లే రోడ్డుపై మురుగు దుర్వాసన వస్తుంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానికంగా ఉన్న ప్రజలు రోడ్డుపై పారుతున్న మురుగులోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కాలువలు నిర్మించలేదు.

వెలగని వీధి దీపాలు

చంద్రాకాలనీ, వాల్మీకినగర్, మంజునాథకాలనీ అనపగుట్టలో వీధి దీపాల నిర్వహణ అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. 6 వీధి దీపాలుంటే అందులో ఒకటి కూడా వెలగడం లేదు. ఈ కాలనీలు గుట్ట ప్రాంతంలో ఉండటంతో రాత్రి సమయాల్లో బయటకు వెళ్లలేకపోతున్నారు. ఇక రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాల్మీకినగర్‌లో వేసిన రోడ్లు కంకర తేలిపోయింది.

తాగునీటి సమస్య

మంజునాథకాలనీలో నాలుగు రోజులకొకసారి ఒక గంటసేపు మాత్రమే తాగునీటిని వదులుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాలి. జండామాను ప్రాంతం, జగనన్నకాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది.

బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌కు చేరుకున్న విద్యార్థులు

హార్సిలీహిల్స్‌లో విద్యార్థుల ట్రెక్కింగ్

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో ఆదివారం ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌కు చెందిన 14 మంది విద్యార్థులు ట్రెక్కింగ్ చేశారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన 530మీటర్లు ఎత్తు వరకు తొమ్మిది కిలోమీటర్ల వరకు పర్వతారోహణం చేశారు. ఈ సాహస యాత్రను ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీటీఓ డాక్టర్ చరణ్ కూచీ పర్యవేక్షించారు.

జనసేన నుంచి సస్పెండ్ చేయాలి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఎం.ఎన్.చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేసిన మదనపల్లె జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్, ఉమేష్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర మొరుసుకాపురెడ్డి సంఘం నాయకులు డిమాండు చేశారు. గోళ్లపల్లెరింగ్‌రోడ్డులో గత 29న జరిగిన దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సంఘం రాష్ట్ర నాయకులు పి.శ్రీనాథరెడ్డి, మస్తాన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఆంజినేయరెడ్డి, లోకనాథరెడ్డి, జయచంద్రారెడ్డి, సీతారామిరెడ్డి, కృష్టారెడ్డిలతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

కేకు కోస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే షాజహాన్‌బాషా జన్మదిన వేడుకలు ఆదివారం పట్టణంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం ఆయన నివాసంలో పిల్లలు మధ్య కేకును కోశారు. ఎమ్మెల్యే నివాసానికి నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ తెదేపా అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

మదనపల్లె: జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని రెండు డిపోల నుంచి తిరుమలకు గత పదేళ్లుగా బస్సులు లేవని, అందువల్ల వెంటనే నడిపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండుకు ఆహ్వానించి కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవాధ్యక్షుడు నాగూర్‌వలి, డిపో కార్యదర్శి సాంబశివారెడ్డి, అర్జున్‌నాయక్, సురేష్, తదితరులు పాల్గొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్ గౌడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రూరల్ సీఐ రవినాయక్ అన్నారు. ఆదివారం మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విద్యార్థులతో గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, మహిళల ప్రాథమిక హక్కులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు అంగళ్లులో ర్యాలీ నిర్వహించారు. మిట్స్ వైస్ ప్రిన్సిపల్ కమాల్‌బాషా, గ్రామజ్యోతి సొసైటీ వ్యవస్థాపకురాలు సుభద్ర, జాతీయ సేవా పథకం సీఓ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

ముమ్మరంగా ములకల చెరువులో నాకాబందీ

ములకలచెరువు, న్యూస్‌టుడే: నిషేధిత వస్తువులు వాహనాల్లో తరలిస్తే వాహనాలు సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సీఐ వెంకటేశులు అన్నారు. శనివారం రాత్రి వాహనాలు తనిఖీ నిర్వహించారు. **సోమల, న్యూస్‌టుడే:** మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. పలువురి కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఎస్సై తెలిపారు. **ఉచిత పశువైద్య శిబిరం.. మదనపల్లె అర్బన్:** మండలంలోని వేంపల్లె పంచాయతీ కేంద్రంలో బి.టి.కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు ఉచితంగా పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి

ములకలచెరువు, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం వైకాపా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు వెన్నెతో పెట్టిన విద్యని టీఎస్ఎన్‌వీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు, మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ అన్నారు. నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. **పుంగనూరు:** రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించడానికి వైకాపా కుట్ర పన్నే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పుంగనూరు తెదేపా సీనియర్ నాయకుడు మధుసూదనరాయల్ అన్నారు. వెంకటేష్, వినోద్, సయ్యద్, నూర్‌షా, ముజ్జు, పర్వేజ్ , గంగరాజు తదితరులు పాల్గొన్నారు.* అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పుంగనూరు తెదేపా నాయకులు మోహన్‌నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు డిమాండు చేశారు. **నిమ్మనపల్లె:** వైకాపా నేత అంబటి రాంబాబు పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెదేపా క్లస్టర్ బాధ్యుడు మునిరత్నం, సింగల్‌విండో అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ ఎంపీపీ రెడ్డెప్పరెడ్డి అన్నారు. **కల్లూరు:** రాంబాబు దిష్టిబొమ్మను కల్లూరు తెదేపా నాయకులు దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం నిరసన చేపట్టారు. **మదనపల్లె పట్టణం:** అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వారి నీచ సంస్కృతికి తార్కాణమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేశ్ అన్నారు.

బస్టాండులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న కూటమి నాయకులు

నూతన కార్యవర్గం ఎన్నిక

చౌడేపల్లె, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులుగా సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సహదేవయ్యలను నియమించినట్లు తెలిపారు.

యువజన కో కన్వీనర్ నియామకం

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన పూల ప్రేమ్‌కుమార్‌ను భారత చైతన్య యువజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనరుగా నియమిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

షూటింగ్ బాల్‌కు జట్టు ఎన్నిక

ములకలచెరువు, న్యూస్‌టుడే: ములకలచెరువు ఆక్స్‌ఫర్డ్ పాఠశాల నందు అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ సబ్ జూనియర్ బాల బాలికల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమ్ తెలిపారు. ఎంపికైన జట్టు త్వరలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో జరిగే 8వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రాయలసీమ గేమ్ కన్వీనర్ నరేష్‌బాబు, ప్రిన్సిపల్ సిద్ధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి సంక్షేమమే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు

కలికిరి, న్యూస్‌టుడే: సంక్షేమమే ధ్యేయంగా సేవా కార్యక్రమాలతో రెడ్డి సంక్షేమ సంఘం సాగుతున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పులి సత్యనారాయణరెడ్డి అన్నారు. భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, పురుషోత్తంరెడ్డి, గిరి, శ్రీరాములురెడ్డి, వాల్మీకిపురం తెదేపా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, చింతపర్తి శేషాద్రిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

బీసీవై కన్వీనరుగా హరిబాబు యాదవ్

చౌడేపల్లె, న్యూస్‌టుడే: బీసీవై పుంగనూరు నియోజకవర్గ కన్వీనరుగా మండలంలోని 29.ఎ.చింతమాకులపల్లెకు చెందిన హరిబాబు యాదవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ నియమించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లోనే ప్లాస్టిక్ కాలుష్యం

ప్రజలు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని, పాలిథిన్ వాడకంతో వివిధ రకాల అనారోగ్యాల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తుండగా.. ఆసుపత్రుల్లో మాత్రం ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీటిని అందిస్తున్నారు. పుంగనూరులోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, హెల్త్ క్లినిక్‌లలో రోగులు, సహాయకులు తాగేందుకు ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలనే వినియోగిస్తున్నారు. వేరే దిక్కులేక ఆ నీటినే తాగుతున్నామని రోగులు ఆరోపిస్తున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం**

రోడ్డెక్కిన మురుగు

పుంగనూరు మండలంలోని ఉలవలదిన్నెలో మురుగు కాలువలు లేక వ్యర్థాలు రోడ్లపై వేస్తున్నారు. దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. శుభ్రత పనులు చేపట్టాలని కోరుతున్నారు. విషయం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి వద్ద ప్రస్తావించగా.. ఇరుకు రోడ్లు కావడంతో కాలువలు నిర్మించలేదని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తామన్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం**

ఆక్రమణలతో ఇబ్బందులు

పుంగనూరు పట్టణంలో బైపాస్, మినీ బైపాస్‌లున్నా ట్రాఫిక్ సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. పట్టణం మధ్యలోంచి ముంబయి- చెన్నై జాతీయ రహదారి వెళ్తోంది. ఇక్కడ బస్సులు నిలిపివేయడంతో పాటు తోపుడు బండ్ల వ్యాపారాలు, దుకాణాలు రోడ్లపై ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇందిర కూడలి- అంబేడ్కర్ కూడలి, కొత్తపేట వరకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

అసంపూర్తి పనులతో అవస్థలు

వైకాపా హయాంలో ప్రారంభించిన సచివాలయ నిర్మాణాల పనులు చాలా చోట్ల అసంపూర్తిగా నిలిచాయి. మండలంలోని వేంపల్లె పంచాయతీ సచివాలయానికి మునగమాకుపల్లె మార్గంలో స్థలం కేటాయించారు. గత ప్రభుత్వం హయాంలో రూ.43 లక్షలతో నిర్మాణం చేపట్టారు. గోడల పనులు పూర్తయిన తర్వాత వదలేశారు. తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం అసంపూర్తిగా మిగిలాయి. పురాతన భవనంలో సేవలు అందిస్తున్నారు. **- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ**

పొంచి ఉన్న ప్రమాదం

పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుపై రాకపోకల సౌకర్యార్థం దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. ఇరువైపులా రక్షణ గోడలు కూలిపోయాయి. ప్రస్తుతం చెరువు నిండు కుండలా మారింది. పాదచారులు, వాహనదారులు ఆదమరిచి రాకపోకలు సాగిస్తే చెరువులో పడటం ఖాయం. అధికారులు స్పందించి తాత్కాలిక కంచె ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

ప్రారంభమైన సీటీఎం తిరుణాల

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: నలవీర గంగమ్మకు ఘనంగా పూజలు అందించేందుకు సీటీఎం గ్రామం తిరుణాలకు సిద్ధమైంది. అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఐదు రోజుల పాటు ఆలయ ఆవరణలో నిర్వహించే తిరుణాల కార్యక్రమాన్ని తిలకించేందుకు ఊరేగింపు చేశారు. రాయలసీమ జిల్లాల్లో మదనపల్లె మండలం సీటీఎం గ్రామంలో తొలి తిరుణాల ఇక్కడే నుంచే ప్రారంభం కానుంది. ఆలయ కమిటీ ఛైర్మన్ సగినాల ఆనంద్, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుణాలను తిలకించడానికి వేలాదిగా తరలిరానున్నారు.

ప్రత్యేక అలంకరణలో గంగమ్మ • పుష్పపల్లకిపై కొలువుదీరిన మసెమ్మ

మల్లేశ్వరస్వామి కుంభాభిషేకం

సోమల, న్యూస్‌టుడే: మండలంలోని వల్లిగట్ల పంచాయతీ వెంగంవారిపల్లెలో వెలసిన విరూక్షమ్మ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివార్లను ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుంభాభిషేకం కార్యక్రమం జరిపారు.

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: మండలంలోని గట్టులో ఆదివారం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. బెంగళూరుకు చెందిన గార్ల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు అల్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మసెమ్మ జాతర

పుంగనూరు, న్యూస్‌టుడే: మండలంలోని కొండచర్ల కురప్పల్లె గ్రామంలో ఆదివారం మసెమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ఆదివారం ఉదయం గ్రామ పొలిమేరల్లో కొలువుదీరారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు రామచంద్రయాదవ్, ఇతర నాయకులు వేర్వేరుగా దర్శించుకుని పూజలు చేశారు.

చెరువు ఆక్రమణపై ఫిర్యాదు

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని పుంగమ్మ చెరువు ఆక్రమణకు గురికాకూడదని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. గత నెల 30న ఈనాడు దిన పత్రికలో 'పుంగమ్మ చెరువు కన్నీరు' శీర్షికన కథనం ప్రచురితమైంది. పట్టణానికి చెందిన తెదేపా నాయకులు, ఆయకట్టుదారులు సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దారు రాము, జలవనరులశాఖ డీఈ రాయల్‌బాబుతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవీ రెడ్డి, రామకృష్ణంరాజు, శ్రీకాంత్, కృష్ణమూర్తి, సుకుమార్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణకు చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దపంజాణి మండలం కత్తార్లపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు క్రిష్టప్ప పొలం వద్దకు వెళ్లి విషం తాగాడు. కుటుంబీకులు గుర్తించి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

96 గొర్రెల మృతి

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే: కుక్కలు చేసిన దాడిలో గొర్రెల కాపరికి చెందిన 96 గొర్రెలు చనిపోయాయి. సుమారు రూ.7లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. వివరాలిలా.. మండలంలోని పోతుపేట పంచాయతీ పిడుంవారిపల్లెకు చెందిన తంబళ్లపల్లె నాగరాజు దంపతులు గ్రామంలో వందకు పైగా గొర్రెలను మేపుకుని జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి గొర్రెలను పాకలో ఉంచి నిద్రించారు. అనంతరం ఆదివారం తెల్లవారి జామున గొర్రెల కాపరి లేచి చూడగా, గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కల్యాణ్ వెంకటేష్ ఘటనా స్థలికి చేరుకుని సమస్యను పరిశీలించి బీమాపై ఆరా తీశారు. బూర్లపల్లెకు చెందిన సుధాకర్‌రెడ్డి బాధితుడికి రూ.5వేలను ఆర్థిక సాయంగా ఆదివారం అందజేశారు.

చిన్నారికి గాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: నిప్పంటుకుని చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన వాల్మీకిపురం మండలంలో శనివారం రాత్రి జరిగింది. పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె హాసిని (6) వీధిలో ఏర్పాటు చేసిన చలిమంట వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆమె దుస్తులకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని కుటుంబ సభ్యులు వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

క్రైం కార్నర్

కొడవలితో దాడి..

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: వ్యక్తిపై కొడవలితో దాడి చేసి గాయపర్చిన సంఘటన కురబలకోట మండలంలో ఆదివారం జరిగింది. మదనపల్లె మండలం గంగాపురానికి చెందిన శ్రీనివాసులు (40) కురబలకోట మండలం తెట్టు గ్రామంలో ఇటుకల బట్టీలో పని చేసేందుకు వెళ్లాడు. బట్టీ విషయమై ముద్యంవారిపల్లెకు చెందిన హరితో గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసులపై హరి కొడవలితో దాడి చేసి గాయపర్చాడు. కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కల దాడిలో జింకకు గాయాలు

ములకలచెరువు, న్యూస్‌టుడే: కుక్కల దాడిలో గాయపడిన కృష్ణజింకను విద్యార్థులు కాపాడిన ఘటన మండల కేంద్రమైన ములకలచెరువులో జరిగింది. ఆదివారం స్థానిక నాయునిచెరువుపల్లి రోడ్డు సమీపంలో మేతకోసం పొలాల్లోకి వచ్చిన కృష్ణజింకను వీధి కుక్కలు గాయపరచాయి. ఎస్పీవీబీ విద్యార్థులు దాన్ని కాపాడారు. అటవీశాఖ అధికారులు దానికి చికిత్స అందిస్తున్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మనస్తాపంతో మదనపల్లె మండలం బొగ్గిటివారిపల్లెకు చెందిన రాజేశ్వరి (40) ఆదివారం ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికుల కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులు భూమిని అక్రమంగా రాయించుకున్నారని ప్రశ్నించినందుకు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

12 మంది జూదరుల అరెస్టు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: జూదం ఆడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని మల్లయ్యకొండ సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు.

చిన్నారులు.. చిచ్చర పిడుగులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి వేదికలపై సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. వాలీబాల్, క్రికెట్, షూటింగ్‌బాల్‌లో ప్రశంసలు అందుకుంటున్నారు.

వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు

షూటింగ్‌బాల్‌పై ఆసక్తి..

బసినికొండ జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థిని కె.శశికళలో ఆసక్తిని గుర్తించిన పీడీ శివశంకర్ షూటింగ్ బాల్‌లో శిక్షణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సబ్‌జూనియర్స్ షూటింగ్‌బాల్ పోటీల్లో జిల్లా తరపున పాల్గొని బాలిక సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. మదనపల్లెలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించింది. జాతీయ జట్టుకు ఆడాలని ఉన్నట్లు బాలిక శశికళ చెబుతోంది.

ఆర్మీలో సేవలందించాలని..

8వ తరగతి చదువుతున్న సైఫ్ ఆలీఖాన్ షూటింగ్‌బాల్ పోటీల్లో రాణిస్తున్నాడు. గత నెలలో మదనపల్లెలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించాలని, ఆర్మీలో సేవలు అందించాలని ఉన్నట్లు ఆలీఖాన్ తెలిపాడు.

జాతీయ స్థాయిలో రాణించాలి..

అంగళ్లు జిల్లా పరిషత్తు పాఠశాలలో పది చదువుతున్న పి.ఇమ్రాన్‌లో ఆసక్తిని గమనించి పీడీ రమేష్ బాబు రెండేళ్లుగా వాలీబాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. గతనెలలో చిత్తూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అండర్17 వాలీబాల్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్య వహించాడు. జాతీయ స్థాయిలో రాణించడమే తన ధ్యేయమని ఇమ్రాన్ చెబుతున్నాడు.

పేస్ బౌలర్ నేత్ర..

ఎం.నేత్రకు క్రికెట్ అంటే ఇష్టం. కొందరు ఎగతాళి చేసినా అమ్మానాన్న సహకారంతో శిక్షణకు వెళ్లేది. గత నెలలో చిత్తూరు జిల్లా తరపున అండర్ 17 బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొని బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది. అనంతరం కృష్ణా జిల్లాలో జరిగి పోటీల్లో పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీసి రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. భారత మహిళా జట్టులో రాణించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది నేత్ర.

(c) eenadu

జలవిహారం.. కళావిహీనం

జల విహార కొలను వద్ద పార్కు ఇలా..

అధ్వానంగా లేజర్ లైటింగ్ షో ప్రాంగణం

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మెట్ల మార్గం వద్ద జలవిహారం కళావిహీనంగా మారింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు జలవిహారం కల్పించాలనే సంకల్పంతో గతంలో తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి క్యాంటీన్, అందమైన పార్కు, కొలనును అభివృద్ధి చేసి బోటింగ్ ఏర్పాటు చేసింది. ఏడాది పాటు పర్యాటకులు పచ్చందాల మధ్య జలవిహారాన్ని ఆస్వాదించారు 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పార్కు పూర్తిగా మూలనపడింది. పచ్చదనం ఎండిపోయి వాకింగ్ ట్రాక్ పాడైంది. కొలను మురుగుమయంగా మారింది. లేజర్ లైటింగ్ షో ప్రాంగణం అధ్వానంగా ఉంది. కూటమి ప్రభుత్వం దానికి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.

– ఈనాడు అమరావతి

ఈనాడు
బాపట్ల
సోమవారం ఫిబ్రవరి 2, 2026

లాహిరి లాహిరి లాహిరిలో..

న్యూస్‌టుడే, బాపట్ల

ఉగాది నాటికి హౌస్ బోటింగ్ పర్యాటకం

హౌస్ బోటింగ్ పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆపరేటర్ల సహకారంతో పడవల్లో విహారం ప్రాజెక్టును సూర్యలంక సమీపంలో ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువలో త్వరలో ప్రారంభించనున్నారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను రూ.8 కోట్లతో కల్పిస్తున్నారు. హౌస్‌బోటింగ్, నిర్మాణ పనులకు జలవనరుల శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. పనులు పూర్తి చేసి ఉగాది నాటికి ప్రారంభించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.


పేరలి కాలువ

సరికొత్త అనుభూతి

రాష్ట్రంలో తొలి విడతలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో కేరళ అలెప్పీ తరహాలో హౌస్ బోట్లు నడపటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందులో సూర్యలంక ప్రాజెక్టు ఒకటి. బాపట్ల మండలం ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు, ఉప్పుటేరు మీదుగా తూర్పు తుంగభద్ర కాలువలో నిజాంపట్నం హార్బర్ వరకు, పడవల్లో విహారాన్ని ప్రారంభించి పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూమ్ స్పీడ్‌బోట్లు నడపాలని నిర్ణయించారు. లగ్జరీ బోట్ల తయారీ చేపట్టారు.

పడవలో రెండు గంటలు

ఆదర్శనగర్ వద్ద పడవ ప్రారంభమై నల్లమడ వాగు సముద్రంలో కలిసే చోట ఇసుక తిన్నెల్లో ఆగేలా ల్యాండింగ్ పాయింట్ ప్రతిపాదించారు. పర్యాటకులు నల్లమడ వాగు సంగమం, చుట్టూ మూడు వైపుల నీరు, ఓ వైపు భూమి ఉండే ద్వీపకల్ప ప్రాంతం, పక్షులను సందర్శించేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఉప్పుటేరులో మరలా పడవ ప్రారంభమై కర్లపాలెం మండలం తుమ్మలపల్లి రామాలయం సమీపంలో రెండో ల్యాండింగ్ పాయింట్‌కు చేరుకుంటుంది. ఇసుక తిన్నెలు, మడ అడవుల అందాలు తిలకిస్తారు. కొద్దిసేపు తర్వాత పడవలో ముందుకు సాగుతూ తూర్పు తుంగభద్ర కాలువలోకి ప్రవేశించి నిజాంపట్నం హార్బర్‌కు 1.5 కి.మీ. దూరంలో చివరి ల్యాండ్ పాయింట్‌కు చేరుకుంటుంది. హార్బర్, మడ అడవుల సందర్శన తర్వాత పడవ వచ్చిన మార్గంలో వెనుదిరిగి తిరిగి ఆదర్శనగర్ చేరుకోవటంతో విహారం ముగుస్తుంది. పడవలో ప్రయాణ సమయాన్ని రెండు గంటలుగా అంచనా వేశారు. మధ్యలో సందర్శన ప్రాంతాలతో కలుపుకుని విహారం మొత్తం నాలుగు గంటలు ఉంటుంది.

- పడవల విహార మార్గం: పేరలికాలువ(4 కి.మీ.)–నల్లమడ వాగు(1.5 కి.మీ.)–ఉప్పుటేరు (12.2 కి.మీ.)–తూర్పుతుంగభద్ర కాలువ(0.65 కి.మీ.)
- పడవల విహారం ప్రాజెక్టు దూరం: 18.37 కి.మీ.
- కాలువల్లో కనీస లోతు: 1.65 మీ. నుంచి 3.14 మీ.
- ప్రయాణ సమయం: రెండు గంటలు
- మొత్తం ల్యాండింగ్ పాయింట్లు: నాలుగు

పడవల్లో విహరిస్తూ మడ అడవులు, ప్రకృతి అందాలు, విదేశీ, స్వదేశీ పక్షులను తిలకించేలా మార్గాన్ని ఎంపిక చేశారు. హౌస్‌బోట్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు. పడవల విహారం ప్రారంభయ్యే పేరలి కాలువ కట్టపై కి.మీ. పొడవున నడక ట్రాక్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మడ మొక్కలు నాటనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వేసవి సెలవుల్లో హౌస్ బోటింగ్ పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.

పద్దు పథం.. ప్రగతికి ఊతం

న్యూస్‌టుడే, బాపట్ల

కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రగతికి దోహద పడనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పద్దుతో పలు రంగాలకు మేలు కలగనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జిల్లా నుంచి వెళ్లేలా హైస్పీడ్ రైల్వే కారిడార్

❖ విజయవాడ-గూడూరు మధ్య మూడో రైల్వేలైన్ నిర్మించారు. గంటకు 180 కి.మీ. వేగంతో రైళ్లు నడిచేలా ట్రాక్‌ను సిద్ధం చేశారు. బడ్జెట్లో హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మిస్తామని ప్రకటించారు. ఈ కారిడార్ జిల్లా నుంచి వెళ్లనుంది. భవిష్యత్తులో ఈ మార్గంలో హైస్పీడ్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.

రొయ్యల ఎగుమతులకు ప్రోత్సాహం

ఆక్వా ప్రాసెసింగ్‌కు..

❖ జిల్లాలో ఆక్వా రంగం చాలా కీలకం. ఏటా రూ.872 కోట్ల రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సుంకాల నేపథ్యంలో అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. ప్రత్యామ్నాయంగా రష్యా, ఆస్ట్రేలియా, యూరప్ మార్కెట్లకు రొయ్యలు ఎగుమతి చేస్తున్నా అమెరికా మార్కెట్‌కు సరిరావటం లేదు. ఎగుమతుల ప్రోత్సహానికి రొయ్యల ప్రాసెసింగ్ వ్యయాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాసెసింగ్‌కు ఉపయోగించే ముడి సరకులపై సుంకం లేని దిగుమతుల పరిమితిని ఒక శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. జిల్లాలో ఉన్న ఆరు రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలకు లబ్ధి కలగనుంది.

పీఎం సూర్య ఘర్ కనెక్షన్లకు..

❖ పీఎం సూర్యఘర్ కింద జిల్లాలో 50 వేల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 4300 ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 24,620 సౌర విద్యుత్తు కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కేంద్రం ఒక్కో కనెక్షన్‌కు రూ.78 వేల రాయితీ ఇస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన దానికి రూ.1.60 లక్షలు, మూడు కిలో వాట్ల సామర్థ్యం ఉంటే రూ.2.10 లక్షల వరకు ఖర్చవుతోంది. బీసీలకు కేంద్ర రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల సాయం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. బడ్జెట్లో సౌరవిద్యుత్తు పలకలు తయారు చేసే సామగ్రిపై పన్ను తగ్గించారు. దీనివల్ల పలకల ధరలు తగ్గి సూర్య ఘర్ కనెక్షన్ తీసుకునే వారికి ప్రయోజనం కలగనుంది.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా..

ఆధునిక, స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. డ్రోన్లతో పాటు ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందించనున్నారు. పంటల సాగులో ఐవోటీ, ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా అన్నదాతలకు చేయూత అందించనున్నారు. జిల్లాలోని వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పరిశ్రమలు, కళాశాలను అనుసంధానం చేస్తూ కొత్తగా హైటెక్ టూల్స్ రూమ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీని ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్, ఫార్మా, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని పది వేల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని ఇంజినీరింగ్ వర్గాలు అంటున్నాయి.

ఒకే ఊరు... పది ప్రభలు

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట ప్రాంతం నుంచి మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ప్రభలు తరలించే గ్రామాల్లో పురుషోత్తమపట్నంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి ఆరు భారీ విద్యుత్తు ప్రభలు, నాలుగు సాధారణ ప్రభలు తరలివెళ్తాయి. ఈ గ్రామంలో వందల సంవత్సరాల నుంచి కోటప్పకొండకు ప్రభలు తరలించిన చరిత్ర ఉంది. దానిని కొనసాగిస్తూ ఇప్పటికీ గ్రామ ప్రభ, బైరావారి ప్రభ, విడదల వారి ప్రభ, తోట పుల్లప్పతాత ప్రభ, చిన్న తోట వారి ప్రభ, మండలనేనివారి ప్రభ పేరిట ఆరు భారీ విద్యుత్తు ప్రభలు, బ్రహ్మంగారి గుడివీధి ప్రభ, యాదవ రాజుల ప్రభలు రెండు, మండలనేని (పణి) ప్రభ ఇలా సాధారణ ప్రభలు నాలుగు నిర్మిస్తున్నారు. తిరునాళ్లకు రెండ్రోజుల ముందు గ్రామంలోనే పండగ నిర్వహిస్తారు. పురుషోత్తమపట్నం నుంచి దేశ, విదేశాల్లో ఉన్న వారంతా ఆ రోజుకు ఊరికి చేరుకుంటారు. ఎక్కువ ప్రభలు నిర్మించే గ్రామంగా ప్రసిద్ధికెక్కిన తమ ఊరి గొప్పతనాన్ని చాటుకుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ మొత్తం నిర్మించడానికి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేస్తారు. కోటయ్యస్వామిపై ఉన్న భక్తి ప్రతి ఏటా తమను ముందుకు నడిపిస్తోందని పురుషోత్తమపట్నంకు చెందిన ప్రభల నిర్వాహకులు ఆనందంగా చెబుతున్నారు.

పురుషోత్తమపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రభ

ధర పెరిగి.. ఉత్పత్తి తగ్గి..

పట్టు, జరీ రేట్లు పెరగడంతో కార్మికుల ఉపాధిపై ప్రభావం

న్యూస్‌టుడే, చీరాల అర్బన్

కొన్ని నెలలుగా పట్టు, జరీ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనివల్ల చీరల తయారీ ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా ఆ మేరకు మార్కెట్‌లో ధర లభించడం లేదు. వాటి తయారీకి చేనేత కార్మికులు వెనకాడుతున్నారు. దీంతో ఉపాధి కొరవడుతోంది. రాష్ట్రంలోని చీరాల, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉభయ గోదావరి జిల్లాలైన బండారులంక, తాటిపర్తి, పుల్లేటికుర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న లక్ష చేనేత మగ్గాలపై చీరలు తయారు చేస్తారు. అయితే వీటికి కావాల్సిన పట్టు, జరీ బెంగళూరు, గుజరాత్ నుంచి దిగుమతి అవుతోంది. వాటి ధర పెరగడంతో తయారీ ఇబ్బందికరంగా మారింది. నిరుడు ఆగస్టులో పట్టు ధర కిలో రూ.5,200 ఉండగా అది ప్రస్తుతం రూ.8 వేలకు చేరింది. జరీ అయితే రూ.500 నుంచి రూ.1000కు పెరిగింది. చలితీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పట్టు ఉత్పత్తి క్షీణించడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి ఎక్కువగా ఉండటంతో ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వెండి, కాపర్ మార్కెట్‌లకు అనుగుణంగా జరీ ధర పెరుగుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే ఒక్కో చీర తయారీకి అదనంగా రూ.500 నుంచి రూ.1000 ఖర్చు చేయాల్సి వస్తోందని మాస్టర్ వీవర్లు పేర్కొంటున్నారు. ఆ మేరకు మార్కెట్‌లో వీటికి గిట్టుబాట ధర రావడం లేదని లాభం సంగతి దేవుడికి ఎరుక కనీసం అసలు ధర కూడా రాని పరిస్థితి నెలకొందని, ఉత్పత్తి చేయాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు చేతినిండా పనిలేక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే పరిశ్రమ ఉనికి దెబ్బతినే అవకాశం ఉందని కార్మి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్‌హెచ్‌డీసీ ద్వారా వీటిని కొనుగోలు చేసి రాయితీపై అందించి పరిశ్రమ మనుగడకు సహకారం అందించాలని మాస్టర్‌వీవర్లు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వినియోగం ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మగ్గాలున్నాయి. ఒక్కోదానిపై నెలకు పదిచీరలు తయారైతే వాటికి పది జరీ మార్కులు అవసరం. అంటే నెలకు 10 లక్షల మార్కులు అవసరం. ఇక పట్టు అయితే ఒక్కో చీరకు 250 గ్రాములు వరకు వినియోగిస్తారు. దీని ప్రకారం 2.5 లక్షల కిలోల వరకు అవసరం అవుతోంది.

ఎన్నాళ్లీ పాపం.. రోగులకు శాపం..

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కష్టాలు

జీజీహెచ్‌లో స్ట్రెచర్ పైనే వైద్యం చేస్తున్నారిలా..

ఈనాడు, అమరావతి

నెల రోజుల క్రితం.. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాలికి గాయంతో జీజీహెచ్‌కు వచ్చారు. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్ అందుబాటులో లేక.. మిట్టమధ్యాహ్నం మోడువారిన చెట్టు కింద కదల్లేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. స్ట్రెచర్ కోసం ఆసుపత్రి లోపలికి వెళ్లిన ఆయన భార్య గంటకుపైగా బయటకు రాలేకపోయారు.

రెండు రోజుల క్రితం.. ఫిరంగిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆమెమేహాలపై జీజీహెచ్‌కు తరలించగా.. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్లు అందుబాటులో లేవు. చేతులపైనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే... రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి.

ఎంతో కీలకం...

☛ జీజీహెచ్‌కు ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. 1,260 పడకలుండగా... రోజుకు 5 వేలమందికిపైగానే చికిత్స పొందుతుంటారు. ఐపీ సేవల కోసమే 1,500 మంది వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర చికిత్స కోసం వచ్చే వారు ఎక్కువ.

ఎందుకీ సమస్య...

❖ వీల్‌ఛైర్లను ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రి తరలించేందుకు వాడుతున్నారు.
❖ స్ట్రెచర్లు పడకలుగా మారుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

❖ జీజీహెచ్‌లో 250 స్ట్రెచర్లు ఉన్నాయంటున్నారు అధికారులు. 25 అత్యవసర సేవలకు ఉంచినట్లు చెబుతున్నా.. వార్డుల్లో పడకలుగా కనిపిస్తున్నాయి.
❖ వీల్‌ఛైర్లు వంద వరకు ఉన్నాయని చెబుతుండగా.. వీటిని వైద్య సిబ్బంది, రోగుల దుస్తులు, మందుల పెట్టెలు, ఆక్సిజన్ సిలిండర్లు తరలించడానికి వాడుతున్నారు. పైగా ఇవి త్వరగా మూలకు చేరుతున్నాయి. ఇటీవలే తుక్కు కింద అడ్డదారిలో తరలించేయడం గమనార్హం.

కనీస సౌకర్యం ఇవ్వలేరా..?

కొత్తగా 20 స్ట్రెచర్లు కొనుగోలు చేశామని చెబుతున్నా.. ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినా వాటినీ సిబ్బంది ఇతర అవసరాలకు వినియోగిస్తే అన్న ప్రశ్న ఉదయిస్తోంది. హెచ్‌డీఎస్ నిధులు లేదా దాతల సహాయంతో కనీసం వంద స్ట్రెచర్లు, మరో వంద వీల్‌ఛైర్లు యుద్ధప్రాతిపదికన సమకూరిస్తే మేలు. ఉన్నవాటిని ఇతర అవసరాలకు వాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణతో 'ఈనాడు' మాట్లాడగా.. రోగులకు స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

బాపట్ల ఇన్‌ఛార్జి డీఎస్పీగా జగదీష్ నాయక్

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల సబ్ డివిజన్ ఇన్‌ఛార్జి డీఎస్పీగా జగదీష్ నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీసీఎస్ డీఎస్పీగా పని చేస్తున్నారు. గత నెల 21 వరకు డీఎస్పీగా పని చేసిన రామాంజనేయులు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. గత నెల 31 వరకు రామాంజనేయులు ఇన్‌ఛార్జి డీఎస్పీగా కొనసాగి శనివారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జగదీష్ నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

స్మార్ట్‌గా లేని సేవలు

రుసుము కట్టించుకున్నారు.. కార్డులు ఇవ్వడంలేదు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

రవాణాశాఖ సేవలు స్మార్ట్‌గా లేకపోవడం వాహన చోదకులు, యజమానులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివిధ సేవలకు రుసుములు కట్టించుకుని స్మార్ట్ కార్డులు పంపిణీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రం దాటి తెలంగాణలోకి (హైదరాబాద్‌లోకి) ప్రవేశిస్తే స్మార్ట్ కార్డు చూపించాలని పోలీసు, రవాణాశాఖల అధికారులు ప్రశ్నిస్తున్నారు. కార్డు లేదని కాగితం చూపిస్తే చెల్లదంటూ జరిమానాలు విధిస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, రీ-రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఇతర రవాణా సేవలకు స్మార్ట్ కార్డుల పేరిట రూ.200, పోస్టల్ ఛార్జీ కింద రూ.35 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది. తపాలా శాఖ ద్వారా గతంలో ఇంటికే నేరుగా కార్డులు పంపిణీ చేసేవారు. వైకాపా ప్రభుత్వంలో కార్డులు పంపిణీ చేసే గుత్తేదారులకు రూ.కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో 2022 ఏప్రిల్ నుంచి కార్డుల పంపిణీ నిలిచిపోయింది.

★ 2023 జులై నుంచి ఆన్‌లైన్లో ఉన్న వాటినే డౌన్‌లోడ్ చేసుకుని కార్డుగా వాడుకోవాలని వైకాపా ప్రభుత్వం వాహనదారులకు సూచించింది. కార్డు, పోస్టల్ ఛార్జీల రుసుములు తొలగించింది. అయితే ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకున్న పత్రం రాష్ట్రంలో తప్పించి దేశంలో ఎక్కడా పనికి రాకపోవడంతో వాహన దారులు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కార్డుల కోసం వసూలు

★ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖకు సంబంధించి వివిధ సేవలకు స్మార్ట్ కార్డులు అందజేస్తామని తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే కార్డుల పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో మళ్లీ స్మార్ట్ కార్డుల కోసం రూ.200, పోస్టల్ ఛార్జీగా రూ.35 చొప్పున వసూలు చేయడం ప్రారంభించారు. ★ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మాచర్ల రవాణాశాఖ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులకు రుసుములు వసూలు చేశారే గాని ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. వాటికోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. చేసేదేమి లేక ఆన్‌లైన్‌లో కాగిత రూపంలో కార్డు నమూనాల డౌన్‌లోడ్‌పైనే ఆధార పడుతున్నారు. స్మార్ట్ కార్డు పంపిణీ చేయనప్పుడు రుసుములు వసూలు చేయడం ఎందుకనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. స్మార్ట్ కార్డులు ఎప్పుడు వస్తాయని రవాణాశాఖ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తుంటే సరైన సమాధానం రావట్లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన వెంటనే వాహన చోదకులు, యజమానులకు స్మార్ట్ కార్డులు తపాలాశాఖ ద్వారా నేరుగా ఇంటికి చేరవేస్తామని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.

న్యాయస్థానాల్లో సాక్షులకు భరోసా కల్పించాలి

గుంటూరు లీగల్: న్యాయస్థానాల్లో సాక్షులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసి వారి భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని జమ్మూ కశ్మీర్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్ పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు గుంటూరులో అవగాహన శిబిరం నిర్వహించారు. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. జస్టిస్ గీతా మిత్తల్ కీలకోపన్యాసం చేస్తూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో సాక్షులు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. న్యాయస్థానాల్లో సాక్షులు, నిందితులు ముఖాముఖి ఎదురుపడకుండా చూడాలన్నారు. సాక్షులను ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉండకూడదన్నారు. ప్రశ్నలు న్యాయబద్ధంగా, వయసుకు తగినట్లుగా ఉండాలని, సాక్షుల గౌరవం కాపాడాలని జస్టిస్ గీతా మిత్తల్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయమూర్తులు సాధారణ కేసుల మాదిరిగా కాకుండా బాధితులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించారు. పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల్లో బాధిత మహిళలను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయవద్దని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు మాట్లాడుతూ న్యాయ విచారణల్లో సాక్షులది కీలక పాత్ర అని, వారు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబేందు సమంతతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్ బీజీ పార్థసారథి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి పి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో ఆన్‌లైన్ చెల్లింపులేవీ?

ఇప్పటికీ నగదు లావాదేవీలే..

ఈనాడు, నరసరావుపేట

ప్రస్తుతం టీ దుకాణం నుంచి బంగారు నగల షాపుల వరకు ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపుల ప్రక్రియే జరుగుతోంది. చివరకు రూ.10 అయినా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆన్‌లైన్ నగదు చెల్లింపులు జరుగుతున్నా దేవాదాయశాఖ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో అన్నింటికి నగదే తీసుకుంటున్నారు. ప్రజలంతా ఫోన్‌పే, గూగుల్, పేటీఎం వాడుతుండటం.. ఎక్కడికి వెళ్లినా స్కాన్ చేసి నగదు బదిలీ చేస్తుండటంతో జేబుల్లో కరెన్సీ నోట్లు ఉంచుకోవడం లేదు. ఆలయాల దర్శనాలకు వెళ్లినప్పుడు ఇదో సమస్యగా మారుతోంది. జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యూపీఐ చెల్లింపులు లేవు. కోటప్పకొండ వద్ద సెల్ సిగ్నల్స్ సమస్య ఉన్నా.. మిగతాచోట్ల అయినా అమలు చేయడం లేదు.


కోటప్పకొండ వద్ద ప్రసాదం కౌంటర్

దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయానికి వారంలో గురువారం, ఆదివారం భారీగా భక్తులు తరలివస్తారు. బాపట్ల, ప్రకాశం, తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో వారానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పండగ రోజుల్లో రూ.3 లక్షలకు పైగా వస్తుంది. అయినా సరే ఆన్‌లైన్ చెల్లింపులు మొదలుకాలేదు. అమ్మవారి ప్రసాదం, కుంకుమార్చనలు, అభిషేకాలు, తలనీలాలు.. ఇలా అన్నిటికీ నగదే తీసుకుంటున్నారు. కొంతమంది తెలియక నగదు లేకుండా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.

❖ కోటప్పకొండపై ఇటీవల వారం మొత్తం భక్తుల రద్దీ ఉంటోంది. యువత ఎక్కువగా కొండకు వస్తుంటారు. వారు యూపీఐ లావాదేవీలు జరుపుతుంటారు. నేతి అరిసె ప్రసాదం ఇక్కడ ప్రత్యేకం. ప్రసాదం అమ్మకాల్లో కేవలం నోట్లే తీసుకుంటారు. యూపీఐ చెల్లింపులు లేవు. చేతిలో నగదు లేనివారు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొండపై సెల్ సిగ్నల్స్ సమస్య ఉండటంతో త్వరలో టవర్ ఏర్పాటుచేయనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.

❖ పంచారామ క్షేత్రం అమరావతిలో భక్తులకు డిజిటల్ నగదు చెల్లింపులను సిబ్బంది అనుమతించడం లేదు. అమరేశ్వరాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అభిషేకం రూ.300, ప్రత్యేక దర్శనం రూ.100, కుంకుమార్చన రూ.200, లడ్డూ ప్రసాదం రూ.15 టికెట్లను కౌంటర్ల ద్వారా విక్రయిస్తుంటారు. యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తామని భక్తులు అడిగినా సిబ్బంది అంగీకరించడం లేదు. అన్నదానం, ఆలయానికి ఏవైనా డొనేషన్లు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. 'పెద్ద ఆలయాలైన కోటప్పకొండ, అమరావతి, అడిగొప్పులలో డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని ఆదేశాలున్నాయి. అమలు కాకపోతే పరిశీలించి చర్యలు తీసుకుంటాం' అని జిల్లా దేవాదాయ శాఖాధికారి శ్రీనివాస్ తెలిపారు.

(c) eenadu

మోటుపల్లి పురాతన దేవాలయాల సందర్శన

కోదండ రామాలయం వద్ద విగ్రహాలను పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

చినగంజాం, న్యూస్‌టుడే: మోటుపల్లిలో పురాతన కోదండ రామాలయం, వీరభద్రస్వామి ఆలయాలను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదివారం సందర్శించారు. ఇద్దరు కుమారులు, ధర్మపత్నితో పాటు కలెక్టర్ సాయంత్రం 3.45 గంటలకు వీరభద్రస్వామి ఆలయానికి వచ్చారు. అర్చకుడు అళహరి శేషతల్ప సాయి, కలెక్టర్ కుటుంబ సభ్యులతో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించారు. కలెక్టర్ దంపతులిద్దరూ గుడి చుట్టూ పరిశీలించి ఆలయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడిపై నిర్మిస్తున్న విమాన గోపురం, ఆలయం చుట్టూ రాయితో నిర్మిస్తున్న ప్రదక్షిణ పదం (దారి) పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను వెంటనే పూర్తి చేయాలని గుత్తేదారుకు ఫోన్‌లో చెప్పారు. ఆలయ విశిష్టతను అర్చకుడు శేషతల్పసాయిని అడగ్గా ఆయన అద్దంకికి చెందిన చారిత్రక పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళికి ఫోన్ చేసి, కలెక్టర్‌తో మాట్లాడించారు. ఐరోపాకు చెందిన మార్కోపోలో మోటుపల్లి రేవు ద్వారా బంగారం, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేశారని తెలిపారు. పల్లవులు, చోళులు, కాకతీయులు తదితర రాజుల కాలంలో ఆలయాలు బాగా అభివృద్ధి చెందాయని చంద్రమౌళి వివరించారు. ఆర్కియాలజీ శాఖ అసిస్టెంటు కన్జర్వేటర్ యశ్వంత్‌తో ఫోన్ ఆలయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ బయల్పడిన పురాతన విగ్రహాలు కనపర్తి తదితర చోట్ల ఉన్న వాటిని తెచ్చి ఆలయ ఆవరణలో ప్రదర్శన ఏర్పాటుచేసి భద్రపరచాలని కలెక్టర్, ఎంపీడీవో కె.ధనలక్ష్మిని ఆదేశించారు. గుడి ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటించాలని సూచించారు. తర్వాత మోటుపల్లి రేవు ప్రాంతాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. సాయంత్రం ఆరు గంటలకు గుడి వద్ద నుంచి బయలుదేరి బాపట్ల వెళ్లారు. చినగంజాం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దానియేలు, వీఆర్వోలు నాగరాజు, కల్యాణ్, మండల పరిషత్ ఏవో పూర్ణచంద్రరావు, గ్రామ కార్యదర్శి జ్యోత్స్న, సర్పంచి వడ్లమూడి సాంబశివరావు, మాజీ సర్పంచి వడ్లమూడి సత్యానారాయణ గ్రామస్థులు ఉన్నారు.

ప్రాథమిక హక్కులకు లోబడే పత్రికా స్వేచ్ఛ

శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్

బాపట్ల, న్యూస్‌టుడే: పత్రికా స్వేచ్ఛ పౌరుల ప్రాథమిక హక్కులకు లోబడే ఉంటుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్మజన సేవా సమితి కల్యాణ మండపంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఆయన మాట్లాడుతూ సమాజ హితమే ధ్యేయంగా వార్తలు రాయాలన్నారు. ప్రతి వృత్తిలోనూ నైతిక నిష్ఠ అవసరమన్నారు. కేఎల్‌యూ పరిశోధకురాలు వాసిరెడ్డి వాసంతి మాట్లాడుతూ వార్తా కథనాలు ప్రచురణ, ప్రసారంలో విలువలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ గ్రామీణ విలేకరుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి తరగతులు దోహదపడ్డాయన్నారు. ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.సోమసుందర్ భారత రాజ్యాంగం- పత్రికా చట్టాలు, సీనియర్ పాత్రికేయులు కుర్రా విజయ్‌కుమార్ మీడియా రంగంలో కృత్రిమ మేధ అంశంపై ప్రసంగించారు. శిక్షణ పూర్తి చేసిన విలేకరులకు పత్రాలు, ఆరోగ్యకార్డులు పంపిణీ చేశారు. ఐఅండ్‌పీఆర్ ఏడీ వెంకటరమణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నేతలు మీరావలి, సురేష్, బీజేడబ్ల్యూఏపీ అధ్యక్షుడు ధనరాజ్ పాల్గొన్నారు.

మల్లిక స్పైన్ సెంటర్‌కు బేసిక్ స్పైన్ రీసెర్చ్ అవార్డు

అవార్డు అందుకుంటున్న డాక్టర్ నరేష్‌బాబు

కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ డాక్టర్ నరేష్ బాబు ఏఎస్ఎస్ఐ బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డు అందుకున్నారు. గత వారం పుణెలో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా-2026 జాతీయ సదస్సులో డాక్టర్ నరేష్‌బాబు ఈ అవార్డును అందుకున్నట్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఆర్ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలు సూచించవచ్చని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డుతో పాటు ఏఎస్ఎస్ఐ క్లినికల్ స్పైన్ రీసెర్చ్ అవార్డును మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ అందుకున్నారు. మల్లిక స్పైన్ సెంటర్.. ఫెలోస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో అల్ట్రాసోనిక్ బోన్ లేజర్ టూల్స్ వినియోగంపై రూపొందించిన సాంకేతిక వీడియోకు బెస్ట్ వీడియో ప్రజెంటేషన్ అవార్డు దక్కింది. పరిశోధనలో భాగస్వాముడైన డాక్టర్ పృథ్వీ కుమార్‌రెడ్డిని నరేష్‌బాబు అభినందించారు.

అర్జీదారులు శిరస్త్రాణం ధరించి రావాలి

బాపట్ల: కలెక్టరేట్లో సోమవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ తహసీల్దారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఆన్‌లైన్లో మీ కోసం వెబ్‌సైట్ ద్వారా సమస్యలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో అందజేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చని సూచించారు. ద్విచక్ర వాహనంపై కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

Aster Ramesh HOSPITALS

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ‘ఈనాడు’ స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, ‘ఈనాడు’ ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by
ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. ‘ఈనాడు’ క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి ‘ఈనాడు’ క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ ‘ఈనాడు’ టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపిక

ఎంపికైన విద్యార్థి దుర్గాశ్యామ్‌తో ఉపాధ్యాయులు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి దుర్గాశ్యామ్ జిల్లా బాలుర అండర్-17 కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు హెచ్ఎం ఫాతిమా తెలిపారు. ఇటీవల బాపట్లలో కబడ్డీ పోటీల్లో రన్నర్స్ జట్టులో దుర్గాశ్యామ్‌తోపాటు అజయ్, నరసింహారావు, కుటుంబరావు పాల్గొని విజయానికి తోడ్పడ్డారన్నారు. ఈ సందర్భంగా జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థిని, వ్యాయామ ఉపాధ్యాయుడు అనీల్‌కుమార్‌ను అభినందించారు.

షట్టర్లకు తుప్పు.. ఎప్పుడో కనువిప్పు..!

✤ శిథిలావస్థలో నల్లమడ సర్‌ప్లస్ లాకులు ✤ ఆందోళనలో ఆయకట్టు రైతులు

ముళ్ల కంపలతో నిండిన నల్లమడ సర్‌ప్లస్ పాత లాకులు

మరమ్మతులు చేయాల్సిన లాకుల షట్టర్లు

న్యూస్‌టుడే, బాపట్ల

వరదలు వస్తే కొమ్మమూరు కాలువ నుంచి నీటిని నల్లమడ వాగులోకి విడుదల చేసేలా బ్రిటీషర్ల హయాంలో నిర్మించిన నల్లమడ సర్‌ప్లస్ లాకులు శిథిలావస్థకు చేరాయి. వంతెన కుప్పకూలేలా ఉంది. కొత్త లాకుల షట్టర్లు సైతం తుప్పు పట్టి దెబ్బతిన్నాయి. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఈ షట్టర్లకు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం మరిచారు. తుపానులు, వాయుగుండాల ప్రభావంతో భారీవర్షాలు కురిసి కొమ్మమూరు కాలువకు పదుల సంఖ్యలో గండ్లు పడి వేల ఎకరాల్లో పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో కనీసం ఈ వేసవిలో అయినా పూర్తిగా దెబ్బతిన్న షట్టర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాలని రైతులు కోరుతున్నారు.

నిర్వహణ గాలికి

నల్లమడ వాగుకు 2013, 2016, 2023, 2024లో వచ్చిన వరదలకు కొమ్మమూరు కాలువ కట్టలు ధ్వంసమయ్యాయి. వాగులో వరద నీరు పొంగిపొర్లి కట్టలకు పదుల సంఖ్యలో గండ్లు పడ్డాయి. ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేశారు. కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు 2010లో రూ.210 కోట్లు కేటాయించినా కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చిన్న పనులు చేశారు. శిథిలావస్థకు చేరిన నల్లమడ సర్‌ప్లస్ లాకుల వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించలేదు. షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతిన్నా నిర్వహణకు రూపాయి కూడా కేటాయించలేదు. ఫలితంగా సర్‌ప్లస్ లాకుల నుంచి తగినంత వరద నీరు నల్లమడ వాగులోకి వెళ్లకపోవడం వల్ల కొమ్మమూరు కాలువ పొంగిపొర్లి బాపట్ల, పర్చూరు, చినగంజాం మండలాల పరిధిలో కాలువ కట్టలు తెగి పదుల సంఖ్యలో గండ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండ్లు పూడ్చారు.

మరమ్మతులు జరిగేనా?

భారీవర్షాలకు కొమ్మమూరు కాలువ కట్టకు గండ్లు పడి తాత్కాలికంగా పూడ్చటానికి నెల రోజులకు పైగా సమయం పట్టింది. నల్లమడ సర్‌ప్లస్ లాకుల కొత్త వంతెన నిర్మించి, ప్రస్తుత లాకుల షట్టర్లకు మరమ్మతులు చేస్తేనే వరద నీరు కాలువ నుంచి వేగంగా వాగులోకి వెళ్లి కాలువ కట్టలకు గండ్లు పడకుండా ఉంటాయి. కొమ్మమూరు కాలువ కట్టలను శాశ్వతంగా పటిష్ఠ పరచాల్సి ఉంది. జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం మాట్లాడుతూ సర్‌ప్లస్ లాకుల వంతెన షట్టర్ల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. నిధులు రాగానే దెబ్బతిన్న షట్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. కాలువ కట్టలకు గండ్లు పడకుండా చూస్తామని తెలిపారు.

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.
బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్). ✆ 87907 41166
REAL ESTATE
PLOT FOR SALE
TENALI
తెనాలిలో రాజీవ్ బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDA వెంచర్లో స్థలాలు గ|| 13 వేలకే కలవు. 50 లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 76739 30924.
GENERAL
200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.
తెనాలిలో గవర్నమెంట్ ఆసుపత్రికి సమీపంలో టీచర్స్ కాలనీ వద్ద 700 గ|| NSW మూడువైపుల రోడ్డు కలిగిన ఖాళీ స్థలం అమ్మకము. సెల్: 8374947473
JOBS
KFC Restaurant hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30Yrs. Male/Female Salary CTC 15,740/-. 8801439988, 08523017565, 7382422874, 8985918709.
EENADU Classifieds
SVR ఎలక్ట్రికల్స్ ప్రై.లి. గుంటూరు & జడ్చర్ల బ్రాంచిలలో పనిచేయుటకు అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, డిప్లమో ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, ఐటిఐ హెల్పర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్ కావలెను. 91333 55781 (10 AM - 5 PM) svrelectricalsgnt@gmail.com.
రాఘవ ఆటోఫైనాన్సియర్స్ గుంటూరు, బాపట్ల, మంగళగిరి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, సత్తెనపల్లి ఏరియాలో కలెక్షన్‌ఎగ్జిక్యూటివ్స్ గుంటూరు ఆఫీస్‌లో స్టాఫ్‌కావలెను. వ: 21-35. జీ: 15K-18K, TA,INC, అ: ఇంటర్ ఆపైన. 2వీలర్ తప్పనిసరి. ✆: 9154746824, 9154067714.
ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు హెల్పర్స్, మరియు ఆఫీస్ వర్కర్స్ 19-35 సం|| వయస్సు గల స్త్రీలు కావలెను. ఉచిత భోజన వసతి. 95058 13993.
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ సందు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌స్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12,000/- నుండి 15,000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆: 89784 80435.
గుంటూరులో బార్ & రెస్టారెంట్ లో పనిచేయుటకు బిల్లింగ్ ఆపరేటర్, లిక్కర్ బాయ్స్, వెయిటర్స్, కావలెను. ✆ 95732 71161.
10th పాసైన విశ్రాంత ఉద్యోగులు (50సం||లు పైబడి) అదనపు ఆదాయంకొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతోకలిసి పనిచేయుటకు కావలెను. ✆ 8121009396.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్ /నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
ప్రముఖ స్టార్ హోటల్ గీతారెజెన్సీ నందు పనిచేయుటకు డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ (M/F) రిసెప్షనిస్ట్, బెల్‌బాయ్స్, రెస్టారెంట్ కెప్టెన్స్ (వెజ్&నాన్ వెజ్) కావలెను. అనుభవమునుబట్టి మంచి జీతం ఇవ్వబడును. సంప్ర: 4/1, అరండల్‌పేట, గుంటూరు. 99490 77525.
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సం||ల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆: 8978480429.
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్యాంపస్ ఇన్‌ఛార్జ్, అసిస్టెంట్ అడ్మిన్ ప్రిన్సిపల్ మరియు అసిస్టెంట్ అకడమిక్ ప్రిన్సిపాల్‌గా పనిచేయుటకు వివాహితులైన పురుషులు కావలెను. జీతము 20,000/- నుండి 30,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: డిగ్రీ నుండి పి.జి. వరకు. వయస్సు: 25 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర: ✆: 9248733301.
గుంటూరులోగల నర్సింగ్ కాలేజి నందు పనిచేయుటకు ఆటో, కారునడుపుటకు డ్రైవర్ కావలెను. ఆకర్షణీయమైనజీతము ఇవ్వబడును. వివరములకొరకు సంప్రదించగలరు. ఫోన్‌నెంబర్ 8122461164
SECURITY GUARDS
జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్ గుంటూరులో సెక్యూరిటీ గార్డ్లు (ఆడ/ మగ) 25 మంది, జీతం: 15500/, PF & ESI, డ్యూటీలో భోజనం ✆ 96525 42277
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

గుంటూరు, న్యూస్‌టుడే: ఉద్యోగులు ఐక్యంగా ఉంటే సమస్యలు సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆదివారం హిందూ కళాశాల హైస్కూల్ సమావేశ మందిరంలో జరిగిన స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యాశాఖలో కీలకభూమిక పోషించే మినిస్టీరియల్ ఉద్యోగుల సమస్యలు అనేకం అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. సిబ్బంది కొరతతో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పదోన్నతులు లేక ఆందోళన చెందుతున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ పాల్గొన్నారు.

కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తొలుత గిరి ప్రదక్షిణ చేసి అనంతరం త్రికోటేశ్వరస్వామి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిశాయి. ప్రత్యేక అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శివరాత్రి వరకు ఆది, సోమ వారాల్లో ప్రత్యేక అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి

వేటపాలెం, న్యూస్‌టుడే: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం స్థానికంగా చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...రైల్వేస్టేషను సమీపంలో నివసించే ఆత్మకూరి మధు (48) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. పదిరోజుల క్రితం భార్య ఊరికి వెళ్లింది. ఆరోజు నుంచి పూటుగా మద్యం తాగుతున్న నేపథ్యంలో స్థానిక మార్కెట్ సమీపంలో ఉన్న అరుగుపై పడుకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.జనార్దన్ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 143, రిటైల్ ధర - 170, చికెన్ విత్‌స్కిన్ - 247, చికెన్ స్కిన్‌లెస్ - 281.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 158, 167, 178 చికెన్ విత్ స్కిన్ - 306 చికెన్ స్కిన్‌లెస్ - 316.

91.9FM Vijayawada
ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

జాతీయ రహదారిపై వేర్వేరు ప్రమాదాలు

మార్టూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై పలుచోట్ల ఆదివారం ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. రాజుపాలెం కూడలి వద్ద చిలకలూరిపేట వైపు వెళ్లే లారీ ముందెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడంతో అందులోని చోదకుడు, సహాయకుడికి గాయాలయ్యాయి. డేగరమూడి కూడలి నుంచి మార్టూరు వైపు ప్రయాణించే సర్వీసు రోడ్డు ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. హైవే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. బొల్లాపల్లి కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్న శ్రీనివాసరావును కోల్‌కతా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడని అక్కడి వారు తెలిపారు. క్షతగాత్రుడ్ని వైద్యసేవల కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

మార్టూరు.. దెబ్బతిన్న లారీ ముందు భాగం

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

వైభవంగా అడవులదీవి తిరునాళ్ల

నిజాంపట్నం: సముద్రంలో స్నానాలు చేస్తున్న భక్తులు

నిజాంపట్నం, రేపల్లె అర్బన్: అడవులదీవి గ్రామంలో శ్రీభ్రమరి త్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ల ఆదివారం అత్యంత వైభవంగా ముగిసింది. పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో పురోహితులు స్వామివారికి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. భక్తులు దిండి పరిశావారిపాలెం బీచ్‌లో పుణ్యస్నానాలు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ★ రేపల్లె గ్రామ దేవత శ్రీబూరుగలమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవాలు ఆదివారం ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లికి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే :? చందోలు పంచాయతీ పరిధిలోని ఎస్టీకాలనీలో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకు చుట్టూ ఆపరిశుభ్రంగా ఉంది. శుభ్రం చేయాలి.
- **సుబ్బయ్య, చందోలు** ✔ పరిశీలించి వెంటనే మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటాం.
- **సుజాత, కార్యదర్శి, చందోలు**

మాదకద్రవ్యాలను అరికట్టాలి

సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సీహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. రేపల్లె కార్యాలయంలో ఆదివారం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను నిరోధించాలన్నారు. బానిసలైన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ప్రజలతో భాగస్వాములై పోరాటాలు చేసి చైతన్యవంతులను చేయాలని పిలుపు ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ యువజన సంఘం నాయకులు లక్ష్మణరావు, నవీన్, ప్రకాష్, మనోజ్, రత్నాకర్, హేమనాగశ్రీ, భవానీ, స్వప్న పాల్గొన్నారు.

పేటేరు ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విజేతలకు జ్ఞాపికలు అందజేస్తున్న నిర్వాహకులు

పేటేరు (రేపల్లె అర్బన్). న్యూస్‌టుడే: రేపల్లె మండలం పేటేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభచూపినట్లు ప్రధానోపాధ్యాయుడు బాబూజీ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పరీక్షలో పదోతరగతి విద్యార్థులు గుణవర్ధన్, సయ్యద్ హప్సియామెహ్నాజ్ జిల్లాలో ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారన్నారు. విజేతలకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.10 వేలు, రూ.8 వేలు చొప్పున నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన ఎన్‌ఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను హెచ్‌ఎం అభినందించారు.

టైపు రైటింగ్ పరీక్షకు 43 మంది హాజరు

రేపల్లె ప్రభుత్వ కళాశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

రేపల్లె అర్బన్: రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన టైపు రైటింగ్ పరీక్షకు 43 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ 23 మంది, ఇంగ్లీష్ హైయ్యర్ 14, జూనియర్ గ్రేడ్ నలుగురు, తెలుగు హైయ్యర్ గ్రేడ్ ఒకరు చొప్పున పరీక్షలు రాయగా, ఒకరు హాజరు కాలేదు. అధ్యాపకులు పర్యవేక్షించారు.

పొలం పిలుస్తున్నా.. పట్టించుకోరా?

కార్యక్రమాలకు హాజరుకాని అనుబంధశాఖల అధికారులు

న్యూస్‌టుడే, పేటేరు (రేపల్లె అర్బన్)

మాట్లాడుతున్న వ్యవసాయశాఖ అధికారులు

సాగులో రైతుల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపి అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు తప్ప ఇతర శాఖల వారు పాల్గొనడం లేదు. జిల్లాస్థాయి అధికారులు శాస్త్రవేత్తలు వచ్చినా అటువైపు తొంగిచూడకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

నివృత్తికాని సందేహాలు.. ప్రతి మంగళ, బుధ వారాల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయశాఖతోపాటు మత్స్య, పశుసంవర్ధక, నీటిపారుదల, మార్కెటింగ్, రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు విధిగా హాజరుకావాలి. సాగు యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ చర్యల గురించి వివరించడం, రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, యాంత్రీకరణపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్ వసతుల గురించి పూర్తిస్థాయిలో వివరించాలి. రైతుల సందేహాలను వెంటనే నివృత్తి చేయాలి. సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో రైతుల అనుమానాలు నివృత్తి కావడంలేదు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా రబీ సీజనులో 1.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, అపరాలు 70 వేలు, జొన్న 30 వేలు, శనగ 27 వేలు, వేరుసెనగ 12 వేలు, చేపలు 23 వేలు, రొయ్య 3 వేల ఎరాల చొప్పున సాగు చేస్తున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అధికారులందరూ హాజరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. రైతులకు మెరుగైన సూచనలు సలహాలు అందేలా చొరవ చూపుతామన్నారు.

సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకోవాలి: కలెక్టర్

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

బాపట్ల, న్యూస్‌టుడే: పాఠశాల దశ నుంచే విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రోడిజీ విద్యాలయ వార్షికోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడలు, కళల్లోను రాణించేలా చిన్నారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన జీవితంలో ఎదగటానికి ఎంతో కీలకమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. క్రీడలు, విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ డైరెక్టర్లు శ్రీనివాసరావు, సూర్యకుమారి, పార్థసారథి, ఉదయచంద్రరావు, ప్రిన్సిపల్ బ్రజేష్ తదితరులు పాల్గొన్నారు.

రాంబాబుపై కఠిన చర్యలు చేపట్టాలి

మాట్లాడుతున్న విన్నకోట సురేష్, వేదికపై తులసికుమారి తదితరులు

బాపట్ల, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన జిల్లా కార్యదర్శి, తూర్పు సత్రం ఛైర్మన్ గుంటుపల్లి తులసికుమారి అన్నారు. జనసేన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో అధికారంతో విర్రవీగి దౌర్జన్యాలు, దాడులకు పాల్పడి, వ్యక్తిగతంగా దుర్మార్గ దూషణలు చేసినందుకే గత ఎన్నికల్లో వైకాపాను 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారన్నారు. అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావటం లేదన్నారు. సీఎం చంద్రబాబుకు అంబటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని జనసేన నేత విన్నకోట సురేష్ అన్నారు. రాంబాబుపై కఠినచర్యలు చేపట్టి మరోసారి ఇలాంటి అమానుష వ్యాఖ్యలు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యం నుంచి వైకాపాను ప్రజలు వెలివేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. జనసేన నేతలు పాల్గొన్నారు.

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజకీయాల్లో ఉండటం తగదని రేపల్లె మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య అన్నారు. ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడును నీచంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రాంబాబు బుద్ధి తెచ్చుకొని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

చెరుకుపల్లి న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నాయని, వెంటనే అంబటి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. రాజకీయాల్లో నీచ సంస్కృతిని వైకాపా పెంచిపోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూషణలకు దిగిన అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

వికసిత్ భారత్‌కు దిక్సూచిగా బడ్జెట్

సమావేశంలో భాజపా నేతలు లక్ష్మీనారాయణ, పేరిరెడ్డి తదితరులు

బాపట్ల, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు దిక్సూచిగా ఉందని భాజపా జిల్లా పూర్వ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. భాజపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమల స్థాపనకు బడ్జెట్లో పెద్ద పీట వేశారన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల ప్రగతికి నిధులు కేటాయించారని వివరించారు. సీఎం చంద్రబాబును దూషిస్తూ వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అమానుష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నేతలు పేరిరెడ్డి, రామరాజు, సూర్యనారాయణ, శ్యామ్‌దాస్, ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

300 మందికి వైద్య సేవలు

వృద్ధురాలికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు రితిక

కనగాల (చెరుకుపల్లి గ్రామీణ): 26 ఏళ్లుగా చినకాకాణి శంకర నేత్ర వైద్యశాల సౌజన్యంతో ఉచితంగా కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కనగాల బీఈడీ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ సమ్మద్ తెలిపారు. కళాశాలలో ఆదివారం నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన తన తల్లి గౌహర్‌జాన్‌తో కలసి ప్రారంభించారు. ఇప్పటి వరకు 50వేల మందికి పరీక్షలు నిర్వహించామని, దాదాపు 32వేల మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించగా, 10వేల మందికి పైగా కంటి చికిత్సలు పొందారన్నారు. ఈ ఏడాది నుంచి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తీరంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మందికి పైగా శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోగా 160 మందికి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రితిక, యాజ్ఞేశ్వరి, నేత ఫరూక్, గ్రామస్థులు పాల్గొన్నారు.

అమ్మవారికి వెండి ఆభరణాల బహూకరణ

భట్టిప్రోలులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఉన్న పార్వతి అమ్మవారికి గ్రామానికి చెందిన తూనుగుంట్ల రమేష్ - నాగసంధ్యారాణి కుటుంబ సభ్యులు కలిసి రూ.94 వేల విలువైన వెండి చేతులను ఆదివారం బహూకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

- న్యూస్‌టుడే, భట్టిప్రోలు

100 మందికి కళ్లజోళ్లు పంపిణీ

పేటేరు(రేపల్లె అర్బన్), న్యూస్‌టుడే: రేపల్లె మండలం పేటేరులో శ్రీభద్రావతి సమేత భావనారుషి స్వామి తిరునాళ్ల సందర్భంగా నయగర కల్యాణ మండపంలో గత నెల 24న నీలం ఆదినారాయణమూర్తి, గవరమ్మ, బట్టు సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మి జ్ఞాపకార్థం ఉచిత నేత్ర, దంత వైద్యశిబిరం నిర్వహించారు. 100 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ఆదివారం పేటేరు నరసయ్య రామమందిరంలో బాధితులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. నిర్వాహకులు నీలం వెంకటసత్యవరప్రసాదు, బట్టు సాంబశివరావు, వైద్యుడు ఏవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

తారు కరిగింది.. మట్టి మిగిలింది

నగరం, న్యూస్‌టుడే: పమిడిమర్రు-కొలగానివారిపాలెం ప్రధాన రహదారి అధ్వానంగా మారి మరమ్మతులకు ఎదురు చూస్తోంది. పమిడిమర్రు, కొలనగానివారిపాలెం, నాగంశెట్టివారిపాలెం, లుక్కావారిపాలెం తదితర గ్రామాలను అనుసంధానించే రహదారికి గత ప్రభుత్వం మరమ్మతులుకూడా నిర్వహించలేదు. పమిడిమర్రు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ధూళిపూడి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు దశాబ్దం క్రితం నిర్మించిన తారు రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పాఠశాలలకు చెందిన వాహనాలు, ఇతర వాహనాలు తిరిగే ప్రధాన రహదారి అభివృద్ధికి దూరమవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

వలివేరు (చుండూరు), న్యూస్‌టుడే: చుండూరు మండలం వలివేరులో ప్రధాన రహదారి పక్కన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు నియంత్రికతో ప్రమాదం పొంచి ఉంది. దీనికి చుట్టూ రక్షణ కవచం లేకపోవడంతో దారిన వెళ్లే వాహనాలు, పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవతీసుకుని ఇబ్బంది లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్తు శాఖ ఏఈ అర్జునరావును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

తుప్పు పడుతున్నా పట్టదా..!

నగరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పక్కాగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్న లక్ష్యం అక్కడక్కడ నీరు కారుతోంది. ధూళిపూడి, ఇతర గ్రామాల్లో చెత్త ఎత్తేందుకు ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలు సకాలంలో వాడకపోవడంతో తుప్పు పట్టి దుస్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వ సొమ్ము ఇలా దుర్వినియోగమవుతున్నా పట్టదా అని సచివాలయానికి వచ్చిపోయే జనం విమర్శిస్తున్నారు.

రెవెన్యూ అధికారుల సంఘం కమిటీ ఎన్నిక

నూతన కార్యవర్గం సభ్యులు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో బాపట్ల జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి. సుధీర్, అసోసియేట్ అధ్యక్షుడిగా టీఎస్‌వీఎస్ కృష్ణవేణి, ఉపాధ్యక్షులుగా డి. సత్యనారాయణ, డి. సత్యకుమార్, పి. కృష్ణప్రసాద్, వి. ఆనందబాబు, వి. శివనాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే మునీర్ నియమితులయ్యారు.

ఇద్దరికి తీవ్ర గాయాలు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నందిరాజుతోట జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో బైకుపై వస్తున్న వ్యక్తి వృద్ధురాలిని ఢీ కొట్టడంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. మాట్లాడలేని స్థితిలో పడిఉన్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు కార్లు ఢీ

కొల్లూరు: మలుపు తిప్పే సమయంలో ఓ కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. తెనాలి నుంచి భట్టిప్రోలు మండలం ఓలేరు వెళుతున్న కారు, రేపల్లె మండలం ఇసుకపల్లి నుంచి వస్తున్న కారును ఢీకొంది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

పబ్లిక్ నోటీసు (ప్రకటన)

ఇందుమూలముగా యావన్మందికి నా క్లయింటు మంతెన శివాజీ, S/o. తిరుపతిరాజు, R/o. దత్తిరాజేరు గ్రామం మరియు మండలం, విజయనగరం జిల్లా నుండి సంజాయిషి పొంది తెలియజేయడమైనది ఏమనగా!

నా క్లయింట్ దిగువ షెడ్యూలు దాఖల 1 మరియు 2వ అయిటం భూముల గురించి భాగ పంపిణీ కోరుతు ప్రతివాదులైన 1) మంతెన హరిబాబు, S/o. తిరుపతిరాజు, 2) మంతెన నాగరాజు, 3) గొటిముక్కల హరికుమారి అనువారలపై శ్రీ బాపట్ల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో O.S. 51/2024 దావాను దాఖలు చేసినారు. సదరు దావా నిల్వలో ఉన్నది. దరిమిల నా క్లయింట్ దిగువ షెడ్యూల్ దాఖల 3వ మరియు 4వ అయిటం భూముల గురించి తనను హక్కుదారునిగా నిర్ధారించమని ప్రతివాదులైన 1) మంతెన శిరీష, 2) మంతెన అనురాధ, 3) మునగా లక్ష్మీ తిరుపతమ్మ మరియు 4) మంతెన హరిబాబు, S/o. తిరుపతిరాజు, R/o. బాపట్ల గార్లపై శ్రీ బాపట్ల ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో O.S. 40/2025 దావాను దాఖలు చేసినారు. సదరు దావా నిల్వలో ఉన్నది.

సదరు క్రింది ఉదహరించిన షెడ్యూలు దాఖల భూముల గురించి నిల్వలో ఉన్న పై దావాలను మభ్యపరిచి ప్రతివాదులు సదరు భూములను అమ్మివేయవలనని అన్యాక్రాంతము చేయుటకు ప్రయత్నములు చేయుచున్నారు అని తెలియుచున్నది. కావున యావనమందికి ఇందుమూలముగా తెలియజేయటమైనది ఏమనగా సదరు దిగువ షెడ్యూలు ఆస్తుల గురించి ఎవరు కూడా పై ప్రతివాదులతో ఎలాంటి లావాదేవీలు జరుపరాదని, సదరు లావాదేవీలు చెల్లవని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

Item No.1: Bapatla District: MV Sub-District, Karlapalem Mandal: Buddam Grama Panchayat Area, Buddam Village, an extent of Ac. 12-14 Cents of Wet Land in D.No. 67/12 (Ac. 11-74 Cents) & in D.No. 67/1 (Ac. 0.40 Cents) of Buddam Village Constituting Single Plot Bounded by: East: Donka, South: Tungabhadra Drain, West: Drainage (Murugu) Bode, North: Donka.

Item No. 2: Bapatla District: MV Sub-District, Karlapalem Mandal, Buddam Grama Panchayat Area, Buddam Village, An extent of Ac. 0-65 Cents of Dry land is D.No. 164/1 (Ac 0-14 Cents) and D.No. 166/9A (Ac 0-12 Cents) & in D.No. 166/8A (Ac. 0-39 Cents) of Buddam Village Constituting Single Plot bounded by: East: Road, South: Yanadi Colony, West: Land of Narra Venkateswarlu & North: Road.

Item No.3: Bapatla District: MV Sub-District: Karlapalem Mandal: Buddam Grama Panchayat Area Buddam Village. An extent of Ac. 3-03 of wetland in D.No. 10/1 (Ac 1-96 Cents) in D.No. 16/1 (Ac. 1-07 Cents) of Buddam Village. Constituting Single Plot bounded by: East: Item No. 4 below, South: Irrigation Cum Drainage Canal. West: Shaik Jakir Hussain etc. Land, North: Panta Bode.

Item No.4: Bapatla District: MV Sub District, Karlapalem Mandal, Buddam Grama Panchayat Area, Buddam Village, An extent of Ac. 3-03 Cents of Wet Land (as per Measurement An 2-93 Cents) in D. No. 10 (Ac. 0-37 Cents), D.No. 11 (Ac. 0-08 Cents) & D.No. 16/1 (Ac. 2-48 Cents) of Buddam Village Constituting Single Plot bounded by: East: land of Shajabibi & Panta Bode, South: 40 Links width Panta Bode Canal, West: Item No. 3 land above 2 North: 4 Link Width Panta Bode Canal by the Side of Patha Panta Canal.

ఇట్లు : రామినేని వెంకటేశ్వర్లు, B.Com, BL, Advocate, Bapatla

కమనీయం.. కల్యాణం

ఆలపాడు: సీతారాముల సేవలో ఎమ్మెల్యే ఆనందబాబు తదితరులు

భట్టిప్రోలు: అద్దేపల్లిలో శ్రీరామనామ క్షేత్రంలోని శ్రీభద్రావతి సమేత భావనారుషి స్వామివారి తృతీయ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కొన్నిపాటి శ్రీనివాసు, శివనాగలక్ష్మి దంపతులచే అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజ చేయించారు. 800 మంది భక్తులకు సమారాధన జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సంఘీయులు భక్తులు పాల్గొన్నారు.

కావూరు: మండలంలోని కావూరులో వేంచేసిన శ్రీగంగాపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి, అమ్మవారిని నందివాహనంపై గ్రామోత్సవంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసబాబు, ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు.

బాపట్ల, బాపట్ల వెస్ట్: పడమర బాపట్ల మహర్షి ఆశ్రమ గోశాలలో జరత్కారుడు, నవ నాగ సహిత మానసాదేవి ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవాన్ని సంపత్ గణపతి పరివార్ కన్వీనర్ బాబూనాగేంద్ర ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చుండూరు: చుండూరు మండలం ఆలపాడులోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణంలో ఎమ్మెల్యే ఆనందబాబు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సామూహిక కుంకుమ పూజలు

భట్టిప్రోలు: మాఘపౌర్ణమి సందర్భంగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి సహస్రనామ పూజలు, బిందుతీర్థంతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా, ఆర్యవైశ్య సంఘ మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

★ చందోలు శ్రీలింగోద్భవ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

బాపట్ల: హోమం నిర్వహిస్తున్న అర్చకులు

అమృతలూరు: గంగా పార్వతీ సమేత బాలకోటేశ్వరస్వామి ఉత్సవమూర్తులతో గోవాడ గ్రామంలో ఆదివారం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

గుళ్లపల్లి: సమరసత సేవా ఫౌండేషన్, తితిదే ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో ఏర్పాటు చేసిన ఆలయాల్లో ఫౌండేషన్ నేతలు ఆదివారం సామూహిక హారతి కార్యక్రమాలను నిర్వహించారు.

అలంకరణలో బండ్లమ్మ, అల్లూరమ్మ

పిట్టలవానిపాలెం: మండలంలోని అల్లూరు గ్రామ దేవత శ్రీఅల్లూరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీ చందోలు శ్రీబండ్లమ్మ అమ్మవారికి, పిట్టలవానిపాలెం, గోకరాజు నల్లిబోయినవారిపాలెంలోని శ్రీబండ్లమ్మ వార్లకు భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

వైభవంగా మహాసౌర హోమాలు

చందోలు(పిట్టలవానిపాలెం): సూర్య నమస్కారాలు, మహాసౌర హోమం, రుద్రాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శివయ్యా.. దారిచూపవయ్యా..!

తెనాలి-చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ రహదారి అమృతలూరు నుంచి గోవడ తాళ్లచెరువు వరకు అధ్వానంగా మారింది. రహదారిపై గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండగ సందర్భంగా ఇటుగా భక్తులు వేల సంఖ్యలో గోవాడ శైవక్షేత్రానికి వెళుతారు. కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై వచ్చే వందలాది మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎదురు వాహనం వచ్చినప్పుడు తప్పుకోవాలంటే తంటాలు తప్పవు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ద్విచక్రవాహనదారుడు పక్కకు దిగితే మళ్లీ రోడ్డుపైకి ఎక్కేపరిస్థితి లేదు. ఏమాత్రం ఆదమరచినా పడిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉంది. భక్తులు ఇబ్బందులు పడకుండా శివయ్య దర్శనం చేసుకునేందుకు రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

★ ఈవిషయంపై ఆర్‌అండ్‌బీ డీఈ అరుణ మాట్లాడుతూ పెదపూడి గ్రామం వెలుపల పెట్రోలు బంకు నుంచి తాళ్లచెరువు వరకు రహదారి అభివృద్ధికి రూ.2.50కోట్ల నిధులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంజూరు చేపించినట్లు తెలపారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉందని, త్వరలో రహదారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శివరాత్రి పండగ లోపు భక్తుల సౌకర్యం కోసం అవసరమైన తాత్కాలిక మరమ్మతులు చేస్తామన్నారు.

- గోవాడ, (అమృతలూరు), న్యూస్‌టుడే

అలరించిన పౌరాణిక పద్య నాటకాలు

మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా మధిరలో మాటూరుపేట శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పౌరాణిక, జానపద, సాంఘిక పద్యనాటక పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఏకాంకిక విభాగం నుంచి బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన ఉషోదయ కళానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన మోహినీభస్మాసుర నాటకానికి ప్రథమ, బీవీఎస్ గోపాలరావు బృందం ప్రదర్శించిన చింతామణి కృష్ణాష్టమి సీనుకు ద్వితీయ, చందర్లపాడుకు చెందిన గుర్రం జాషువా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర కాటిసీను ప్రదర్శనకు తృతీయ బహుమతులు దక్కాయి. ఏకపాత్ర విభాగంలో బాపట్లకు చెందిన కొత్తిమీర ప్రేమ్‌కుమార్ తులాభారం నాటకంలో కృష్ణుడి పాత్రకు ప్రథమ, చీరాలకు చెందిన కె. నాగేశ్వరరావుకు అర్జునుడి పాత్రకు ద్వితీయ, చీరాలకు చెందిన గుంటి మధుసూధన్‌రావుకు గయుడు పాత్రకు, మద్దిరాలకు చెందిన సింగర కొండయ్య చౌదరి యుగసమాప్తి ప్రదర్శనకు బహుమతులు లభించాయి. స్త్రీ పాత్రధారుల విభాగంలో పాత గుంటూరుకు చెందిన కాశిమళ్ల సుగుణకు హరిశ్చంద్ర నాటకంలోని చంద్రమతి పాత్రకు బహుమతులు దక్కాయి.

అమృతమూర్తికి అశ్రుతాంజలి

జననం 08-09-1973

మరణం 30-01-2026

కీ॥శే॥ శ్రీమతి కాటూరు శ్రీలత గారు, ఉపాధ్యాయురాలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాంభొట్లపాలెం, చెరుకుపల్లి మండలం

మీ రూపం మా కళ్లెదుటే కదలాడుతోంది.. మీ జ్ఞాపకాలు మా వెన్నంటే ఉన్నాయి...
అనురాగానికి చిరునామా మీ హృదయం.... మీరు పంచిన ప్రేమాభిమానాలు,
వాత్సల్యం ఎప్పటికీ మరువలేము. మీ అకాల మరణానికి చింతిస్తూ...
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రులు
సహోద్యోగులు మరియు శిష్యులు, గుళ్లపల్లి గ్రామం

(c) eenadu

చీరాల

• చీరాల • పర్చూరు

అసంపూర్తి నిర్మాణంతో అవస్థలు

ఇదీ కాలువ పరిస్థితి

గత వైకాపా పాలనలో హడావుడి నిర్ణయాలతో ఇష్టారాజ్యంగా చేపట్టిన అసంపూర్తి పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి 13వ వార్డులో నిర్మించిన కాలువ ఓ ఉదాహరణ.. ఎక్కడైన మురుగు కాలువల నీరు బయటకు వెళ్లడానికి నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కాలువ ఎత్తుగా నిర్మించడంతో పాటు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూరగాయల మార్కెట్ వెనుక రైస్‌మిల్లు నుంచి మురుగు కాలువ నిర్మించారు. ఎక్కడైన రోడ్డు కిందికి కాలువ ఉంటుంది. ఇక్కడ మాత్రం రోడ్డుపై నుంచి నిర్మించారు. అదీ పూర్తిచేయలేదు. దీంతో కాలువ నిరుపయోగంగా మారింది. ఇళ్లలోని మురుగునీరు రహదారిపైనే పారుతోంది. దీనికితోడు కాలువ రహదారి కంటే రెండడుగుల ఎత్తుగా ఉండటంతో స్థానికులు ఇది దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ కోసం శనివారం ఈప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే కొండయ్యకు స్థానికులు తమ కష్టాలు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే దీనిపై సర్వేచేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, ఉడ్‌నగర్ (చీరాల)

తీరిన రేషన్ వినియోగదారుల కష్టాలు

సరకులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు

తోటవారిపాలెం (చీరాల గ్రామీణం), న్యూస్‌టుడే: చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీ పరిధి అంబేడ్కర్ కాలనీలోని రేషన్ వినియోగదారుల కష్టాలు ఎట్టకేలకు తీరాయి. ఈ కాలనీకి చెందిన దాదాపు 140 మంది వినియోగదారులు రెండు కి.మీ దూరంలో ఉన్న భావనారుషిపేట డీలర్ పరిధిలో ఉన్నారు. మహిళలు, వృద్ధురాళ్లు అక్కడి వరకు వెళ్లి తెచ్చుకునే క్రమంలో పలుమార్లు రహదారి ప్రమాదాలకు లోనై గాయపడ్డారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ బాధలు పడుతూ వచ్చారు. ఇటీవల సమస్యను గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వీరు వెంటనే స్పందించి ఎమ్మెల్యే కొండయ్యను కలిసి, తమ వెతలు వివరించారు. ఎమ్మెల్యే ప్రత్యేక సూచనలతో కాలనీలోని కమ్యూనిటీ హాలులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి, ప్రతి నెలా స్థానికంగానే సరకులు అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ గోపికృష్ణ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం లాంఛనంగా కమ్యూనిటీ హాలులో సరకుల పంపిణీ ప్రారంభించారు. నాయకులు యెహోషివా, ఆంద్రయ్య, రమేష్, సువార్త గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ప్రకృతి సేద్యానికి సీఎం ప్రాధాన్యం

ఆదర్శ రైతులకు అవార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఆదివారం అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపంలో గోఆధారిత సహజ వ్యవసాయంపై నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. లాభనష్టాలు పక్కన పెట్టి ప్రజలకు ఆరోగ్యకర ఆహారం అందిస్తున్న రైతులు ఆదర్శమని తెలిపారు. మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం ప్రమాదకర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళిని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు ప్రతి ఒక్క రైతు మళ్లాల్సిందేనని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాళ్లను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో విశేషంగా కృషి చేస్తున్న రైతులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

అదనపు తరగతి గదులు ప్రారంభం.. పర్చూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన తరగతి గదులను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు. దాతలను శాలువాలతో సత్కరించారు. విద్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న భవిత కేంద్రానికి భూమిపూజ చేశారు. ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ నూతన కాలమానిని ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా పర్చూరు మండలానికి కేటాయించిన చెత్త సేకరణ రిక్షాలను ప్రారంభించారు. మండల పరిధి బోడవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామవిశిష్టతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏఎంసీ ఛైర్మన్ గుంజి వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షులు షేక్.షంషుద్దీన్, బోర్డు ఎలిమెంటరీ స్కూల్‌కమిటీ సభ్యులు కృష్ణంశెట్టి రామకోటేశ్వరరావు, కాసా అజయ్‌బాబు, కె.రామకోటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, డిప్యూటీ ఎంపీడీవో జిలానీ, నల్లబర్లీ పొగాకు రైతు సంఘం ప్రతినిధి కొల్లా శ్రీనివాసరావు, పార్టీ నేత ఆకుల శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

పర్చూరు, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం రాత్రి మండలంలోని బోడవాడ మందగుంటలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పర్చూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మించి, ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు ఛానల్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు. 19మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. గ్రామ చరిత్రను వివరించేలా పుస్తకం రచించిన కాకుల సుబ్బారావును అభినందించారు. కోడూరి శేషబ్రహ్మాచారి, ఎం.రవీంద్రబాబు, జి.శ్రీనివాసరావు, కె.బాపూజీ, సత్యనారాయణ, కె.రవిచంద్, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం

ఉడ్‌నగర్ (చీరాల), న్యూస్‌టుడే

రహదారి మధ్యలో రాళ్లతో ఇలా..

పట్టణంలోని ప్రధాన రహదారుల్లో అదొకటి.. రద్దీగా ఉండే ఈ రోడ్డు మరమ్మతుల కోసం పగులగొట్టి ఏడు నెలలైంది. నేటికి నిర్మాణం జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో హడావుడిగా వెళ్లబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.

పట్టణంలోని మసీదు కూడలి నుంచి ప్రభుత్వ వైద్యశాల, కొత్తపేట మీదుగా బైపాస్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు, కళాశాలలు ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఇటు నుంచి వెళుతుంటాయి. వైద్యశాలకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు ప్రయాణిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం కళాశాలల సమయంలో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడు ఇటు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు. అంత ప్రధానమైన రహదారి నెలల తరబడి నిర్మాణం చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారికి ఉన్న ప్రధాన సమస్య తరచూ కుంగిపోతుంటుంది. గతంలో మురుగునీటి పైపులైన్లు వేసిన సమయంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని నెలల క్రితం ఈ పైపుల్లో నీరు ప్రవహించకపోవడంతో సమస్యను గుర్తించిన అధికారులు, అక్కడ రహదారి పగులగొట్టి పైపులు మరమ్మతులు చేశారు. దీంతోపాటు మరికొన్ని చోట్ల చేయాల్సి ఉందని గుర్తించారు. నెలలు గడిచిన రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై డీఈ రఘురాంను వివరణ కోరగా టెండర్లు పిలిచామని, 3 తేదీన టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు. ఒక వారంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.

పంట మార్పిడితోనే ఎండు తెగులు నివారణ

ఇంకొల్లు, న్యూస్‌టుడే: పంట మార్పిడితోనే శనగ పైరులో ఎండు తెగులు నివారణ సాధ్యమని వ్యవసాయాధికారిణి మేరమ్మ పేర్కొన్నారు. 'ఈనాడు'లో ఆదివారం ప్రచురితమైన 'శనగలో తెగుళ్లు.. దిగుబడులపై దిగులు' కథనానికి స్పందించిన మేరమ్మ ఇంకొల్లులో శనగ పైరును పరిశీలించి, రైతులకు అవగాహన కల్పించారు. ఏళ్ల తరబడి శనగ పైరు వేస్తున్న భూములు, అధికతేమ, చౌడు కనిపిస్తున్న భూముల్లో విత్తిన 20 రోజుల నుంచి ఎండు తెగులు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది ఎండుతెగులు పది శాతానికి మించి కనిపించిన భూముల్లో వచ్చే ఏడాది పంట మార్పిడి చేయడం మంచిదన్నారు. రెండేళ్లపాటు శనగ స్థానంలో మొక్కజొన్న, జొన్న, సజ్జ పైర్లు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సహాయకులు అలెగ్జాండర్, రైతులు హనుమయ్య, రమేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.

నీళ్ల ట్యాంకు పరిసరాల శుభ్రత నామమాత్రమేనా?

దేవాంగపురిలోని మంచినీటి ట్యాంక్ వద్ద పిచ్చిమొక్కలు

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షితమైన తాగు నీరందించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన పంచాయతీ వాటర్ ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలోని సీతానగరం రైల్వే గేట్ సమీపంలో రక్షిత మంచినీటి ట్యాంక్ పరిసరాల వద్ద అపరిశుభ్రత నెలకొంది. ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనే నిబంధనలు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. మరో వైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీల్లోని మంచినీటి ట్యాంక్‌లను విధిగా నెలలో రెండు నుంచి మూడు సార్లు బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాలి. ఇదే క్రమంలో ట్యాంక్ వద్ద బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేసిన తేదీ, మళ్లీ చేయాల్సిన తేదీలను స్థానికంగా ట్యాంక్‌పై బ్లాక్ బోర్డ్‌పై రాయాలి. కానీ చాలా గ్రామాల్లో బోర్డులైతే ఉన్నాయి. ఎప్పుడు శుభ్రం చేశారు, మళ్లీ ఎప్పుడు చేయాలన్నది బోర్డుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఇకనైనా అధికారులు గ్రామాల్లోని మంచినీటి ట్యాంకుల నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పేరాల

నోరు తెరిచిన మురుగు కాలువ

ప్రమాదకరంగా కాలువ

చీరాల పట్టణంలోని సంగం థియేటర్ సమీపంలో ప్రధాన రహదారిపై పాదచారులు, వాహన చోదకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాంక్రీట్ మూతలు ధ్వంసమయ్యాయి. ఎప్పుడు రద్దీగా జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో కాలువపై ఎటువంటి రక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ విధంగా మురుగు కాలువ ప్రమాదభరితంగా మూతలు నోళ్లు తెరచి ఉండటంపై వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పేరాల

అంబటి వ్యాఖ్యలపై తెదేపా శ్రేణుల ఆందోళన

మార్టూరులో ప్రదర్శన నిర్వహిస్తూ..

మార్టూరు, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మార్టూరు, వలపర్ల గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని వేర్వేరుగా నిరసన వ్యక్తం చేశారు. మార్టూరులో అంబటి దిష్టి బొమ్మను దహనం చేసి, జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వలపర్ల ప్రధాన కూడలిలో రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు అబ్దుల్ రజాక్, తొండెపు ఆదినారాయణ, కామినేని జనార్దన్, కమ్మ శివనాగేశ్వరరావు, కాకోలు వెంకటేశ్వర్లు, తాళ్లూరి బ్రహ్మయ్య, అక్రమ్, సాయి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రహదారి అంచున పశువుల ఎరువు

పొంచి ఉన్న ప్రమాదం

చీరాల పరిధి జాతీయ రహదారి 216ఏలో తోటవారిపాలెం - వాడరేవు కూడలి మధ్య అంచుల్లో వారాల తరబడి పశువుల ఎరువు కుప్పగా పోశారు. బాపట్ల నుంచి వేటపాలెం, ఒంగోలు వైపు వెళ్లే వారికి ప్రమాదం పొంచి ఉంది. సమీపంలో పంటలు సాగు చేస్తున్న రైతులు రహదారి పక్కనే ఉంచి పొలంలో చల్లుకోవడం మర్చిపోయారు. రాత్రి పూట ప్రయాణం చేసే ద్విచక్ర, భారీ వాహనాల వారికి ప్రమాదం జరగకముందే హైవే పర్యవేక్షణ సిబ్బంది ఎరువుల కుప్పను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, తోటవారిపాలెం (చీరాల గ్రామీణం)

సమన్వయంతో మహాశివరాత్రిని విజయవంతం చేద్దాం

మాట్లాడుతున్న ఇంకొల్లు సీఐ రమణయ్య

చినగంజాం, న్యూస్‌టుడే: సోపిరాల, కొత్తపాలెం శివాలయాల వద్ద ఈ నెల 15న జరిగే మహాశివరాత్రి తిరునాళ్లకు రెండు ఆలయాల వారు పోలీస్ శాఖకు సహకరించి, సమన్వయంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రెండు శివాలయాల కమిటీల ప్రతినిధులు, ప్రభలు కట్టే కమిటీల వారితో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే తిరునాళ్లకు అవసరమయ్యే పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభల వద్ద అశ్లీల సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిర్వహించుకోవాలన్నారు. తిరునాళ్లలో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోపిరాల ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ టీఎస్ఆర్ ఆంజనేయులు, కొత్తపాలెం ఆలయ కమిటీ ప్రతినిధులు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

వసతుల్లేక.. సర్వీసులు చాలక

ఇంకొల్లు బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి

సిమెంటు బల్లలపై నిరీక్షిస్తున్న ప్రయాణికులు

పర్చూరు నియోజకవర్గంలో అత్యధిక ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసే ఇంకొల్లు బస్టాండ్‌లో వసతుల్లేక.. సర్వీసులు చాలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1993లో ఇంకొల్లులో డిపో నిర్మాణానికి, బస్టాండ్ ఏర్పాటుకు అప్పటి మంత్రి ఎం.సత్యనారాయణరావు భూమిపూజ చేశారు. వివిధ కారణాలతో డిపో నిర్మాణం నేటికి చేపట్టలేదు. గ్రామం నడిబొడ్డున ఆర్ అండ్‌బీ స్థలంలో బస్టాండ్ నిర్మించారు. సాంకేతిక లోపాల కారణంగా మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయడంలేదు. తరచూ లెట్రిన్ బావులు నిండిపోతూ దుర్గంధం వెలువడుతోంది. మూత్ర విసర్జన ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. ఇటీవల మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టినా నీటి సౌకర్యం సక్రమంగా లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్‌లో విద్యుత్తు సౌకర్యం అరకొరగా ఉంది. రాత్రివేళల్లో వెలుతురు చాలక ప్రయాణికులు చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బస్సుల కోసం వేచివుండేవారికి కనీసం, టీవీ, ఫంకాలు పూర్తిగా ఏర్పాటు చేయలేదు. ఆవరణలో ఎక్కువ శాతం దాతలు అందజేసిన సిమెంటు బెంచీలు ఏర్పాటు చేయడంతో వేసవిలో వేడికి వాటిపై కూర్చునేందుకు వీలు కావడంలేదు. ఇక్కడ నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలు, బాపట్ల, చిలకలూరిపేట, అద్దంకి, చీరాల ప్రాంతాలకు మూడువేల మంది ప్రయాణిస్తుంటారు. అవసరాలకు సరిపడా సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, పట్టణాలకు బస్ సర్వీసులు పెంచాలని ఇంకొల్లు మండల విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పార్థసారథి విజ్ఞప్తి చేశారు. – న్యూస్‌టుడే, ఇంకొల్లు

గొల్లపాలెం అభివృద్ధికి కృషి చేస్తా

గొల్లపాలెం (ఇంకొల్లు), న్యూస్‌టుడే: గొల్లపాలెం సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. ముందుగా రచ్చబండ నిర్వహించి, గ్రామస్థుల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, రహదారులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. అనంతరం రూ.36 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. ఏఎంసీ ఛైర్మన్ వెంకట్రావు, రామకృష్ణ, హనుమంతరావు, శేఖర్, రవిచంద్ర, వసంత శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఐక్యతతో ఆలయ వార్షికోత్సవం నిర్వహిద్దాం

సోపిరాల (చినగంజాం), న్యూస్‌టుడే: సోపిరాల ప్రజలంతా ఐక్యతగా ఉండి శ్రీఅయ్యప్పస్వామి ఆలయ ఏడో వార్షికోత్సవాన్ని ఈ నెల 10న నిర్వహించుకుందామని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ టీఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. శివాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. వార్షికోత్సవంతో పాటు ఈ నెల 15న జరిగే మహాశివరాత్రి తిరునాళ్ల విజయవంతానికి ప్రభలు కట్టి అందరూ సహకరించాలన్నారు. శివాలయం, అయ్యప్ప ఆలయాలకు గేట్ల ఏర్పాటుపై ఏకగ్రీవంగా అందరూ అంగీకరించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

కారంచేడు, న్యూస్‌టుడే: పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి సూచించారు. ఆదివారం రాత్రి కారంచేడులోని ఆపార్టీ మండల కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

గ్రామీణులకు చేరువైన వైద్యసేవలు

అనంతవరం(యద్దనపూడి), న్యూస్‌టుడే: మండలంలోని అనంతవరం వాసులకు మెరుగైన కార్పొరేట్ వైద్యసేవలు చేరువయ్యాయి. ఆదివారం చిలకలూరిపేటకు చెందిన గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులు సతీశ్‌చంద్ర, రమేశ్‌లు ఎముకలు, కీళ్లు, చర్మ, నరాలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. శిబిరానికి విచ్చేసిన 200 మందికి వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. ఎ.శ్రీనివాసరావు, జాన్సీ, అబ్దుల్లా, ఎరీనా, సునీల్, అనూరాధ సేవలు అందించారు. శిబిరాన్ని తెదేపా నేత గుదే తారకరామారావు, కొరిటాల వంశీకృష్ణ సందర్శించారు.

సర్టిఫికెట్స్ పోయినవి

పెంట్యాల కావ్య D/o బుల్లియ్య, మార్టూరు గ్రామంలో నివసిస్తున్నాను. నేను మా ఇంటి నుండి మార్టూరు సెంటర్‌కు బైక్ మీద వస్తుండగా నా 10th, Inter, B.Pharmacy ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయినవి. ఎవరికైన దొరికినచో ఈ క్రింది నంబర్‌కు ఫోన్ చేసి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు/- పెంట్యాల కావ్య, 9182023334

నేడు యనమదలలో మంత్రి, ఎమ్మెల్యే పర్యటన

యనమదల(యద్దనపూడి), న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ నెల 2న మండలంలోని యద్దనపూడిలో పర్యటిస్తారని, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ఏలూరి క్యాంప్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10.30కు రూ.95లక్షల వ్యయంతో నిర్మించిన రెండు మార్గాలను, రూ.కోటితో నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు భూమిపూజ నిర్వహిస్తారన్నారు. అనంతరం రూ.4.65 కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించి, సభలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేస్తారన్నారు.

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

ఇసుకదర్శి (మార్టూరు): మండలంలోని ఇసుకదర్శి - అంబడిపూడి రహదారి నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించనున్నట్లు తెదేపా సీనియర్ నేత కామేపల్లి హరిబాబు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6 కోట్లతో చేపట్టే పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేస్తారన్నారు.

వికసిత్ భారత్‌కు దిక్సూచిగా బడ్జెట్

బాపట్ల: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్‌కు దిక్సూచిగా ఉందని భాజపా జిల్లా పూర్వ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. భాజపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమల స్థాపనకు బడ్జెట్లో పెద్ద పీట వేశారన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల ప్రగతికి నిధులు కేటాయించారని వివరించారు. సీఎం చంద్రబాబును దూషిస్తూ వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అమానుష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆకట్టుకున్న ఈశ్వరుని రూపం

ఏకాంబరేశ్వరస్వామిని అమ్మవారు వివాహం చేసుకునే ఘట్టం

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: మాఘ పూర్ణిమను పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచిలో ఏకాంబరేశ్వరస్వామిని అమ్మవారు వివాహం చేసుకునే ఘట్టాన్ని రంగవల్లులతో తీర్చిదిద్ది, దాని చుట్టూ భక్తితో దీపారాధనలు చేశారు. దీన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

మాఘపూర్ణిమ ప్రత్యేక పూజలు

పర్చూరు, న్యూస్‌టుడే: స్థానిక ఎస్‌జీఎస్ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం మాఘపూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీరమాదేవి సమేత శ్రీ సత్యనారాయణస్వామి వారి సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల్లో మహిళలు

భక్తితో వేణుగోపాలస్వామి శాంతి కల్యాణం

పందిళ్లపల్లి (వేటపాలెం), న్యూస్‌టుడే: పాతూరులోని వేణుగోపాలస్వామి వారి శాంతి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహించారు. న్యాయవాది పొగడదండ ఆదినారాయణ లక్ష్మీ కమల కుమారిలు కల్యాణకర్తలుగా కూర్చున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా లక్ష్మీతిరుపతమ్మ కల్యాణం

విజనంపాడు(యద్దనపూడి), న్యూస్‌టుడే: మండలంలోని విజనంపాడులో ఆదివారం గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. స్వామివార్లను పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి, విశేష పూజలు జరిపారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని మేళతాళాల మధ్య కల్యాణ క్రతువును ఆచరించారు. అనంతరం పెద్దఎత్తున అన్నసంతర్పణ చేశారు.

మైమరపించిన.. పౌరాణిక పద్య నాటకాలు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కళాపరిషత్ బాధ్యులు

మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా మధిరలో మాటూరుపేట శ్రీసీతా రామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పౌరాణిక, జానపద, సాంఘిక పద్యనాటక పోటీలు మూడు రోజులపాటు సందడిగా సాగాయి. ఈ పోటీల్లో విజేతలకు కళాపరిషత్ బాధ్యులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, గడ్డం సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులను ఆదివారం అందజేశారు. ✦ ఏకాంకిక విభాగం నుంచి గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన ఉషోదయ కళానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన మోహినీభస్మాసుర నాటకానికి ప్రథమ, బీవీఎస్ గోపాలరావు బృందం ప్రదర్శించిన చింతామణి కృష్ణాష్టమి సీనుకు ద్వితీయ, చందర్లపాడుకు చెందిన గుర్రం జాషువా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర కాటిసీను ప్రదర్శనకు తృతీయ బహుమతులు, మద్దిరాలకు చెందిన శింగరి కొండయ్యచౌదరి ప్రదర్శించిన గయోపాఖ్యానంకు, పెద్దరావూరుకు చెందిన జాస్తి శివరామకృష్ణ చౌదరి ప్రదర్శించిన గయోపాఖ్యానానికి కన్సొలేషన్ బహుమతులు దక్కాయి. ✦ ఏకపాత్ర విభాగంలో బాపట్లకు చెందిన కొత్తిమీర ప్రేమ్‌కుమార్ తులాభారం నాటకంలో కృష్ణుడి పాత్రకు ప్రథమ, చీరాలకు చెందిన కె.నాగేశ్వరరావుకు అర్జునుడి పాత్రకు ద్వితీయ, హైదరాబాద్‌కు చెందిన బి.వెంకటస్వామికి దుర్యోధనుడి పాత్రకు తృతీయ, స్పెషల్ జ్యూరీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.అర్జునరావుకు శకుని పాత్రకు, చీరాలకు చెందిన గుంటి మధుసూదన్‌రావుకు గయుడు పాత్రకు, మద్దిరాలకు చెందిన సింగరకొండయ్య చౌదరి యుగస ప్రదర్శనకు బహుమతులు లభించాయి. ✦ స్త్రీ పాత్రధారుల విభాగంలో పురుషోత్తమపురానికి చెందిన దుర్గాకళ్యాణికి చింతామణిలో రాధ పాత్రకు, పాత గుంటూరుకు చెందిన కాశిమళ్ల సుగుణకు హరిశ్చంద్ర నాటకంలోని చంద్రమతి పాత్రకు, బాలనటుల విభాగంలో పురుషోత్తమపురానికి చెందిన ఆర్.మోహిత్ సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటిసీనుకు, విజయనగరం జిల్లా మగ్గూరుకు చెందిన హర్షవర్ధన్‌కు మోహినీ భస్మాసుర నాటకంలోని శివుడి పాత్రకు బహుమతులు దక్కాయి.


ఎత్తుగా ఉన్న రోడ్డు

రహదారి దాటాలంటే అవస్థలే

ఎక్కడైన అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. కానీ వైకుంఠపురంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. ఇటీవల చేపట్టిన రోడ్ల అభివృద్ధిలో భాగంగా జాలమ్మ గుడి నుంచి జాలమ్మ చెట్టు వరకు వెళ్లే రహదారిలో కొంత భాగం నిర్మించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మార్గాన్ని బాగా ఎత్తుగా వేశారు. దీంతో ప్రధాన రహదారి నుంచి పక్కకు వెళ్లే రోడ్లు బాగా కిందికి ఉన్నాయి. ప్రధాన రహదారికి వీటిని కలపకుండా వదిలేయడంతో అడుగున్నర ఎత్తులో ఉన్న రోడ్డు దాటాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి నిర్మించినందుకు సంతోషించాలా.. సగం పనిచేసి వదిలేసినందుకు బాధపడాలో తెలియనిస్థితిలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. అధికారులు స్పందించి రహదారులు ఎత్తులు సరిచేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వైకుంఠపురం (చీరాల)

(c) eenadu

ఈనాడు చిత్తూరు

సోమవారం ఫిబ్రవరి 2, 2026

ప్రగతి పొద్దు.. హైస్పీడ్ పద్దు

☛ రైల్వే కారిడార్లతో పారిశ్రామిక అనుసంధానం
☛ ఉమ్మడి చిత్తూరుకు నిర్మలమ్మ బాసట

ఈనాడు డిజిటల్, తిరుపతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది. ప్రధానంగా పర్యాటకం, పారిశ్రామిక అనుసంధానం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పులికాట్ సరస్సు అభివృద్ధికి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆధునిక హంగులు సమకూర్చేలా చేసిన ప్రతిపాదనలు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. మరో వైపు చెన్నై, బెంగళూరు నగరాలకు ముఖద్వారంగా ఉన్న మన జిల్లా మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు వెళ్లనుండటం పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా శ్రీసిటీ వంటి సెజ్‌లకు వరంగా మారనుంది. బడ్జెట్ ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు దక్కిన ప్రాధాన్యతలపై 'ఈనాడు' ప్రత్యేక కథనం.

ఆధ్యాత్మిక హంగులు

శ్రీవారి ఆలయంతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతికి కేంద్రం శుభవార్త చెప్పింది. నగరాలను 'ఎకనామిక్ రీజియన్స్'గా మార్చడంతోపాటు ప్రముఖ ఆలయ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించింది. దీనివల్ల తిరుపతిలో రవాణా, భక్తులకు వసతి, ఆధునిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులు మంజూరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది 'స్పిరిచ్యువల్ టూరిజం' సర్క్యూట్‌కు జీవం పోయనుంది.

రోజూ వచ్చే భక్తులు : 65-80 వేల మంది, బస్సుల రాకపోకలు : రెండు వేలు

పులికాట్‌కు పర్యాటక కళ

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నిధులు కేటాయించనుంది. ఇక్కడ 'పక్షుల వీక్షణ ట్రైల్స్' ఏర్పాటు చేయనున్నారు. ఏటా వేలాదిగా విచ్చేసే ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు ఇది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించనుంది. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి పెరగనుంది.

ఏటా వచ్చే వలస పక్షులు : 2 లక్షలు, పర్యాటకులు : 5 లక్షల మంది, మత్స్యకారులు : 50 వేల మంది

ఉద్యాన చేయూత

వ్యవసాయ, అటవీ రంగానికి సంబంధించి బడ్జెట్‌లో జిల్లాకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి. తీరప్రాంత మండలాలైన సత్యవేడు, వరదయ్యపాళెం తదితర ప్రాంతాల్లో కొబ్బరి, జీడిమామిడి, కోకో పంటల సాగుకు ప్రత్యేక పథకాలు కలిసిరానున్నాయి. ఇది ఆయా ప్రాంతాల రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది.

కొబ్బరి సాగు : 520 ఎకరాలు, రైతులు 650 మంది

బాలికల విద్యకు భరోసా

మహిళా సాధికారతలో భాగంగా.. 'ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్' ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు మూడు కొత్త హాస్టళ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఇది వరం కానుంది.

మూడు జిల్లాల్లోని హాస్టళ్లు : 84, విద్యార్థినులు : 7,063 మంది

రయ్.. రయ్‌మంటూ

బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లలో రెండు జిల్లాకు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు: ఈ రెండు ప్రతిష్ఠాత్మక కారిడార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా లేదా జిల్లా సరిహద్దుల నుంచే వెళ్తాయి. ఇది గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కుప్పం ప్రాంతాల కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. పెట్టుబడుల ప్రవాహం పెరగనుంది.

రోజూ రైళ్ల రాకపోకలు : 90, ప్రయాణికులు : 1.20 లక్షల మంది

ఎలక్ట్రానిక్ హబ్‌గా..

టైర్-2, టైర్-3 నగరాల్లో ఎంఎస్‌ఎంఈలకు సాయం చేసేందుకు 'కార్పొరేట్ మిత్ర'ను నియమించనున్నారు. దీనివల్ల చిత్తూరు, మదనపల్లిలోని చిన్న వ్యాపారులకు లైసెన్సింగ్, పన్నుల చిక్కులు తప్పుతాయి. ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి బడ్జెట్‌లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఎలక్ట్రానిక్ హబ్‌గా ఉన్న శ్రీసిటీకి, రేణిగుంట పారిశ్రామిక క్లస్టర్లకు వరంగా మారనుంది.

శ్రీసిటీ పరిధిలోని కంపెనీలు : 245, కార్మికులు : 70 వేలమంది

సౌర సిరులు

సోలార్ ప్యానెళ్ల తయారీలో వాడే 'సోలార్ గ్లాస్'పై 7.5% కస్టమ్స్ డ్యూటీని రద్దు చేయడంతో శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి వ్యయం తగ్గనుంది. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌పై రాయితీలు ఇవ్వడంతో సౌర విద్యుత్తును దాచుకుని వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. గ్రోత్ ఫండ్, లిక్విడిటీ సపోర్ట్‌తో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ఎంఎస్‌ఎంఈ యూనిట్లు : 11,500, కార్మికులు : 89 వేల మంది

కారిడార్లు, పన్ను తగ్గింపు సానుకూలాంశాలు

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో ఈప్రాంతం అభివృద్ధికి బాటలు పడతాయి. సోలార్ ప్యానెళ్లపై పన్నులు తగ్గిస్తామనడం మంచి పరిణామం. దీనివల్ల ఇంధన రంగంలో సామాన్యులకు మేలు జరుగుతుంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సరైన నిధులు కేటాయించలేదు. సాగునీటి రంగంపై మరింత దృష్టిపెట్టి ఉండాల్సింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. పన్నులు సరళీకరిస్తేనే ఐటీ వంటి రంగాలు పుంజుకుంటాయి. - **మంజునాథ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు**

జనంలో తిరిగితేనే
నాయకులవుతారు

☛ స్థానిక ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు
☛ ముఖ్యమంత్రి చంద్రబాబు

తన చుట్టూ కాకుండా.. జనంలో తిరిగితేనే నాయకులుగా చలామణి అవుతామన్న విషయాన్ని తెదేపా శ్రేణులు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం శాంతిపురం మండలం తులసినాయనపల్లె వద్ద కుప్పం నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. పనితీరుతోనే పదవులు దక్కుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ప్రజలతోపాటు పార్టీ కోసం పనిచేసే వారికి ఎవరి సిఫార్సులు అవసరం లేకుండానే పదవులు వెతుక్కొంటూ వస్తాయని స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న షణ్ముగరెడ్డి పనితీరును గుర్తించి చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవి ఇచ్చామని ఉదహరించారు.

న్యూస్‌టుడే, శాంతిపురం, కుప్పం, పట్టణం

కార్యకర్తలే కొండంత బలం

తెదేపాకు కార్యకర్తలే కొండంత బలం.. అని చంద్రబాబు అన్నారు. పసుపు జెండాను భుజాన వేసుకొని.. అధికారంలోకి వచ్చేవరకు పోరాటం చేయడం పార్టీపై వారికున్న అంకితభావానికి నిదర్శనమన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడటం తెదేపాకే సాధ్యమన్న విషయాన్ని శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. గత ఎన్నికల్లో వైకాపా కనీసం ప్రతిపక్ష హోదా దరిచేరని పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా ఛైర్మన్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం..

తుమ్మిశి ఆరోగ్య కేంద్రం వద్ద సంజీవని సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ..

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేయడమే లక్ష్యంగా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుమ్మిశి పంచాయతీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించి.. స్థానికుల డిజిటల్ హెల్త్‌కార్డులు పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సమీక్షించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలతో సీఎం ముఖాముఖి నిర్వహించి.. అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. తుమ్మిశికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో చనిపోవడంతో.. కుటుంబానికి రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.

ఎంతటి వారైనా సహించను..

వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకొంటున్న సీఎం

ఎవరూ ఏమి చేస్తున్నారన్నది నాకు తెలుస్తోంది. అనేక విధాలుగా సమాచారాన్ని తెప్పించుకుంటున్నా.. వారంలో మూడుగంటలు కుప్పానికి సంబంధించి సమాచారంపై విశ్లేషణకు కేటాయిస్తున్నా.. ప్రతి నాయకుడు, కార్యకర్త ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నా.. అలా అని అక్రమ సంపాదన చేస్తే ఎవరినీ ఉపేక్షించను అంటూ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక శివపురంలోని సొంతింట్లో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. రెస్కో పరిధిలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమ నియామకాలపై నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. నివేదిక ఇవ్వాలన్నారు.

వరసిద్ధుడి దర్శనానికి నాలుగు గంటలు

దర్శనానికి బారులు తీరిన భక్తులు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

శ్రీవారికి గరుడసేవ



తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం మాఘమాస పౌర్ణమి గరుడసేవ కనులపండువగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. జీయంగార్లు, ఇన్‌ఛార్జి ఈవో వెంకయ్యచౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంబటి వ్యాఖ్యలపై తెదేపా శ్రేణుల ఆగ్రహం

చిత్తూరులో అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు, మహిళలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివారం స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో తెలుగు మహిళలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు చెప్పుల మాల వేసి చీపుర్లతో కొట్టి దేహశుద్ధి చేశారు. నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచక్షణ మరచి మాట్లాడిన ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని, వైకాపా నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఇకపై ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, తెదేపా నేతలు గురజాల చెన్నకేశవులునాయుడు, రాజసింహులు, నరేష్, రాజేష్, లోకేష్, పచ్చయప్ప, వరలక్ష్మి, నళిని, లీలావతి, భువనేశ్వరి, సుబ్రి, ఈశ్వర్, అమరనాథనాయుడు, రాజశేఖర్‌నాయుడు పాల్గొన్నారు.

పూత రాక రసాయనాల పోత

మామిడి రైతులకు తప్పని భారం

రసాయనిక మందులు పిచికారీ చేస్తున్న రైతులు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మామిడిలో చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లాలో రసాయన మందుల పిచికారీని రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. పంట దిగుబడికి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నా ప్రతికూల వాతావరణంతో 50 శాతానికి పైగా తోటల్లో పూత రాలేదు. గతేడాది పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండ్రోజుల కిందట చిరుజల్లుల వర్షం పడింది. దీనికితోడు మంచు అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో పూత ఆశించిన మేర రావడం లేదు. లక్షన్నర ఎకరాల సాగులో వేలాదిమంది రైతులు రసాయనిక మందులు ముమ్మరంగా పిచికారీ చేస్తున్నారు.

పెరిగిన ట్రాక్టర్ల అద్దెలు

ఈ ఏడాది మందుల పిచికారికి ట్రాక్టర్ల బాడుగ రోజుకు రూ.వెయ్యి మేర పెరిగింది. గతేడాది రోజుకు రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.6 వేలకు పెరిగింది. కూలీలకు రూ.500 నుంచి రూ.600 పెరిగింది. మందుల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. దిగుబడిపై గంపెడాశతో అప్పులు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

30 శాతమే పూత.. ఉష్ణోగ్రత తగ్గడం, వర్షాల కారణంగా పూత వచ్చేందుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రత పెరిగితే పూత వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. **- కోటేశ్వరరావు, ఏడీ, ఉద్యానశాఖ**

నేడు డయల్ యువర్ సీఎండీ

తిరుపతి (నగరం), చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం ఉంటుందని ఎస్ఈ ఇస్మాయిల్ తెలిపారు. విద్యుత్తు సమస్యలు, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు.

■ ఎస్ఈ : 79931 47979 (ఉ.8.30 నుంచి 9.30)
■ సీఎండీ : 89777 16661 (ఉ.10- మ.12.30)

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.

పుష్కరోత్సవం.. పులకించిన భక్తజనం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సువర్ణముఖి పుష్కరోత్సవంతో ఆదివారం నదీ తీరం శివనామస్మరణతో మారుమోగింది. ముందుగా పంచమూర్తులైన శ్రీవినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులు నదీ తీరానికి వేంచేబు చేశారు. అన్ని నదులకు 12 సంవత్సరాలకు వస్తే సువర్ణముఖికి ఏటా పుష్కరమే. ఈ విశేషాన్ని పురస్కరించుకుని ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో పలు పూజలు చేపట్టారు. అనంతరం శివనామస్మరణల మధ్య త్రిశూలస్నాన మహోత్సవం జరిపారు.

త్రిశూలం స్నానంలో అర్చకులు, అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు

పురావస్తు కేంద్రంగా గొట్టిప్రోలు

నాయుడుపేట: మండలంలో గొట్టిప్రోలు గ్రామం సమీపంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని భారత పురావస్తు సాంస్కృతిక శాఖ ప్రాధాన్యత స్థలంగా గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆగ్నేయ దిశగా తీరప్రాంతంలోని ఈ గ్రామంలో కోటదిబ్బపై మైసూరుకు చెందిన భారతీయ పురావస్తుశాఖ 2018-19లో ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. శాతవాహనుల కాలం నుంచి పల్లవుల వరకు చేపట్టిన ఎన్నో నిర్మాణాలు ఇక్కడ వెలుగు చూశాయి.

భూవిలువల పెంపు వాయిదా

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: సవరించిన భూవిలువల ప్రకారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెంచిన విలువల్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం విదితమే. ఈ నిర్ణయం ప్రకారం జిల్లాలో పట్టణ, నగరపాలక ప్రాంతాల్లో భూవిలువల్ని 10 నుంచి 25 శాతం వరకు పెంచారు. అయితే భూవిలువల పెంపును అమలు చేయకుండా తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి అందాయి. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్.. సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. త్వరలోనే విలువల పెంపు నిర్ణయం అమల్లోకి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు

భూవిలువలు పెరుగుతాయన్న ఆదేశాల నేపథ్యంలో నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డు స్థాయిలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రోజువారీ స్లాట్ల సంఖ్యను పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో స్లాట్లను 38 నుంచి 78కి, పట్టణ ప్రాంతాల్లో 78 నుంచి 116కి పెంచారు. గత నెల 28, 29, 30, 31 తేదీల్లో మొత్తం 1,203 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రభుత్వ ఖజానాకు రుసుముల రూపంలో రూ.6 కోట్ల పైచిలుకు ఆదాయం జమైంది. నాలుగు రోజుల గణాంకాల్ని పరిశీలిస్తే. . కుప్పంలో 304, చిత్తూరు ఆర్వోలో 276, పలమనేరు 191, నగరి 129, చిత్తూరు రూరల్ 119, కార్వేటినగరంలో 94 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

గిత్తల పౌరుషం.. యువత సాహసం

ఎగువగెరిగదొనలలో ఆదివారం గ్రామస్థులు కోలాహలంగా పశువుల పండగ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరావడంతో గ్రామం జనసంద్రమైంది. కోడె గిత్తలను నిలువరించడానికి యువత చేసిన పోటీ పడ్డారు. ఎస్సై నవీన్‌బాబు బందోబస్తు నిర్వహించారు. **-న్యూస్‌టుడే, వెదురుకుప్పం**

కల్తీపాపం.. కదిలిన పీఠం

సింఘాల్ మెడకు 'సిట్' ఉచ్చు

'ధర్మో రక్షతి రక్షితః'.. ఇది శ్రీవారి ఆలయం ముందు కనిపించే ఆదర్శ వాక్యం. కానీ, ఆ ధర్మాన్ని కాపాడాల్సిన వారే అధర్మం పక్కన చేరితే? అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి, పవిత్రమైన ఏడుకొండల సాక్షిగా అపచారాలకు వంతపాడి.. కల్తీకి కవాటాలు తెరిచిన అధికారిని కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈడ్చికొట్టింది. అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, గత పాలకుల అక్రమాలకు 'తానా తందానా' అన్న అనిల్ కుమార్ సింఘాల్‌పై వేటు వేసింది.

ఈనాడు డిజిటల్, తిరుపతి - న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాడు ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్, నెయ్యి టెండర్ల నిబంధనలను సడలించడంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సిట్ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఈ చర్య ద్వారా గట్టి సంకేతాలు పంపింది.

పాలనలో ఉదాసీనత

2025 సెప్టెంబరు 10న ఈవోగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్.. డిప్యూటీ ఈవోల బదిలీలకు శ్రీకారం చుట్టినా, ఆయనకు అనుకూలమైన వారిని ఆలయ ఉన్నత పదవిలో కట్టబెట్టాలని చూడటం.. అది వివాదాస్పదం కావడంతో మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో యథావిధిగా పాతవారే కొనసాగాల్సి వచ్చింది. మరోవైపు తిరుమల రిసెప్షన్ విభాగంలో కీలకమైన ఆర్-1, ఆర్-2 పోస్టుల్లో ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరితోనే నెట్టుకొచ్చారు. ఖాళీలను భర్తీ చేయడంలోనూ, సిబ్బందిని సమన్వయం చేయడంలోనూ తాత్సారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

శ్యామలరావు నిర్లిప్తతతో..

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఈఓగా వచ్చారు.. కల్తీ నెయ్యి గుట్టు రట్టుచేసి, నందిని నెయ్యిని పునరుద్ధరించడంలో సఫలీకృతులయ్యారు. అయితే బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట ఘటన, ఆపై ఛైర్మన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆయన బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వచ్చిన సింఘాల్, గతంలోలాగా తల ఊపడమే తప్పు.. పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కొనసాగుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 8 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శనివారం శ్రీవారిని 76,935 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.20 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం 15 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో రెండువేల టోకెన్లు జారీ చేశారు.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by
ఈనాడు

వరదరాజస్వామికి గ్రామోత్సవం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి కాణిపాకంలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదాతగా కటాక్షించారు. ఉదయం మూలమూర్తికి అభిషేకం చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈవో పెంచల కిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, భక్తులు పాల్గొన్నారు.

కల్యాణ మండపం ప్రారంభం

రిబ్బన్ కత్తిరిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు పట్టణంలోని బొమ్మదొడ్డి రోడ్డులో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ఆదివారం ప్రారంభించారు. గాలి సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యుడు ఎన్ఆర్ఐ శివప్రసాద్ నిర్మించిన ఈ మండపం ప్రారంభోత్సవంలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఉత్తమ నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఉత్తమ సాంకేతిక నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు సులభతరంగా చేయవచ్చని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ అన్నారు. తిరుపతి ఐఐటీలోని ఈ-సెల్, ఇన్నోవేషన్ కౌన్సిల్, నవవిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ- సమ్మిట్ నిర్వహించారు. 'ఆర్కిటెక్టింగ్ ఇంపాక్ట్' అనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, కంటెంట్ సృష్టికర్తలు హాజరయ్యారు. సాంకేతిక ఆవిష్కరణలతో బలమైన స్టార్టప్‌లుగా మార్చడంతో చేకూరే అభివృద్ధి గురించి డైరెక్టర్ వివరించారు. కార్యక్రమంలో మిథుల దేవభక్తుని, చరణ్, ఖలీద్‌వాణి, బద్రీనాథ్, భవ్య, వివేక్, విష్ణు, రాజన్, సాయి కౌశిక్ పాల్గొన్నారు.

సమ్మిట్‌లో పాల్గొన్న ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ, ప్రముఖులు

జాతీయ పోటీలకు ఎంపిక

గుణశ్రీ

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: హరియాణాలో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ ఖోఖో పోటీల్లో జీడీనెల్లూరు మండలం మహదేవమంగళం జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని గుణశ్రీ రాష్ట్ర జట్టు తరఫున తలపడనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతీయ పోటీలు జరుగుతున్నాయి. గుణశ్రీని ఖోఖో సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌నాయుడు, పీఈటీ ముత్తు అభినందించారు.

కేంద్ర బడ్జెట్ ఏపీ భవిష్యత్తుకు పునాది: ఎంపీ దగ్గుమళ్ల

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ ఏపీ భవిష్యత్తుకు పునాదిలా సూచిస్తోందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ థీమ్‌ను, యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చాలనే ప్రధాని మోదీ స్పష్టమైన దృష్టిని, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఉపాధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎన్జీవోల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు, పక్కన నాయకులు

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఎన్జీవోల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు డిమాండ్ చేశారు. స్థానిక ఏపీ ఎన్జీవో భవన్‌లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న రాష్ట్ర ఎన్జీవో సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యాసాగర్, డీవీ రమణ ప్యానెల్‌కు జిల్లా కార్యవర్గం మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు ప్రదీప్, పురుషోత్తంరెడ్డి, మురళీ, శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం, దాము, మహేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.

బహుమతి అందిస్తున్న ఛైర్మన్ అశోకరాజు, ఉషాదీక్షిత్, రామశేఖరరెడ్డి తదితరులు

సిద్ధార్థలో ముగిసిన హ్యాక్‌ఫెస్ట్

నారాయణవనం, న్యూస్‌టుడే: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ఏర్పాటు చేసిన హ్యాకథాన్ ఆదివారం ముగిసింది. హ్యాక్‌ఫెస్ట్ పేరిట జరిగిన కార్యక్రమంలో ఐదోరోజు కళాశాల ఛైర్మన్ డా.అశోకరాజు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమం 24 గంటలు సాగిందని 1,750 మంది డెలిగేట్లు పాల్గొని వివిధ పరిశోధనా పత్రాలు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్త ఉషాదీక్షిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ చూపిన బృందాలను ఎంపిక చేశారు. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన శ్రీదివ్య నేతృత్వంలోని అవెంజర్స్ బృందం 'హార్డ్‌వేర్ లేకుండా హ్యాండ్స్-ఆన్ క్వాంటం కంప్యూటింగ్' అనే సమస్యకు పరిష్కారం కనుగొని ప్రథమ బహుమతి పొందారు. చెన్నై సీమేట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని కమల రత్నం ఆధ్వర్యంలో న్యూరల్ వారియర్స్ 'కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం'కు ద్వితీయ, సెరెబ్రోస్ బృందం - డీబిబన్ బృందం - 'ఫాల్ట్స్ అలర్ట్ రెజిలియంట్ ఐటీ ఆర్కిటెక్చర్ రిలయబుల్ హెల్త్ మానిటరింగ్' తృతీయ బహుమతులు వచ్చాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 300 మందికి రూ.వెయ్యి విలువైన వోచర్లు ఇస్తామని తెలిపారు. జేఎన్‌టీయూ ఈఈఈ విభాగం హెచ్‌ఓడీ రామశేఖరరెడ్డి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దన్ రాజు, సమన్వయకర్తలు మల్లిగ, మణివాసగం, నాగరాజు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

మన ఊరి పాఠశాలను కాపాడుకుందాం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: 'ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిద్దాం.. మన ఊరి బడిని కాపాడుకుందాం' అని యూటీఎఫ్ రూపొందించిన గోడప్రతులను స్థానిక యూటీఎఫ్ భవన్‌లో ఆదివారం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, నాయకులు ఆవిష్కరించారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డప్పనాయుడు, మణిగండన్, నాయకులు సదాశివరెడ్డి, రెహానాబేగం, మంజులవాణి, సురేష్, బాబు, శశికుమార్, ఈశ్వరమహేంద్ర, పార్థసారథి, వంశీకృష్ణ, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తాతామనవడి మృతి

విజయన్

పుత్తూరు, న్యూస్‌టుడే: బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతానికి సామగ్రి తీసుకెళ్లడానికి పుత్తూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా పుత్తూరు బైపాస్ రోడ్డులోని గోవిందపాళెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అమ్మాయిని తిరువట్యం దళితవాడలో ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమెకు ఆదివారం సీమతం నిర్వహిస్తున్నారు. ఆమెకు సారె ఇవ్వడానికి సామగ్రి తీసుకెళ్లడానికి కుప్పయ్య కుమారుడు విజయన్(31), అతని తాత కాళ్లప్పన్(65) ఆదివారం రాత్రి పుత్తూరుకు ద్విచక్రవాహనంపై వచ్చారు. పూలు, పండ్లు, సామగ్రి కొనుగోలు చేసుకుని గోవిందపాళెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా తిరుపతి వైపు నుంచి చెన్నై వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. కాళ్లప్పన్ సంఘటనా స్థలంలో మృతి చెందాడు. విజయన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పుత్తూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

38 శాతం ఈ-పంట నమోదు... చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: రబీ పంటల సాగుకు జిల్లాలో ఇప్పటి వరకు 38 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రబీలో 3,54,280 ల్యాండ్ పార్శిల్స్(సర్వే నంబర్లు) ఈ-పంట నమోదు చేయాల్సి ఉండగా.. 1,27,500 ల్యాండ్ పార్శిల్స్ నమోదు పూర్తయిందని చెప్పారు. ఈ-పంట నమోదు వేగవంతానికి దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా వెంకయ్యచౌదరి బాధ్యతల స్వీకరణ

అనిల్‌కుమార్ సింఘాల్ దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని అందిస్తున్న తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో వెంకయ్యచౌదరి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు సింఘాల్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యులతో రాష్ట్రాధ్యక్షుడు కొండయ్య

భాషా పండితులకు నోషనల్ సీనియారిటీ కల్పించాలి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులు ఉద్యోగోన్నతి పొందడంతో వారికి నోషనల్ సీనియారిటీ కల్పించాలని ఎస్ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక విజయం డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్ఎల్‌టీఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గాంధీబాబు, గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాసులు, గౌరవ సలహాదారుడిగా శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా వైదేహి కృష్ణమూర్తి, అదనపు కార్యదర్శిగా సత్యం, కోశాధికారిగా అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: ఫారెస్ట్ స్పెషల్ డ్యూటీ అధికారులు ఆదివారం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా తేనేపల్లి సమీపంలో నిర్వహించిన దాడుల్లో ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్వో ఎస్.సి.సుబ్బరాయుడు కథనం ప్రకారం.. 'తెలంగాణకు చెందిన వాహనంలో 492 కిలోల బరువున్న 17 దుంగలను తిరువణ్ణామలైకి చెందిన ఆర్.గోవిందరాజ్, చిత్తూరుకు చెందిన వి.అబ్దుల్ రవూఫ్ తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేశాం'. దాడుల్లో ఎఫ్ఎస్వో కె.శశికుమార్, ఎఫ్‌బీవోలు ఎం.ప్రసాద్‌కుమార్, వై.చంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు.

రాహుకేతు మండపంలో భక్తులతో చాకిరి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సుదూర ప్రాంతాల నుంచి రాహు, కేతు పూజలకు వచ్చే భక్తుల ద్వారా రూ.500 రాహు, కేతు మండపంలో చాకిరి చేయించుకోవడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేయించే పిల్లలతో పాటు మండపాల్లోకి వచ్చే వారి కుటుంబ సభ్యులతో ఇలా పూజా సామగ్రి సంచుల్లో పుష్పాలు వేయిస్తున్నారు. ఈ పనులు చేపట్టేందుకు దాదాపు పాతిక మంది ఉచిత సేవకులున్నారు. వీరితో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఇంత మంది ఉన్నా భక్తుల చేత ఇలా చాకిరీ చేయించడం విమర్శలకు కారణమవుతోంది.

రూ.500 రాహు, కేతు మండపంలో భక్తులతో దోష నివారణ పూజా సంచుల్లో పుష్పాలు వేయిస్తున్న వైనం

కోర్టులో మూడు పోస్టులకు 493 దరఖాస్తులు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి గత నెలలో కోర్టు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు 493 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు 220 దరఖాస్తులు, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 175 దరఖాస్తులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 98 దరఖాస్తులు అందాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం అధికారులు తెలిపారు.

చిత్తడి నేల.. పుత్తడి మేనా

నేడు పరిరక్షణ దినోత్సవం

నేలపట్టు చిత్తడి నేలపై పెరిగిన చెట్లపై పక్షుల ఆవాసం

సూళ్లూరుపేట, నాయుడుపేట, న్యూస్‌టుడే: జీవజాతుల పరిరక్షణ, వైవిధ్యంలో జిల్లాలోని చిత్తడి నేలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం నేలలు అధిక విస్తీర్ణంలో ఉన్నప్పటికీ సంరక్షణలో లోటుపాట్లు శాపంగా మారుతున్నాయి. జిల్లాలో వాకాడు, చిట్టమూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో స్వర్ణముఖినదీ పరివాహక ప్రాంతం, సముద్రతీరం, పులికాట్ సరస్సు, అభయారణ్యాల ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో చిత్తడి నేలలు ఉన్నాయి.

అభయారణ్యాలపై దృష్టి సారించాలి

ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న పులికాట్ సరస్సు మన సొంతం. 690 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు ప్రధాన ఆహార కేంద్రంగా ఉంది. పశ్చిమ బంగాళాఖాతంలో శ్రీహరికోట దీవం నుంచి ఈ సరస్సు వేరవుతుంది. ఈ ప్రాంతంలో సున్నితమైన చిత్తడి నేలలు, మడ అడవులు ఉండటంతో మత్స్యసంపద అధికంగా ఉంటుంది. సరస్సు ముఖద్వారాలు పూడికతో నిండి ఉండటంతో మత్స్యసంపద క్రమంగా తగ్గిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పూడిక తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దొరవారిసత్రం మండలంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉండటంతో ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు పక్షుల రాకపోకలు ఉంటాయి.

విధ్వంసానికి గురవుతున్న నేలలు

సముద్రతీరం, సరస్సులు వెంబడి ఉన్న ఈ నేలలు ఇటీవల కాలంలో విధ్వంసానికి గురవుతున్నాయి. మానవ తప్పిదాలతో వీటికి హాని కలుగుతోంది. కొందరు చేపలు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఆక్రమించి సాగు చేయడం, పంటల సాగులో రసాయన ఎరువులు వినియోగించడంతో విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టం వాటిల్లుతోంది. రామసర్ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చిత్తడి నేలల పరిరక్షణపై పాలకులు దృష్టి పెట్టడం లేదు. తీర ప్రాంతాలు, సరస్సులు, నదుల వెంబడి మడఅడవుల అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది.

ఉపయోగాలివి..

చిత్తడి నేలలు నీటిని శుద్ధి చేయడంతో పాటు వరదలను నివారించడం, అరుదైన పక్షులు, చేపలు, వివిధ రకాల వృక్ష జలానికి ఇవి నిలయంగా మారుతున్నాయి. చిత్తడి నేలలు ఏడాది పొడవునా లేదా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు నీటితో, తేమతో ఉంటూ పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయి. విదేశీ పక్షులను ఆకర్షించి పర్యాటకానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ● నదీతీరాలు, చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఎక్కువగా కన్పిస్తాయి. చిత్తడి నేలలు భూగర్భ జలాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ● జిల్లాలో వర్షాధారిత చిత్తడి నేలలు పర్యావరణానికి, మానవాళికి ఎంతో ముఖ్యమైన సహజ వనరులు. జీవ వైవిధ్యానికి కారణమై చేపలు, పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

శుద్ధి చేస్తాయిలా..

నీటిలోని కాలుష్యాలను వడబోసి నీటిని సహజంగా శుద్ధి చేస్తున్నాయి. ఈ నేలలు ముఖ్యంగా గాలిలోని కార్బన్‌ను నిల్వ చేసి వాతావరణ మార్పులను అరికట్టడంలో సహాయపడుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుదల, తుపానుల నుంచి ఇవి కాపాడుతున్నాయి. ప్రస్తుతం చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవి తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.

EENADU Classifieds
EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681
REAL ESTATE
HOUSE FOR SALE
GENERAL
తిరుపతి STV నగర్ నందు G+3, 33 అం: సౌత్‌ఫేస్ & G+4, 22 అం: నార్త్‌ఫేస్ కమర్షియల్ భవనములు అమ్మబడును ✆ 7780385006.
PLOT FOR SALE
GENERAL
ఏర్పేడు - వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రూవల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ. 6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.
JOBS
Wanted Experienced Teachers, Receptionist, Caretakers Vedic Vidyan School. Salary: 10k-15k, Ph:9666443489.
తిరుపతిలోని శ్రీస్టార్ హోటల్‌లో పనిచేయుటకు అనుభవం కల్గిన పర్మినెంట్ కార్ డ్రైవర్ కావలెను. ఆకర్షణీయ జీతం కలదు ✆ 9000095333.
ప్రముఖ MRF టైర్స్ నందు బైక్, కార్ టైర్స్ ఫిట్టింగ్ చేయుటకు బాయ్స్ కావలెను. మంచి జీతం, భో.వ సౌకర్యం. ✆ 94931 73095.
SP RAM రాయలసీమ రెగులర్ & ఓపన్ డిగ్రీ, పిజి కాలేజ్, చంద్రగిరి/ తిరుపతి నందు రిసెప్షనిస్ట్ & PRO's కావలెను. ✆ 94408 60668, 778.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషంట్స్ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
హోటల్ సునీల్‌కృష్ణ - తిరుపతి నందు పనిచేయుటకు అకౌంట్స్ మేనేజర్ (Tally), రూమ్‌బాయ్స్ కావలెను ✆ 8099980999, 8886602345.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
EENADU THE EC WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

చిత్తూరు
● చిత్తూరు ● పూతలపట్టు ● గంగాధరనెల్లూరు ● నగరి

ఏఈవోకు విరాళం అందిస్తున్న దాతలు

గో సంరక్షణ పథకానికి విరాళం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని గోసంరక్షణ పథకానికి గుంటూరు వాస్తవ్యులు శ్రీరామ్, అపర్ణలు రూ.లక్ష మొత్తాన్ని ఆలయ ఏఈవో రవీంద్రబాబుకు ఆదివారం అందజేశారు. దాతలు, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్: ఎమ్మెల్యే జగన్మోహన్

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు, సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు చేయడం శుభపరిణామన్నారు. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ ద్వారా చిత్తూరు జిల్లా అభివృద్ధికి అడుగులు పడనున్నాయన్నారు. ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాలు, క్యాన్సర్ మందులపై సుంకాల తగ్గింపు, టీడీఎస్ రేట్ల తగ్గింపు, సుంకాల తగ్గింపు ద్వారా ఫోన్లు, విద్యుత్ వాహనాలు మరింత తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

నాలుగు విధాలుగా.. నలుగురూ నవ్వేలా

నగరి, న్యూస్‌టుడే: పట్టణ నడిబొడ్డున బస్టాండ్ సెంటర్‌లో ఉన్న టవర్ క్లాక్‌లో సమయం విభిన్నంగా చూపుతోంది. నాలుగు వైపులా నాలుగు విధాలుగా సమయం చూపడంతో, ఏది సరైన సమయమో అయోమయంగా మారింది. గంటలు కూడా 20 నిమిషాలు ముందే మోగుతున్నాయి. ఈ సమస్య గత ఆరు నెలలుగా ఉంది. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇదిగో అదిగో అంటున్నారు. ప్రజలు, ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఆ గడియారం మరమ్మతులు చేయాలంటే చెన్నై నుంచి మెకానిక్ రావాలని, అందుబాటులో లేరని, త్వరలో మరమ్మతులు చేయిస్తామని అధికారులు కాలయాపన చేస్తున్నారు.

చౌక దుకాణాల్లో తక్కువ ధరకే గోధుమ పిండి

చిత్తూరు(సంతపేట): చౌక దుకాణాల ద్వారా కూటమి ప్రభుత్వం నాణ్యమైన ఆహార పదార్థాల్ని పంపిణీ చేస్తున్నట్లు భాజపా చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం అన్నారు. చిత్తూరు నగరం 37వ డివిజన్‌లోని చౌక దుకాణంలో రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీని ఆదివారం ఆయన ప్రారంభించారు. బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండగా, కిలో గోధుమ పిండిని రాయితీతో రూ.20కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు.



✦ పుత్తూరులోని లక్ష్మీ నగర్ కాలనీలో ఇటీవల ఓ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో రక్త పింజరిని గుర్తించి అటవీశాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. పాములను పట్టే వారిని పిలిపించి చంపేశారు. ఇలా నిత్యం పట్టణంలో పాముల బెడదతో భయాందోళన చెందుతున్నారు.

✦ నిండ్ర మండలం ఎంఎస్‌వీఎం పురం గ్రామానికి చెందిన ధనంజయరాజు, రూపావతి(42) దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి చదువుల కోసం పుత్తూరులోని జెండామానువీధి ఎక్స్‌టెన్షన్‌లో కాపురం ఉన్నారు. సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నారు. 2024 సెప్టెంబరు 17వ తేదీ స్పెషల్ క్లాసుల అనంతరం రాత్రి పాఠశాల నుంచి కూతురును తీసుకెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో పాము కాటేసింది. వెంటనే స్థానికులు ఆమెను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

ఖాళీ స్థలాలు.. సర్పాలకు నిలయాలు

పురపాలిక: పుత్తూరు
జనాభా: 65 వేలు, వార్డులు: 27
నివాసాలు: 14 వేలకు పైగా
ఖాళీ స్థలాలు: 20 వేలకు పైగా

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ కాలం నుంచే పుత్తూరులో రియల్ వ్యాపారం బాగా జరిగింది. పట్టణ పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా లేఔట్లు వేసి అమ్మేశారు. కొన్ని స్థలాల్లో ఇళ్లు నిర్మించారు. ఇంకా చాలా వరకు ఖాళీ స్థలాలే దర్శనమిస్తున్నారు. ఆ స్థలాల్లో ముళ్ల కంపలు పెరిగి విష సర్పాలకు నిలయాలుగా మారాయి. పట్టణంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో విష సర్పాలు ఇళ్లలోకి వచ్చాయని స్నేక్‌వాచర్‌కు నాలుగైదు ఫోన్లు వస్తుంటాయి. పాముల సంచారం ఎక్కువవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణ పరిధిలో ప్లాట్లు కొని ఖాళీగా వదిలేసిన వారిని గుర్తించి వారితో పన్నులు వసూలు చేయడంతో పాటు వాటిని శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి.

శుభ్రం చేయిస్తున్నాం

పట్టణ పరిధిలోని కాలువలు, ప్రధాన ప్రాంతాల్లో ముళ్ల కంపలు తొలగిస్తున్నాం. ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించే దిశగా చర్యలు తీసుకుంటాం.
- నాగేశ్వరరావు, పురపాలక కమిషనర్

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) చిత్తూరు నగరం: 80085 74598 నగరి: 80085 74568 గంగాధరనెల్లూరు: 80085 74605 పూతలపట్టు: 80085 74601

పాలసముద్రం, న్యూస్‌టుడే: సమస్య: శ్రీకావేరిరాజుపురం పంచాయతీ ఏటుగూరిపల్లె గ్రామంలోని వీధుల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలి. మొక్కలతో వీధులు కనిపించడం లేదు. దోమలు అధికమయ్యాయి.
-బాబు, గ్రామస్థుడు
సమాధానం: పిచ్చిమొక్కలు తొలగిస్తాం. పరిసరాలను శుభ్రం చేయిస్తాం. **-రాజు, పంచాయతీ కార్యదర్శి**

ఐక్యతతో సమస్యల పరిష్కారం

పుత్తూరు, న్యూస్‌టుడే: ఐక్యమత్యంతోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని యాదవ ఉద్యోగుల సొసైటీ సీనియర్ నాయకులు వెంకటరమణ యాదవ్ పేర్కొన్నారు. పుత్తూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం పట్టణ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవాధ్యక్షుడిగా జయచంద్ర, అధ్యక్షుడిగా మేళం రాఘవేంద్రయాదవ్, ప్రధాన కార్యదర్శి దొరబాబు, ఉపాధ్యక్షుడిగా వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా బాలాజీ, మహిళా కార్యదర్శి బంగారమ్మ, ఇతర సభ్యులను ఎన్నుకున్నారని చెప్పారు. అనంతరం నాయకులంతా కలిసి క్యాలెండర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణ, కుప్పస్వామి, కరుణ, ఈశ్వర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

శ్రీసుబ్రహ్మణ్యస్వామికి పాలాభిషేకం

పాల కావిళ్లతో ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: తైపూసం సందర్భంగా చిత్తూరు నగరం గిరింపేట చెంగల్వరాయకొండపై వెలసిన శ్రీసుబ్రహ్మణ్యస్వామికి పాలాభిషేక ఉత్సవాన్ని ఆదివారం వేడుకగా నిర్వహించారు. స్థానిక శ్రీఅగస్త్యేశ్వరస్వామి దేవస్థానం నుంచి భక్తులు పాల కావిళ్లతో కాలినడకన ఊరేగింపుగా బయల్దేరారు. కొండపై వెలసిన స్వామివారికి పాల కావిళ్లను సమర్పించి అభిషేకం చేశారు. కాళభైరవ భక్తజన ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటేష్, అర్చకులు శివకుమార్ శివాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో మాఘ పౌర్ణమి

పెనుమూరు, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం పులిగుండు వద్ద వెలసిన శ్రీగుంటీశ్వరస్వామికి అర్చనలు, అలంకరణలు చేశారు. ఉత్సవర్లను శేషవాహనంపై ఉంచి గిరిప్రదక్షిణ చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించి అన్నదానం చేశారు.

నగరంలో గిరి ప్రదక్షిణ ఉత్సవం

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: చిత్తూరు నగరంలో గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. సత్యసాయి సేవా సమితి సభ్యులు పురవీధుల్లో సత్యసాయి పల్లకీ సేవను వేడుకగా నిర్వహించారు.

తిరుచ్చిపై సుబ్రహ్మణ్యస్వామి విహారం

కార్వేటినగరం, న్యూస్‌టుడే: శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి తిరుచ్చిపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయంలో తైపూసం వేడుకలను ఆదివారం నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు స్వామివారికి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి కృష్ణనాయక్ పాల్గొన్నారు.

శ్రీగాయత్రీ దేవి మహోత్సవం

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీగోవిందమాంబ సమేత శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని శ్రీగాయత్రీదేవి ఆలయంలో మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ముఖ్య అతిథిగా కేఆర్ పాళెంలోని శ్రీగీతా మందిరం ఆశ్రమ పీఠాధిపతి శ్రీపుండరీక వరదానందస్వామి పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కరుణాకర్, శశికుమారి, పాలకమండలి సభ్యులు, అర్చకులు శివశంకర్ ఆచార్య, భక్తులు హాజరయ్యారు.

మునీశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం

ఆధ్యాత్మికం

నగరి, న్యూస్‌టుడే: చిన్నతాంగల్ గ్రామంలో ఆదివారం మునీశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్.కె.రోజా కుంభాభిషేకంకు హాజరై పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధికంగా పాల్గొని పూజలు చేశారు.

సామాలమ్మ దేవాలయంలో పూజలు

నగరి, న్యూస్‌టుడే: నగరి గ్రామదేవత సామాలమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణతో అభిషేకాలు, అర్చనలు చేసి పూజలు చేశారు.

కార్వేటినగరం: తిరుచ్చిపై సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు

పుత్తూరు: శ్రీగాయత్రీదేవి

నగరి : మునీశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా

ఐరాలలో రాంబాబు దిష్టిబొమ్మతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే మురళీమోహన్, నాయకులు

జీడీనెల్లూరులో అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఎమ్మెల్యే థామస్, తెదేపా నేతలు

నిండ్రలో ఎస్సై మల్లికార్జునకు ఫిర్యాదు చేస్తున్న ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, నాయకులు

బంగారుపాళ్యంలో మాట్లాడుతున్న తెదేపా మండలాధ్యక్షుడు జయప్రకాష్‌నాయుడు తదితరులు

అంబటి.. నోరు అదుపులో పెట్టుకో

ఐరాల: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని, నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు. అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించినందుకు నిరసనగా ఆదివారం కాణిపాకం కూడలిలో ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. నేతలు మణినాయుడు, నరసింహులునాయుడు, వి.గిరిధర్‌బాబు, మధుసూధన్‌రావు, లత పాల్గొన్నారు. ✦ **బంగారుపాళ్యం:** రాంబాబును అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా మండల అధ్యక్షుడు ధరణీప్రసాద్‌నాయుడు, గౌరవాధ్యక్షుడు జయప్రకాష్‌నాయుడు డిమాండ్ చేశారు. నాలుగు రోడ్ల కూడలిలో రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. అతన్ని అరెస్టు చేయాలని క్లస్టర్ అధ్యక్షుడు మోహన్‌నాయుడు ఎస్సై ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నేతలు నాగరాజు, జనార్దన్, రవి, కోదండయాదవ్, హేమచంద్రనాయుడు, మోహన్‌నాయుడు, లోకనాథనాయుడు, కృష్ణకుమారి పాల్గొన్నారు. ✦ యాదమరిలో తెదేపా మండల అధ్యక్షుడు మురార్జీయాదవ్ ఆధ్వర్యంలో, తవణంపల్లెలో తెదేపా మాజీ మండలాధ్యక్షుడు దిలీప్‌నాయుడు నేతృత్వంలో, పూతలపట్టులో తెదేపా మండల అధ్యక్షుడు దొరబాబుచౌదరి ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. ✦ **పుత్తూరు:** అంబటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెదేపా పట్టణ అధ్యక్షుడు గాలి జీవరత్నంనాయుడు, ప్రధాన కార్యదర్శి ధనపాల్ డిమాండ్ చేశారు. ✦ **నిండ్ర:** రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఎస్సై మల్లికార్జునకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ✦ **గంగాధరనెల్లూరు:** ఎమ్మెల్యే థామస్ బస్టాండులో రాంబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ✦ **పాలసముద్రం:** అంబటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏఎంసీ వైస్ ఛైర్మన్ అరుల్‌నాథన్ డిమాండ్ చేశారు. ✦ **కార్వేటినగరం:** రాంబాబు అనుచిత వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర సభ్యులు పొన్నా యుగంధర్, తెదేపా మండల అధ్యక్షుడు చెంగల్రాయులుయాదవ్ అన్నారు. ✦ **వెదురుకుప్పం:** చవటగుంట కూడలిలో మండల అధ్యక్షుడు మోహన్‌మురళి నేతృత్వంలో అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు.

శుద్ధినీరు లేక.. దాహార్తి తీరక

పాలసముద్రం, న్యూస్‌టుడే: నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురం గ్రామంలో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించే ఆర్వో ప్లాంటు నిరుపయోగంగా మారడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామ ప్రజలకు అందించే తాగునీరు తాగడానికి కాస్త ఇబ్బందికరంగా ఉండటం, నీటిలో ఉప్పుశాతం అధికంగా ఉంటడంతో గ్రామంలో శుద్ధినీటి ట్యాంకు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మరమ్మతులకు గురికావడంతో మూతపడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉద్యోగోన్నతులు కోరుతూ సీఎంకు వినతి.. కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల్లో అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులు కోరుతూ సీఎం చంద్రబాబుకు విన్నవించుకున్నట్లు గుడుపల్లె ఎంఈవో శ్రీదేవి తెలిపారు. ఎంఈవోల రాష్ట్ర అసోసియేషన్ తరఫున శాంతిపురం మండలంలో సీఎంను కలిసి విన్నవించారు.



ఇంటి పైనుంచి పడి వ్యక్తి మృతి

దినేష్

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని బజారువీధిలో మిద్దె మీద తాపీ పని చేస్తున్న దినేష్(30) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఆదివారం మొదటి అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను అపహరించిన నిందితుడిని శిక్షించాలి

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: బాలిక(17)ను కిడ్నాప్ చేసిన నిందితున్ని శిక్షించకుండా పోలీసులకు తమకు అన్యాయం చేస్తున్నారని వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తమ కుమార్తె తిరుపతిలోని ఓ హోమ్‌లో ఉందన్నారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసిన యువకుడు చందుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని వాపోయారు.

విద్యార్థులకు ఎమ్మెల్యే థామస్ పరామర్శ

పెనుమూరు, న్యూస్‌టుడే: శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం బీసీకాలనీ వద్ద ప్రైవేటు పాఠశాల బస్సును శుక్రవారం ఉదయం లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడి సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎగువ ముదికుప్పం దళితవాడకు చెందిన కుశాల్‌కుమార్, తేజేశ్వన్‌లను ఆదివారం ఎమ్మెల్యే థామస్ తన కుటుంబసభ్యులతో కలిసి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వైద్యం కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని విద్యార్థుల కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

కథలు.. జీవితాలను మలుపు తిప్పుతాయి

సత్కారం పొందిన రచయితలు

పలమనేరు, న్యూస్‌టుడే: కథలకు జీవితాలను మలుపు తిప్పగల శక్తి ఉంటుందని ప్రముఖ రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆదివారం కళామందిరంలో అమ్మ కోసం కొన్ని మంచి కథలు పుస్తకంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పైనేని మునెమ్మ జ్ఞాపకార్థం జాతీయస్థాయి కథల పోటీలు నిర్వహించి.. మంచి కథలను ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. వాటికి బహుమతులు అందించడమే కాకుండా పుస్తక రూపంలోకి తెచ్చిన తులసినాథంనాయుడు, పుష్ప అభినందనీయులన్నారు. ఈ సందర్భంగా పుస్తక సమీక్ష చేసిన శ్రీరామచంద్రమూర్తి, మాధవరెడ్డి, ధనుంజయ రామకృష్ణప్పలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చంద్రశేఖరయ్య, అనన్య, మురళి పాల్గొన్నారు.

పచ్చదనం.. పర్యావరణ హితం..

✦ సమష్టి కృషితో గ్రీన్‌స్కూల్ అవార్డు ✦ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రశంస

అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయురాలు శ్యామలత

పుత్తూరు, న్యూస్‌టుడే: రాజధాని దిల్లీలో కాలుష్యం పెరిగి ప్రజలు పడుతున్న వర్ణనాతీతం.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో కాలుష్య నియంత్రణకు హరిత పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏటా నిర్వహిస్తున్న పోటీలో తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హరిత పాఠశాలగా గుర్తింపు పొందింది.. న్యూదిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సునిత నరెయిన్ నుంచి పాఠశాల ఉపాధ్యాయిని కేవీ శ్యామలత ఈ అవార్డు అందుకున్నారు.

● సూచనలు పాటించడంతో

ప్లాస్టిక్ వినియోగం, వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటి ద్వారా కాలుష్యం ఏటా పెరిగింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో మొక్కల సంరక్షణ, చెత్త, వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ, సైకిళ్ల వినియోగంపై అవగాహన, డ్రోన్ ద్వారా మొక్కల పెంపకంపై అవగాహన, సోలార్ ఎనర్జీ, గాలి, శక్తి, ఆహారం, భూమి, నీరు, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన ఇలా పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. దీనిలో భాగంగా బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు న్యూదిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చింది. ఆ విభాగంలో బాగా పనిచేసిన పాఠశాలలను గుర్తించి అవార్డు అందజేసింది.

శ్రమకు దక్కిన గౌరవం..

జాతీయ స్థాయిలో పుత్తూరు బాలికల ఉన్నత పాఠశాలకు గ్రీన్ స్కూల్ అవార్డు దక్కడం ఎంతో సంతోషం. శ్రమకు తగ్గ గౌరవంగా భావిస్తున్నాం. ఉపాధ్యాయురాలు శ్యామలత, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థినులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తాం.
- భువనేశ్వరి, హెచ్‌ఎం, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, పుత్తూరు

అదుపు తప్పితే అంతే..!

చిత్తూరు-వేలూరు మార్గంలో నరహరిపేట నుంచి కె.టి.పల్లెకు వెళ్లే రోడ్డు కోతకు గురై అడుగడుగునా కాలువలు ఏర్పడ్డాయి. వీటితో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. ఇటీవలి వర్షాలకు రోడ్డు పక్కన కాలువలుగా కోసుకుపోవడంతో తారు రోడ్డు దెబ్బతింది. ఎదురుగా వాహనాలు వస్తే తొలగడానికి దారి ఉండదు. ద్విచక్ర వాహనదారులు పక్కకు దిగితే కాలువల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కోతకు గురైన రోడ్డు బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గుడిపాల



(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

'లడ్డూ కల్తీ అపచారం మళ్లించేందుకే అంబటి వ్యాఖ్యలు'

రామకుప్పం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ కల్తీ కేసును మళ్లించేందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా బూతులు తిట్టడం వ్యవస్థలను అగౌరపరచడమేనన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను ప్రేరేపించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసభ్య పదజాలంతో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. అంబటిపై జగన్ చర్యలు తీసుకోకపోగా వత్తాసు పలకడం సబబు కాదన్నారు.

జాతీయస్థాయి పోటీలకు తీర్థం విద్యార్థులు

యశ్వంతి, గంగాధర్

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: తీర్థం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీపతి తెలిపారు. పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని యశ్వంతి, తొమ్మిదో తరగతి విద్యార్థి గంగాధర్ జనవరి 22న ఏలూరు జిల్లా ముండూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో అద్వితీయ ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు చెప్పారు. త్వరలో హర్యానాలో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో విద్యార్థులు తలపడనున్నట్లు వివరించారు. పీడీ అల్తాఫ్, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

దగ్గరి మార్గాలు.. నరకానికి నకళ్లు

పలమనేరు, న్యూస్‌టుడే: దూరం తగ్గుతుందని ప్రధాన రహదారుల మీదుగా ప్రయాణించకుండా, చాలా మంది దగ్గరి మార్గాలను అన్వేశిస్తుంటారు. ఇలా వెళ్లడం ద్వారా సమయం, ఇంధనం ఆదా అవుతాయని భావిస్తారు. ఇలా భారీ వాహనాలు ప్రయాణం చేయడం వెళ్లడం వల గ్రామీణ రోడ్లు దుస్థితికి చేరుతున్నాయి. భారీ వాహనాలు వెళ్లడానికి జాతీయ రహదారులైతేనే సరిపోతాయి. గ్రామీణ రోడ్లమీద ప్రయాణం చేస్తే తొందరగా పాడవుతాయి.

30 టన్నుల బరువే

జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాలను, చెక్‌పోస్టులను తప్పించుకోడానికి కొందరు ఇతర మార్గాల్లో వెళ్తున్నారు. ఇలా గ్రామీణ రోడ్ల మీదుగా వెళ్లి వాటి విధ్వంసానికి కారణమవుతున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లపై తారును 25 మి.మీ లేదా 72 మి.మీ మందంతో వేస్తారు. 25 మి.మీ మందంతో వేసిన రోడ్లపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే తొందరగా ధ్వంసం అవుతాయి. ఈ రోడ్లపై కేవలం 30 టన్నుల బరువుతో మాత్రమే వాహనాలు వెళ్లాలి. నిబంధనలకు విరుద్ధంగా 50 టన్నుల బరువుతో భారీ వాహనాలను తీసుకెళుతున్నారు. అలా చేయడం వల్ల రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి.

కంకర తేలి అధ్వానంగా ఉన్న కురప్పల్లె రోడ్డు

ఎక్కడెక్కడంటే

పలమనేరు నుంచి బైరెడ్డిపల్లె, కుప్పం వెళ్లడానికి ప్రధాన రహదారిలో 70 కి.మీ దూరం పడుతుంది. అయితే దగ్గర దారి కావడంతో పలమనేరు నుంచి కురప్పల్లె, గొల్లపల్లె మీదుగా చేరుకుంటారు. అలా చేయడం వల్ల 15 కి.మీ దూరం కలిసి వస్తుంది. అంతే కాకుండా నాగమంగళం వద్ద ఉండే వాహన తనిఖీ చెక్ పోస్టు, సివిల్‌సప్లైస్ చెక్‌పోస్టు తప్పించుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ ఆర్టీవో చెక్ పోస్టు తొలగించారు. అంతకు మునుపు ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండికొట్టి అక్రమ వ్యాపారులు సరకును అడ్డదారిలో తరలించేవారు. ఇక పలమనేరు నుంచి చిత్తూరు ప్రధాన రహదారి 40 కి.మీ ఉంది. అయితే పలమనేరు, బంగారుపాళ్యం, అరగొండ రోడ్డుమీద ప్రయాణం చేస్తే 15 కి.మీ కలిసి వస్తుంది. మహాసముద్రం వద్ద ఉన్న టోల్‌ప్లాజా కూడా తప్పించుకోవచ్చు. ఇక పలమనేరు నుంచి తుంబకుప్పం వెళ్లే వారైతే జగమర్ల అడవి మార్గంలో ప్రయాణం చేస్తే 25 కి.మీ దూరం తగ్గుతుందని ఇలానే వెళ్తున్నారు. దీంతో ఈ దారులన్నీ పాడవుతున్నాయి.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు ❖ సమావేశానికి తరలి వచ్చిన కార్యకర్తలు

ముగిసిన సీఎం కుప్పం పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. శనివారం శాంతిపురం మండలంలో పర్యటించారు. శివపురంలోని స్వగృహంలో ఉదయం నుంచి తెదేపా సమన్వయ కమిటీ, రెస్కో, ఏఎంసీ పాలకవర్గాలతో సమావేశాలను నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మధ్యాహ్నం తులసినాయనపల్లె వద్ద నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రం బడ్జెట్‌పై మాట్లాడారు. తర్వాత తుమ్మిశి పంచాయతీ కేంద్రంలో పర్యటించారు. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో సంజీవని ప్రాజెక్టు వైద్య సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగుళూరు వెళ్లారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం, కుప్పం పట్టణం**

మంత్రి లోకేశ్ పాటను విడుదల చేస్తున్న సీఎం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి ❖ ప్రజల మధ్య కారులో ముందుకు సాగుతూ

ఆలయాల్లో పౌర్ణమి పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని ప్రముఖ ఆలయాల్లో ఆదివారం పౌర్ణమి పూజలు వేడుకగా జరిగాయి. స్థానిక శ్రీశేషాద్రిస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక పూజలు, అన్నదానం చేశారు. పట్నపల్లె శ్రీకల్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. కుప్పనపల్లెలో శ్రీకాళభైరవేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.

సోమేశ్వరస్వామి రథోత్సవం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సోమేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని రథంపై కొలువుంచి ఊరేగించారు.

కుప్పంలో..

ఆధ్యాత్మికం

తిమ్మరాయస్వామికి పూజలు

శాంతిపురం, న్యూస్‌టుడే: మండల పరిధి మఠం వద్ద నెలకొన్న ప్రసన్న తిమ్మరాయస్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అలంకరణ పూజల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ధర్మకర్త, కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం పెద్దబొమ్మనపల్లెలో శ్రీవేణుగోపాలస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఆలయ వార్షికోత్సవం

బైరెడ్డిపల్లె: మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో వెలసిన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం 20వ వార్షికోత్సవ పూజలు వేడుకగా జరిగాయి. ఆలయంలో ఉదయం అర్చకులు రామకృష్ణమాచార్యులు అమ్మవారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణతో అర్చనలు జరిపారు. కలశస్థాపన, నవగ్రహ శాంతి హోమం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం చేశారు.

వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

వి.కోట, న్యూస్‌టుడే: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవంపై స్వామివారు కొలువుదీరారు. విశ్వబ్రాహ్మణులు స్వామివారికి గొడుగులను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఉంచి ఊరేగించారు. కోలాటలు, పండరి భజనలు ఆకట్టుకున్నాయి.

నూతన కార్యవర్గం ఎన్నిక

చౌడేపల్లె: యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులుగా సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సహదేవయ్యలను నియమించినట్లు తెలిపారు.

యువజన కో-కన్వీనర్ నియామకం

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన పూల ప్రేమ్‌కుమార్‌ను భారత చైతన్య యువజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనరుగా నియమిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్రయాదవ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

అభివృద్ధిపై ముఖ్యమంత్రికి వినతి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: టమాటా రైతులకు మార్కెట్ ద్వారా కల్పించాల్సిన సౌకర్యాలు, యార్డు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాలశివరాం పేర్కొన్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఏఎంసీ ఛైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

సమాజ నిర్మాతలు

కల్లూరు, న్యూస్‌టుడే: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఎంఈవో-2 పోకల తాతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి అన్నారు. ఆదివారం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు బి.ప్రకాష్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ప్రకాష్ దంపతులను సన్మానించారు.

రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చిన్నస్వామిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

ఉపాధ్యాయుడికి సత్కారం

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మండలంలోని రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ చేసిన చిన్నస్వామిని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సన్మానించారు. ఆదివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇంటిపై నుంచి పడి వ్యక్తి మృతి

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని బజారువీధిలో మిద్దెమీద తాపీ పని చేస్తున్న **దినేష్(30)** ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. ఆదివారం మొదటి అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ అతడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పట్టుతప్పితే ప్రమాదమే

కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలో ఆదివారం తమిళనాడుకు చెందిన కూలీలు ప్రమాదకరంగా వాహనం పైభాగంలో ఎలాంటి భద్రత లేకుండా ప్రయాణించారు. చిన్నపొరపాటు జరిగినా ప్రాణాలకు ముప్పని స్థానికులు అంటున్నారు.
- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

కోలాహలంగా మైలేరు పండగ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని లక్కనపల్లెలో ఆదివారం మైలేరు పండగ కోలాహలంగా జరిగింది. తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్రగుప్తా ఆధ్వర్యంలో పశువులకు పూజలు చేసి మైలేరు పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి తీసుకొచ్చిన ఎద్దులను పరుగు తీయించారు. ఎద్దులను నిలువరించేందుకు యువత పోటీపడ్డారు. వేలాదిగా జనం తరలిరావడంతో లక్కనపల్లె వీధులు జనసంద్రంగా మారాయి. ఎద్దులను నిలువరించే ప్రయత్నంలో కొందరు యువకులు గాయపడ్డారు. సీఐ పరశురాముడు, ఎస్సై చందనప్రియ నేతృత్వంలో పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను పర్యవేక్షించారు. నిర్వాహకులు విజేతగా నిలిచిన ఎద్దు యజమానులకు బహుమతులు అందజేశారు.

ఎద్దును నిలువరిస్తున్న యువకుడు

రక్ష రేకు కట్టారు

కోతుల నుంచి కొబ్బరి చెట్లకు రక్షణ కల్పించేందుకు రైతులు రేకులు ఏర్పాటు చేశారు. కోతులు చెట్లు ఎక్కకుండా అడ్డుకునేలా గుడుపల్లె మండలంలో రైతులు ఇలా రేకులను ఏర్పాటు చేసుకొని, కొబ్బరి కాయలను రక్షించుకుంటున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తోందంటున్నారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

ఆదాయం కాదు.. ఆరోగ్యమే ముఖ్యం

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: రైతులకు ఆదాయం పెంచడంతోపాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే లక్ష్యంతో జాతీయ వ్యవసాయ మిషన్ పనిచేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళి పేర్కొన్నారు. కుప్పం మండలం బొగ్గుపల్లి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ మిషన్ జిల్లా ప్రాజెక్టు మేనేజరు అమృతవల్లి, అధికారులు పాల్గొన్నారు.

భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి మురళి

దాతల సాకారంతో శ్మశానవాటిక అభివృద్ధి

విరాళాలు ఇస్తున్న దాతలు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని అగర్‌బత్తీకాలనీ సమీపంలో దుస్థితిలో ఉన్న గాండ్ల కులస్తుల శ్మశాన వాటికను దాతల సాకారంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు దాతలు రూ.11.98 లక్షలు అందించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. హరిశ్చంద్ర ఆలయం, బర్నింగ్ ఛాంబర్ నిర్మాణాలను చేపడుతున్నారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కొందరు దాతలు వసతి గదుల నిర్మాణానికి నగదు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత తహసీల్దారు అమరేంద్రబాబు, నాయకులు చంద్రబాలకృష్ణ, కోదండరామయ్య, ఏఆర్‌కుమార్, శ్రీనాథ్, సుబ్రహ్మణ్యంశెట్టి పాల్గొన్నారు.

36 మందికి నేత్ర పరీక్షలు

నేత్ర శస్త్రచికిత్సలకు ఎంపికైన వారితో వైద్య నిపుణులు, నిర్వాహకులు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం మహతి ఫౌండేషన్ సహకారంతో కుప్పం పీఈఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు నారాయణ, వైద్య బృందం 36 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. నేత్ర సమస్యతో బాధపడుతున్న నలుగురిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు సంస్థ అధ్యక్షుడు నాగరాజు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసులు, శాంతమ్మ, మునెప్ప పాల్గొన్నారు.

'బ్యానర్లు చింపడం దారుణం'

పోలీసుకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

పలమనేరు, న్యూస్‌టుడే: బ్యానర్లు చింపడం దారుణమని తెదేపా నాయకుడు ఆర్వీ బాలాజీ పేర్కొన్నారు. కల్తీనెయ్యి వ్యవహారంలో రెండు రోజుల కిందట తెదేపా నాయకులు ర్యాలీ చేపట్టి పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే బ్యానర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చింపారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా నాయకులు ఖండించారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యంగౌడ, నాగరాజు, మదన్‌మోహన్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించాలి. **- స్థానికులు**
సమాధానం: సిబ్బందిని పంపి పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. **- ఎన్వీరమణారెడ్డి, కమిషనర్**

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని ప్యాలెస్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకల కోసం డివైడర్ మధ్యలో బండను అడ్డం పెట్టారు. ఇది పక్కకు ఒరిగితే ప్రమాదం జరిగే అవకాశముంది. **- నితేష్, కుప్పం**
సమాధానం: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శ్రీనివాసరావు, కమిషనర్**

దోమల నివారణకు ఫాగింగ్

స్పందనకు వందనం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కిట్టన్నమిషన్ వీధిలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధిలో దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. పరిసరాలు అధ్వానంగా ఉండటంతో 'మేమున్నాం మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు కార్మికులతో శుభ్రత చర్యలు చేపట్టి ఫాగింగ్ చేయించారు.

కథలు.. జీవితాలను మలుపు తిప్పుతాయి

సత్కారం పొందిన రచయితలు

పలమనేరు, న్యూస్‌టుడే: కథలకు జీవితాలను మలుపు తిప్పగల శక్తి ఉంటుందని ప్రముఖ రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆదివారం కళా మందిరంలో అమ్మ కోసం కొన్ని మంచి కథలు పుస్తకంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పైనేని మునెమ్మ జ్ఞాపకార్థం జాతీయస్థాయి కథల పోటీలు నిర్వహించి.. మంచి కథలను ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. వాటికి బహుమతులు అందించడమే కాకుండా పుస్తక రూపంలోకి తెచ్చిన తులసినాథంనాయుడు, పుష్ప అభినందనీయులన్నారు. ఈ సందర్భంగా పుస్తక సమీక్ష చేసిన శ్రీరామచంద్రమూర్తి, మాధవరెడ్డి, ధనుంజయ రామకృష్ణప్పలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చంద్రశేఖరయ్య, అనన్య, మురళి పాల్గొన్నారు.

పంటలపై ఒంటరి ఏనుగు దాడి

రామకుప్పం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పీఎం తండాలో శనివారం రాత్రి ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు శనివారం రాత్రి పీఎం తండా గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంటలను తొక్కి నాశనం చేసింది. డ్రిప్పు పైపులు, పైపులు, టెంకాయ, పనస చెట్లను ధ్వంసం చేసింది. అధికారులు చర్యలు తీసుకుని పంట నష్టం నమోదు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

పశుబీమా.. పాడి రైతుకు ధీమా..!

రామకుప్పం, న్యూస్‌టుడే: గ్రామాల్లో అధిక శాతం ప్రజలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. మధ్య, పేద తరగతి రైతులే ఎక్కువగా ఈ రంగంలో ఉండటంతో వీరిని అన్ని విధాలా ప్రోత్సహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు ఏ కారణంతోనైనా మృతి చెందితే ఆ రైతు కుటుంబం ఆర్థికంగా అతలాకుతలమవుతుంది. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వీరికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం పశు బీమా పథకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రీమియంలో 15 శాతం రైతు చెల్లిస్తే మిగిలిన 85 శాతం ప్రభుత్వం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తోంది.

వివరాలిలా..

మండలం	ఆవులు	గేదెలు	గొర్రెలు/మేకలు
రామకుప్పం	24000	40	26000
శాంతిపురం	19000	25	22000
గుడుపల్లె	22000	20	23000
కుప్పం	35000	100	25000

బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్న పశువైద్య సిబ్బంది

ప్రీమియం చెల్లింపు ఇలా..

మేలు జాతి పశువుకు రూ.30,000 బీమా చేయిస్తే మొత్తం రూ.1,920 ప్రీమియంగా చెల్లించాలి. ఇందులో 85 శాతం అంటే రూ.1,632 తన వాటాగా ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 15 శాతం(రూ.288) రైతు చెల్లించాలి. అలాగే నాటు జాతి పశువుకు రూ.15,000 బీమా చేయిస్తే రూ.960 ప్రీమియం చెల్లించాలి. ఇందులో 85 శాతం (రూ.816) ప్రభుత్వం భరిస్తూ మిగిలిన రూ.144 వాటా రైతు చెల్లిస్తే సరిపోతుంది. రైతులు ఇంకా ఎక్కువ బీమా కావాలనుకుంటే ప్రీమియం మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంది.

సద్వినియోగం చేసుకోండి

ఇది చాలా మంచి బీమా పథకం, రైతులు కొద్ది మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే చాలు పశువుకు బీమాతో పాటు రైతుకు రక్షణ లభిస్తుంది. ఏదైనా కారణంతో పశువు మృతి చెందితే ఆ పశువు స్వభావాన్ని బట్టి రూ.15వేలు నుంచి రూ.30వేలు వరకు రైతుకు లభిస్తుంది. ఒక్క రైతుకు గరిష్ఠంగా 10 పశువుల వరకు బీమా వర్తిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. **- సతీశ్, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ**

ఎమ్మెల్యేకు ఆహ్వానం పలుకుతున్న నిర్వాహకులు

ఎమ్మెల్యేకు ఆహ్వానం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని బొమ్మదొడ్డి రోడ్డులో గాలి సుబ్రహ్మణ్యంనాయుడు కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన కల్యాణ మండప ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఆయనతో పాటు నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

ప్రగతి సిరి.. కొబ్బరికి ఊపిరి..

ఈనాడు, కాకినాడ

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుకు కేంద్ర పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా విద్య, ఉపాధి అవకాశాలకు భారీగా నిధులిచ్చారు.

సాగుకు ఊతమిచ్చేలా నిర్మలమ్మ పద్దు

ఉద్యాన రైతుకు అండగా..

కొబ్బరి సాగు ప్రోత్సహించడానికి కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఉత్పాదకత లేని కొబ్బరి చెట్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు ఇది తోడ్పడుతుంది. తీర ప్రాంతంలో ఉప్పునీటి ప్రభావంతో వేలాది చెట్లు మోడుబారి రైతు నష్టపోతున్నాడు.

☛ కోనసీమలో సుమారు లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. వేలాది మంది రైతులు, కార్మికులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.

☛ ఉమ్మడి జిల్లాలో కోకో, పోలవరం జిల్లాలో సాగుచేసే జీడి మామిడి రైతులను ప్రోత్సహించేలా స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

తీరనున్న దాహార్తి..

జల్ జీవన్ మిషన్‌కు రూ.67,363 కోట్లు కేటాయించడంతో గ్రామాల్లో నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది.

☛ ఉమ్మడి జిల్లాలో 1720 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బిల్లులు చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఇక.. మరిన్ని పీఎంశ్రీ పాఠశాలలు

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి 'పీఎం శ్రీ' అమలు చేస్తున్నారు.

☛ ఉమ్మడి జిల్లాలో 73 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ సారి ఎక్కువ నిధులు కేటాయించడంతో మరిన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది.

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం..

అర్హులైన ఎంఎస్ఎంఈలకు గ్యారంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం కింద ఈఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించారు. దీని ద్వారా రుణాలు పొంది యూనిట్ల స్థాపనకు అవకాశం కలుగుతుంది.

☛ ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర నిధులతో వీటిలో కొత్త యూనిట్లు నెలకొల్పడానికి వీలవుతుంది.

యువతకు ఉపాధి..

పీఎంఈజీపీకు గతేడాది రూ.2,548 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఏడాది పద్దులో రూ.4500 కోట్లకు పెంచారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది.

☛ ఉమ్మడి జిల్లాలో గతేడాది ఈ పథకానికి 2,478 మంది దరఖాస్తు చేశారు.

సెక్షన్ 30 అమలు

అమలాపురం పట్టణం, రామచంద్రపురం: అమలాపురం, రామచంద్రపురం సబ్‌డివిజన్ల పరిధిలో ఈ నెల సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీలు టీఎస్ఆర్‌కే ప్రసాద్, బి.రఘువీర్ తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి చేయకూడదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దందా.. అడ్డుందా..!

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల హవా

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. కొందరు అడ్డగోలు వ్యవహారాలతో దోపిడీ చేస్తున్నారు. ఇదంతా అక్కడి అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

భూముల వాస్తవ విలువను తగ్గించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటీవల పలుచోట్ల జరిగిన తనిఖీల్లో అక్రమాలు బయటపడటం గమనార్హం.

కానరాని ఆడిట్..

క్రయ విక్రయాలపై ప్రతి మూడు నెలలకోసారి ఆడిట్ చేయాలి. ఆస్తి విలువ రూ.5 లక్షలు పైబడిన లావాదేవీల్లో ఎంపిక చేసిన వాటిని పరిశీలించాలి. విలువల్లో తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే నోటీసులు ఇవ్వాలి. సిబ్బంది కొరత, పని ఒత్తిడి కారణంగా ఆడిట్ ప్రక్రియ కాగితాలకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయవిక్రయదారులు

జిల్లాలో ఇలా..

జిల్లాలో 20 మండలాల పరిధిలో 14 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. భూమి విలువలు పెరిగిన నేపథ్యంలో ఇటీవల అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదే అదనుగా కొందరు చక్రం తిప్పి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

తిమ్మిని బమ్మి చేస్తూ..

రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించేందుకు పట్టణ పరిధిలోని భూములను గ్రామీణ ప్రాంతాల్లోనివిగా చూపిస్తున్నారు. ఒకరి భూమిని మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిషేధిత జాబితాలో భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు.

మచ్చుకు కొన్ని..

● అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల ఓ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాంప్ డ్యూటీ విలువ తగ్గించడంతో ఉద్యోగికి, దస్తావేజు లేఖరికి వాగ్వాదం జరిగింది.

● ముమ్మిడివరానికి చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న వాణిజ్య స్థలాన్ని రాజమహేంద్రవరం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు.

● పేరవలి ఆంజనేయస్వామి గుడికి అయినవిల్లి మండలం మడిపెల్లలో రెండెకరాల భూమి ఉంది. నిషేధిత జాబితాలో ఉన్నా.. ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు పత్రాల ద్వారా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసేశారు.

● గతేడాది భూమి రిజిస్ట్రేషన్ విలువల తగ్గించినందుకు రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఆలమూరు సబ్‌రిజిస్ట్రార్‌ను అనిశా అరెస్ట్ చేసింది.

● కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గత నెల 29న అనిశా దాడి చేసి అనధికారికంగా ఉన్న రూ.1.82లక్షలు స్వాధీనం చేసుకుంది.

చర్యలు తీసుకుంటాం

దస్తావేజు లేఖర్లు కార్యాలయం బయట మాత్రమే ఉండాలి. సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇటీవల అమలాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఘటనపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

-నాగలింగేశ్వర్, జిల్లా రిజిస్ట్రార్

పంజా విసిరిన పెద్దపులి

తొర్రేడులో రెండు ఆవులు, లేగదూడను చంపిన వైనం

రాజానగరం, కొంతమూరు, సీతానగరం: ఏలూరు నుంచి తూర్పులోకి ప్రవేశించిన పెద్దపులి స్థానికులను హడలెత్తిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడులోకి ప్రవేశించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్తిరాజు పశువుల శాలలోని రెండు ఆవులు, నాలుగు నెలల దూడను చంపి పక్కనే ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లింది. ఆదివారం ఉదయం అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అదే సమయంలో లిప్త పాటు కాలంలో పులి పరుగుతీయడం కలకలం సృష్టించింది.



అరటి తోటలో పాదముద్రలు

తోటలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

బయటకు రాకపోవచ్చు..

ప్రస్తుతం ఆ తోటలోనే ఉందని, కడుపునిండా ఆహారం తినడంతో బయటకు రాకపోవచ్చన్నారు. దాని ప్రశాంతతకు భంగం కలిగిస్తే దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు. కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశామన్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు వైపు..

ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా రెండు మగ పులులు వచ్చాయని డీఎఫ్‌వో తెలిపారు. అవసరాన్ని బట్టి ఒక రాత్రిలో 25 నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. పులిని దాని ఆవాసానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ పురందేశ్వరి చరవాణి ద్వారా అటవీశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు.

ఆ పాఠశాలలకు నేడు సెలవు

● సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం గ్రామీణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఎస్ఈవో కె.వాసుదేవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మా పరిస్థితేంటి.. బంగారం..!

పెరుగుతున్న పసిడి ధరలతో ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులు

న్యూస్‌టుడే, అల్లవరం

బంగారం.. ఈ మాట ఇటీవల అందరి నోళ్లలో నానుతోంది. రోజూ వార్తాంశంగా నిలుస్తోంది. గత ఏడాది వరకు గ్రాము రూ.7వేల వరకు ఉండే ధర ఆరునెలల్లో రెట్టింపు అయ్యింది. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా. . ఇంకా భారీగానే ఉంది. కొనుగోళ్లు తగ్గడంతో బంగారు వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న స్వర్ణకారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషించుకుంటున్నారు. మిగిలినవారు విధిలేని పరిస్థితుల్లో ఇందులోనే కొనసాగుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో సుమారు 10వేల మంది వరకు స్వర్ణకారులు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బంగారు ఆభరణాలు విక్రయించే దుకాణాల్లో మరో 6వేల మంది వరకు పని చేస్తున్నారు. కోనసీమలో అమలాపురం బంగారు ఆభరణాలకు పెట్టింది పేరు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తయారు చేసే ఆభరణాల డిజైన్‌కు మంచి పేరుంది. గతంలో స్వర్ణకారులు, వ్యాపారులు చేతి నిండా పనితో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతుండటంతో స్వర్ణకారులకు పని తగ్గింది.

వివరాలు	
బంగారు ఆభరణాల దుకాణాలు:	1500
స్వర్ణకారులు:	10 వేల మంది
పరోక్షంగా ఉపాధి పొందేవారు:	6 వేల మంది

కటింగ్ మిషన్ వద్ద ఖాళీగా స్వర్ణకారుడు

కదలని యంత్రాలు..

బంగారు వస్తువులు తయారు చేసే వారు రూ.లక్షలు వెచ్చించి డై మిషన్, పాలిష్, చైన్ తయారీ, కటింగ్ బంగారు శుద్ధి తదితర యంత్రాలు కొనుగోలు చేశారు. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు మందగించి వీరికి ప్రస్తుతం రోజువారీ ఖర్చులకూ డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోషణ భారంగా మారింది

గతంలో ఉదయం 10 గంటలకు దుకాణం తెరిస్తే మూసే వరకు ఏదో ఒక వస్తువు తయారీలో నిమగ్నమయ్యే వాళ్లం. ఆరు నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆర్డర్లు లేక ఖాళీగా ఉంటున్నాం. కుటుంబ పోషణ భారంగా మారుతుంది. -కొర్లపు రాజు

దళారులను ఆశ్రయించొద్దు: డీటీవో

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మూడో వ్యక్తి అవసరం లేదని లెర్నింగ్(ఎల్ఎల్ఆర్), డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి నేరుగా రవాణాశాఖ కార్యాలయానికి రావాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. parivahan.saradhi.gov.in వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకుని అమలాపురం డీటీవో కార్యాలయంలోని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ల సమక్షంలో జరిగే పరీక్షకు హాజరై లెర్నింగ్ లైసెన్సు పొందాలని సూచించారు. ఎల్ఎల్ఆర్ పొందిన తర్వాత డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావాలన్నారు. ద్విచక్ర వాహనం ఎల్ఎల్ఆర్‌కు రూ.260, డ్రైవింగ్ లైసెన్సుకు రూ.960, ద్విచక్ర వాహనం, కారు ఎల్ఎల్ఆర్‌కు రూ.410, డ్రైవింగ్ లైసెన్సుకు రూ.1260 ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. నిరక్షరాస్యులు నేరుగా డీటీవో కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. ప్రభుత్వ రుసుం కంటే అదనంగా వసూలు చేస్తే 92816 07021 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం

● తూర్పుపాలెం ఓఎన్జీసీ బావిలోంచి ఎగజిమ్మిన గ్యాస్

● గంట వ్యవధిలోనే నియంత్రించిన అధికారులు

మలికిపురం, మామిడికుదురు, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి పశ్చిమ క్షేత్ర పరిధిలోని తూర్పుపాలెం బావిలోంచి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. రీడ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అక్కడి సామగ్రిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో సిబ్బంది సహా స్థానికులు బెంబేలెత్తిపోయారు. బావి పైభాగంలోని వాల్వుగొట్టం దెబ్బతినడంతో ఒక్కసారిగా గ్యాస్ పైకి ఎగజిమ్మడంతో ఓఎన్జీసీ సిబ్బంది కాసేపు అయోమయానికి గురయ్యారు.

సుమారు గంట వ్యవధిలో అక్కడి సాంకేతిక సిబ్బంది దానిని అదుపు చేశారు. రీడ్రిల్లింగ్ అనంతరం వినియోగంలోకి తీసుకొచ్చిన ఈ బావి నుంచి గ్యాస్ నిక్షేపాలను గొల్లపాలెంలోని గ్రూప్ గేదరింగ్ స్టేషన్(జీజీఎస్)కు తరలించాల్సి ఉంది. అక్కడి సామగ్రిని తీసి వాహనాలపై ఎక్కిస్తున్న సమయంలో అలక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. మలికిపురం మండలంలోని ఇరుసుమండలో ఈ ఏడాది జనవరి 5న జరిగిన బ్లోఅవుట్ భయాందోళన నుంచి ప్రజలు పూర్తిగా బయటపడకుండానే మళ్లీ గ్యాస్ లీకేజీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సత్వర రక్షణ, భద్రత చర్యలు చేపట్టే అన్ని విభాగాలను సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. తూర్పుపాలెం బావివద్ద పైపునకు అనుకోకుండా దెబ్బతగలడం వల్ల లీకేజీ జరిగిందని, దీనిని వెంటనే పూర్తిగా అదుపుచేసి ఏవిధమైన ఇబ్బంది తలెత్తకుండా అక్కడి సాంకేతిక సిబ్బంది చర్యలు తీసుకున్నారని ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ సపోర్ట్ మేనేజర్ కేవీకే రాజు తెలిపారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తహసీల్దార్ టి.శ్రీనివాసరావు పరిస్థితిని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు.

సైట్‌లో గ్యాస్ లీకేజీని అదుపు చేసే ప్రయత్నంలో సిబ్బంది

చక్రస్నానం.. భక్తజన సంద్రం

గరుడ పుష్పక వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు

అంతర్వేది సాగర తీరం మాఘపౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన వారి నారసింహ నామస్మరణ నడుమ చక్రస్నానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవ మూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. 10.35 గంటలకు విశేషార్చనలు, అవభృథోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. 16 చేతులు, 16 ఆయుధాలతో ఉన్న ప్రాచీనకాలం నాటి సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు, వేదపండితులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు. అనంతరం పెరుమాళ్ ప్రతిమను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అరపపై పెట్టి భక్తులకు జల్లుస్నానాలకు అవకాశం కల్పించారు. అంతా వసంత మండపం వద్ద దర్శనాలు చేసుకున్నారు. సాయంత్రం 3.40 గంటలకు ఉత్సవ మూర్తులను 16 కాళ్ల మండపం వద్దకు తీసుకొచ్చి అర్చనలు చేశాక 5.10 గంటలకు ఆలయానికి తీసుకువెళ్లారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆలయ ఛైర్మన్ కలిదిండి కుమారరామగోపాల రాజాబహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్ రమేష్‌రాజు, దేవాదాయ శాఖ డీసీ రమేష్‌బాబు, ఏసీ వి.సత్యనారాయణ, నాగవరప్రసాద్, ఆర్డీవోలు శ్రీకర్, అఖిల పాల్గొన్నారు.



చక్రపెరుమాళ్ స్వామికి అభిషేకాలు

సుదర్శన పెరుమాళ్‌ను చక్రస్నానం చేయించేందుకు సాగర సంగమం వద్దకు తీసుకొస్తున్న అర్చకులు, (అంతరచిత్రంలో) సుదర్శన పెరుమాళ్‌కు చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు

గరుడ విహంగం

సుదర్శన పెరుమాళ్‌కు విశేషార్చనలు చేసి చక్రస్నానోత్సవానికి తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశంలో ఓ గరుడ పక్షి రివ్వున ఎగురుతూ రెండు పర్యాయాలు చుట్టూ తిరగడంతో భక్తులంతా మంత్రముగ్ధులయ్యారు. గరుడ వాహనాన్ని అధిరోహించి వచ్చిన స్వామివారి దివ్యమూర్తుల చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా తిరగడంతో అంతా భక్తిపూర్వకంగా వీక్షించారు.

నేటి ఉత్సవాలు

☛ సాయంత్రం 5 గంటలకు పుష్పక వాహన సేవ

☛ 6 గంటలకు తెప్పోత్సవం

☛ రాత్రి 8 గంటలకు తిరుమంజనసేవ, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పయాగం

ఇరువర్గాలతో శాంతికమిటీల ఏర్పాటు

ఎన్.కొత్తపల్లిలో 144 సెక్షన్ అమలు

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: ఉప్పలగుప్తంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం స్టేషన్‌కు వెళ్లారు. పరిస్థితిపై ఆరా తీసి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్, గ్రామీణ సీఐ ప్రశాంత్ కుమార్ ఎస్పీకి వివరించారు. అనంతరం ఎన్.కొత్తపల్లిలోని ఇరువర్గాల గ్రామ పెద్దలతో సమావేశమై శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసి, పోలీసు పికెటింగ్ పెట్టామని సీఐ తెలిపారు. ● సామాజిక మాధ్యమంలో కులాలను రెచ్చగొడుతూ అనుచిత పోస్టు పెట్టిన అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన ఒక యువకుడుపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.



ఎస్పీకి ఘటన వివరాలు చెబుతున్న సీఐ ప్రశాంత్‌కుమార్

అద్దె భవనాల్లోనే.. ఈఎస్ఐ డిస్పెన్సరీలు

ఈనాడు, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 కార్మిక బీమా డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల అవసరమైన సదుపాయాలు, పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించే వీలుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

● కాకినాడ జిల్లాలో కాకినాడ, సర్పవరం, సామర్లకోట, తునిలో ఏర్పాటు చేసిన వీటికి సొంత భవనాలు లేవు. భవన నిర్మాణాలకు 5 నుంచి 6 సెంట్ల స్థలం ఇస్తే సరిపోతుందని ప్రతిపాదించారు. నాలుగు చోట్ల ఏడుగురు వైద్యులు అవసరం కాగా అయిదుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. తునిలో సేవలు పునరుద్ధరించాల్సి ఉంది. ● తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం, కడియం, సీతంపేట, కొవ్వూరు, నిడదవోలులో డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. సీతంపేటలో ఎకరా స్థలం అవసరం కాగా.. ఇతర చోట్ల 5 నుంచి 6 సెంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు.

దృష్టిసారిస్తేనే..

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న డిస్పెన్సరీలకు సొంత వసతి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కలెక్టర్లతో ఇటీవల సీఎస్ నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఈ అంశంపై సమీక్షించారు. జిల్లా యంత్రాంగం వీటిపై దృష్టిసారిస్తే అద్దె భారం తప్పడంతోపాటు మెరుగైన వసతులతో సేవలు కార్మికులకు అందే అవకాశం ఉంది.

తెదేపా కాకినాడ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం కాకినాడలో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ జగ్గంపేట నుంచి కాకినాడకు ద్విచక్రవాహనంపై ప్రదర్శనగా తరలివచ్చారు. తెదేపా కార్యకర్తలు, అభిమానాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – ఈనాడు, కాకినాడ

గోదావరి డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల

జెన్‌కో సీఈ రాజారావు

మోతుగూడెం, న్యూస్‌టుడే: గోదావరి డెల్టా ఆయకట్టుకు సోమవారం నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు కేవీ రాజారావు తెలిపారు. ఆదివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ గోదావరి డెల్టాలో రబీ పంటలకు గతేడాది డిసెంబర్ 16 నుంచి నెలాఖరు వరకు వెయ్యి క్యూసెక్కుల నుంచి 3 వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. జనవరి 26 వరకు 4.364 టీఎంసీల నీటిని డొంకరాయి జలాశయం నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. గత నెల 27 నుంచి డొంకరాయి పవర్ కెనాల్ ద్వారా పోర్‌బే జలాశయానికి నీటిని విడుదల చేసి, ఆ నీటితో పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నుంచి 28వ తేదీ వరకు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్ఈ గోపినాథ్ కోరారన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి డొంకరాయి ప్రధాన ఆనకట్ట 5, 6, 7 గేట్లను ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. డొంకరాయి జలాశయం నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 60 టీఎంసీలు, డొంకరాయి జలాశయంలో 13 టీఎంసీలతో కలిపి సీలేరు బేసిన్‌లో 73 టీఎంసీల వరకు నీటి నిల్వలున్నాయన్నారు.

నది మింగిన.. లంక భూములు

మంచుతెరల మధ్య నదీజలాల్లో ఎంతో సుందరంగా కనిపిస్తున్న ఈ దృశ్యం వెనక రైతు హృదయ విదారక వేదన ఉంది. వైనతేయ నదీ తీరంలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో తీవ్రకోత కారణంగా నదీగర్భంలోకి కొట్టుకుపోయిన ఓ కొబ్బరి చెట్టు, పక్కనే సగానికి పైగా విరిగిపోయి నిర్వీర్యంగా మారిన గ్రోయిన్‌ను నిశితంగా పరిశీలిస్తే క్రమేణా కనుమరుగవుతున్న లంకభూముల క్షయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక్కడ గట్టుకు రాతికట్టుతో రక్షణ కల్పించాలని లంక గ్రామాల ప్రజలు విన్నపాలు చేస్తున్నారు. వీటికిగాను ప్రతిపాదనలు చేసి పంపామని, ఆమోదం వచ్చిన వెంటనే పనులు చేస్తామని సంబంధిత ఏఈఈ టీఎల్ఎన్ మూర్తి తెలిపారు.

- న్యూస్‌టుడే, మామిడికుదురు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

పాదలాడలో నల్ల రిబ్బన్లతో నిరసన ర్యాలీలో పాల్గొన్న అమూల్య తదితరులు

అంబటి వ్యాఖ్యలపై నిరసనాగ్రహం

రాజోలు, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. పొదలాడలో నోటికి నల్ల రిబ్బన్లతో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలనలో విసుగు చెందిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈశ్వరరాజువర్మ, సునీత, రామ్మోహనరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, పురుషోత్తం, శ్రీనివాస్, బాబు పాల్గొన్నారు.

అంబాజీపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబాజీపేటలో కూటమి నాయకులు ఆదివారం సాయంత్రం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని అంబాజీపేట ఏఎంసీ ఛైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, పి.గన్నవరం నియోజకవర్గ కోకన్వీనర్ దాసరి వీరవెంకటసత్య నారాయణ డిమాండ్ చేశారు. అంబటి దిష్టిబొమ్మకు స్థానిక చౌరస్తాలో నిప్పు పెట్టారు. ఫణి, రాము, వీరరాఘవులు, బలరామ్మూర్తి, సాయికృష్ణ, గోపి, వెంకటేశ్వరరావు, పెదబాబు పాల్గొన్నారు.

రాంబాబుకు సమాజంలో తిరిగే అర్హత లేదు: మంత్రి సుభాష్

రామచంద్రపురం: సీఎం చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత కోల్పోయారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అంబటిని మంత్రి తీవ్రంగా దుయ్యబట్టారు. వైకాపా అధినేతతో సహా ఆ పార్టీ నాయకులెవరికీ విచక్షణ లేదన్నారు. ఇటువంటి భాషలు వాడడంతోనే వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదాకూడా ప్రజలు ఇవ్వలేదని గుర్తుచేశారు. నీచ రాజకీయాలకు వైకాపా పెట్టింది పేరని మరోసారి అంబటి వ్యాఖ్యలతో రుజువైందన్నారు.

పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

పోలీసు సిబ్బందికి ఫిర్యాదు పత్రం ఇస్తున్న తెదేపా నాయకులు

పి.గన్నవరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. నాయకులు సంసాని పెద్దిరాజు, తవిటికి బుజ్జి, నక్కా వీరవెంకటసత్యనారాయణ, నారిన సత్తిపండు, గుడాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. రాజమండ్రి 'శ్రీసాయిలక్ష్మీ లాడ్జిలో' SVG మార్కెట్‌రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో మందులు కలవు.

REAL ESTATE
PLOT FOR SALE
GENERAL

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక, పిడింగొయ్యి పంచాయితీ పరిధిలో 302 చ॥గ॥ స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

EENADU for Advertisement Contact: 8008597607

JOBS

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

MARKETING/ SALES

రామచంద్రాపురం K.V.L సోలార్ ఎనర్జీ బ్రాంచి నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Salary: 13,500/-- పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటివ్స్+ అకామిడేషన్ ఇవ్వబడును. వివరాలకు సంప్ర. ✆ 83285 53150, 90103 57793

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-67 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఏట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	19,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	32,500
గటగట	30,000
కొత్తకాయ: గండేరా	30,500
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	143-00
రిటైల్ లైవ్	170-00
డ్రెస్డ్	247-00
స్కిన్‌లెస్	281-00

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

6న శివాని ప్రసంగం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: బ్రహ్మకుమారీస్ సంస్థకు చెందిన వక్త బి.కె. శివాని ప్రసంగం ఈ నెల 6న ఏర్పాటు చేసినట్లు కోనసీమ బ్రహ్మకుమారీస్ ఇన్‌ఛార్జి బీకే శ్రీదేవి తెలిపారు. అమలాపురం రవణంవీధిలోని ఓం శాంతి కేంద్రంలో శ్రీదేవి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల గ్రౌండ్స్‌లో 'మనోభావనల సమతుల్యత' అనే అంశంపై ప్రసంగిస్తారన్నారు. అందరికీ ప్రేరణ కలిగించేందుకు శివానీ తొలిసారి అమలాపురం వస్తున్నారన్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓం శాంతి కేంద్రంలో పాసులు ఇస్తున్నట్లు చెప్పారు.

నేడు వినతుల స్వీకరణ

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేష్‌కుమార్, జేసీ నిశాంతితో పాటుగా అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు.

పేదల.. స్నే'హితులు'..!

▲ రూ.30 లక్షల నగదు పంపిణీ చేసిన యువకులు

– న్యూస్‌టుడే, అంబాజీపేట

బాల్యం నుంచి కలిసి చదువుకున్నారు. స్నేహ బంధాన్ని ఆపన్నుల సేవకు వినియోగిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారీ యువకులు. బ్రాహ్మణ సామాజికవర్గంతోపాటు ఇతర సంస్థలు, అనాథాశ్రమాలకు వస్తు, నగదు రూపేణా సాయం అందిస్తున్నారు. అంబాజీపేటలోని శ్యామలా నగర్‌కు చెందిన అక్కిరాజు రాంబాబు తన చిన్ననాటి మిత్రులు 16 మందితో కలిసి 2020లో కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇప్పటివరకు రూ.30 లక్షల మేర పేదలకు సాయంగా ఇచ్చారు. కరోనా సమయంలో ప్రజల ఇబ్బందులే తమను సేవకు పురికొల్పాయని, సభ్యులందరం విరాళాలతో కార్యక్రమాలు చేస్తున్నామని రాంబాబు చెబుతున్నారు.

ఆపదలో ఉన్నవారికి సామగ్రి, నగదు అందిస్తున్న కోనసీమ బ్రాహ్మణ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు

పేదల ఇళ్లలో చనిపోయిన వారికి దహన సంస్కారాలు, వివాహాలు చేసుకునేవారికి మంగళసూత్రాలు, అమలాపురంలోని అనాథాశ్రమానికి రూ.60 వేల సామగ్రి, అగ్ని ప్రమాద బాధితులకు దుస్తులు, నిత్యావసరాలు, క్యాన్సర్ తదితర రోగులకు నెలవారీ ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగ వృద్ధులకు నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 చొప్పున పింఛన్ ఇస్తున్నామన్నారు.

అవసరార్థులకు భరోసా ఇవ్వాలని..

కరోనా సమయంలో మన కళ్లముందే చాలా మంది చనిపోయారు. కనీసం వారి మృతదేహాలనూ తాకలేని పరిస్థితి. అప్పుడే నిర్ణయించుకున్నాం. ఫౌండేషన్ స్థాపించాం. పేదలకు ఆర్థికంగా సాయపడడంలో ఎంతో తృప్తి లభిస్తోంది. – అక్కిరాజు రాంబాబు, అధ్యక్షుడు

మిత్రుల సహకారం మరువలేం..

సేవా కార్యక్రమాలు కొనసాగించడంలో మిత్రుల సహకారం ఎంతో ఉంది. అమెరికాలో ఉంటున్న కుచిమించి మహేష్‌చంద్ర, వక్కలంక సురేష్, కెనడాలో నివసిస్తున్న వంగళ శ్రీమన్నారాయణ, హైదరాబాద్, కాకినాడ, అమలాపురాల్లో ఉంటున్న చావల గోపాలకృష్ణ, మంగిపూడి రవికుమార్, శ్రీనివాసరావు ప్రోత్సాహం మరువలేనిది. – ఆకెళ్ల నురుసింహరాజు, కార్యదర్శి, చెన్నై

వాడపల్లిలో ఆధ్యాత్మిక శోభ

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం ఆదివారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. లక్ష్మీఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శత నామావళి, తిరుకల్యాణం, బాలభోగం, నివేదన తదితర కార్యక్రమాలు కనులపండువగా జరిపించారు. వేల మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. ఆలయ ఈవో ఎన్ఎస్ చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

సముద్ర స్నానం.. సందడిగా జనం

మాఘపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని తీర ప్రాంతాల్లో వేలాది మంది సముద్ర స్నానాలు ఆచరించారు. ఇదే రోజున భీష్మ ఏకాదశి కూడా ఉండడంతో ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల తీర్థాలు, చక్ర, త్రిశూల స్నానాలు వైభవంగా జరిగాయి. తొండంగి మండల పరిధి సముద్రం వద్ద భక్తుల రద్దీ ఈ చిత్రం. – న్యూస్‌టుడే, తొండంగి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ) ... విశ్వాసానికి మరో పేరు !
CO Vizag SAM డిపార్ట్‌మెంట్
MVR's వినాయగర్ ట్రేడ్ సెంటర్, 8వ అంతస్తు, డి.నెం. 9-1-45/2/9/1, విఐపి రోడ్డు, సిబిఎమ్ కాంపౌండ్, విశాఖపట్నం-530003 (ఆంధ్రప్రదేశ్). E Mail: covizagsam@pnb.bank.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూలు 9(1)తో చదువుకోవలసిన రూలు 8(6) ప్రకారం సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలానే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు / సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

బ్రాంచ్ ఆఫీస్: పంజాబ్ నేషనల్ బ్యాంక్, పేరూరు (591900) : ఋణగ్రహీత పేరు/బ్యాంకుకు మొత్తం బకాయిలు: శ్రీ పొలమూరి నారాయణరావు (ఖాతా నెం.591900NC00000836 & 5919009900000433), చిరునామా: శ్రీ పొలమూరి నారాయణరావు, తండ్రి: తాతారావు, డినెం.2-29, తాండవపల్లి, ఉప్పలగుప్తం, డా॥బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా-533213, హామీదారు: శ్రీ అత్తిలి వీర వెంకట పద్మరాజు, తండ్రి: వెంకటరావు, డి.నెం.2-71/2, అరవచెరువు, దేవగుప్తం, అల్లవరం మండలం, డా॥అంబేడ్కర్ కోనసీమ జిల్లా-533217, డిమాండ్ నోటీసు తేది.01-08-2025, బకాయి మొత్తం: తేది.01-08-2025 నాటికి రూ.12,50,791.77/- మరియు తదుపరి వడ్డీ మరియు ఇతర ఛార్జీలు మొదలగునవి. (డిమాండ్ నోటీసు తరువాత ఏవైనా చెల్లింపు ఉన్న యెడల మినహాయించబడును). లాంఛనాత్మక స్వాధీనత తేది : 28-11-2025

బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 06-03-2026, మధ్యాహ్నం 3 గం॥ల వరకు | బిడ్ పెంపుదల మొత్తం : 10,000/-
ఇ -వేలం తేది మరియు సమయం : 06-03-2026 ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు

సెక్యూరిటీ / ఆస్తుల వివరాలు మరియు ఆస్తుల యజమాని / తనఖా పెట్టిన వ్యక్తి పేరు	రిజర్వు ధర	బయానా (ఇఎమ్‌డి)
శ్రీ పొలమూరి నారాయణరావు గారి పేరున గల ఆస్తి: ఆంధ్రప్రదేశ్ - 533213, తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం డా॥ అంబేడ్కర్ కోనసీమ జిల్లా), అమలాపురం, తాండవపల్లి గ్రామ పంచాయితీ, తాండవపల్లి రెవెన్యూ గ్రామం, డి.నెం.1-153/1, ఆర్.ఎస్.నెం.81/1ఎ లోని ఎ.0.27 సెంట్ల మొత్తంలో ఎ.0.16 సెంట్లు లేదా 0.048 హెక్టార్లు విస్తీర్ణంలో ఒకే అంతస్తుతో గల ఆర్‌సిసి స్లాబ్ రూఫ్ క్రింది అంతస్తుతో కూడిన నివాస భవనం యావత్తు ఆస్తి. హద్దులు : తూర్పు : పొలమూరి సత్యనారాయణ గారి భూమి, పడమర : గుండవల్లి కృష్ణ గారి భూమి, ఉత్తరం : పంట బోదె, దక్షిణం : మాసాబత్తుల రాజారావు గారి భూమి.	రూ. 19.494 లక్షలు	రూ. 1.9494 లక్షలు

సెక్యూర్డ్ క్రెడిటార్ వారికి తెలిసినంత వరకు ఉన్న ఎన్‌కంబరెన్స్ వివరములు : బ్యాంక్ రికార్డ్స్ ప్రకారం ఏవిధమైన ఎన్‌కంబరెన్స్ లేవు

నియమ నిబంధనలు:
1. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2. ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి.
3. అధీకృత అధికారి గారి వద్దగల పైన తెలిపిన షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారి సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4. అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://BAANKNET.COM ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.06.03.2026న ఉదయం 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు నిర్వహించబడును.
5. అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https://BAANKNET.COM & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

SARFAESI చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

తేది : 20-01-2026
ప్రదేశం : విశాఖపట్నం
సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
పంజాబ్ నేషనల్ బ్యాంక్

వడోదర మారథాన్‌లో దాట్ల ప్రతిభ

బహుమతి అందుకుంటున్న దాట్ల నాగశ్రీరామరాజు

లొల్ల (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఆదివారం జరిగిన 13వ జాతీయ మారథాన్‌లో లొల్ల గ్రామానికి చెందిన మాజీ సైనికుడు, ట్రై అథ్లెట్ దాట్ల నాగశ్రీరామరాజు ద్వితీయ స్థానం సాధించాడు. మొత్తం 42.2 కి.మీ. పరుగును 3.1 గంటల్లో పూర్తిచేసి 1.10 లక్షల మంది పాల్గొన్న పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆసియాలోనే అతిపెద్ద నాన్‌మెట్రో పోటీగా నిర్వహించిన ఈవెంట్‌లో వెండి పతకంతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8న ఉదయం 5 గంటలకు రావులపాలెం లోని పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో కోనసీమ రన్ జరుగుతుందని, 1500 మంది ఔత్సాహికులు పాల్గొనే పోటీలో విజేతగా నిలవడమే లక్ష్యమన్నారు. కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, మాజీ సైనికులు ఆయనను అభినందించారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఆలమూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులిద్దరూ తరుచుగా గొడవ పడుతున్నారని జీవితంపై విరక్తితో ఓ యువకుడు గోదావరి నదిలో దూకబోతుండగా పోలీసులు వెంటనే స్పందించి అతన్ని కాపాడిన ఘటన ఆలమూరు మండలం జొన్నాడలో ఆదివారం చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం పెద్దపేటకు చెందిన కాలా బత్తుల రవికిరణ్ తన సోదరి చిన్నారికి ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా జొన్నాడ వంతెనపై ఉన్నట్లు గుర్తించి ఆలమూరు ఎస్సై నరేష్ సిబ్బందితో వెళ్లి రవికిరణ్‌ను పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. యువకుడిని కాపాడిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

రోడ్డు పన్ను చెల్లించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు పన్ను చెల్లించకుండా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రావులపాలెంలోని జాతీయ రహదారిపై ఆదివారం తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుంచి ఆత్రేయపురం వెళుతున్న సాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. బస్సుపై కేసు నమోదు చేసి రూ.2,47,000 అపరాధ రుసుం విధించినట్లు వివరించారు. తనిఖీల్లో ఎంవీఐ సురేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

సత్యసాయి సంస్థ సేవలు అభినందనీయం

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: సత్యసాయి సేవా సంస్థలు పేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని జడ్పీ ఉన్నత పాఠశాలల కమిటీ ఛైర్మన్లు నందం సత్యనారాయణ, కోట సోమేశ్ అన్నారు. రావులపాలెంలోని సత్యసాయి సేవా సంస్థలో 90 రోజుల పాటు కంప్యూటర్ కోర్సులు, టైలరింగ్‌లో శిక్షణ తరగతుల్లో పాల్గొన్న 90 మందికి ఆదివారం ధ్రువపత్రాలు అందించారు. ముఖ్యఅతిథులుగా ఛైర్మన్లు, ట్రస్టు ఛైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ మన్యం పర్వతవర్ధనరావు, నడింపల్లి రామకృష్ణంరాజు, రామకృష్ణ, సత్యనారాయణరెడ్డి, చిన్నం రామకృష్ణారెడ్డి, హరిరామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

కొత్తపేట, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం కొత్తపేటలో ఆయన మాట్లాడారు. ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దేశం మరింత ముందుకు సాగేలా బడ్జెట్‌లో ఆరు సూత్రాలు ప్రకటించారని, వ్యూహాత్మక రంగాల్లో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ భావనకు రూపకల్పన చేశారన్నారు. క్యాన్సర్ తదితర వ్యాధులకు చికిత్స, పన్ను చెల్లింపుదారులకు రూ.12 లక్షల వరకు మినహాయింపు వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి ఏడీబీ నిధులు, అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధికి జపాన్ నిధులు కేటాయించడం శుభపరిణామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

స్పందనకు వందనం

వీధి దీపాలకు మరమ్మతులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: బొబ్బర్లంకలో వీధి దీపాలు వెలగక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని సర్పంచి నరాలశెట్టి సుబ్బలక్ష్మి వద్ద ప్రస్తావించగా వెంటనే మరమ్మతులు చేయించారు.

పరిసరాలు శుభ్రం

రావులపాలెం పట్టణం: ఊబలంకలోని ర్యాలి రోడ్డులో చెత్తాచెదారం పేరుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి రాజు దృష్టికి తీసుకుని వెళ్లడంతో సిబ్బందితో శుభ్రం చేయించారు.

అంబాజీపేట: మాచవరం ప్రధాన రహదారి, పెద్దవీధి, బస్టాండు రహదారి తదితర ప్రాంతాలను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలు తలెత్తడంతో సమస్యను సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి వద్ద ప్రస్తావించగా ఆమె వెంటనే స్పందించారు.

నేర్పుగా.. ప్రతిభకు దీటుగా

న్యూస్‌టుడే, మామిడికుదురు

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా మాధ్యమిక దశలోనే తదుపరి విద్యావకాశాల దిశగా చైతన్యవంతుల్ని చేయడం, చక్కని లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కృషి చేసేందుకు సరైన మార్గదర్శకం చేస్తే ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇందులో పూర్వ విద్యార్థులను పూర్తి భాగస్వాములను చేయడం ద్వారా సమర్థంగా అమలు చేసేందుకు కార్యాచరణ జరుగుతోంది. మామిడికుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పూర్వ విద్యార్థి ప్రతాపనేని నవీన్‌కుమార్ కృషితో ప్రారంభమైన వృత్తిపరమైన మార్గదర్శకం(కెరీర్ గైడెన్స్) కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు ప్రోత్సాహం ఇవ్వడంతో తాజాగా అన్ని పాఠశాలల్లోని పూర్వ విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నారు.

ట్రస్టు ద్వారా విద్యార్థికి ప్రోత్సాహకం అందిస్తున్న పూర్వ విద్యార్థి నవీన్‌కుమార్ తదితరులు

వెబ్‌పోర్టల్‌లో సమగ్ర వివరాలు

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని 30 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో గత కొంతకాలంగా విద్యార్థులకు ఏటా కెరీర్ గైడెన్స్ కార్యక్రమం జరుగుతోంది. పదోతరగతి తర్వాత విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు, వృత్తిని ఎంచుకుని అందులో నైపుణ్యాలను పెంచుకునేలా అవగాహన కల్పించారు. వాటిని ఎలా ఎంపిక చేసుకుని సాధన చేయాలన్న అంశాలపై చైతన్యవంతుల్ని చేశారు. వాటిపై ఏవిధంగా ఆసక్తి ఉండాలి, అవకాశాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన పెంపొందించారు. వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన వివరాలతో సమాచార దీపిక పుస్తకాలను ఉపాధ్యాయులకు అందజేసి తద్వారా మరింత పరిజ్ఞానం పెంచేలా చేశారు.

ఆర్డీవో సమన్వయకర్తగా..

పూర్వ విద్యార్థుల కృషితో దీనిని మిగతా నియోజకవర్గాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు చేరువయ్యేలా కార్యాచరణకు కలెక్టర్ చొరవ చూపడంతో కొత్తపేట ఆర్డీవో సమన్వయకర్తగా వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో పూర్వ విద్యార్థుల వివరాలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే సమగ్ర వివరాలను పొందుపరుస్తున్నారు. కలెక్టర్ మహేశ్‌కుమార్ ఇటీవల మామిడికుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులతో సమావేశమై దీనికిగాను ప్రత్యేక డిజిటల్ వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

పోటీలతో ప్రోత్సాహం

మామిడికుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో మల్లిక మెమోరియల్ ట్రస్టు, పూర్వ విద్యార్థుల ట్రస్టు ద్వారా విద్యా వికాస, వృత్తిపరమైన మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారిలో ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు పలు సందర్భాల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. పూర్వ విద్యార్థుల సేవలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు వెబ్‌పోర్టల్‌లో వారికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నారు. మామిడికుదురు జడ్పీ పాఠశాలలో చేపట్టిన ఈ కార్యక్రమం మిగతా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేసేందుకు ప్రేరణగా నిలవడం మరింత విజ్ఞానదాయకంగా నిలుస్తుందని ప్రధానోపాధ్యాయుడు బి.చిరంజీవిరావు తెలిపారు.

అన్నివర్గాల ప్రజలకు మేలు

రాజోలు, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా అన్నారు. కోనసీమలో కొబ్బరి అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయమన్నారు. కొబ్బరి, జీడి తోటల్లో ప్రత్యామ్నాయ పంటల అభివృద్ధికి కార్యాచరణ చేస్తామని ప్రకటించడం శుభ పరిణామమన్నారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక పథకాల ద్వారా నిధుల కేటాయించడం వల్ల అందరికీ భరోసా ఇస్తుందన్నారు.

మానేపల్లి అయ్యాజీవేమా

తెదేపా మండల అధ్యక్షుని ఎంపికపై వినతి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం మండల తెదేపా అధ్యక్ష ఎంపిక విషయంలో నియోజకవర్గంలోని మిగిలిన మూడు మండలాల్లో ఏవిధంగా చేశారో ఇక్కడ కూడా అదే విధంగానే చేయాలని ఆదివారం పి.గన్నవరంలో జరిగిన వివిధ గ్రామాల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయికి వినతిపత్రాలు పంపారు.

లక్ష్మీపోలవరంలో ఆందోళన చేస్తున్న నాయకులు

అంబటి వ్యాఖ్యలపై నిరసన

రావులపాలెం గ్రామీణం, కొత్తపేట, రాజోలు, న్యూస్‌టుడే: వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గ్రామ పార్టీ అధ్యక్షుడు వైట్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గుత్తుల రాంబాబు, జక్కంపూడి బాలాజీ, కాసా విజయ్‌సాగర్, కాసురెడ్డి, కొప్పిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అంబటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రాజోలు ఏఎంసీ ఛైర్‌పర్సన్ కేతా వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. తాటిపాకలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. నాగిరెడ్డి గోపి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేకే.. బాబ్జి

రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను చూసి తట్టుకోలేక వైకాపా నేతలు దుర్భాషలకు దిగుతున్నారని తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి వ్యాఖ్యానించారు. కొత్తపేటలో ఆయన ఆదివారం మాట్లాడారు.

తెప్పోత్సవానికి ఏర్పాట్లు

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగే తెప్పోత్సవానికి దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గత ఉత్సవాలకు ఇనుప డబ్బాలను తెప్పగా తయారు చేశారు. దీనిపై అర్చకులు, దివిటీకారులు, వాహన సేవకులు, అధికారులు కూర్చోవడానికి అనుకూలంగా లేక ఇబ్బందిపడ్డారు. నేడు జరిగే ఉత్సవానికి 20 మంది కూర్చునేలా ప్రత్యేకించి రెండు ఫైబర్ తెప్పలను తీసుకొచ్చి ఆలయ ఉత్తర భాగంలో ఉన్న కొలనులో ఉంచారు. వాటిపై హంసను నిర్మించి పూలతో అలంకరించారు. లక్ష్మీ సమేతుడైన స్వామివారు సాయంత్రం పుష్పక వాహనంపై పురవీధుల్లో ఊరేగి రాత్రి 7.30 గంటలకు హంస వాహనంపై కొలువుదీరి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఏర్పాట్లలో దేవాదాయశాఖ జిల్లా ఏసీ సత్యనారాయణ, ఏసీ నాగవరప్రసాద్, సిబ్బంది నిమగ్నమయ్యారు.

హంస వాహనం వద్ద ఏర్పాట్ల పరిశీలనలో అధికారులు

మధురస్మృతుల సమ్మేళనం

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం ఆదివారం సందడిగా సాగింది. 1996-2003 సంవత్సరాల్లో పాఠశాలలో పనిచేసిన 25 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు భోగి జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో సమ్మేళనం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ కోట సోమేశ్ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించారని కొనియాడారు. అనంతరం అప్పటి ఛైర్మన్‌గా పనిచేసిన కనికిరెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ సోమేశ్‌లను సత్కరించారు.

అంతర్వేది క్షేత్రం.. జనసంద్రం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన చక్రస్నానంతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, బాలభోగం, పొలమూరివారి సత్రం వారి వార్షిక అభిషేకం అనంతరం అలంకారోత్సవం నిర్వహించారు. స్వామి వారు గరుడ పుష్పక వాహనంపై ఊరేగుతూ సముద్రం చెంతకు వెళ్లారు. అక్కడ చక్రస్నానోత్సవం జరిగింది. ఆ సమయంలో భక్తులు అధికార గణం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించారు. వారిని అతికష్టంపై అదుపు చేశారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం కిటకిటలాడింది. విజయవాడకు చెందిన కూచిపూడి కళాకారుల ప్రదర్శన, మలికిపురానికి చెందిన చిన్నారుల మురళీ కోలాటం, సురభివారి బాలనాగమ్మ పౌరాణిక నాటకం ఆకట్టుకున్నాయి.

చిన్నారుల కూచిపూడి నృత్యం

జల్లు స్నానానికి బారులుదీరిన భక్తులు

చక్ర పెరుమాళ్‌ను తలపై మోస్తున్న కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాలు

అయినవిల్లి, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రాజమహేంద్రవరానికి చెందిన గగనం వెంకటసూర్యనాగేశ్వరరావు, శివలీల దంపతులు ఆదివారం రూ.1,00,125, కర్రి వరుణ్ రూ.40,464 విరాళాన్ని అందజేశారు. వీరికి అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు బహూకరించారు.

● కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన పథకానికి విశాఖ నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన అలివేలు శృంగార జగదాంబ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.1,01,116 విరాళాన్ని సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించి దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధరరావు అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచి పోచిరాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాలు చేరి.. దుర్వాసన నిండి

ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు, తితిదే కల్యాణ మండపం మధ్యలో నుంచి సంత మార్కెట్‌కు వెళ్లే వీధి చెత్తాచెదారంతో నిండిపోయింది. అటుగా వెళ్లేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన వస్తుంది. ఎంపీడీవో వెంకటరామన్ వద్ద ప్రస్తావించగా చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, ఆత్రేయపురం

కల్వర్టు వద్దకు వెళితే ప్రమాదమే..



మాచవరం ఇటికాలమ్మ ఆలయం సమీపంలోని పి.గన్నవరం-మాచవరం ప్రధాన రహదారి నుంచి పోతాయిలంక వెళ్లే రహదారి మధ్యలోని మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడి కల్వర్టు గుంత ప్రమాదకరంగా మారింది. స్థానికులు ఎర్రసంచిని సూచికగా ఏర్పాటు చేశారు. దీనిపై ర.భ.శాఖ డీఈఈ జి.రాజేంద్రను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, అంబాజీపేట

అప్రోచ్‌ను సరిచేయండి



రామరాజులంక పెదతిప్ప సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఏటిగట్టుపై నుంచి కింద ఉన్న వంతెన మధ్య అప్రోచ్ రోడ్డును సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ వంతెన మీదుగా ఏటిగట్టుపైకి వెళ్లడానికి ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై హెడ్‌వర్క్స్ ఏఈ టి.నారాయణమూర్తిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, మలికిపురం

రంగులు వేసి వదిలేశారు



మొగలికుదురులో రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్‌అండ్ వెల్‌నెస్ భవనాన్ని గత వైకాపా హయాంలో చివరి దశ పనులు పూర్తి కాకుండానే రంగులు వేసి హడావుడిగా ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. దాదాపు మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. లోపల చప్టా పనులతో పాటు విద్యుదీకరణ పూర్తి చేయాల్సి ఉంది. పనుల పూర్తికి ప్రతిపాదనలు చేసి పంపిస్తామని పంచాయతీరాజ్ ఏఈఈ ఆనంద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, మామిడికుదురు

కవి వెంకట్‌కు గద్దర్ పురస్కారం

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేటకు చెందిన సామాజికవేత్త, సహజ కవి పొలమూరి వెంకట్‌కు పి.గన్నవరానికి చెందిన మమత స్వచ్ఛంద సేవా సంస్థ గద్దర్ అవార్డును ప్రదానం చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో గద్దర్ 77వ జయంతి సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్, కొండా నరసింహారావు, అరిగెల బలరామ్మూర్తి, ఐ.ఇ.కుమార్, బి.వి.వి.సత్యనారాయణ, నల్లా నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.



వెంకట్‌తో నిర్వాహకులు

వెంకటరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

కామ్రేడ్ సేవలు చిరస్మరణీయం

అంబాజీపేట, న్యూస్‌టుడే: సీపీఐ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ నేలపూడి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన 9వ వర్ధంతిని అంబాజీపేటలో ఆదివారం నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటరెడ్డి కార్మిక సంఘ నాయకుడిగా నిరుపేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, మైలె ఆనందరావు, సీపీఐ నాయకులు నేలపూడి నాగభూషణం, నేలపూడి సుందరయ్య, జయంతినగర్ సేవా సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాజేంద్రప్రసాద్, సాధనాల బాలకృష్ణ, ఇసుకపట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఏఎస్సై నున్న పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 21న రాజవరం-పొదలాడ ర.భ.శాఖ రాష్ట్ర రహదారిలో మొండెపులంకలో ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన తురాయి త్రినాథరావు(65) గాయపడ్డాడు. అప్పటి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

కొత్తపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆదివారం వాడపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ విడుదల, సీపీఎస్ రద్దు తదితర కీలక సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎస్.జ్యోతిబసు, జి.వి.రమణ, వై.వి.ఎస్.ఎన్.బాలాజీ, వై.మురళి, టి.విజయ్‌కృష్ణ, కె.ఎం.వి.చైతన్య తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే బండారుకు వినతిపత్రం అందిస్తున్న యూటీఎఫ్ నాయకులు

అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసహనం

మలికిపురం, న్యూస్‌టుడే: తూర్పుపాలెం-గొల్లపాలెం సరిహద్దులోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్‌లో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుసుమండలో బ్లోఅవుట్ జరిగి నెల రోజులు గడవకముందే మళ్లీ లీకవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని వాపోయారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక జీజీఎస్(గ్యాస్ గేదరింగ్ స్టేషన్) కార్యాలయంలో ఓఎన్జీసీ అధికారులతో సమావేశమయ్యారు. గ్యాస్ లీకేజీకి కారణాలు అడిగి తెలుసుకున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడానికి సంస్థ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఎక్కడెక్కడ ఆయిల్, గ్యాస్ వెలికితీత కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఎన్ని బావులు వినియోగంలో ఉన్నాయి.. ఎన్ని మూత పడ్డాయి.. ఎన్ని రీఓపెన్ చేస్తున్నారు.. అన్న అంశాలపై పూర్తి సమాచారం తెలియపర్చాలని ఆదేశించారు. సంస్థ ఆధ్వర్యంలో రహదారులు అభివృద్ధి చేయాలని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు.



గ్యాస్ లీకైన పైపును పరిశీలిస్తున్న దేవ వరప్రసాద్

సేవా కార్యక్రమాలతో మరింత గుర్తింపు

మామిడికుదురు: బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ స్వచ్ఛందంగా సామాజిక సేవలు చేసేవారికి ప్రజల్లో చక్కని గుర్తింపు లభిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. సహకార శాఖలో సబ్ డివిజినల్ అధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ముడకల ఏసునాయనకు మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూలమాలలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు. జిల్లా సహకార శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు.

దాడిని ఖండిస్తున్నాం: జగ్గిరెడ్డి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని వైకాపా కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుంచి అమలాపురం రోడ్డులో ర్యాలీగా వెళ్లారు. జడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, అముడా మాజీ ఛైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఉపసర్పంచి గొలుగూరి మునిరెడ్డి, ఎంపీపీ మార్గాన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు తప్పని తిప్పలు

న్యూస్‌టుడే, అంతర్వేది

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు తప్పలేదు. మాఘపౌర్ణమి, ఆదివారం, స్వామివారి చక్రవారీ స్నానం కావడంతో లక్షలాది మంది తరలివచ్చారు. ఆర్టీసీ అధికారులు బస్సులను తూతూమంత్రంగా వేయడంతో వాటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు చేసేది ఏమీలేక నడిచి ఇళ్లకు వెళ్లిపోయారు. అధికారులు వన్‌వే నిర్ణయించినా అన్ని రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి వరకు పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగించారు.

బస్సుల వద్ద కిక్కిరిసి ఇలా..

అన్నదాన సత్రాల వద్ద..

అన్నదాన సత్రాల వద్ద అన్నప్రసాదం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సుమారు 60 వరకు వివిధ సేవా సత్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే ఉత్సవాల ఆఖరి రోజు వరకు అన్నప్రసాదం పంపిణీ చేయగా అధిక శాతం కల్యాణం, రథోత్సవం తరవాత నిలిపివేస్తారు. ఈ ఏడాది ఊహించని విధంగా భక్తులు తరలి రావడంతో మిగిలిన సత్రాల్లో భోజనం పెట్టడానికి నిర్వాహకులు నానా అవస్థలు పడ్డారు. వచ్చిన వారికి వండిపెట్టడానికి చాలా సమయం పట్టింది. దీంతో కొందరు ఆకలితోనే వెనుదిరగాల్సి వచ్చింది.

సిద్ధివినాయకుని సేవలో డీఐజీ

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధి వినాయకస్వామిని ఆదివారం మహబూబ్‌నగర్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటం బహూకరించారు.

ఉచిత వైద్య శిబిరం

ఆత్రేయపురం: పేరవరంలో యడ్ల జాన్, తులురి సందీప్ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలు ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొని 700 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు.

SALE PROCLAMATION
IN THE COURT OF THE SPECIAL JUDGE FOR TRIAL OF COMMERCIAL DISPUTES :: VISAKHAPATNAM::
E.P.11 of 2025 in C.O.S.4 of 2020

Between:
M/s.Sri Bhargavi Agro Tech, a Regd. Firm rep., by its Mg. Partner, Merla Durga Prasad Chowdary ...D.Hr
and
M/s.Sri Venkateswara Sortex Processing Unit, rep.,By its Mg. Partner, Palaparthi Kesava Rao & others ....J.Drs

It is hereby informed that, as the J.Drs have failed to discharge the decretal amount, the Hon'ble Court has ordered the sale of the below-mentioned properties by public auction on **19-02-2026 at 10:30 A.M.** before the Hon'ble Court.Any person interested in participating in the said auction may attend at the scheduled time and place. For any further details or clarification regarding the properties listed below, interested parties may obtain information from the office of the Hon'ble Court or from the advocate for the D.Hr at the address given below.

Description of the Properties to be auctioned:
ITEM-1: PROPERTY OF 11th J.Dr: CHODAY VEERA VENKATA SATYANARAYANA
Dr.B.R. Ambedkar'sKonaseema District, previously East Godavari District, Kapileswarapuram Mandalam, Alamuru Sub Registry, Angara village
Sub-Item(a)

Katha No.	S.No.(Full S.No.)	L.P.M.No.	Extent (Ac.Cts)
	54/1	236	0.26
	54/2	237	0.06
	100/1	523	0.68
	100/2	523	0.21-1/2
	100/3	523	0.67
			1.88-1/2 =Hec.0.761

Sub-item(b)
Property of 11th J.Dr:Chodey Veera Venkata Satyanarayana
Dr.B.R.Ambedkar's Konaseema District, previously East Godavari District, Alamuru Mandal, Alamuru Sub Registry, Alamuru village

S.No.(Full S.Nos)	L.P.M.No.	Extent (Ac.Cts)
316/2	2880	0.43
317/1	2872	1.03
318/2	2872	0.15
318/3	2872	0.03
319/7	2880	0.17
		1.81 = 0.731 Hec

Item-2:
Property of 12th J.Dr:Chodey Satyanarayana
Dr.B.R. Ambedkar'sKonaseema District, previously East Godavari District, Kapileswarapuram Mandalam, Alamuru Sub Registry, Alamuru village

Katha No.	S.No.(Full S.No.)	L.P.M.No.	Extent (Ac.Cts)
	318/1	2875	0.60
	325/5	2878	0.10
	325/7	2878	0.10
	326/1	2875	1.49
	326/3	2875	0.03
			2-.32 =Hec.0.937

ITEM-3: PROPERTY OF 16th J.Dr's Bikkina Srinivasa Paparao Chakravarthi
Plot A: Undivided Site of Ac.0.41 1/4 cents (Hec.0.167) out of a total area of Ac.0.55 cents of land in full situated in S.Nos. 603/4, 603/3 and 603/2 of Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District:
BOUNDARIES FOR 0.55 cents:
East: Land of Reddi Radhakrishna, **West:** Land of Vallurii Srinivas Chowdary, **North:** Land of Obilineni Satyanarayana Chowdary and Kancherla people.**South:** Building of Vignan School, Mandapeta a land of Ac.0.55 cents in which Ac.0.41-1/4 cents of land, the undivided 1/3rd joint right of the 16th JDr's working out to Ac.0.13-3/4 cents (Hec.0.0055) together with the up-stair building bearing D.No.31-1-29/2 of Mandapeta Municipality. This up-stair building is under the lease of Bhashyam Public School, Mandapeta.
Plot B: Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District:
Vacant site of 260.78 Sq. Yds (218.04 Sq.Mts) in two items situated in 12th Ward, 17 Block R.S.No.702/1 in Mandapeta Municipal area situated near the house bearing D.No. 17-1-2. This site of 260.78 Sq.Yds is situated in two sub-plots i.e., a sub-plot is 172.78 Sq.Y. and another sub-plot is 88 Sq.Yds.
Sub-Plot No. 1: 172.78 Sq.Yds Boundaries
East: Land of Nuni Ramakrishna Mallikharjunarao - 36'.9" **West:** Road 36'.00".**North:** Sub Plot No.2 mentioned below 46'-3" **South:** Land of ChodeyRaiyalakshmi 39'.3"
Sub-Plot No.2: 88 Sq.yds; (73.58 Sq.Mts)
Boundaries: **East:** Site of Nuni Ramakrishna – 16'.6". **West:** Road- 16'.6". **North:** Road to some extent and the site of Koppireddi Krishna 49'.6" **South:** Sub-Plot No.1 mentioned above – 46'.3" Total extent of the above two sub-plots 1 and 2 is 172.78 + 88.00= 260.78 Sq.Yds. (218.04 Sq.Mts). Vacant site with all rights of easement, water ways and common ways etc.
Plot C: A site of 1294.69 Sq. Yds.(1066.54 Sq.Met.) Situated in S.Nos. 559/1, 559/2, 559/3 of Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District, situated within the following boundaries and measurements:
East: Property of Chundru Surya Rao bearing D.No. 17-1-55. **West:** Alamuru road. **South:** Properties of PedapatiVeeraveni, Pedapati Srinivasa Rao and Bhamidipati Naga Suryanarayana Murty;**North:** Properties of Marni Venkata Rao, Vegiraju Vijayalakshmi, Ganisetti Sri Srinivasa Rao, Kallakuri Sri Ramalingeswara Rao and ChundruSuryaRao.
This site together with the Multi Storied building bearing Municipal Old Door Nos. 17-1-27, 17-1-28. New (present) Door Nos. 17-1-55, 17-1-55/1, 17-1-55/2 with the lodge building bearing the name Chennakesava Lodge, with Reception Hall and Counter, Conference Hall with all equipment like Air conditioning units, Generator, A.C. sheets Godown on Eastern side. In this property, the undivided joint 1/6th share of the 16th defendant.

MERLA SURYANARAYANA,Advocate
#8-15-3,Voletivari Street, Gandhi Nagar, Kakinada - 533 004, Cell:9848265645
Vishakapatnam
Dt:01-02-2026

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

దాతకు స్వామివారి చిత్రపటం బహూకరణ

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష వితరణ

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకు చెందిన వెలిచేటి వీరవెంకట హనుమంతరావు దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం బహూకరించారు. ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

రైతుబజార్‌లో ధరలు (కిలోకు)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: టమాట - 20, వంకాయలు నలుపు - 32, వంకాయలు తెలుపు - 28, బెండకాయలు - 44, పచ్చిమిర్చి - 40, కాకరకాయ -44, బీరకాయలు - 38, కాలీఫ్లవర్ - 26, క్యాబేజీ - 32, క్యారెట్ - 30, దొండకాయలు - 46, బంగాళదుంపలు - 20, ఉల్లిపాయలు - 20, 30, గోరుచిక్కుళ్లు - 35, దోసకాయలు - 28, చిక్కుడుకాయలు - 42, చేమదుంపలు - 38, కంద - 45, బీట్‌రూట్ - 28, కీరదోసకాయలు -32, అల్లం - 75, క్యాప్సికం - 75, చిలకడదుంపలు - 40, 50, గుమ్మడి -34, ఉసిరి - 80, ముల్లంగి - 45, కరివేపాకు - 100, నిమ్మకాయలు - 40, మామిడికాయ - 100. ● అనబకాయ - 18, పొట్లకాయ -25, అరటికాయ -6, మునగకాయ -20, ఆకుకూరలు కట్ట - 10, 15, కొత్తిమీర కట్ట - 8, కొబ్బరికాయ - 25.

శ్రీశైలం పాగా ఊరేగింపు

పాగాను ఊరేగిస్తున్న భక్తులు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: బండారులంకకు చెందిన కొందరు శ్రీశైలం మల్లికార్జునస్వామి సమర్పించే పాగాను తయారు చేశారు. ఆదివారం పాగాతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రభను ఊరేగించారు. పాగాను కాశిన మల్లేశ్వరరావు, చారుమతి, జగ్గన్నపేటకు చెందిన కారుపర్తి గణపతి, జ్ఞానలక్ష్మి, కారుపర్తి సత్యనారాయణ, కారుపర్తి సముద్రుడు తయారు చేశారు. ఈ నెల 13న శ్రీశైలంలో స్వామివారికి సమర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు అంకం హిమభారతి, ఉపసర్పంచి కామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నాళ్లు నిరీక్షణ..!

నల్లమిల్లిలోని మరుగునపడిన అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనం

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

అమలాపురం మండలం నల్లమిల్లిలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనం నిరుపయోగంగా మారింది. దీనిని గతంలో తెదేపా హయాంలో రూ.కోటి వెచ్చించి నిర్మించారు. గత వైకాపా పాలకులు దీనిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. అదే తీరు కనిపిస్తోంది. ఈ భవనాన్ని అందుబాటులో తీసుకొస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుంది.

2018లో ప్రారంభించినా..

ఈ భవనాన్ని నల్లమిల్లిలో 2018లో రూ.కోటితో నిర్మించారు. కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉండటంతో అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనివైపు చూడలేదు. ప్రస్తుతం భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ప్రవేశ మార్గం అధ్వానంగా మారింది.

నిరుపయోగంగా మిగిలిందిలా..

పరిపాలనా భవనానికి శంకుస్థాపన..

నల్లమిల్లిలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనం పక్కన రూ.15 లక్షలతో నిర్మించే పరిపాలన భవనానికి గతేడాది జులైలో శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు మొదలుకాలేదు. ఇప్పటికే విద్యార్థుల కోసం నిర్మించిన స్టడీ సర్కిల్ భవనం పాడైపోతుండగా.. పరిపాలన భవనం పనులకు ఆలస్యమవుతోంది. ఈ రెండు భవనాలు అందుబాటులోకి వస్తే.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించనుంది.

50వేల మంది యువతకు..

నియోజకవర్గ పరిధిలోని అమలాపురం గ్రామీణం, పట్టణం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని సుమారు 50వేల మంది యువతకు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు. యువతకు నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు అందకుండానే మూలకు చేరింది. అప్పటి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్టడీ సర్కిల్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయనే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండటంతో స్టడీ సర్కిల్ కోసం విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమస్య: అమలాపురం చేపలమార్కెట్‌లో నీచు వ్యర్థాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలి. - **రెడ్డిబాబు, వ్యాపారి**

సమస్య: కె.అగ్రహారం మురుగుకాలువపై పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో మురుగు ముందుకు వెళ్లడం లేదు. - **చక్రి, స్థానికుడు**

సమస్య: భూపయ్యఅగ్రహారంలో రహదారి ధూళితో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. - **దొరబాబు, స్థానికుడు**

సమస్య: మద్దాలవారిపేట శివారు మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన వస్తోంది. - **అశోక్, వ్యాపారి**

సమస్య: వడ్డిగూడెంలో రహదారిమీద ఇసుక, కంకర వేశారు. అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. - **భార్గవ్, వాహనదారుడు**

పరిష్కారం: పట్టణంలో చేపలమార్కెట్, కె.అగ్రహారం, భూపయ్యఅగ్రహారం, మద్దాలవారిపేట, వడ్డిగూడెంలో సమస్యలు తెలుపగా ఆయా సచివాలయ కార్యదర్శులు స్పందించారు. వారు మునిసిపల్ సిబ్బందితో వాటిని తొలగింపజేశారు.

–న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం	: 79939 35935
ముమ్మిడివరం	: 80085 74166
ఉప్పలగుప్తం	: 91548 46716
రామచంద్రపురం	: 80085 74191
పామర్రు	: 80085 74228
ద్రాక్షారామ	: 80085 74192

కుండలేశ్వరంలో భారీ అన్నసమారాధన

కాట్రేనికోన, న్యూస్‌టుడే : పార్వతీసమేత కుండలేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు అక్కల శ్రీధర్ డా.పావనిదుర్గ దంపతుల ఆధ్వర్యంలో సుమారు 4 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. నడింపల్లి సూరిబాబు, కాశి మునికుమారి, హనుమంతరావు, గంటి సుధాకర్, మందేశ్వరరావు రమేష్, నరసింహమూర్తి, పవన్, భాను పాల్గొన్నారు.

సిద్ధివినాయకుడి సేవలో డీఐజీ

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయకస్వామిని ఆదివారం మహబూబ్‌నగర్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటం బహూకరించారు.

పుస్తక పఠనం జీవితావసరం

త్రిరత్న బుద్ధవిహార్‌లో పుస్తక ప్రదర్శన వద్ద నాయకులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి మనిషికి పుస్తక పఠనం జీవితావసరమని బుద్ధవిహార్ ఛైర్మన్ నాగాబత్తుల ప్రసాదరావు అన్నారు. ఆదివారం అమలాపురం త్రిరత్న బుద్ధవిహార్‌లో విశాలాంధ్ర బుక్‌హౌస్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రసాదరావు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో శాస్త్ర, సాంకేతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, వ్యక్తిత్వవికాసం తదితర అంశాలకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చిట్టిబాబు, రామ్మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

'చౌకబారు విమర్శలు చేస్తే తీవ్రపరిణామాలు'

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై చౌకబారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు హెచ్చరించారు. ఆయన ఆదివారం అమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు తెదేపాలో ఉన్నప్పుడు గుర్తుకురాని అంశాలపై ఇప్పుడు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాపు కులానికి తోట చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. ఆయనే కాపులను అన్యాయంగా కేసుల్లో ఇరుకించారన్నారు.

చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు

ముమ్మిడివరం: అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు లేదని రాష్ట్ర మాల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నీచ సంస్కృతి ఉన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోతుందన్నారు.

ప్రమాదం అంచున వదిలేశారు!

కాట్రేనికోన పల్లం నుంచి నీలరేవు వెళ్లే సీసీ రోడ్డు బెర్మ్ కోతకు గురైంది. ఇక్కడ గ్రామానికి సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా చెరువులు ఉన్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ గ్రావెల్ బెర్ములు పాడయ్యాయి. వీటికి మరమ్మతులు చేపట్టకపోతే రోడ్డు చెరువు వైపు కుంగే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.–న్యూస్‌టుడే, కాట్రేనికోన

5 కిలోమీటర్లు.. అడుగడుగునా గుంతలు

జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని రావులచెరువు నుంచి జనుపల్లె మీదుగా నల్లమిల్లి-నల్లచెరువు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. జనుపల్లె, నల్లమిల్లి గ్రామాల్లో రహదారి ధ్వంసం కావడంతో ప్రయాణికులకు యాతన తప్పడం లేదు. 5 కిలోమీటర్లు గుంతల రహదారిలో ప్రయాణాలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వైకాపా పాలనలో ఈ రహదారిని పట్టించుకోకపోగా.. కూటమి పాలనలోనూ మరమ్మతులకు నోచుకోవడం లేదు.– న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

పంటకాలువ చెంతనే చెత్త

పంటకాలువ గట్లు చెత్తతో పేరుకుపోతున్నాయి. చల్లపల్లిలో పంట కాలువ చెంత భారీ ఎత్తున చెత్త పోయడంతో అటుగా వెళ్లే రైతులు, కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చెత్తను సంపద కేంద్రానికి తరలించాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

రోడ్డుపైకి చేరిన మురుగు

కాట్రేనికోనలోని బ్రహ్మన్నచెరువు వద్ద ప్రధాన రోడ్డు పక్క పదిహేనురోజుల నుంచి మురుగు నిల్వ చేరింది. స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను సర్పంచి గంటి సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా రెండురోజుల క్రితం డ్రెయినేజీలో పేరుకుపోయిన మురుగునీటిని ఇంజిన్‌తో తోడించారు. మళ్లీ యథాస్థితిలో పొంగి రోడ్డు అవతలి వైపునకు ప్రవహిస్తోంది.– కాట్రేనికోన, న్యూస్‌టుడే

ఘనంగా సత్తెమ్మతల్లి ఆలయ వార్షికోత్సవం

అమ్మవారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోనలోని కొత్తపాలెంలో కొలువైన సత్తెమ్మతల్లి ఆలయ 3వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుంకర బుజ్జి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తదితరులు పూజలు చేశారు. భారీ అన్నసమారాధన నిర్వహించారు. బుజ్జి, పవిత్రకుమార్, శ్రీను, వి.రమణ, సుధీర్, ఆకాశం శ్రీను, లక్ష్మీరమణారావు, సీతారామకృష్ణంరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తీర గ్రామాల్లో రహదారి కష్టాలు

● మరమ్మతులకు నోచుకోని వైనం

న్యూస్‌టుడే, కాట్రేనికోన

కాట్రేనికోన మండలంలోని తీరగ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. రాళ్లుతేలి జనం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లతరబడి వీటికి కనీస మరమ్మతులు చేయడం లేదని వాపోతున్నారు.

కీలకమైన మార్గాలైనా..

గచ్చకాయలపోర నుంచి చిర్రయానాం మీదుగా నీలరేవుకు సుమారు 10 కిలోమీటర్ల దూరం. చిర్రయానంలో 2వేల మంది, నీలరేవులో వెయ్యిమంది జనాభా ఉన్నారు. రహదారి సముద్రతీరం వెంబడి ఉండటంతో గచ్చకాయలపోర, చిర్రయానం, నీలరేవు సముద్రతీరానికి పర్యాటకులు వస్తుంటారు. ఈ రహదారిని ఆనుకుని నీలరేవు, చిర్రయానంలలో కాలభైరవుడి ఆలయాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో మత్స్యకార గ్రామాలకు చెందిన వేల ఎకరాల పీతల చెరువులు ఉన్నాయి.

లారీల రద్దీ కారణంగా...

ఈ మార్గంలో రాకపోకలు ఎక్కువగా ఉండటంతోపాటు గతంలో సరుగుడు కర్రల లోడు లారీలు తిరగడంతో మరమ్మతులకు గురైంది. గచ్చకాయలపోర నుంచి నీలరేవు రోడ్డంతా అడుగుకో గుంతమాదిరి తయారైంది. ఈ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు చదువులు, వ్యాపారాలకు వెళ్లే విద్యార్థులు, స్థానికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్సు వంటి వాహనాలు వెళ్లాలన్నా ఎక్కువ సమయం పడుతోంది. గచ్చకాయలపోరలో ఆలివ్ రిడ్లే సంరక్షణ కేంద్రానికి వచ్చేవారు, పర్యాటకులు, ఆక్వారైతులు, గ్రామస్థులు రహదారి నిర్మాంచాలని వేడుకున్నా గత ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదు.

బలుసుతిప్ప రోడ్డు..

పల్లంకుర్రు నుంచి బలుసుతిప్ప వెళ్లే రోడ్డు పలుచోట్ల గుంతలు పడింది. రోడ్డు పొడవునా పంటకాలువ ఉండటంతో ఎక్కడికక్కడ కాలువ వైపు కుంగిపోతోంది. కందికుప్ప నుంచి పోర వెళ్లే రోడ్డు గుంతలు పడింది. ఇటీవల చిర్రయానానికి వచ్చిన జిల్లా కలెక్టరుకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇక్కడి పరిస్థితిని వివరించారు. చిర్రయానం రోడ్డుకు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే రహదారి నిర్మిస్తామని ఎమ్మెల్యే ఇటీవల తెలిపారు.

రాళ్లు తేలిన బలుసుతిప్ప రోడ్డు

విలసవిల్లిలో సూర్యారాధన

ఉప్పలగుప్తం: విలసవిల్లిలో జరుగుతున్న మహాసౌరయాగం పూజల్లో ఆదివారం మాఘపూర్ణిమను పురస్కరించుకొని సామూహిక సూర్యారాధన చేశారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ముగిసిన ధ్యానయజ్ఞం

యానాం, న్యూస్‌టుడే: యర్రాగార్డెన్‌లోని పత్రీజీ పిరమిడ్ ధ్యానకేంద్రం 12వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా నిర్వహించిన ధ్యానయజ్ఞం ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి ధ్యానయజ్ఞం శిక్షణలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యులు, స్థానికులు ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్ టేకుమూడి వెంకట్రావు, డాక్టర్ అన్యం రామకృష్ణారావు, మున్సిల్ మాజీ కౌన్సిలర్ కాపగంటి ముకుందకుమార్ నిర్వహించారు.

ఎన్నికల విధులపై శిక్షణ

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా యానాంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 14 మంది సెక్టార్ అధికారులు, అసిస్టెంట్ సెక్టార్ అధికారులకు ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం శిక్షణ ఇస్తున్నట్లు నోడల్ అధికారి కె.మురళీధరన్ సమాచారం పంపించారు. పుదుచ్చేరిలోని రెండు సెక్టార్లు, మాహే, యానాం ప్రాంతాల అధికారులకు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణలో పాల్గొనేందుకు అధికారులంతా ఆదివారం బయల్దేరి వెళ్లారు.

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి

నూతన కార్యవర్గ సభ్యులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కార్మిక, ఉద్యోగ సంఘాలకు నష్టం కలిగించేలా కేంద్రప్రభుత్వం లేబర్‌కోడ్స్ చట్టాలు తెచ్చిందని, వాటికి వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఏపీ ఎంఎస్ఆర్‌యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేఎం సూర్యచంద్రరాజు కోరారు. అమలాపురం కె.అగ్రహారం యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘ నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం నూతన కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా జీవీ ప్రసాద్, కార్యదర్శిగా కేవీ సంతోష్, కోశాధికారిగా పళ్ల రమేష్‌ను ఎన్నుకున్నారు.

ఏసు ప్రేమాలయం నూతన కార్యవర్గం ఎన్నిక

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం పట్టణంలో ఏసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. సంఘ అధ్యక్షులుగా గొల్ల కమల్ శేషు, కార్యదర్శిగా వాకపల్లి శామ్యూల్, కోశాధికారిగా ఎ.డేవిడ్‌రాజ్, ఉపాధ్యక్షులుగా సిహెచ్.మోజెస్ విక్టర్, ఉప కార్యదర్శిగా గుమ్మడి బెనర్జీ, ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే స్త్రీల సమాజ అధ్యక్షులుగా ప్రశాంతి చరణ్, సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా జి.ఎస్.అమృతవల్లి, సంఘ ఆడిటర్స్‌గా డి.వీర కిషోర్, పి.ప్రసాద్ కుమార్‌లు ఎన్నికయ్యారని సంఘ నూతన అధ్యక్షులు కమల్ శేషు వెల్లడించారు. సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం.రాజ్‌కుమార్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పేదలకు దుస్తుల పంపిణీ

అల్లవరం, న్యూస్‌టుడే: మొగళ్లమూరులో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. 40 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు

దోమల బెడదతో గగ్గోలు

యానాం, న్యూస్‌టుడే: యానాం పట్టణం, గ్రామాల్లోని కాలువల్లో చెత్తను రోజుల తరబడి వదిలేయడంతో నిల్వనీటిలో దోమలు అభివృద్ధి చెందుతున్నాయి. సాయంత్రమైతే తేనెపట్టులా వెంటాడుతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన వీధుల్లోని దుకాణాలు నిర్వహించే వ్యాపారులు దోమల బాధ భరించలేక నరకం చూస్తున్నారు. దోమల సమస్య పరిష్కరిస్తేనే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకుంటామని కొందరు వ్యాపారులు బిల్ కలెక్టర్లకు చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

'ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్'

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఉందని భాజపా నాయకులు ప్రశంసించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్‌లో బడ్జెట్ విశ్లేషణ, వీడియో వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రాష్ట్ర అధికార ప్రతినిధులు పెద్దిరెడ్డి రవికిరణ్, నల్లా పవన్‌కుమార్, పాలూరి సత్యానందం, అయ్యల భాషా, కొపనాతి దత్తాత్రేయ, చీకురుమెల్లి శ్రీనివాస్, సలాది వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

భక్తిపారవశ్యంతో వసంతోత్సవం

ఉత్సవ విగ్రహాలతో దండాడింపులో అర్చకులు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా అయిదో రోజు వసంతోత్సవం, త్రిశూల చక్రస్నానాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు వేగాయమ్మపేట నుంచి స్వామివార్ల రథాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. 8 గంటలకు తీర్థ బిందె, బాలభోగం, అభిషేకాలు జరిపారు. 10 గంటలకు వసంతోత్సవం, గ్రామోత్సవం నిర్వహించారు. వసంతాలు చల్లుకొంటూ ద్రాక్షారామ, వెలంపాలెం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం సప్తగోదావరి నదిలో త్రిశూల స్నానాలు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు చోరోత్సవం జరిగింది.

అమ్మవారికి పూజలు

కాట్రేనికోన : చింతలమెరకలోని విజయలక్ష్మీదుర్గ అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అర్చకులు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో దంగేటి స్వామినాథ్ కుటుంబ సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, గంధం పల్లంరాజు, కముజు లక్ష్మీరమణారావు, సుధీర్ దర్శించుకున్నారు.

సత్యమాంబ జాతర

పూజలు చేస్తున్న అర్చకులు

ఐ.పోలవరం, ఐ.పోలవరంలోని సత్యమాంబ 89వ జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. గరగనృత్యాలు భక్తుల ఆకట్టుకున్నాయి. బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన చేశారు.

ఐ.పోలవరం : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం చండీహోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు పేటేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి హోమం చేశారు. ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సప్తగోదావరి నదిలో త్రిశూల స్నానాలు

'భక్తుల మనోభావాలు దెబ్బతీశారు'

అల్లవరం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ ప్రసాదంలో వైకాపా హయాంలో కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నేతలు ఆరోపించారు. ఆదివారం వారు అల్లవరంలో విలేకరులతో మాట్లాడారు. నెయ్యిలో పంది కొవ్వు కలవలేదని చెబుతున్నా, కల్తీ జరిగిందని ఒప్పుకున్నారన్నారు. స్వచ్ఛమైన నెయ్యి వినియోగించాల్సి ఉన్నా ముడుపుల కోసం రసాయనాలతో చేసిన నెయ్యి వినియోగించడం దారుణమన్నారు. లూటికుర్తి చిన్న, నార్ని సత్యనారాయణ, యాళ్ల సురేష్, నామాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నిరవధిక సమ్మె

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ప్రజాపనులశాఖలో ఓచర్ పెయిడ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 1300 మందిని పర్మినెంట్ చేసి రూ.26,910 వేతనం చెల్లించాలని కోరుతూ సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య కార్యదర్శి కర్రి నాగబాబు తెలిపారు. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాంలలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులంతా ఈ సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు పరిపాలనాధికారికి వినపత్రం ఇచ్చినట్లు నాగబాబు తెలిపారు.

మధురస్మృతుల సమ్మేళనం

సమావేశంలో పూర్వ ఉపాధ్యాయుల

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనం ఆదివారం సందడిగా సాగింది. 1996-2003 సంవత్సరాల్లో పాఠశాలలో పనిచేసిన 25 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు భోగి జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో సమ్మేళనం ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ కోట సోమేశ్ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించారని కొనియాడారు. అనంతరం అప్పటి ఛైర్మన్‌గా పనిచేసిన కనికిరెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ సోమేశ్‌లను సత్కరించారు.

యువత దేశభక్తితో మెలగాలి

సీతారామపురంలోని శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న రాజేంద్ర

తాళ్లరేవు, న్యూస్‌టుడే: యువత దేశభక్తిని గుండెల్లో నింపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రాష్ట్ర కార్యకారిణి రాజేంద్ర కోరారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోరంగ కైట్‌లో, సీతారామపురంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి, వ్యక్తి నిర్మాణం, యోగా వంటి అంశాలను బోధించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు కవాతు నిర్వహించారు. ముఖ్య అతిథి బొడ్డు సత్యనారాయణతో పాటు విత్తనాల కరిమిలస్వామి, చెఎక్కా అజయ్‌వర్మ, కొపనాతి దత్తాత్రేయ వర్మ, ఓం ప్రకాష్, ఎస్‌పివి రామారావు తదితరులు పాల్గొన్నారు.

తెప్పోత్సవానికి ఏర్పాట్లు

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగే తెప్పోత్సవానికి దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గత ఉత్సవాలకు ఇనప డబ్బాలను తెప్పగా తయారు చేశారు. దీనిపై అర్చకులు, దివిటీకారులు, వాహన సేవకులు, అధికారులు కూర్చోవడానికి అనుకూలంగా లేక ఇబ్బందిపడ్డారు. నేడు జరిగే ఉత్సవానికి 20 మంది కూర్చునేలా రెండు ఫైబర్ తెప్పలను తీసుకొచ్చారు.

దస్తావేజులు పడిపోయినవి

నాగాబత్తుల రత్నకుమారి, D/o నాగాబత్తుల వీరవెంకట సత్యనారాయణ, గోపవరం గ్రామం, ఉప్పలగుప్తం మండలం, Dr. B.R.అంబేడ్కర్ కోనసీమ జిల్లా. వీరికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజు No.4339/ 2004, R.S.No. 250 సదరు ఖతాదారుడు మా సొసైటీ రుణం కొరకు దరఖాస్తు చేసియున్నారు. వీరి యొక్క భూమిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల 15 రోజుల గడువులోపు మా కార్యాలయమునకు తెలియపరచగలరు. No. B. 284 శ్రీమహాలక్ష్మి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి॥ గోపవరం, ఉప్పలగుప్తం మండలం. CEO సెల్ : 95159 94246

(c) eenadu

ప్రణాళికతో చదివితేనే ఒత్తిడి దూరం..!

'ఈనాడు' ఆధ్వర్యంలో డయల్ యువర్ ఆర్ఐవోకు విశేష స్పందన

శ్యామలాసెంటర్: ఇంటర్ పరీక్షలకు సమయం సమీపించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 'డయల్ యువర్ ఆర్ఐవో' నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికతో చదివితేనే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ఆమె సూచించారు.

? ప్రశ్న : ద్వితీయ సంవత్సరం పరీక్షలో మార్పులు ఉన్నాయా?

- ఐ.శరత్‌కుమార్, కొవ్వూరు

✔ సమాధానం: ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ సారి సిలబస్ మారింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి మార్పులేదు. పాత పద్ధతిలోనే జరుగుతుంది.

? మార్కుల విభజన ఎలా ఉంటుంది..?

- ఎం.రాధిక, గోకవరం

✔ ఈసారి అరమార్కు, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలుంటాయి. అర, ఒక మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ఛాయిస్ విధానం అమల్లోకి తెచ్చారు.

విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న శారద, ఆర్ఐవో

? రసాయనశాస్త్రంలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రణాళిక ఎలా ఉండాలి..?

- కేదార్‌నాథ్, రంగంపేట

✔ ఇంటర్ మొదటి ఏడాది రసాయనశాస్త్రంలో ముఖ్య పాఠాలు పూర్తిగా నేర్చుకోవాలి. ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలు చదివితే విషయ పరిజ్ఞానం తోపాటు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రైవేటు పుస్తకాలు వల్ల సమయం వృథా అవుతుంది.

మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు 12లో..

ఈనాడు తూర్పుగోదావరి

సోమవారం ఫిబ్రవరి 2, 2026

ప్రగతి నావకు కాసుల చుక్కాని..

చిన్నపరిశ్రమలకు ఊపిరినిచ్చిన నిర్మలమ్మ పద్దు

ఉద్యాన రైతుకు అండగా..

కొబ్బరి సాగు ప్రోత్సహించడానికి కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఉత్పాదకత లేని కొబ్బరి చెట్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు ఇది తోడ్పడుతుంది. తీర ప్రాంతంలో ఉప్పునీటి ప్రభావంతో వేలాది చెట్లు మోడుబారి రైతు నష్టపోతున్నాడు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి తోటలను పరిశీలించి సాయం అందిస్తామన్నారు.

● కోనసీమలో సుమారు లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. వేలాది మంది రైతులు, కార్మికులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో కోకో, పోలవరం జిల్లాలో సాగుచేసే జీడిమామిడి రైతులను ప్రోత్సహించేలా స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

జల మార్గాలకు నిధులు..

రోడ్డు, రైలు రవాణాతో పాటు ఈ సారి జలమార్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రూ.265 కోట్లు కేటాయించడంతో 20 కొత్త జలమార్గాలు రానున్నాయి.

● కాకినాడ-పుదుచ్చేరి కెనాల్, రాజమహేంద్రవరం, భద్రాచలం మార్గాలు అభివృద్ధి చెందనున్నాయి. తక్కువ ఖర్చుతో సరకు రవాణాతో పాటు జల పర్యాటకం వృద్ధి చెందనుంది.

తీరనున్న దాహార్తి..

జల్‌జీవన్ మిషన్‌కు రూ.67,363 కోట్లు కేటాయించడంతో గ్రామాల్లో నిలిచిపోయిన జల్‌జీవన్ మిషన్ పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది.

● ఉమ్మడి జిల్లాలో 1720 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బిల్లులు చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుకు కేంద్ర పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా విద్య, ఉపాధి అవకాశాలకు భారీగా నిధులిచ్చారు.

- ఈనాడు, రాజమహేంద్రవరం

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం..

అర్హులైన ఎంఎస్ఎంఈలకు గ్యారంటీ ఎమెర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం కింద ఈఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించారు. దీనిద్వారా రుణాలు పొంది యూనిట్ల స్థాపనకు అవకాశం కలుగుతుంది.

● ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర నిధులతో వీటిలో కొత్త యూనిట్లు నెలకొల్పడానికి వీలవుతుంది.

'ఆయుష్'.. మరింత బలోపేతం

నేషనల్ ఆయుష్ మిషన్‌ను మరింత బలోపేతం చేయడానికి రూ.1300 కోట్లు కేటాయించారు.

● కాకినాడలో ఆయుర్వేద వైద్యకళాశాల మంజూరై ఉంది. దీనికి ఈ బడ్జెట్‌లో నిధులు వచ్చే అవకాశం ఉంది.

యువతకు ఉపాధి..

పీఎంఈజీపీకు గతేడాది రూ.2,548 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఏడాది పద్దులో రూ.4500 కోట్లకు పెంచారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది.

● గతేడాది ఈ పథకానికి ఉమ్మడి జిల్లాలో 2,478 మంది దరఖాస్తు చేశారు.

సాగరమాల.. సుగమం

సాగరమాల పథకం, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి రూ.616.88 కోట్లు కేటాయించారు.

● కాకినాడ జిల్లాలో సాగరమాల పథకంలో పోర్టు, రహదారుల అభివృద్ధి పనులకు ఇందులో కొంతమేర నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఇక.. మరిన్ని పీఎంశ్రీ పాఠశాలలు

పాఠశాలల్లో మౌలిక వసతులు, సాంకేతిక వనరులు సమకూర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి 'పీఎం శ్రీ' అమలు చేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో 73 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ సారి నిధుల కేటాయింపు పెంచడంతో మరిన్ని పాఠశాలలను ఈ పథకంలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది.

పాపికొండలకు ఏడు పర్యాటక బోట్లు

దేవీపట్నం: గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఆదివారం ఏడు పర్యాటక బోట్లలో 483 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. తొలుత అమ్మవారి ఆలయానికి చేరుకున్న పర్యాటకులు గండిపోశమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. వరద తగ్గడంతో అమ్మవారి ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది.

పంజా విసిరిన పెద్దపులి

తొర్రేడులో రెండు ఆవులు, ఒక లేగదూడను చంపిన వైనం

రాజానగరం, కొంతమూరు, సీతానగరం: ఏలూరు నుంచి తూర్పులోకి ప్రవేశించిన పెద్దపులి హడలెత్తిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడులోకి ప్రవేశించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్తిరాజు పశువుల శాలలోని రెండు ఆవులు, నాలుగు నెలల దూడను చంపి పక్కనే ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లింది. ఆదివారం ఉదయం రైతు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి వి.ప్రభాకరరావు, రేంజ్ అధికారి ఎన్.దావీదునాయుడు తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారులు, నాయకులు అక్కడ ఉండగా లిఫ్ట్ పాటు కాలంలో పరుగు తీయడం కలకలం సృష్టించింది.

అరటి తోటలో పెద్దపులి పాదముద్ర

తోటలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

బయటకు రాకపోవచ్చు..

ప్రస్తుతం ఆ తోటలోనే ఉందని, కడుపు నిండా ఆహారం తినడంతో బయటకు రాకపోవచ్చన్నారు. దాని ప్రశాంతతకు భంగం కలిగిస్తే దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు. కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది రక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సిద్ధంగా ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు వైపు..

తమకున్న సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా రెండు మగ పులులు వచ్చాయని డీఎఫ్‌వో తెలిపారు. అందులో ఒకటి తెలంగాణలోని వికారాబాద్‌లో సంచరిస్తోందని మరొకటి ఇదేనని భావిస్తున్నామన్నారు. దీని వయసు మూడేళ్లకు మించి ఉండొదన్నారు. అవసరాన్ని బట్టి ఒక రాత్రిలో 25 నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు.

ఆవాసానికి తరలించేలా చర్యలు..

పులిని దాని ఆవాసానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ పురందేశ్వరి చరవాణి ద్వారా అటవీశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల రక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు త్వరగా పరిహారం అందేలా చూస్తామన్నారు.

ఆ పాఠశాలలకు నేడు సెలవు

శ్యామలాసెంటర్, రాజానగరం: సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం గ్రామీణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విలువల్లో కోత.. రూ.కోట్ల మేత..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీ పర్వం

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, కలెక్టరేట్

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎన్ని సాఫ్ట్‌వేర్లు మార్చినా అవినీతిని నియంత్రించలేకపోతున్నారు. రెండు రోజుల కిందట కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించి రూ.1.80 లక్షలు నగదు సీజ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్‌గా లక్ష్మి పదవిలో ఉండగా దస్త్రాలు పరిశీలిస్తే ఆస్తుల విలువ తగ్గించి సుమారు రూ.2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహా దోపిడీకి పాల్పడుతున్నారు.

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

కొన్ని పరిశీలిస్తే..

● తూర్పుగోదావరి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల పరిధిలో రూ.3.5 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని సబ్ రిజిస్ట్రార్లు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. రూ.2 కోట్ల వరకు రికవరీ చేశారు. ఇంకా రూ.1.5 కోట్లు ఎస్ఆర్వోల నుంచి స్వాధీనం చేసుకోవల్సి ఉంది.

● కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.45 లక్షలు, రాజమహేంద్రవరం అర్బన్‌లో రూ.22 లక్షలు అండర్ వాల్యూయేషన్ రిజిస్ట్రేషన్లు చేసి వాటాలు పంచుకున్నారు.

● కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది సుమారు వెయ్యి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సరైన పత్రాలు లేకున్నా, ఆస్తులపై ఫిర్యాదులున్నా రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డరనే ఆరోపణలున్నాయి.

ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో వాటి విలువలో 7.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 5 శాతం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఇక్కడే ఆస్తి విలువ తక్కువగా చూపించి రుసుముల ఆదాయంలో కొంత గండికొడుతున్నారు. ఇందులో కొంత సబ్ రిజిస్ట్రార్లు, లేఖర్లు పంచుకుంటున్నారు. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ విలువలో ఒకటి నుంచి రెండు శాతం పర్సంటేజీలుగా క్రయ, విక్రేతల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఏటా మూడు నాలుగు బృందాలు ఆడిట్ చేస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు.

పర్సంటేజీల లెక్కలే వేరు

అలరించిన నృత్య ప్రదర్శన..

పిఠాపురంలోని శ్రీపాద వల్లభ అనఘా దత్త క్షేత్రంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్యకళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య కార్యక్రమం నిర్వహించారు. పెదదసంఖ్యలో కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

- న్యూస్‌టుడే, పిఠాపురం

చక్రస్నానం.. భక్తజన సంద్రం

గరుడ పుష్పక వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు

అంతర్వేది సాగర తీరం మాఘపౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువు దీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. 10.35 గంటలకు విశేషార్చనలు, అవభృథోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. ప్రాచీనకాలం నాటి సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు, వేదపండితులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు. అనంతరం పెరుమాళ్ ప్రతిమను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అరపపై పెట్టి భక్తులకు జల్లుస్నానాలకు అవకాశం కల్పించారు. అంతా వసంత మండపం వద్ద దర్శనాలు చేసుకున్నారు. సాయంత్రం 3.40 గంటలకు ఉత్సవమూర్తులను 16 కాళ్ల మండపానికి తీసుకొచ్చారు. 5.10 గంటలకు ఆలయానికి తీసుకువెళ్లారు.

సుదర్శన పెరుమాళ్‌ను చక్రస్నానం చేయించేందుకు సాగర సంగమం వద్దకు తీసుకొస్తున్న అర్చకులు, (అంతరచిత్రంలో) సుదర్శన పెరుమాళ్

నేటి ఉత్సవాలు

- సాయంత్రం 5 గంటలకు పుష్పక వాహన సేవ
- 6 గంటలకు తెప్పోత్సవం
- రాత్రి 8 గంటలకు తిరుమంజనసేవ, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పయాగం

వైద్యురాలిగా వస్తుందనుకుంటే.. విగతజీవిగా

చాగల్లులో విషాదఛాయలు

చాగల్లు, న్యూస్‌టుడే: తమ కుమార్తెను వైద్యురాలిగా చూడాలనే కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలయ్యాయి. కేవలం రోజుల వ్యవధిలోనే తమ కుమార్తెను వైద్యురాలిగా గ్రామానికి, బంధువులకు పరిచయం చేసి, తమ ఆనందాన్ని పంచుకోవాలని భావించిన ఆ కుటుంబ సభ్యుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. వివరాల్లోకి వెళ్తే చాగల్లుకు చెందిన **జొన్నకూటి లిఖిత** రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

డెంటల్ విభాగంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలోని ఓ శివారు ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇక పూర్తయిపోతుందనుకున్న తరుణంలో ప్రమాదంలో లిఖిత ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఆమె తండ్రి వీర్రాజు రాజమహేంద్రవరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పారా మెడికల్ అధికారిగా పనిచేస్తున్నారు. తల్లి మహాలక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్తగా చాగల్లులో పనిచేస్తున్నారు. సోదరుడు భాను ప్రసాద్ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు ఉన్నత విద్యలు అభ్యసించి, ఉన్నతంగా స్థిరపడాలని కష్టపడి పిల్లలను చదివించారు. భాను ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడగా, లిఖిత దంత వైద్యురాలిగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు. తమ ఆశల దీపం ఆరిపోవడంతో బంధువులు, గ్రామస్థుల రోదనలతో ఆప్రాంతం నిండిపోయింది. లిఖిత అంత్యక్రియలు చాగల్లులోనే నిర్వహించారు.

ఇంతులు.. పారిశ్రామిక కాంతులు..!

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం.. గ్రామీణ మహిళలకు కొత్త జీవనోపాధి.. స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీతో మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించే దిశగా కృషి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కేంద్ర జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కేంద్రం(సీడీఐపీసీ) ఏర్పాటు చేయడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

రెండు కేంద్రాల్లో..

ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ప్ పర్యవేక్షణలో సీడీఐపీసీ ద్వారా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులు, గ్రామీణ మహిళలు 46 మందికి బ్యాచ్‌ల వారీగా పర్యావరణహిత ఉత్పత్తుల తయారీపై నైపుణ్యాధారిత శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ అనంతరం వీరితో యూనిట్లు స్థాపనకు రుణసహకారం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నైపుణ్యాధారిత శిక్షణలో మహిళలు

ఏం నేర్పిస్తారంటే..

✤ డీఆర్‌డీఏ-సెర్ప్ సహకారంతో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కేవీకే సమన్వయంతో పాట్‌పోట్పొరీ ఉత్పత్తుల తయారీలో శిక్షణ అందిస్తున్నారు. పుష్ప వ్యర్థాలు, సేంద్రియ అవశేషాలతో ఉత్పత్తుల తయారీ, నాణ్యత నియంత్రణ, పర్యావరణ హిత ప్యాకింగ్, బ్రాండింగ్, ధర నిర్ణయం సూక్ష్మస్థాయి పారిశ్రామిక మోడల్స్ వంటి అంశాలు మార్గనిర్దేశం చేస్తారు. ✤ కృష్ణ బ్లిస్ సంస్థ సహకారంతో వందశాతం సోయాబీన్ వెక్స్, సహజ సువాసన తైలాలు ఉపయోగించి పొగరాని, ఆరోగ్యానికి హానికరం కాని కొవ్వొత్తుల తయారీని నేర్పిస్తారు. ✤ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి తయారీపై కూడా ఉద్యాన శాస్త్ర నిపుణులతో కలిసి అవగాహన, మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు.

అద్దె భవనాల్లోనే.. ఈఎస్ఐ డిస్పెన్సరీలు

ఈనాడు, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 11 కార్మిక బీమా డిస్పెనరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల అవసరమైన సదుపాయాలు, పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించే వీలుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

● కాకినాడ జిల్లాలో కాకినాడ, సర్పవరం, సామర్లకోట, తునిలో ఏర్పాటు చేసిన వీటికి సొంత భవనాలు లేవు. భవన నిర్మాణాలకు 5 నుంచి 6 సెంట్ల స్థలం ఇస్తే సరిపోతుందని ప్రతిపాదించారు. నాలుగు చోట్ల ఏడుగురు వైద్యులు అవసరం కాగా అయిదుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. తునిలో సేవలు పునరుద్ధరించాల్సి ఉంది.

రాజమహేంద్రవరం గాంధీపురం-I ప్రాంతంలో డిస్పెన్సరీ

దృష్టిసారిస్తేనే..

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న డిస్పెన్సరీలకు సొంత వసతి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కలెక్టర్లతో ఇటీవల సీఎస్ నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఈ అంశంపై సమీక్షించారు. జిల్లా యంత్రాంగం వీటిపై దృష్టి సారిస్తే అద్దె భారం తప్పడంతోపాటు మెరుగైన వసతులతో సేవలు కార్మికులకు అందే అవకాశం ఉంది.

● తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం, కడియం, సీతంపేట, కొవ్వూరు, నిడదవోలులో డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. సీతంపేటలో ఎకరా స్థలం అవసరం కాగా.. ఇతర చోట్ల 5 నుంచి 6 సెంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు.

క్రీడా సమరంలో.. సివంగులు..!

దేవీచౌక్, న్యూస్‌టుడే: ఓ వైపు చదువుతూనే మరో వైపు తమకిష్టమైన క్రీడల్లో ప్రత్యేకత చాటుతున్నారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినులు. జిల్లా స్థాయిలో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతున్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాక్సింగ్, షటిల్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇటీవల జరిగిన అంతర కళాశాలల వాలీబాల్, క్రికెట్, బాక్సింగ్ పోటీల్లో రాణించి అంతర విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

బాక్సింగ్ అంటే ఆసక్తి

మేరీకోమ్ స్ఫూర్తితో పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్ ఎంచుకున్నా. పదో తరగతిలో ఉండగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. 2023లో పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించా. దిల్లీలో జరిగిన అండర్-19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఇటీవల రాజమహేంద్రవరంలోని మహిళా కళాశాలలో జరిగిన అంతర కళాశాలల పోటీల్లో పాల్గొని మార్చిలో పంజాబ్‌లో నిర్వహించే యూనివర్సిటీ పోటీలకు సన్నద్ధమవుతున్నా.

- కె.సింధు

యూనివర్సిటీ పోటీలకు

జోనల్ స్థాయిలో ఏసీఏ అండర్-19, జిల్లా స్థాయి సీనియర్ స్థాయి, అండర్-23 సీనియర్స్ విభాగాల్లో ఆడా. భారత క్రికెటర్ కోహ్లీని చూసి స్ఫూర్తి పొందా. ఇటీవల యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యా. తండ్రి వీరభద్రరావు సొంతంగా ట్రాన్స్‌పోర్ట్ వాహనం నడుపుతారు. రాష్ట్ర జట్టుకు ఆడాలనే లక్ష్యంతో కష్టపడుతున్నా.

- యు.హర్షవర్ధని, బీఏ ద్వితీయ సంవత్సరం

ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ

చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నా. ఇప్పటి వరకు అండర్-19, అండర్-23 సీనియర్స్, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నా. 2024, 2025లో కూడా యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యా. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రవేశం ఉంది. సీజీటీఎం కళాశాలలో ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు సాధన చేస్తా. తండ్రి షేక్ దర్గా సాహెబ్ పాల రవాణా వ్యాపారం చేస్తారు.

- షేక్ రేష్మా, బీఎస్సీ తృతీయ సంవత్సరం

ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ నేడు

కలెక్టరేట్: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌తోపాటు భూసంబంధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్డీవోలు, తహసీల్దార్‌లు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీపంలోని కార్యాలయాల్లోనూ సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్
పాత వస్తువులు తెచ్చుకొని కొత్త వస్తువులు మార్చుకోండి
ఏ పాతదైనా మిక్సీ, కుక్కర్, గ్రైండర్, స్టవ్, మైక్రోవోవెన్, వాషింగ్ మిషన్, A/c, గీజర్స్ మొదలగు గృహోపకరణాలు సరికొత్తగా మార్చుకునే అవకాశం
*Conditions Apply
శ్రీరామ్ హోమ్ అప్లయన్సెస్
కందకం రోడ్, రాజమహేంద్రవరం ✆ 78935 97577, 83090 28233

(c) eenadu

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బీవీఆర్ చౌదరి

అంబటి వ్యాఖ్యలపై నిరసనాగ్రహం

టి.నగర్: మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సభ్య సమాజాన్ని తలదించుకొనేలా వ్యాఖ్యలు శోచనీయమని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా తెదేపా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ తెలిపారు. అంబటిని కఠినంగా శిక్షించాలని ఆదివారం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వైకాపా తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. ఆయనను వెనకేసుకు వచ్చేలా జగన్‌తోపాటు, ఆ పార్టీ మొత్తం వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. తిరుపతి లడ్డూ కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

'రాష్ట్రంలో అరాచకం సృష్టించే ప్రయత్నం'

మాట్లాడుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబును రెచ్చగొట్టి బయటకు వదులుతున్నారన్నారు. ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. గతంలో ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా విమర్శించారన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ స్పష్టం చేసిందన్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ ఆచారాలపై అవగాహన లేదన్నారు. ఆయన భార్యను తీసుకొని ఎప్పుడైనా తిరుపతి వెళ్లారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబును జగన్ హత్యచేసి, ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు కూడా వెనుకాడరన్నారు. జగన్ మళ్లీ అధికారం చేపడితే రాష్ట్రం బతికి బట్టగట్టే పరిస్థితి లేదన్నారు. కేంద్రం కలుగజేసుకుని బెయిల్ రద్దు చేయాలన్నారు. తెదేపాలో ఎక్కువ మంది కాపులు ఉన్నారని, అంబటి ఒక్కడే కాపు నాయకుడు కాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది కాపులపై కుట్రగా చెప్పడం సరికాదన్నారు. లడ్డూలో కల్తీ సహజమేనని వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం తెలిసిందేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్, కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తాళ్లపూడి: దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి తదితర నాయకులు

'నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తరిమికొడతారు'

• కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

తాళ్లపూడి: సీఎం చంద్రబాబుపై వైకాపా మాజీ మంత్రి అంబటిరాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తూ తాళ్లపూడిలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తాళ్లపూడి పోలీసు స్టేషన్‌లో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ బూతుల రాంబాబు నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తరిమికొడతారన్నారు. సుబ్బరాయచౌదరి, టీవీ రామారావు, సిద్దా దుర్గారావు, వెంకట్రావు, ప్రకాశం, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అలాంటి వారికి సమాజంలో చోటులేదు

అనపర్తి గ్రామీణం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి లాంటి వ్యక్తులకు సభ్య సమాజంలో చోటులేదని పేర్కొన్నారు. సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి మురికి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తులను వైకాపా నాయకులు వెనకేసుకురావడం శోచనీయమన్నారు.

వ్యాఖ్యలు అర్థరహితం

కడియం: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, జోన్-2 సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. బూతు పురాణంతో అధికార పార్టీ శ్రేణులపై వైకాపా నేతలు విరుచుకుపడటం ప్రజలు గతంలో గమనించి గద్దె దింపినా బుద్ధి రాలేదన్నారు. అంబటి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజానగరం: రాజానగరం పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెదేపా నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన అను

ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు అందజేస్తున్న నాయకులు

పోలీసులకు తెదేపా నాయకుల ఫిర్యాదు

చిత వ్యాఖ్యల వల్ల తెదేపా నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సై సత్యనారాయణను కోరారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గంగిశెట్టి చంటిబాబు, తెదేపా జిల్లా కార్యదర్శి కొణతం నరసింహరావు, టీఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Hospitality Partner
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)

Man of the Series
Hero

Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఆలమూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులిద్దరూ తరచుగా గొడవ పడుతున్నారని జీవితంపై విరక్తితో ఓ యువకుడు గోదావరి నదిలో దూకబోతుండగా పోలీసులు వెంటనే స్పందించి అతన్ని కాపాడిన ఘటన ఆలమూరు మండలం జొన్నాడలో ఆదివారం చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం పెద్దపేటకు చెందిన కాలాబత్తుల రవికిరణ్ తన సోదరి చిన్నారికి ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా జొన్నాడ వంతెనపై ఉన్నట్లు గుర్తించి ఆలమూరు ఎస్సై నరేష్ సిబ్బందితో వెళ్లి రవికిరణ్‌ను పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. యువకుడిని కాపాడిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

ఆశల పంట.. ఆనందమే ఇంట

ఏళ్ల కల.. కఠోర సాధన.. ఫలించిన వేళ విజేతలతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం అంతాఇంతా కాదు. తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు పలువురు విజయం సాధించారు. సర్కారు కొలువులో స్థిరపడనున్నారు.

- న్యూస్‌టుడే, సర్పవరం(కాకినాడ గ్రామీణం), శ్యామలాసెంటర్(రాజమహేంద్రవరం)

సుబ్బారెడ్డి ఇక ఆర్టీవో..

నందిపాటి లక్ష్మీ వెంకట సుబ్బారెడ్డి

కాకినాడ గ్రామీణం వలసపాకలకు చెందిన నందిపాటి లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు. తండ్రి నందిపాటి వెంకటరెడ్డి విశ్రాంత పంచాయతీ కార్యదర్శి, తల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాలు. లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి విజయవాడ కేకేఆర్ గౌతమ్ కళాశాలలో ఇంటర్, అహ్మదాబాద్‌లోని పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఐఐఎం కోర్సు పూర్తి చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎస్సార్ ఆయిల్స్‌లో మేనేజర్‌గా పనిచేశారు. 2024లో శిక్షణ లేకుండానే సివిల్స్ రాసి ముఖాముఖి వరకు వెళ్లారు. 2025 మే నెలలో మొదటిసారి సొంతంగా సన్నద్ధమై గ్రూప్-1 పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్(ఆర్టీవో)గా ఎంపికయ్యారు.

పదేళ్ల కల.. నెరవేరే అక్షరాలా..

కర్రి రాజా రమేష్‌బాబు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సంతృప్తి లేదు. ఆ తరువాత ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కొనసాగాలనిపించలేదు. మళ్లీ టీసీఎస్‌లో చేరడం.. ఓ పక్క కొలువు.. మరోపక్క కల సాధనకు కఠినంగా శ్రమించడం.. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. గ్రూప్స్‌లో విజయం సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్‌ట్యాక్స్ కొలువు సాధించారు రాజమహేంద్రవరానికి చెందిన కర్రి రాజా రమేష్‌బాబు. తండ్రి సత్యనారాయణ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. తల్లి పద్మావతి జిల్లా పరిషత్ స్కూల్లో హిందీ పండిట్. భార్య స్వప్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నా ఉద్యోగ సాధనకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించటంతో పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా చదువుకున్నానని రమేష్‌బాబు చెప్పారు. రోజుకు 7 నుంచి 9 గంటల పాటు చదివి విజయం సాధించానని, గతంలో నాలుగు సార్లు ముఖాముఖి వరకు వెళ్లగా గ్రూప్స్ రెండుసార్లు ఒక మార్కు, ఐదు మార్కుల వద్ద ఆగిపోయానని, నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించి విజయం సాధించానని తెలిపారు.

బట్టీ వద్దు.. పాఠ్యాంశాలపై పట్టు అవసరం..!

• 'ఈనాడు' ఆధ్వర్యంలో 'డయల్ యువర్ ఆర్ఐవో'

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది..? ఒత్తిడికి గురి కాకుండా ఎలా చదవాలి.. వంటి ప్రశ్నలకు 'ఈనాడు' ఆధ్వర్యంలో ఆదివారం 'డయల్ యువర్ ఆర్ఐవో' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను ఆర్ఐవో ఐ.శారద నివృత్తి చేశారు.

ప్రశ్న: హాల్‌టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు..? **-టి.మీనాక్షి, రాజమహేంద్రవరం**

సమాధానం: రాత, ప్రయోగ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో ఉంచుతాం. మీరు చదువుతున్న కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, ఇవ్వకపోయినా నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి హాజరుకావచ్చు. ఈ నెల రెండోవారంలో హాల్‌టికెట్లు వస్తాయి.

ప్రశ్న: 'సంకల్పం' తరగతులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? **-ఎం.భరత్, విద్యార్థి తండ్రి, ధవళేశ్వరం**

సమాధానం: ప్రభుత్వ కళాశాలల్లో సంకల్ప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను ఏ.బీ.సీ. విభాగాలుగా విభజించి సీ విభాగం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు వీరిని దత్తత తీసుకుని, ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దుతున్నాం.

ప్రశ్న: లెక్కలు, ఆంగ్ల భాషపై సాధన ఎలా ఉండాలి..? **-టి.దుర్గారావు, తుని**

సమాధానం: ఆంగ్ల, గణితం పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలంటే వాటిని బట్టీ పట్టకూడదు. గ్రామర్‌పై పూర్తిగా పట్టు సాధిస్తే 60 మార్కులకు 50 సులువుగా తెచ్చుకోవచ్చు. మిగిలిన 40 మార్కులు పద్య, గద్యభాగం, నాన్‌డిటెల్ నుంచి వస్తాయి.

ప్రశ్న: బయాలజీ ప్రశ్నపత్రం మారిందా..? **-మోజెస్, రావులపాలెం**

సమాధానం: ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఆంగ్లం 100, తెలుగు/సంస్కృతం/హిందీ 100, గణితం-100, ఫిజిక్స్-85, కెమిస్ట్రీ-85, బయాలజీ (బోటనీ,జువాలజీ) 85 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ప్రశ్న: పరీక్షలు సమీపించడంతో ఎలా రాస్తామో అని భయంగా ఉంది. **-చక్రవర్తి, కాకినాడ**

సమాధానం: విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా వారిలో ధైర్యం నింపేందుకు కేర్ టేక్స్ సిస్టమ్ ద్వారా ప్రముఖులచే ప్రతి కళాశాలలో ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

సంక్షేమ పథకాల రథసారథి ఎన్టీఆర్

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి దుర్గేష్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేషారావులు

నిడదవోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం కోరుమామిడి కంచాలమ్మ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహామనిషి ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా నిత్యం ప్రజల సంక్షేమానికి పనిచేశారన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షుడు మట్టపర్తి చంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు

మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మూర్తి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్‌గా, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వి.వి.ఎస్.మూర్తి ఆదివారం రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, నదీతీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక వారసత్వ సంపదను సమర్థంగా వినియోగిస్తే ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా రూపొందుతుందన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పన దిశగా దృష్టి సారించాలని ఆర్డీకి సూచించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

కలలన్నీ.. కల్లలై..

• రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
• వివాహమైన ఏడాదిలోనే మృతి

కాపా కార్తీక్ (పాత చిత్రం)

తణుకు, పెరవలి, న్యూస్‌టుడే: ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. సహధర్మచారిణితో ఆనందంగా జీవిస్తున్నాడు. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. ఇంతలోనే విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కాపా కార్తీక్ (24) దుర్మరణం పాలయ్యాడు. తణుకు గ్రామీణ ఇన్‌ఛార్జి ఎస్సై జానా సతీశ్ కథనం మేరకు.. కార్తీక్ ప్రేమ వివాహం అనంతరం తన భార్యను నర్సింగ్ చదివిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ మినీ వ్యాను తేతలి కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా.. తాడేపల్లిగూడెం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న కార్తీక్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజేతలతో వ్యాయామ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి

ఓపెన్ స్కేటింగ్ పోటీల్లో చాగల్లు విజయం

చాగల్లు: గత నెల 31న స్కేటింగ్ రేంజర్స్ అకాడమీ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ స్కేటింగ్ పోటీల్లో చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 21 పతకాలను సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు జె.విజయలక్ష్మి తెలిపారు. 10 బంగారు, 4 రజత, 7 కాంస్య పతకాలను విద్యార్థులను సాధించారన్నారు. ప్రధానోపాధ్యాయురాలు వాసవి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	19,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	32,500
గటగట	30,000
కొత్తకాయ: గండేరా	30,500
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	143-00
రిటైల్ లైవ్	170-00
డ్రెస్డ్	247-00
స్కిన్‌లెస్	281-00

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-67 పైII
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. రాజమండ్రి శ్రీసాయిలక్ష్మీ లాడ్జిలో SVG మార్కెట్‌రోడ్, ఆర్.టీ.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో మందులు కలవు.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గ॥ స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

JOBS

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

MARKETING/ SALES

రామచంద్రాపురం K.V.L సోలార్ ఎనర్జీ బ్రాంచి నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Salary: 13,500/-+ పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటివ్స్+ అకామిడేషన్ ఇవ్వబడును. వివరాలకు సంప్ర. ✆ 83285 53150, 90103 57793

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU for Advertisement Contact: 8008597607

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

రాజమహేంద్రవరం

సేవలు ఆదర్శనీయం

బొమ్మూరు: వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. బొమ్మూరులోని వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవ కార్యక్రమం కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత భారతీయ సహ సర్ కార్యవాహ ముకుంద, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు.

ముగిసిన సూర్యారాధన మహోత్సవాలు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: మాఘమాస దశమ వార్షికంగా కోలమూరు పద్మాక్షి నగర్‌లో నిర్వహిస్తున్న సూర్యారాధన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వడలి కుమార్‌శర్మ నేతృత్వంలో ఉదయం నుంచి శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై దర్శించుకున్నారు.

పులి.. వచ్చిన దారిలోనే అడవిలోకి

- ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్

శ్యామలాసెంటర్, కొంతమూరు, రాజానగరం: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి తొర్రేడులో పెద్దపులి సంచారం నేపథ్యంలో కాతేరు, తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. పులి ఎక్కడ నుంచి సంచరించిందో అదే మార్గంలో తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్ తెలిపారు.

ఆందోళన చెందొద్దు..

పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ సూచించారు. ఆదివారం వారు తొర్రేడుకు వచ్చారు. మృతిచెందిన పశువుల యజమానికి ధైర్యం చెప్పారు. పిల్లలను బయటకు పంపొద్దన్నారు. అటవీ అధికారుల సూచనలను తప్పక పాటించాలన్నారు.

తొర్రేడులో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల, అధికారులు, నాయకులు

బహిర్భూమికి వెళ్లే వారు ఈ ప్రాంతం వైపు వెళ్లొదన్నారు. ఆ ప్రాంతంలో పనులకు వెళ్లొద్దని, కూర్చుని పొలం పనులు చేసుకుంటుంటే జంతువుగా భావించి దాడి చేసే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పశువులను పొలాల్లో కాకుండా ఇళ్ల వద్దే ఉంచుకోవాలన్నారు. రాత్రిపూట ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసులు గస్తీ నిర్వహించేలా చూస్తామన్నారు. రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డీఆర్వో ప్రసన్నలత, తదితరులు పాల్గొన్నారు.

ఆటో చోదకులకు దుస్తుల పంపిణీ

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు మానవతా దృక్పథంతో మెలుగుతూ తమ జీవనోపాధిని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లాలని స్వర్ణాంధ్రా వృద్ధాశ్రమం నిర్వాహకుడు గుబ్బల రాంబాబు కోరారు. ఆదివారం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న ఆటో స్టాండ్‌లోని ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు 40 మందికి రూ.20వేల విలువైన దుస్తులు బహూకరించారు. యూనియన్ ప్రతినిధి బంటి మాట్లాడుతూ గతంలో స్వర్ణాంధ్రా తరఫున ఆటో డ్రైవర్ల సౌకర్యార్థం స్వర్ణాంధ్రా ఆధ్వర్యంలో సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారన్నారు. తమ అవసరాలను గుర్తించి దుస్తులు అందించడం సంతోషంగా ఉందన్నారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి కాశీ యాత్ర

6న 'కాశీ-అయోధ్య యాత్ర' ఆర్టీసీ ప్రత్యేక బస్సు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సౌకర్యార్థం 'కాశీ-అయోధ్య యాత్ర' పేరిట రాజమహేంద్రవరం డిపో నుంచి ఆర్టీసీ ప్రత్యేక యాత్ర బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో అధికారులు చెబుతున్నారు. ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు ఇక్కడి డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే యాత్రలో భాగంగా 13 పుణ్యక్షేత్రాల్లో ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఈ యాత్రకు పుష్‌బ్యాక్ టుప్లస్‌టూ సీట్లు, టీవీ సౌకర్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కరికి టికెట్ ఛార్జీ రూ.13 వేలుగా నిర్ణయించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. యాత్రలో భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. మార్గమధ్యలో ఎవరైనా విశ్రాంతి గదులు తీసుకోవాలనుకుంటే దానికయ్యే అదనపు ఖర్చు మాత్రం భక్తులే భరించాల్సి ఉంటుంది. ఈ యాత్రకు వెళ్లదలచుకున్నవారు నాలుగురు కంటే ఎక్కువమంది ఉంటే వారి ఇంటివద్దకే వెళ్లి బస్సు టికెట్లు అందిస్తామని ఆర్టీసీ డిపో అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

సిద్ధమైన సూపర్ లగ్జరీ బస్సు

దర్శించే క్షేత్రాలివి..

● కాశీ-అయోధ్య యాత్రలో భాగంగా 13 క్షేత్రాల్లో ప్రముఖ దేవాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ● భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి ఆలయం ● పూరీలో జగన్నాథస్వామి ఆలయం ● కోణార్క్‌లో సూర్యదేవాలయం ● జాజ్‌పూర్‌లో గిరిజాదేవి ఆలయం ● అలహాబాద్‌లో బడేహనుమాన్ ● కల్యాణిదేవి ఆలయం ● త్రివేణి సంగమం ● కాశీలో కాశీవిశ్వేశ్వరస్వామి(జ్యోతిర్లింగం) ● కాశీఅన్నపూర్ణ, విశాలక్ష్మి(శక్తి పీఠం) ● అయోధ్యలో బాలరాముడు నూతన మందిర దర్శనం, నైమిశారణ్యంలో గోమతి నదీస్నానం ● చక్రతీర్థం, రుద్రావర్తం, లలితాదేవి(ఉపశక్తిపీఠం) ● గయలో విష్ణుపాద ఆలయం, మంగళగౌరీ ఆలయం(శక్తిపీఠం) ● బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం ● అరసవిల్లిలో సూర్యనారాయణస్వామి ఆలయం ● శ్రీకూర్మంలో కూర్మనాథ దేవాలయం ● అన్నవరంలో రమాసత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

మరిన్ని వివరాలకు..

ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం నేరుగా స్థానిక ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో అధికారులను లేదా 95023 00189, 99666 66544, 98660 45588 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

ఆర్థిక శక్తిగా దేశం: ఎమ్మెల్యే

టి.నగర్, న్యూస్‌టుడే: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా దేశం ఎదిగేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివారం ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించారన్నారు. హైస్పీడ్ రైళ్లు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌లతో ఏపీకి ఊతం లభిస్తుందన్నారు. ఈ బడ్జెటు ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
★ విజన్ 2047కి తగ్గట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలను మరింత వేగంగా చేరుకొనేందుకు ఇది దోహదపడుతుందన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులను మరింత ఆకట్టుకుందన్నారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందివ్వడం ప్రగతిని సూచిస్తోందన్నారు.

వికసిత్ భారత్‌కు బడ్జెట్ దోహదం

దేవీచౌక్, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు దోహదం చేస్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. బడ్జెట్‌ను ఎల్ఈడీ తెరపై వీక్షించిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక, విద్య, వైద్యం, రవాణా, మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి రంగాలు మరింత అభివృద్ధి చెందేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. కేంద్ర బడ్జెన్‌ను ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

'అనుచిత వ్యాఖ్యలు సరికాదు'

టి.నగర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు సరికాదని శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు. వైకాపాలో ఉన్న ప్రతిఒక్కరిలో దుర్మార్గమైన డీఎన్ఏ ఉందన్నారు. చంద్రబాబు నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. ఆ కారణంగానే ఇంతవరకు రాష్ట్రంలో తిరగగలుగుతున్నారన్నారు.

నియామకం

రాజానగరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఏపీఎఫ్‌సీసీఐ)ఈసీ సభ్యునిగా రాజానగరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మండవిల్లి వెంకన్నబాబు నియమితులయ్యారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

భాజపా జిల్లా పదాధికారుల నియామకం

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం నూతన కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామక కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుల వేపకాయల కాశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కర్తవ్య నిష్ఠతో పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ అభివృద్ధికి, రైతు ఆర్థికంగా బలోపేతం కావడానికి అందిస్తున్న పథకాలను అందిస్తున్నారన్నారు. పథకాలు ప్రతి రైతుకు అందేలా అనుసంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. రైతుల సమస్యలపై నిరంతరం అవగాహనతో వ్యవహరిస్తూ పార్టీ, దేశాభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించాలని సూచించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు, స్వర్ణ రజిని, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నిడమర్తి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సభ్యులతో భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర

గోదావరిలో శ్రీవారి చక్రస్నానం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని వేంకటేశ్వర మఠంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కంబాలచెరువు సమీపంలోని ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. గోదావరిమాత విగ్రహం వద్ద స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఖండవల్లి పవన్ కుమార్ ఆచార్యుల నిర్వహణలో గోదావరిలో స్వామివారి చక్రస్నాన వేడుక జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పర్యాటకంగా నర్సరీల అభివృద్ధికి కృషి: మంత్రి దుర్గేష్

కడియం, న్యూస్‌టుడే: కడియపులంకలో నర్సరీలను పర్యాటకంగా అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళికలో భాగంగా సుమారు రూ.5కోట్లతో నిర్మించే ఎకో టూరిజం ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ హితవు పలికారు. ఆయన కడియపులంకలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలోనే ఇక్కడ ఎకో టూరిజం హబ్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అఖండ గోదావరిలో భాగమైన ఈ ప్రాజెక్టు రద్దయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కు మళ్లే అవకాశం ఉందన్నారు. ఆ మేరకు గ్రామస్థులంతా సహకరించాలని ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టించవద్దని, చిన్నపాటి మార్పులు కోరితే వాటిని స్వాగతిస్తామన్నారు. కార్యక్రమంలో మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, పంతం గణపతి, మార్గాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

పుష్కరాల నాటికి రహదారుల విస్తరణ

మోరంపూడి: పుష్కరాల నాటికి రోడ్లు, డ్రెయినేజీలను నూతన ప్రణాళికతో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్‌బీ, పీఆర్ శాఖల అధికారులతో కలిసి ఎన్‌హెచ్5 నుంచి పాత బొమ్మూరు వరకు, పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్యనగర్, పిట్టలవానిచెరువు, శాటిలైట్ సిటీ ఏ,బీ,సీ బ్లాక్, హుకుంపేట పంచాయతీ డీ బ్లాక్ మీదుగా పాత బొమ్మూరు వరకు రోడ్లను పరిశీలించారు. చాలా చోట్ల రోడ్లు ఆక్రమణలో ఉన్నాయని, సమగ్ర సర్వే చేసి పుష్కరాల నాటికి రోడ్లను విస్తరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

రోడ్డు పక్కనే వ్యర్థాలు...

అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా కొంతమందిలో మార్పు రావట్లేదు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పరిసర ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మల్లయ్యపేట సమీపంలోని కాతేరుచెరువు వద్ద నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతంలో ఇష్టానుసారంగా చెత్త వేయడంతో పందులు ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్త తొలగించి మళ్లీ అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీచౌక్

బండి పెట్టేందుకు చోటేది..?

నగరంలోని రైతుబజార్ల వద్ద పార్కింగ్‌కు తగిన స్థలం లేకపోవడంతో బండి పెట్టేందుకు చోటు కనిపించట్లేదు. ఆదివారం కావడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. తోపుడు బండ్లు, ఆటోలు కూడా అక్కడే నిలపడంతో రైతుబజారుకు వచ్చే వినియోగదారులకు బండి పెట్టేందుకు చోటులేకుండా పోయింది. రద్దీని నియంత్రించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీచౌక్

గమనించకుంటే ముప్పే..

స్థానిక పాతసోమాలమ్మ గుడిరోడ్డు నుంచి పోస్టల్ కాలనీకి వెళ్లే రోడ్డు జంక్షన్ వద్ద భూగర్భ డ్రెయిన్ మ్యాన్‌హోల్‌పై ఇనుప మూత దెబ్బతిని ప్రమాదకరంగా ఉంది. వాహనచోదకులు దీనిని గమనించకుంటే ఇబ్బందే. ముఖ్యంగా రాత్రివేళలో ఇటుగా వెళ్లే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

పేపరుమిల్లు మార్గంలో దుమ్ము

నగరంలో నిత్యం రద్దీగా ఉండే పేపరుమిల్లు మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు, పాదచారులు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే ప్రధాన రహదారి కావడంతో నిరంతరం రద్దీగా ఉంటుంది. ఈమార్గంలో చాలా కాలంగా ఇసుక లారీలు అధికంగా సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళి కమ్మేసి స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అంతా ఇసుకతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయస్థానం

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఎన్‌సీఈఆర్‌టీ రాష్ట్ర ఆవిష్కార్ అభియాన్‌లో భాగంగా విజయవాడలో నిర్వహించిన స్పెల్‌బీ పోటీల్లో సిటీ మున్సిపల్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి కె.శ్యామ్యూల్ ప్రవీణ్ ద్వితీయస్థానంలో నిలిచినట్లు ప్రధానోపాధ్యాయులు పి.దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని స్టెల్లా కళాశాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కె.శ్యామ్యూల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పతకం అందుకున్న చెప్పారు.

ఆలయంలో అన్నదానం

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: స్థానిక తుమ్మలావ ప్రాంతంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీభద్రావతి సమేత శ్రీభావనాఋషి స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి విశేష పూజలు చేశారు. సుమారు 5వేల మందికి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెదేపా సీనియర్ నేత గన్ని కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు తంగెళ్ల హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆదిత్య

దేవీచౌక్, న్యూస్‌టుడే: భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజమహేంద్రవరానికి చెందిన బేతిరెడ్డి ఆదిత్యను నియమించారు. యువమోర్చాలో గత దశాబ్దకాలంగా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, జోనల్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

రాజానగరం,న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియం మండలం మురుమండ గ్రామానికి చెందిన కొండపల్లి కాళీకృష్ణ భగవాన్(33) మృతి చెందినట్లు సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. గత నెల 30న రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జి.యర్రంపాలెం వద్ద ద్విచక్రవాహనంపై వెళుతూ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భగవాన్ ఆదివారం మృతి చెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు గుర్తింపు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రతి సంవత్సరం అకౌంటింగ్ సంస్కరణల ప్రమోషన్‌లో ప్రకటించే అవార్డును రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సొంతం చేసుకొంది. దేశవ్యాప్తంగా అనేక మున్సిపల్ కార్పొరేషన్లు పోటీపడగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంపిక కావడం విశేషం. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ భవనంలో వరల్డ్ ఫోరమ్ ఆఫ్ అకౌంటెంట్స్ 2.0 కార్యక్రమంలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ ఈ అవార్డును అందుకొన్నారు. ఐసీఏఐ అధ్యక్షుడు చరణ్‌జోత్ సింగ్, ఉపాధ్యక్షులు ప్రసన్న కుమార్, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా చేతులమీదుగా పురస్కారం లభించింది.

అవార్డు అందుకుంటున్న అదనపు కమిషనర్ రామలింగేశ్వర్

వీనులవిందుగా గాత్ర సంగీతం

శ్రీసద్గురు సన్నిధి నెలవారీ శాస్త్రీయ సంగీత, నృత్య సభ కార్యక్రమం ఆదివారం గోదావరి గట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో జరిగింది. తిరుపతికి చెందిన ద్వారం లక్ష్మి గాత్ర సంగీతానికి విజయనగరానికి చెందిన హనుమంతు రామ్‌చరణ్ వయోలిన్, విజయవాడకు చెందిన సద్గురు చరణ్ మృదంగం, తాడేపల్లిగూడేనికి చెందిన యస్.హనుమంతరావు ఘటం, ఆముదాలవలసకు చెందిన బి.దుర్గా శ్రీనివాసశర్మ మోర్సింగ్‌పై వాద్య సహకారం అందించారు. పలువురు సంగీతాభిమానులు హాజరయ్యారు. – న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

ద్వారం లక్ష్మి గాత్ర సంగీతం

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

శ్రీకాశీ అన్నపూర్ణ అన్నక్షేత్రం ఆధ్వర్యంలో రాచకొండ వెంకట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో వైభవంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. ఆదివారం గోదావరిగట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 108మంది దంపతులు సామూహిక వ్రతాలు చేసుకున్నారు. – న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

నిడదవోలు, న్యూస్‌టుడే: రైలు ఢీకొని శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం - బాదంపూడి రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి గరీబ్‌రాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లే సమయంలో రైల్వేట్రాక్ మీదకు వచ్చినట్లు తెలిపారు. రైలు గుద్ది ఈడ్చుకుని పోగా, మృతుని తలపూర్తిగా తెగి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి శరీరంపై గులాబి రంగు టీ షర్టు, నలుపు రంగు ప్యాంట్, జర్కిన్ ధరించి ఉన్నాడన్నారు. ఎడమ చేతిపై పచ్చబొట్టు, కుడి మోచేతి పైభాగాన ఎస్వీ అనే అక్షరాల పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94906 17090, 80191 57528 చరవాణి నంబర్లలో సంప్రదించాలని రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు.

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాలు

అయినవిల్లి, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రాజమహేంద్రవరానికి చెందిన గగనం వెంకటసూర్యనాగేశ్వరరావు, శివలీల దంపతులు ఆదివారం రూ.1,00,125, కర్రి వరుణ్ రూ.40,464 విరాళాన్ని అందజేశారు. వీరికి అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు బహూకరించారు.

దాతలకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న అర్చకుడు

అశ్వ వాహనంపై అనంత పద్మనాభుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామివారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వ వాహనంపై భూ సమేత అనంత పద్మనాభ స్వామివారి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. అఖండ కాగడాల నడుమ, భాజా భజంత్రీలు, మేళ తాళాలతో స్వామివారు విశేష అలంకరుడై రాజవీధుల్లో గ్రామోత్సవంగా వచ్చారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. లక్ష్మీ నారసింహుని అయిదు రోజుల అధ్యయనోత్సవాలు సోమవారం రాత్రి శేష వాహనంపై జరిగే గ్రామోత్సవంతో ముగియనున్నాయి.
★ మండలంలోని నరేంద్రపురంలో కొలువైన త్రిమూర్తుల స్వామి వారి దివ్య కల్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

గోదారమ్మకు పున్నమి హారతి

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో జరుగుతున్న నిత్య హారతి వేడుక వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం అర్చకులు ముందుగా గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. 14 రకాల హారతులను శాస్త్రోక్తంగా నదీమ తల్లికి అందించారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. – న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం



(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశ పరీక్ష

ఎటపాక, న్యూస్‌టుడే: జవహర్ నవోదయలోని 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సమస్యలు తలెత్తితే 7013682332, 6303385853, 8790669894 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

పరీక్షా కేంద్రాలు: ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల, ఎటపాక జవహర్ నవోదయ విద్యాలయం, చింతూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల, రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. కాకినాడ జిల్లాలో తుని ఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాల, గోకవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

శ్రీవారి చక్రస్నానం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని వేంకటేశ్వర మఠంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కంబాలచెరువు సమీపం లోని ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. గోదావరిమాత విగ్రహం వద్ద స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఖండవల్లి పవన్ కుమార్ ఆచార్యుల నిర్వహణలో గోదావరిలో స్వామివారి చక్రస్నాన వేడుక జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ కొత్త విలువలు ఇలా..

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం(మోరంపూడి): రాజమహేంద్రవరం గ్రామీణం పిడింగొయ్యి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ఏడు గ్రామాల్లోని ఆయా ప్రాంతాల్లో స్థలాలకు సంబంధించి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు, భవనాలకు సంబంధించి కొత్త కంపోజిట్ విలువలు అమలులోకి రానున్నాయి. బ్లాకుల వారీగా ఆయా గ్రామాల్లో మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, స్థలాలకు పెరిగిన డిమాండ్, ప్రస్తుత బయట మార్కెట్ విలువ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని దానికనుగుణంగా నివాసిత ప్రాంతాల్లో, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ఏరియాల్లో మార్కెట్ విలువను సవరించినట్లు అధికారులు చెబుతున్నారు. సవరించిన ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం స్థలం విలువ ఆయా ఏరియాల్లో రూ.వెయ్యి వరకు పెరగగా కొన్ని వాణిజ్యపరమైన ఏరియాల్లో మాత్రమే రూ.2 నుంచి రూ.3 వేల వరకు పెరిగింది. భవనాల కంపోజిట్ విలువ చదరపు అడుగుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సవరించారు.

● పిడింగొయ్యి గ్రామంలో 1 నుంచి 4 బ్లాకు నంబర్లలోని చదరపు గజం స్థలం ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.11 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. బ్లాకు నంబరు 5లో రూ.15-16 వేలకు, 6నుంచి 10, 12, 13 బ్లాకు నంబర్లలో రూ.22-23 వేలు, 11, 14 బ్లాకు నంబర్లలో రూ.26-28 వేలకు విలువ పెరిగింది. ● కోలమూరు గ్రామంలో 1 నుంచి 4 బ్లాకు నంబర్లలో రూ.10-12 వేలు, 5 నుంచి 18 బ్లాకు నంబర్లలో రూ.11-12 వేలకు పెరిగింది. ● కాతేరులో 1నుంచి 8 బ్లాకు నంబర్లలో రూ.15-16 వేలకు మార్కెట్ విలువ పెరిగింది ● గాడాల గ్రామంలో అన్ని బ్లాకు నంబర్లలో గజం స్థలం మార్కెట్ విలువ రూ.7 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. ● తొర్రేడు గ్రామంలో రూ.2,700 నుంచి రూ.3 వేలకు పెరిగింది. ● నిడిగట్ల గ్రామంలో రూ.1,600 నుంచి రూ.2 వేలకు, మధురపూడిలో అన్నిబ్లాకు నంబర్లలో రూ.3 వేల నుంచి రూ.4 వేలకు భూముల మార్కెట్ విలువ పెరిగింది.

ఉత్సవాలు సరే.. సమస్యల సంగతేంటి?

నేడు సమన్వయ కమిటీ సమావేశం

కోరుకొండ, న్యూస్‌టుడే

ప్రసిద్ధి గాంచిన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రానున్న ఉత్సవాలను పురస్కరించుకుని సమన్వయ కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరిస్తారని భక్తుల్లో ఆశాభావం నెలకొంది. ఏటా ఉత్సావాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నా భక్తులకు కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.

రోడ్డుపైనే వాహనాల పార్కింగ్

కొండపై ఇది పరిస్థితి

కొండపైకి వెళ్లిన భక్తులకు కొన్నిసార్లు మాత్రమే తాగునీరు అందుబాటులో ఉంటుంది. పిల్లల్ని తీసుకుని వెళ్లినప్పుడు తాగునీరు లేక ఇబ్బందులు పడ్డామని కొంత మంది భక్తులు చెబుతున్నారు. అర్చకస్వాములు, భక్తులు వినియోగించుకునేందుకు శౌచాలయాలు లేక అవస్థలు పడుతున్నారు. స్వయంభువు స్వామివారి దర్శన వేళలు(ఏకకాలార్చన) మధ్యాహ్నంతో ముగుస్తున్నాయని తెలియక సమయం దాటిన తరువాత వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దర్శన సమయాలను బోర్డు రూపంలో ఏర్పాటు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెట్ల మార్గంలో కోతుల బెడద తీరని సమస్యగా మారింది. వీటిని పట్టించకపోవడంతో కొన్నిసార్లు భక్తులపై దాడి చేయడం, అరటిపళ్లు, కొబ్బరికాయలను లాక్కొన్న సందర్భాలు లేకపోలేదు.

వెంటాడుతున్న సమస్యలు

భక్తులు పవిత్రంగా భావించే కొండ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కొండను ఆనుకుని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పశువుల పాకలతో పాటు ఇతర కార్యకలాపాలు సాగిస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన దారి మార్గం అధ్వానంగా ఉంది. తాగునీటి సౌకర్యం అందుబాటులో లేక భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నదానసత్రం ఇరుకుగా ఉండటంతో అన్నప్రసాదం కోసం భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. కోనేరు మెట్లు పలుచోట్ల శిథిలమై, చుట్టూ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. ఆలయానికి వచ్చిన భక్తుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో ద్విచక్ర వాహనాలన్నీ రోడ్డుపైనే అడ్డుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

అధ్వానంగా గిరిప్రదక్షిణ మార్గం

సమస్యలపై చర్చించాలి..

కోరుకొండ ఉత్సవాల ఏర్పాట్లపై నేడు జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో ఏటా నిర్వహించే ఉత్సవ ఏర్పాట్లపైనే కాకుండా ఆలయం పరిధిలో నెలకొన్న సమస్యలపై చర్చించాలని భక్తులు కోరుతున్నారు. అన్నవరం దేవస్థానం దత్తత దేవాలయం కావడంతో ప్రత్యేక దృష్టి సారిస్తే నారసింహుని ఆలయం అభివృద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పుష్కరాల నాటికి రోడ్లను అభివృద్ధి చేస్తాం

మోరంపూడి: పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని రోడ్లు, డ్రెయినేజీలను నూతన ప్రణాళికతో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఆర్ అండ్‌బీ, పీఆర్ శాఖల అధికారులతో కలిసి ఎన్‌హెచ్5 నుంచి పాత బొమ్మూరు వరకు, పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్యనగర్, పిట్టలవానిచెరువు, శాటిలైట్ సిటీ ఏ,బీ,సీ బ్లాక్, హుకుంపేట పంచాయతీ డీ బ్లాక్ మీదుగా పాత బొమ్మూరు వరకు రోడ్లను పరిశీలించారు. చాలా చోట్ల రోడ్లు ఆక్రమణలో ఉన్నాయని, సమగ్ర సర్వే చేసి పుష్కరాల నాటికి రోడ్లను విస్తరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆర్అండ్‌బీ ఈఈ ఎస్.బీ.వీ రెడ్డి, ఏఈలు సిద్ధార్థ, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

శాటిలైట్ సిటీలో రోడ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గోరంట్లతో అధికారులు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

ధవళేశ్వరం: 91212 29057	కడియం: 91212 29062
బొమ్మూరు: 91549 78039	మోరంపూడి: 94935 92696
రాజానగరం: 98492 36167	కోరుకొండ: 80085 74213

నీరు వృథా

సమస్య: పాత బొమ్మూరు రోడ్డులో పైపు నీరు వృథాగా పోతుంది. నీరు రోడ్డుపైకి చేరడం వల్ల బురదగా ఉంటోంది. వీధి కొళాయి సమస్యగా ఉంది. **- గిరి, స్థానికుడు**

సమాధానం: మరమ్మతులు చేయించి నీటి వృథాను నియంత్రిస్తాం.

- కాశీ, గ్రామకార్యదర్శి, బొమ్మూరు

– న్యూస్‌టుడే, బొమ్మూరు

గుంతలతో పాట్లు..

వేమగిరి నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ కెనాల్ రోడ్డులో పలుచోట్ల గుంతలు పడి అధ్వానంగా ఉంది. రోజూ ఈ మార్గంలో దాదాపు 500 మంది రాకపోకలు సాగిస్తారు. రాత్రి పూట ప్రయాణించే వారు వాటిని గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు. – కడియం, న్యూస్‌టుడే

సేవాగుణాన్ని అలవర్చుకోవాలి: మంత్రి దుర్గేష్

బొమ్మూరు, న్యూస్‌టుడే: వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. బొమ్మూరులోని వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవ కార్యక్రమం కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత భారతీయ సహ సర్ కార్యవాహ ముకుంద, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని, ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ డ్రెయిన్ పనులను పుష్కరాలకు పూర్తి చేస్తామన్నారు. పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆనంద స్వరూప్, ఆర్.కె.జైన్‌లు సాహిత్య సంస్థగా ఏర్పాటై సేవా మార్గంవైపు ప్రయాణించడం గొప్ప విషయమన్నారు. తెదేపా వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రఘురాం కిరణ్, డా.పిడుగు విజయ్ కుమార్‌లు ఆసుపత్రి విషయంలో తమ వంతు సేవలందిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ 20 పడకల ఆసుపత్రికి ఎంపీ పురందేశ్వరి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు, ఆనంద స్వరూప్ రూ.25 లక్షలు, కంబాల శ్రీనివాసరావు రూ.10లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. కామిని ప్రసాద్ చౌదరి, మత్సేటి ప్రసాద్, ప్రముఖులు పాల్గొన్నారు.

వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కందుల దుర్గేష్

సామాజిక సేవలు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి

కడియం : సామాజిక సేవలు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. కడియపులంకలో ఉషాకిరణ్ నర్సరీ అధినేత డేగల రాము ఆధ్వర్యంలో సుమారు రూ.1.5లక్షలతో సమకూర్చిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఆయన స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. నర్సరీ స్థాపించి 25ఏళ్లు పూర్తికావడంతో దాదాపు 25 వేల మొక్కలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు దాతృత్వం చేయడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో పంతం గణపతి, మార్గాని సత్యనారాయణ, శ్రీసత్యదేవా, విశ్వేశ్వరా హైటెక్ నర్సరీల సోదరులు పాల్గొన్నారు.

అశ్వ వాహనంపై అనంత పద్మనాభుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామివారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వ వాహనంపై భూసమేత అనంత పద్మనాభ స్వామివారి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. అఖండ కాగడాల నడుమ, భాజా భజంత్రీలు, మేళ తాళాలతో స్వామివారు విశేష అలంకరుడై రాజవీధుల్లో గ్రామోత్సవంగా వచ్చారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. లక్ష్మీ నారసింహుని అయిదు రోజుల అధ్యయనోత్సవాలు సోమవారం రాత్రి శేష వాహనంపై జరిగే గ్రామోత్సవంతో ముగియనున్నాయి.

వైభవంగా ఊదలమ్మతల్లి జాతర

కడియం: వేమగిరి గ్రామ దేవతగా కొలువైన శ్రీఊదలమ్మతల్లి జాతర మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో భక్తులు సామూహిక వ్రతపూజలు ఆచరించారు. ఎమ్మెల్యే గోరంట్ల స్వామివారిని దర్శించుకున్నారు.

కడియం : నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ఆ మేరకు కడియం మండలం వేమగిరి కొండపై కొలువైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

త్రిమూర్తుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం: మండలంలోని నరేంద్రపురంలో కొలువైన త్రిమూర్తుల స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీసమేతంగా స్వామి వార్లను దర్శించుకున్నారు.

వంతెనపై ఇసుకతో ఇక్కట్లు..

మోరంపూడి పైవంతెనపై సుమారు అర కిలోమీటరు పొడవునా ఇసుక మేటలుగా పేరుకుపోయింది. ద్విచక్ర వాహనాలు జారి, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిమితికి మించి లోడింగ్‌తో ఇసుక లారీలు రాకపోకలు సాగించడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటిని నియంత్రించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.న్యూస్‌టుడే, మోరంపూడి

బ్యారేజీపై విద్యుత్తు వృథా

ధవళేశ్వరం బ్యారేజ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పొడవునా పగలు వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొన్నిసార్లు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం వెలుగుతునే ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యుత్తు వృథా అవుతోందని అంటున్నారు. ఉదయం పూటి ఆరిపోయి, రాత్రిపూట మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

తుప్పలు ఇలా.. కూర్చునేది ఎలా!

కోరుకొండ నుంచి రాజమహేంద్రవరం ప్రధాన రహదారిలో కాపవరం కూడలి వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రాంతం అధ్వానంగా ఉంది. షెల్టర్ ముందు తుప్పలు పెరిగి, చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉంది. వెనుక కూడా ఇదే పరిస్థితి. దాంతో ప్రయాణికులెవరూ షెల్టర్‌ను వినియోగించడం లేదు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బస్‌షెల్టర్ పరిసరాలను శుభ్రం చేయించాలని పలువురు కోరుతున్నారు. – కోరుకొండ, న్యూస్‌టుడే

పై వంతెన కింద అంతేనా!

మోరంపూడి పై వంతెన కింద భాగంలో పిల్లర్స్ వద్ద ఖాళీ స్థలం మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం సీసాలు, ఆహార పొట్లాలతో ఆ ప్రాంతం కలుషితంగా మారుతోందని వాహనచోదకులు చెబుతున్నారు. వ్యర్థాల బస్తాలు, సంచులు అక్కడే పడేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బొమ్మూరు

దీపాలు వెలగవు... ప్రమాదాలు ఆగవు

బొమ్మూరు నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో కొద్ది రోజులుగా వీధి దీపాలు రాత్రుళ్లు ఒక పక్క మాత్రమే వెలుగుతున్నాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిలో విద్యుత్తు దీపాలు వెలగకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. కలెక్టరేట్, హార్లిక్స్ ఫ్యాక్టరి నుంచి ఉద్యోగులు సాయంత్రం రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా సర్వీసు రోడ్డులేకపోవడం వల్ల భయపడుతూ రోడ్డు దాటుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, బొమ్మూరు

పులి.. వచ్చిన దారిలోనే అడవిలోకి

ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్

శ్యామలాసెంటర్, కొంతమూరు, రాజానగరం: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి తొర్రేడులో పెద్దపులి సంచారం నేపథ్యంలో కాతేరు, తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. పులి ఎక్కడ నుంచి సంచరించిందో అదే మార్గంలో తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్ తెలిపారు.

ఆందోళన చెందొద్దు..

పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ సూచించారు. ఆదివారం వారు తొర్రేడుకు వచ్చి మృతిచెందిన పశువుల యజమానికి ధైర్యం చెప్పారు. పిల్లలను బయటకు పంపొద్దన్నారు. అటవీ అధికారల సూచనలను తప్పక పాటించాలన్నారు. బహిర్భూమికి వెళ్లే వారు ఈ ప్రాంతం వైపు వెళ్లొదన్నారు. ఆ ప్రాంతంలో పనులకు వెళ్లొద్దని, ఒంగుని పొలం పనులు చేసుకుంటుంటే జంతువుగా భావించి దాడి చేసే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పశువులను పొలాల్లో కాకుండా ఇళ్ల వద్దే ఉంచుకోవాలన్నారు. రాత్రిపూట ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసులు గస్తీ నిర్వహించేలా చూస్తామన్నారు. రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డీఆర్వో ప్రసన్నలత పాల్గొన్నారు.

బీసీవై జిల్లా యూత్ కన్వీనర్‌గా సాయి మణికంఠ

రాజానగరం, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) తూర్పు గోదావరి జిల్లా యూత్ కన్వీనర్‌గా నీలపాల సాయి మణికంఠను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. మణికంఠ మాట్లాడుతూ పార్టీలో కీలకమైన యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రాజానగరం,న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియం మండలం మురుమండ గ్రామానికి చెందిన కొండపల్లి కాళీకృష్ణ భగవాన్(33) మృతి చెందినట్లు సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. గత నెల 30న రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జి.యర్రంపాలెం వద్ద ద్విచక్రవాహనంపై వెళుతూ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భగవాన్ ఆదివారం మృతి చెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మన ఊరు మన భవిష్యత్తు నినాదంతో ర్యాలీ

కడియం, న్యూస్‌టుడే: కడియపులంకలో యువకులు మన ఊరు - మన భవిష్యత్తు నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు క్రీడాకారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామంలో క్రీడా స్థలంగా వినియోగించుకుంటున్న మైదానంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే మహిళలు, వృద్ధులకు నడిచేందుకు, యువకులు వ్యాయామం చేసేందుకు జాగా ఉండదని వాపోయారు. శివరాత్రిని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ స్థలాన్ని ఉపయోగించడం పరిపాటిగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజామోదంతో ముందుకు సాగాలని నినాదాలు చేస్తూ గ్రామంలో వారంతా ఆదివారం ర్యాలీని నిర్వహించారు.

మన ఊరు మన భవిష్యత్తు ర్యాలీలో పాల్గొన్న గ్రామ యువత

టూరిజం ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దు: మంత్రి దుర్గేష్

కడియం, న్యూస్‌టుడే: కడియపులంకలో నర్సరీలను పర్యాటకంగా అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళికలో భాగంగా సుమారు రూ.5కోట్లతో నిర్మించే ఎకో టూరిజం ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ హితవు పలికారు. ఆయన కడియపులంకలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలోనే ఇక్కడ ఎకో టూరిజం హబ్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అఖండ గోదావరిలో భాగమైన ఈ ప్రాజెక్టు రద్దయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కు మళ్లే అవకాశం ఉందన్నారు. ఆ మేరకు గ్రామస్థులంతా సహకరించాలని ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టించవద్దని, చిన్నపాటి మార్పులు కోరితే వాటిని స్వాగతిస్తామన్నారు. కార్యక్రమంలో మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, పంతం గణపతి, మార్గాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎఫ్‌సీసీఐ ఈసీ సభ్యునిగా వెంకన్నబాబు నియామకం

రాజానగరం : ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఏపీఎఫ్‌సీసీఐ)ఈసీ సభ్యునిగా రాజానగరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మండవిల్లి వెంకన్నబాబు నియమితులయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఆదివారం నిర్వహించిన కర్యాక్రమంలో ఏపీఎఫ్‌సీసీఐ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు చేతుల మీదుగా వెంకన్నబాబు, జిల్లా అధ్యక్షునిగా బూర్లగడ్డ సుబ్బరాయలు, కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, కన్వీనర్‌గా నందెపు శ్రీను నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి గ్రంధి రాజా, మునగా రమేష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కదలని మురుగు.. దోమలతో బెంబేలు

కడియం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణంలోని ముఖ్యకూడళ్లలో వ్యర్థాలతో జనాలు విసిగిపోతున్నారు. దీనికి తోడు గ్రామాల్లోని ప్రధాన డ్రెయిన్లలో పేరుకుపోయిన సిల్టు కారణంగా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దోమల బెడద తీవ్రంగా పెరిగిందని గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరి అలంకార ప్రాయంగా మారాయని స్థానికులు విమర్శిస్తున్నారు. కడియం మండలంలో ఇప్పటివరకు శీతాకాలంలో ఫాగింగ్ యంత్రాలు వినియోగించిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. గ్రామీణ నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మేజర్ పంచాయతీగా పేరొందిన ధవళేశ్వరం, హుకుంపేట, మోరంపూడి, కడియం, వేమగిరి, కడియపులంక గ్రామాల్లోనూ అదే పరిస్థితి. సాయంత్రమైతే దోమలు విజృంభిస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలు మరమ్మతులకు గురి కాగా, మరికొన్ని చోట్ల పనిచేస్తున్నా వినియోగించకపోవడం గమనార్హం. దోమకాటుతో పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కడియం ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా యంత్రాలు పనిచేసే చోట ఫాగింగ్ చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశించామన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

కడియం హైస్కూల్ దారిలో వ్యర్థాలతో నిండిన ప్రధాన డ్రెయినేజీ

శ్రద్ధాంజలి
మంచికి, మమతానురాగాలకు మారు పేరుగా నిలిచిన మంచిమనిషి శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారి మృతికి చింతిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం.
శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారు Ex. సొసైటీ అధ్యక్షులు, బూరుగుపూడి
మామిడిపల్లి లక్ష్మీరామారావు
గురుదేవులు, ద్వారాకాషిరిడి, బూరుగుపూడి

శ్రద్ధాంజలి
మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన మా కుటుంబ శ్రేయోభిలాషి శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారి మరణం మాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.
శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారు Ex. సొసైటీ అధ్యక్షులు, బూరుగుపూడి
కంటే గణేష్
రాజమండ్రి

శ్రద్ధాంజలి
మంచితనం, ప్రేమ, ఆప్యాయతతో అందరి మనస్సులలో చిరస్థాయిగా నిలిచి, బూరుగుపూడి సొసైటి అధ్యక్షునిగా రైతులకు, ప్రజలకు విశేషమైన సేవలందించిన శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారి మరణానికి చింతిస్తూ, వారి కుటుంబసభ్యులందరికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం.
శ్రీ కంటే సత్యనారాయణ (చంటియ్య) గారు మరణం: 19-01-2026 Ex. సొసైటి అధ్యక్షులు, బూరుగుపూడి
కంటే నాగకేశవరావు, PACS ఛైర్ పర్సన్, బూరుగుపూడి
CEO: ఈదల సుదర్శనరావు మరియు సిబ్బంది

(c) eenadu

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు

తాళ్లపూడి, న్యూస్‌టుడే: పేదలకు వైద్యం అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని పెద్దేవంలో ఆయుష్మాన్‌భారత్ పథకం ద్వారా మంజూరైన రూ. 42లక్షలు, తాళ్లపూడిలో 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన రూ. 35లక్షల వ్యయంతో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు భూమిపూజ చేశారు. వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ద్విసభ్యకమిటీ సభ్యుడు సుబ్బారాయచౌదరి, కూటమి నాయకులు అన్నమరెడ్డి సత్తిబాబు, ఉడతా వీరేంద్ర, నామన చిన్నబూరయ్య, మద్దుకూరి శంకరం, కైగాల రాంబాబు పాల్గొన్నారు.

కోరుమామిడిలో పాపన్న గౌడ విగ్రహావిష్కరణ

నిడదవోలు: నిడదవోలు మండలం కోరుమామిడిలో సర్వాయి పాపన్న గౌడ విగ్రహాన్ని ఆదివారం మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

పాపన్న గౌడ విగ్రహం వద్ద మంత్రి దుర్గేష్, బూరుగుపల్లి శేషారావు

మేమున్నాం.. మీకు తోడుగా

సమస్య: గోపాలపురంలో నకిర్లమ్మ అమ్మవారి గుడి సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దానితో వాహనదారులకు ఇబ్బంది వస్తుంది. వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. – జి.శ్రీను, గోపాలపురం

సమాధానం: గతంలో ఏర్పాటు చేసిన వాటిని తొలగించాం. మరల పరిశీలన చేసి నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
- అనురాధ, కార్యదర్శి
– న్యూస్‌టుడే, గోపాలపురం

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497
నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

పట్టించుకోరు.. పట్టుకోరు

• యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా

● ఈచిత్రంలో కనిపిస్తున్నది గత ఏడాది కొవ్వూరు మీదుగా మూగ జీవాలను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమాచారంతో దాడి చేసి పట్టుబడిన కంటైనర్. దీనిలో తరలిస్తున్న 53 పశువులను పట్టుకుని, వాహనంతో పాటు, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఎద్దులను గోసంరక్షణ శాలకు తరలించారు. ● ఇదేవిధంగా శనివారం తుని నుంచి విజయవాడకు కొవ్వూరులోని జాతీయ రహదారిపై తరలిస్తున్న 9 ఆవులను కొవ్వూరు పోలీసులు పట్టుకున్నారు.

గోపాలపురం, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొన్ని రాష్ట్రాల్లో గోవును ఎంతో భక్తిగా పూజిస్తూ, గోమాతగా పిలుస్తారు. కాని ప్రస్తుతం గోమాత కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. పలు చోట్ల గోవుల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. సంతలో ఆవులు, గేదెలు అనే తేడా లేకుండా అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఇతర ప్రాంతాలకు మాంసం కోసం ఎగుమతి చేస్తున్నారు. మూగజీవులతో చీకటి వ్యాపారం సాగించే వారికి పలు శాఖల అధికారులు అండగా ఉంటూ చీకటి దందా చేస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో 10 వాహనాల్లో సుమారు 150 పైబడి అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నారు.

అధికారులను చుట్టాలుగా చేసుకుని దందా..

పశువుల అక్రమ రవాణా చేసేవారు చట్టాలను, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక, పోలీసు, రెవెన్యూశాఖలో అధికారులను చుట్టాలుగా చేసుకుని దందా సాగిస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రతి వారం మూడు నాలుగు భారీ వాహనాల్లో పశువుల రవాణా సాగిస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే పట్టుకుంటున్నారు. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో అయితే యథేచ్ఛగా గోవు మాంసం పగలు రాత్రి తేడా లేకుండా విక్రయిస్తున్న వాటి వైపు చూసిన వారు లేరు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు..

పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో పట్టుబడిన పశువులను గోసంరక్షణ శాలకు తరలిస్తున్నాం. ఎవరైన అక్రమంగా ఆవులు, ఎద్దులు రవాణా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
– దేవకుమార్, డీఎస్పీ, కొవ్వూరు

విద్యుత్తు సరఫరాలో అంతరాయం రేపు

తాళ్లపూడి: మలకపల్లి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో 11కేవీ లైనుకు సంబంధించి మరమ్మతుల నిమిత్తం ఈనెల 3, 4, 5 తేదీల్లో వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 33-11కేవీ పరిధిలోని మలకపల్లి, రావూరుపాడు, పెద్దేవం గ్రామాల్లో సరఫరా నిలిపి వేస్తున్నామని వెల్లడించారు. వారికి ఉదయం 4గంటల నుంచి 9గంటలు, మధ్యాహ్నం నుంచి 6గంటల వరకు మార్పులు చేశామన్నారు.

నేడు ఉనకరమిల్లిలో నిలుపుదల

నిడదవోలు, న్యూస్‌టుడే: ఆర్డీఎస్ఎస్ పథకం ఉనకరమిల్లి 11కేవీ వ్యవసాయ ఫీడర్ వేరు చేసే పనుల్లో భాగంగా ఈనెల 2న విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు నిడదవోలు డివిజన్ ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు

తాళ్లపూడి: మాఘమాసం పురస్కరించుకొని మండలంలోని ప్రక్కిలంక శివాలయంలో ఆదివారం సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సూర్యనారాయణమూర్తి ఉత్సవ విగ్రహాలకు పుష్పాలంకరణ చేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక చేయూత

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థికంగా చేయూత లభిస్తుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. మోర్త తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వేలివెన్నులో ఆదివారం నిర్వహించిన సదస్సులో చెక్కులను అందజేశారు. తెదేపా మండలశాఖ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

వేలివెన్నులో చెక్కు అందజేస్తున్న శేషారావు

వైకాపాను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారు

కొవ్వూరు పట్టణం: ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెదేపా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఆశిష్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో ఆదివారం అంబటి దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. అనంతరం పట్టణ స్టేషన్లో ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఆశిష్‌లాల్, బూరుగుపల్లి వీరరాఘవులు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్నా, దుద్దుపూడి రాజారమేష్ పాల్గొన్నారు. ● పంగిడిలో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో వైకాపా నాయకుడు అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. జొన్నా బాలకృష్ణ, కొప్పాక విజయ్ కుమార్, పెరుగు పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉన్నాయని తెదేపా దళిత విభాగ నాయకుడు పెనుమాక జయరాజు విమర్శించారు.

కొవ్వూరు పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు

కల్తీ నెయ్యి వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే..

చాగల్లు, న్యూస్‌టుడే: కల్తీ నెయ్యి వివాదం నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి పేర్కొన్నారు. చాగల్లులో ఆదివారం రాత్రి అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ, అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెదేపా మండలాధ్యక్షుడు సి.హెచ్. పెంటారావు, బి.శివనాగేంద్ర పాల్గొన్నారు.

భాజపా జిల్లా సంయుక్త కార్యదర్శిగా గోపాలకృష్ణ

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: భాజపా కిసాన్ మోర్చా జిల్లా సంయుక్త కార్యదర్శిగా తాడిపర్రుకు చెందిన అక్కిన గోపాలకృష్ణ ఎంపికైనట్లు ఆయన ఆదివారం తెలిపారు. గత 30 ఏళ్లుగా భాజపా పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషికి గాను రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ పదవిని ఆదివారం అప్పగించారన్నారు.

ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సాహం

తాళ్లపూడి: ప్రతిభ కలిగిన విద్యార్థులను మరింత ఉన్నతశిఖరాలకు చేరుకునేలా మానవత సంస్థ మరింత ప్రోత్సహిస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.వీ సూర్యనారాయణ తెలిపారు. మండలంలోని బల్లిపాడులో మానవత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 10 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ జనార్దనరావు విద్యానిధి దాత దుగ్గిరాల సూర్యనారాయణ, సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసు, చంద్రయ్య, హనుమంతురావు, శేఖర్, సురేష్, సాయిబాబా పాల్గొన్నారు.


చెక్కులు అందుకున్న విద్యార్థులతో సభ్యులు

18 ఏళ్ల కల.. నెరవేరనున్న వేళ

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి మండలం లక్ష్మీపురం నుంచి పల్లంట్ల మీదుగా కురుకూరు వెళ్లే రహదారి నిర్మాణానికి ఆదివారం తెదేపా నాయకులు భూమి పూజ చేశారు. నాయకులు మాట్లాడుతూ సుమారు 18 ఏళ్ల నుంచి నూతన రహదారి కోసం మూడు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కృషితో రూ. 3 కోట్లు మంజూరయ్యాయన్నారు. ర.భ శాఖ నుంచి విడుదలైన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్డు, మిగతా ప్రాంతాల్లో బీటీ రోడ్డు మొత్తం 6 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. తంగేళ్ల మునేశ్వరరావు, కొయ్యలమూడి చిన్నబాబు, సుధారాణి, సుంకర దుర్గారావు, సొసైటీ ఛైర్మన్ యలమాటి భాస్కరరావు, సర్పంచి కొయ్యలమూడి అనంతలక్ష్మీ, కొయ్యలమూడి గాంధీ, బొల్లిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.


కురుకూరులో భూమి పూజ చేస్తున్న కూటమి నాయకులు

పుట్టిన ఊరికి గుర్తింపు తెచ్చిన మారుతీ సుధ

నిడదవోలు, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 9వ ర్యాంకు సాధించిన నిడదవోలు మండలం డి.ముప్పవరానికి చెందిన ద్రోణంరాజు మారుతీ సుధ ద్వారా గ్రామానికి మంచి గుర్తింపు వచ్చిందని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం ఆమెను గ్రామస్థులు సత్కరించారు. బొల్లం బ్రహ్మాజీ, మారిశెట్టి అమ్మిరాజు, ఆగడ్డ సిద్ధబాబు, మానెం రాము, దుర్గారావు, గుమ్మడి మోజేష్ పాల్గొన్నారు.

నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలి

నిడదవోలు: నిడదవోలు రైల్వే జంక్షన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు జువ్వల రాంబాబు మాట్లాడుతూ నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమిస్తామన్నారు. గెడ్డం రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అమృతమూర్తికి
అశ్రునివాళి
మా భవిష్యత్తుకు బంగారు బాటలు చూపిన పవిత్రమూర్తి
శ్రీ రొట్టె గాంతియ్య గారి మరణానికి చింతిస్తూ..
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
శ్రీ రొట్టె గాంతియ్య గారు, M.A., B.L.,
రిటైర్డ్ తహశీల్దార్ (MRO)
జననం: 12-09-1958 మరణం: 25-01-2026 భార్య: రొట్టె రామలక్ష్మి
కుమారులు: డా॥ రొట్టె నరేష్‌కుమార్, MD. M/s Regal Enterprises
రొట్టె శశికుమార్, (బ్యాంక్ మేనేజర్ CBI)
కుమార్తె: విప్పర్తి భార్గవి MBA. HR. IT, అల్లుడు: లక్ష్మణ్ MBA (టీం లీడర్ IT)
మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: 02-02-26 సోమవారం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం H.No:9-29/A, SC Peta, రామాలయం దగ్గర మా స్వగృహమునందు జరుపబడును.

కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటసత్తెమ్మ

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసిన కోటసత్తెమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ రోజు అమ్మవారికి రూ. 1,67,377ల ఆదాయం వచ్చింది. పలువురు భక్తులు దర్శనాల ద్వారా రూ. 38,200, అన్నదాన ట్రస్ట్‌కు రూ. 12,798, ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 48,575, ఇతర టికెట్ల అమ్మకాల ద్వారా రూ. 67,804ల ఆదాయం వచ్చింది. ఆలయ సహాయ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్, వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధానార్చకుడు ఎస్వీకేపీ శర్మ పాల్గొన్నారు.

శిథిలావస్థలో రామయ్యకుంట వంతెన

ఉండ్రాజవరం మండలంలోని మోర్త, పెరవలి రహదారిలో రామయ్యకుంట కాలువకు నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కూలటానికి సిద్ధంగా ఉంది. పాఠశాల బస్సులతో పాటు అరటి, కంద, కొబ్బరి, కోకో, కోడిగుడ్ల లోడు లారీలు ఈ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రాధాన్యతను గుర్తించి పునర్నిర్మించాలి. పరిశీలించి అభివృద్ధి పనులు చేయించటానికి కృషి చేస్తామని ఆర్ అండ్‌బీ ఏఈ శ్రీనివాసు తెలిపారు. – న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

మాఘ పౌర్ణమి విశేష పూజలు

కొవ్వూరు పట్టణం: పవిత్ర మాఘమాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావడంతో ఆదివారం ఆలయాల్లో విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు గోష్పద క్షేత్రం ప్రధాన రేవులో శాస్త్రోక్తంగా స్నానాలు ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. సుందరేశ్వరస్వామి, జ్ఞానసరస్వతిదేవి, గోష్పదేశ్వరస్వామి ఆలయాల్లో సూర్యారాధన, సౌరహోమాలు, సూర్యనమస్కారాల క్రతువులు చేశారు.

బాలాత్రిపురసుందరికి హారతి సమర్పిస్తున్న మహిళలు

మహిళ అదృశ్యం

ఉండ్రాజవరం: ఉండ్రాజవరానికి చెందిన గాలంకి విజయకుమారి (30) అదృశ్యమైనట్లు తల్లి కండెల్లి సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. రెండ్రోజుల క్రితం తన భర్త సాయిబాబా, ఈమె గొడవ పడ్డారన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని ఎస్సై అన్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిడదవోలు: రైలు ఢీకొని శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం-బాదంపూడి రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి గరీబ్‌రాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లే సమయంలో రైల్వేట్రాక్ మీదకు వచ్చినట్లు తెలిపారు. రైలు గుద్ది ఈడ్చుకుని పోగా, మృతుని తల పూర్తిగా తెగి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడు గులాబి రంగు టీ షర్టు, నలుపు రంగు ప్యాంట్, జర్కిన్ ధరించి ఉన్నాడన్నారు. ఎడమ చేతిపై పచ్చబొట్టు, కుడి మోచేతి పైభాగాన ఎస్వీ అనే అక్షరాల పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94906 17090, 80191 57528 చరవాణీలకు ఫోన్ చేయలన్నారు.

భక్తాంజనేయస్వామి ఉత్సవాలు

నల్లాకులవారిపాలెంలోని భక్తాంజనేయస్వామి

పెరవలి: నల్లాకులవారిపాలెంలోని భక్తాంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈఉత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి లక్షతమలపాకుల పూజ చేశారు. ఖండవల్లిలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, ముక్కామలలో కేశవస్వామి, కాకరపర్రులోని వేణుగోపాలస్వామి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. స్వామివార్లకు ఉదయం చక్రస్నానం, శ్రీపుష్పోత్సవం చేశారు.

పాత గొడవల నేపథ్యంలో యువకుడిపై దాడి

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు పట్టణానికి చెందిన కుంద్రపు వెంకట సూర్యనారాయణ గణేష్ డెకరేషన్ పనులు చేస్తుంటారు. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలు బంకునకు వెళ్లి తిరిగి వస్తుండగా పరిమి కల్యాణ మండపం వద్దకు వచ్చేసరికి పాత గొడవల కారణంగా దినకర్ అతని స్నేహితుడు వినయ్ గొడవకు దిగారు. బీరు సీసాతో పొడవబోగా పెనుగులాడి తప్పించుకున్నాడు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంపై ఎస్ఐ వంశీ అలెగ్జాండర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉండ్రాజవరంలో సందడిగా మారెమ్మ జాతర

ఉండ్రాజవరం: వేలివెన్నులో కొలువైన మారెమ్మతల్లి ఉత్సవాలను ఆదివారం సందడిగా నిర్వహించారు. అమ్మవారితో పాటు గరగలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అన్నసమారాధన చేపట్టారు.


శ్రద్ధాంజలి
జననం: 15-08-1947
నిర్యాణం: 21-01-2026
కీ॥శే॥ నందిగం సురేంద్రమోహన్‌ప్రసాద్ గారు
మంచికి, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మీరు
మా నుండి భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా మదిలో ఎల్లప్పుడూ చిరస్మరణీయం.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..
భార్య: శ్రీమతి వసుంధరాదేవి
కుమారులు: నందిగం శ్రీకుమార్ కోడళ్ళు: మైథిలి
నందిగం లక్ష్మీశ్రీనివాస్ (నల్లిబాబు) శ్రీమహాలక్ష్మికల్యాణి
మనుమరాండ్రు: లక్ష్మీవైష్ణవి, షణ్ముఖ వసుంధరాదేవి
మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: ది. 2-2-2026 సోమవారం తణుకు- NSC బోస్‌రోడ్‌లో ఉన్న మా స్వగృహము నందు.
సమారాధన: ఉ॥ 11.30 గం॥ ల నుండి శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారి ప్రాంగణంలో
శ్రీ భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపం, బైపాస్ రోడ్, తణుకు.

నైతిక విలువల పెంపే బాలవికాస్ లక్ష్యం

నల్లజర్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బడి నుంచి వచ్చాక పుస్తకాలను పడేసి ఆటపాటలకు వారి కులవృత్తుల పనులకు వెళ్లిపోతుంటారు. చదువు పట్ల అంత శ్రద్ధ చూపించరు. అటువంటి వారిని ఒకచోట చేర్చి సాయంత్రం వేళల్లో పాఠశాలలో చెప్పిన పాఠాలు చదివించడం, ఏవైనా సందేహలుంటే నివృత్తి చేయడం, దేశభక్తి గేయాలు, ఆటపాటలు, సుభాషితాలు, అమృత వచనాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, నీతి కథలను బాలవికాస్ కేంద్రాల్లో చెప్తుంటారు.

32 చోట్ల నిర్వహణ

భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను పిల్లలకు విద్యార్థి దశ నుంచి నేర్పించాలనే లక్ష్యంతో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలో 32 చోట్ల బాలవికాస్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. సమరసత ఫౌండేషన్ కొవ్వూరు డివిజన్ ధర్మ ప్రచారక్ ఉప్పలపాటి మాధవరావు ఆధ్వర్యంలో పుల్లలపాడు వేములమ్మ ఆలయం వద్ద బాలవికాస్ కేంద్రం ఏర్పాటు చేసి 12 ఏళ్ల పిల్లలకు సాయంత్రం వేళల్లో చదువు చెప్పడంతో వ్యక్తిగత పరిశుభ్రత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, చదువులో రాణించడం వంటి అంశాలు నేర్పిస్తారు. వీటికోసం వాలంటీర్లను ఏర్పాటు చేశారు.

శిక్షణ పొందుతున్న విద్యార్థులు

పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పిస్తాం

తల్లిదండ్రులతో పాటు పెద్దలను ఏ విధంగా గౌరవించాలో తెలియచేస్తాం. ప్రతీ రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఒక గంట, ఆదివారం రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి నైతిక విలువలు, దేశభక్తి, మన సంస్కృతి తెలియచెప్పే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇప్పిస్తున్నాం. – ఉప్పలపాటి మాధవరావు, ధర్మప్రచారక్, సమరసత సేవా ఫౌండేషన్, కొవ్వూరు డివిజన్

(c) eenadu

మండపేట

• మండపేట • అనపర్తి

ధనమ్మమర్రికి భక్తుల తాకిడి

ధనమ్మతల్లి అమ్మవారు

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ధనమ్మమర్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో ఆలమూరు, అమలాపురం, అయినవిల్లి, కొత్తపేట తదితర మండలాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేసి, చీరలు, రవికెలు, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో పిండివంటలు తయారు చేసుకుని, సహపంక్తి భోజనాలు చేశారు. యువత మర్రిఊడలతో ఊగుతూ స్వీయచిత్రాలు తీసుకుని సందడిగా గడిపారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by
ఈనాడు

అమ్మవారి కరుణ.. విచిత్ర వేషధారణ

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: భయంకరమైన రాక్షసులు రోడ్లపై తిరుగుతున్నారు.. అదే సమయంలో దేవుళ్లు రోడ్లపైకి వచ్చారు. మరోవైపు పుష్ప.. పుష్పరాజ్.. తుపాకీతో వచ్చాడు.. మరి కొందరు కత్తులు పట్టుకొని.. ఆఖండలా త్రిశూలంతో రావడంతో సత్తెమ్మతల్లి జాతర మహోత్సవం సందడిగా మారింది. కొప్పవరం సత్తెమ్మతల్లి జాతరలో భాగంగా అమ్మవారు ఆదివారం నాగదేవతలా పూజలందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి గ్రామ శివారులోని పుట్ట వరకు భక్తులు విచిత్ర వేషధారణలతో మేళతాళాలు, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగింపుగా చేరుకొన్నారు. పుట్టలో పాలుపోసి సత్తెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. విచిత్ర వేషధారణల్లో ఉన్న భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు పేకబెత్తంతో బడితెపూజ చేశారు. ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం పొందినట్లేననే నమ్మకంతో భక్తులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కొందరు మేకపోతులను సమర్పించుకున్నారు.

విచిత్ర వేషధారణలతో పుట్ట వరకు వెళుతున్న భక్తులు

ఆఖండ వేషధారణలో..

అంబటి తీరుపై నిరసనల వెల్లువ..

మండపేట, న్యూస్‌టుడే: ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. ఆదివారం కూటమి నాయకులతో కలిసి మండపేట పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై ఆయన ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పార్టీ నాయకులతో కలిసి సీఐకి ఫిర్యాదుపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యేతో పాటు భాజపా నేత కె.వి.వి. సాయిరాం, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అలాంటి వ్యక్తులకు సభ్య సమాజంలో చోటులేదు..: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి లాంటి వ్యక్తులకు సభ్య సమాజంలో చోటులేదని పేర్కొన్నారు. సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి మురికి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తులను వైకాపా నాయకులు వెనకేసుకురావడం శోచనీయమన్నారు.

మండపేట గ్రామీణం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత అంబటి రాంబాబుపై మండపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రూరల్ ఎస్సై వి.కిషోర్‌కు ఫిర్యాదు అందించారు. కార్యక్రమంలో నాయకులు నల్లమిల్లి వీర్రెడ్డి, వుండమట్ల వాసు, కర్రి తాతారావు, యరగతపు బాబ్జి, చింతపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అనపర్తిలో దిష్టిబొమ్మ దహనం

అనపర్తి గ్రామీణం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెదేపా శ్రేణుల్లో నిరసన పెల్లుబికింది. అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా నేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ దేవిచౌక్ కూడలిలో కూటమి శ్రేణులతో కలిసి ఆదివారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబటి దిష్టిబొమ్మను తెలుగు మహిళలతో కలిసి చీపుర్లు, చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

నృసింహస్వామికి శ్రీచక్రస్నానం

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం పుట్టకొండ శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి ఆదివారం శ్రీచక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి.ఎ.గోపాలాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. కల్యాణ క్రతువులో భాగంగా ఆలయ ప్రాంగణంలో పసుపుపోటు అనంతరం గ్రామోత్సవం వైభవంగా సాగింది. పవిత్ర తుల్యభాగ నదిలో స్వామివారికి వేదమంత్రాలతో శ్రీచక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్నానాలాచరించారు. ఆలయ ప్రాంగణంలో మహాన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ కార్యదర్శి వి.సత్యనారాయణ, సర్పంచి వల్లు వెంకటరమణ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పుట్టకొండ నృసింహస్వామికి చక్రస్నానం చేస్తున్న పండితులు

SALE PROCLAMATION
IN THE COURT OF THE SPECIAL JUDGE FOR TRIAL OF COMMERCIAL DISPUTES :: VISAKHAPATNAM::
E.P.11 of 2025 in C.O.S.4 of 2020
Between:
M/s.Sri Bhargavi Agro Tech,
a Regd. Firm rep., by its Mg. Partner, Merla Durga Prasad Chowdary ...D.Hr
and
M/s.Sri Venkateswara Sortex Processing Unit, rep.,By its Mg. Partner, Palaparthi Kesava Rao & others ....J.Drs

It is hereby informed that, as the J.Drs have failed to discharge the decretal amount, the Hon'ble Court has ordered the sale of the below-mentioned properties by public auction on **19-02-2026 at 10:30 A.M.** before the Hon'ble Court.Any person interested in participating in the said auction may attend at the scheduled time and place. For any further details or clarification regarding the properties listed below, interested parties may obtain information from the office of the Hon'ble Court or from the advocate for the D.Hr at the address given below.

Description of the Properties to be auctioned:
ITEM-1: PROPERTY OF 11th J.Dr: CHODAY VEERA VENKATA SATYANARAYANA
Dr.B.R. Ambedkar'sKonaseema District, previously East Godavari District, Kapileswarapuram Mandalam, Alamuru Sub Registry, Angara village
Sub-Item(a)

Katha No.	S.No.(Full S.No.)	L.P.M.No.	Extent (Ac.Cts)
	54/1	236	0.26
	54/2	237	0.06
	100/1	523	0.68
	100/2	523	0.21-1/2
	100/3	523	0.67
			1.88-1/2 =Hec.0.761

Sub-item(b)
Property of 11th J.Dr:Chodey Veera Venkata Satyanarayana
Dr.B.R.Ambedkar's Konaseema District, previously East Godavari District, Alamuru Mandal, Alamuru Sub Registry, Alamuru village

S.No.(Full S.Nos)	L.P.M.No.	Extent (Ac.Cts)
316/2	2880	0.43
317/1	2872	1.03
318/2	2872	0.15
318/3	2872	0.03
319/7	2880	0.17
		1.81 = 0.731 Hec

Item-2:
Property of 12th J.Dr:Chodey Satyanarayana
Dr.B.R. Ambedkar'sKonaseema District, previously East Godavari District, Kapileswarapuram Mandalam, Alamuru Sub Registry, Alamuru village

Katha No.	S.No.(Full S.No.)	L.P.M.No.	Extent (Ac.Cts)
	318/1	2875	0.60
	325/5	2878	0.10
	325/7	2878	0.10
	326/1	2875	1.49
	326/3	2875	0.03
			2-.32 =Hec.0.937

ITEM-3: PROPERTY OF 16th J.Dr's Bikkina Srinivasa Paparao Chakravarthi
Plot A: Undivided Site of Ac.0.41 1/4 cents (Hec.0.167) out of a total area of Ac.0.55 cents of land in full situated in S.Nos. 603/4, 603/3 and 603/2 of Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District:
BOUNDARIES FOR 0.55 cents:
East: Land of Reddi Radhakrishna, West: Land of Vallurii Srinivas Chowdary, North: Land of Obilineni Satyanarayana Chowdary and Kancherla people.South: Building of Vignan School, Mandapeta a land of Ac.0.55 cents in which Ac.0.41-1/4 cents of land, the undivided 1/3rd joint right of the 16th JDr's working out to Ac.0.13-3/4 cents (Hec.0.0055) together with the up-stair building bearing D.No.31-1-29/2 of Mandapeta Municipality. This up-stair building is under the lease of Bhashyam Public School, Mandapeta.
Plot B: Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District:
Vacant site of 260.78 Sq. Yds (218.04 Sq.Mts) in two items situated in 12th Ward, 17 Block R.S.No.702/1 in Mandapeta Municipal area situated near the house bearing D.No. 17-1-2. This site of 260.78 Sq.Yds is situated in two sub-plots i.e., a sub-plot is 172.78 Sq.Y. and another sub-plot is 88 Sq.Yds.
Sub-Plot No. 1: 172.78 Sq.Yds Boundaries East: Land of Nuni Ramakrishna Mallikharjunarao - 36'.9" West: Road 36'.00".North: Sub Plot No.2 mentioned below 46'-3" South: Land of ChodeyRaiyalakshmi 39'.3"
Sub-Plot No.2: 88 Sq.yds; (73.58 Sq.Mts) Boundaries: East: Site of Nuni Ramakrishna – 16'.6". West: Road- 16'.6". North: Road to some extent and the site of Koppireddi Krishna 49'.6" South: Sub-Plot No.1 mentioned above – 46'.3" Total extent of the above two sub-plots 1 and 2 is 172.78 + 88.00= 260.78 Sq.Yds. (218.04 Sq.Mts). Vacant site with all rights of easement, water ways and common ways etc.
Plot C: A site of 1294.69 Sq. Yds.(1066.54 Sq.Met.) Situated in S.Nos. 559/1, 559/2, 559/3 of Mandapeta Town in Mandapeta Municipal area, Mandapeta Mandalam and S.R.O. in Dr.B.R. Ambedkar Konaseema District, previously East Godavari District, situated within the following boundaries and measurements:
East: Property of Chundru Surya Rao bearing D.No. 17-1-55. West: Alamuru road. South: Properties of PedapatiVeeraveni, Pedapati Srinivasa Rao and Bhamidipati Naga Suryanarayana Murty;North: Properties of Marni Venkata Rao, Vegiraju Vijayalakshmi, Ganisetti Sri Srinivasa Rao, Kallakuri Sri Ramalingeswara Rao and ChunduruSuryaRao.
This site together with the Multi Storied building bearing Municipal Old Door Nos. 17-1-27, 17-1-28. New (present) Door Nos. 17-1-55, 17-1-55/1, 17-1-55/2 with the lodge building bearing the name Chennakesava Lodge, with Reception Hall and Counter, Conference Hall with all equipment like Air conditioning units, Generator, A.C. sheets Godown on Eastern side. In this property, the undivided joint 1/6th share of the 16th defendant.
MERLA SURYANARAYANA, Advocate
#8-15-3,Voletivari Street, Gandhi Nagar,
Vishakapatnam Kakinada - 533 004, Cell:9848265645
Dt:01-02-2026

బట్టీ వద్దు..
పాఠ్యాంశాలపై పట్టు అవసరం..!

• 'ఈనాడు' ఆధ్వర్యంలో 'డయల్ యువర్ ఆర్ఐవో'

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది..? ఒత్తిడికి గురి కాకుండా ఎలా చదవాలి..వంటి ప్రశ్నలకు 'ఈనాడు' ఆధ్వర్యంలో ఆదివారం 'డయల్ యువర్ ఆర్ఐవో' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను ఆర్ఐవో ఐ.శారద నివృత్తి చేశారు.

ప్రశ్న: హాల్‌టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు..? **-టి.మీనాక్షి, రాజమహేంద్రవరం**

సమాధానం: రాత, ప్రయోగ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో ఉంచుతాం. మీరు చదువుతున్న కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, ఇవ్వకపోయినా నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి హాజరు కావచ్చు. ఈ నెల రెండోవారంలో హాల్‌టికెట్లు వస్తాయి.

ప్రశ్న : 'సంకల్పం' తరగతులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? **-ఎం.భరత్, విద్యార్థి తండ్రి, ధవళేశ్వరం**

సమాధానం: ప్రభుత్వ కళాశాలల్లో సంకల్ప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను ఏ.బీ.సీ, విభాగాలుగా విభజించి సీ విభాగం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు వీరిని దత్తత తీసుకుని, ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దుతున్నాం.

ప్రశ్న : లెక్కలు, ఆంగ్ల భాషపై సాధన ఎలా ఉండాలి..? **-టి.దుర్గారావు, తుని**

సమాధానం : ఆంగ్ల, గణితం పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలంటే వాటిని బట్టీ పట్టకూడదు. గ్రామర్‌పై పూర్తిగా పట్టు సాధిస్తే 60 మార్కులకు 50 సులువుగా తెచ్చుకోవచ్చు. మిగిలిన 40 మార్కులు పద్య, గద్యభాగం, నాన్‌డిటేల్ నుంచి వస్తాయి.

ప్రశ్న: బయాలజీ ప్రశ్నపత్రం మారిందా..? **-మోజెస్, రావులపాలెం**

సమాధానం: ప్రథమ సంవత్సరంలో ఆంగ్లం 100, తెలుగు/సంస్కృతం/హిందీ 100, గణితం-100, ఫిజిక్స్-85, కెమిస్ట్రీ-85, బయాలజీ (బోటనీ, జువాలజీ) 85 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ప్రశ్న : పరీక్షలు సమీపించడంతో ఎలా రాస్తామో అని భయంగా ఉంది. **-చక్రవర్తి, కాకినాడ**

సమాధానం : విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా వారిలో ధైర్యం నింపేందుకు కేర్ టేక్స్ సిస్టమ్ ద్వారా ప్రముఖులచే ప్రతి కళాశాలలో ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

ఆర్థిక రంగం పరుగులు పెట్టేలా బడ్జెట్

అనపర్తి గ్రామీణం: దేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థికశక్తిగా ముందుకు తీసుకువెళ్లే దిశగా బడ్జెట్ మార్గం చూపిస్తోందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. సామాన్య పౌరుల జీవనశైలిలో మార్పులు తీసుకురావడంతో పాటు అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడమే లక్ష్యంగా రూపకల్పన చేశారని పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి పింఛన్

మండపేట గ్రామీణం: మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన లబ్ధిదారు మారిశెట్టి మాచరరావు అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను సచివాలయ ఏఎన్ఎం మందపల్లి కృష్ణకుమారి ఆదివారం ఆస్పత్రికి వెళ్లి అందించారు. కాకినాడలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పగా అక్కడికి వెళ్లి నగదు అందజేశారు. సొంత ఖర్చులతో కాకినాడ వెళ్లి మానవత్వం చాటిన ఆమెను సచివాలయ సిబ్బంది అభినందించారు.

లబ్ధిదారుకు పింఛన్ అందిస్తున్న సచివాలయ ఉద్యోగి

మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

రంగంపేట, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుని ఖండిస్తూ రంగంపేటలో నిరసన తెలపడానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని ఆదివారం ముకుందవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. రంగంపేట దేవి గుడి సెంటరు నుంచి పాదయాత్రగా మెయిన్ సెంటరుకు చేరుకుని కాగడాలతో నిరసన తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, పాలాటి వీరనాగేశ్వరరావు పాల్గొన్నారు.

కేసులు నమోదు చేసినా ఆగని సిలిండర్ల వినియోగం

రంగంపేట: రంగంపేట మండలం వడిశలేరు ప్రధాన కేంద్రాల్లోని హోటళ్లలో గృహ వినియోగ గ్యాస్ సిలెండర్ల వినియోగం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే విజిలెన్సు అధికారుల బృందం దాడులుచేసి హోటళ్లలో 14 సిలెండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచే హోటళ్లలో వీటి వినియోగం పునఃప్రారంభమైంది. కొన్ని గ్యాస్ కంపెనీలతో లోపాయికారీ ఒప్పందంతో వ్యాపారులకు గృహ వినియోగ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారి బాలరాజుని వివరణ కోరగా ఇకపై హోటళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీరికి సిలిండర్లు అందిస్తున్న కంపెనీల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని వివరించారు.

మాజీ ఎంపీపీ రాంబాబు ఆకస్మిక మృతి

అంగర: కపిలేశ్వరపురం మాజీ ఎంపీపీ కాదా వెంకటరాంబాబు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. అందరితో కలుపుగోలుగా తిరిగే ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. మండల తెదేపా అధ్యక్షుడు బలవరెడ్డి సత్తిబాబు, సర్పంచి సాకా శ్రీనివాస్, పుత్సల శ్రీనివాస్, నామాల బొజ్జియ్య, తదితరులు ఉన్నారు.

యువకుడి వేధింపులపై ఫిర్యాదు

మండపేట: పట్టణంలోని సుమన్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని అతనితో ప్రాణహాని ఉందని పట్టణానికి చెందిన ఓ యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీటెక్ చదివానని, చందు అనే యువకుడిని అయిదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు వివరించారు. గత సంవత్సరం వివాహం చేసుకున్నా కొన్ని కారణాలతో తల్లి వద్దే ఉంటున్నానని, గత నెల 29న రాత్రి చందుకి ఫోన్‌చేయగా అతని స్నేహితుడు సుమన్ అనే వ్యక్తి ఫోను తీసుకుని దుర్భాషలాడి బెదిరిస్తున్నాడని, అతనితో ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

తెదేపాలో చేరిక

మండపేట: కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు బోణం నానిబాబు, మరమాటి ప్రసాద్, ఇళ్ల రాంబాబు ఆధ్వర్యంలో వీరంతా పసుపు కండువాలు వేసుకున్నారు. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. నాయకులు గనిశెట్టి బాబి, సిద్దిరెడ్డి రామన్న, కట్టుమేను వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో వీరంతా చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటను విలీనం చేసిన సందర్భంగా తెదేపాలో చేరినట్లు వారు వివరించారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

తెదేపాలో చేరిన వెదురుమూడి గ్రామస్థులతో ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

మండపేట: వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకున్న 20 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదివారం పంపిణీ చేశారు. తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.13,08,369 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	19,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	32,500
గటగట	30,000
కొత్తకాయ: గండేరా	30,500
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	143-00
రిటైల్ లైవ్	170-00
డ్రెస్డ్	247-00
స్కిన్‌లెస్	281-00

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. రాజమండ్రి 'శ్రీసాయిలక్ష్మి లాడ్జిలో SVG మార్కెట్‌రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో మందులు కలవు.

REAL ESTATE
PLOT FOR SALE
GENERAL
200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.
రాజమండ్రి సిటీ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక, పిడింగొయ్య పంచాయతీ పరిధిలో 302 చ॥గ॥ స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

JOBS
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ప్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

MARKETING/ SALES
రామచంద్రాపురం K.V.L సోలార్ ఎనర్జీ బ్రాంచి నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Salary: 13,500/-+ పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటీవ్స్+ అకామిడేషన్ ఇవ్వబడును. వివరాలకు సంప్ర. ✆ 83285 53150, 90103 57793

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-67 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU for Advertisement Contact: 8008597607

(c) eenadu

అమృతమూర్తికి అశ్రుతాంజలి

అణువణువు ఆలనగా, పాలనగా, అనుక్షణం లాలనగా, ప్రియ భావనగా, అమ్మగా, అజరామర దివ్యశక్తిగా, అనుదినం నిత్య స్మరణ ముక్తిగా, మా అందరి అభివృద్ధికి అఖండ ప్రకాశ దేదీప్యమాన ఆత్మీయ ఆప్యాయతల పరమ పవిత్ర తేజోమయ మూర్తిగా, పరిపూర్ణ జీవిత భాగ్యశాలిగా, నీవు పండించిన సౌభాగ్య సిరులు మాకెప్పటికీ జ్ఞాపక జ్ఞానకాంతులు. నీ మరణం ఎంత సహజమో, మా హృదయాలలో నీ స్మృతులు అంత పదిలం. బాధాతప్త హృదయాలతో, సదా నీ తలపులతో...

కీ॥శే॥ శ్రీమతి మర్రెడ్డి వెంకట సుబ్బాయ్యమ్మ గారు

W/o కీ॥శే॥ మర్రెడ్డి లక్ష్మణరావు గారు

మరణం: 23-1-2026 ద్వారపూడి

కుమారులు : మర్రెడ్డి శ్రీనివాసరావు, మర్రెడ్డి సాంబశివరావు

కోడళ్లు: రమా శ్రీనివాస్, సత్యవేణి

కుమార్తె : యాదంరెడ్డి సక్కుబాయి

అల్లుడు: సీతారామస్వామి (లేటు)

మనుమలు: మర్రెడ్డి లక్ష్మణస్వామి - శ్రీమతి నీలిమ సింధు మర్రెడ్డి సాయి నందన్, యాదంరెడ్డి సుమంత్ - శ్రీమతి హరిప్రియ, యాదంరెడ్డి శ్రీనివాస్ - శ్రీమతి తేజు

మనుమరాండ్రు: గాలా ఐశ్వర్య - మిహిత్, బొల్లు శ్రీకరి - యువరాజు, సలాది మహిత - విజయరామ్, MDS, గాజువాక

మునిమనుమలు: మధు హాసిత, సుహాస్, ఋషి, కియాన్ శేఖర్, శ్రీకర్ రామ్‌చరణ్, శ్రీవిరాజ్

పెద్దకార్యం: ది. 2-2-2026 సోమవారం, మండపేట మండలం, ద్వారపూడి గ్రామంలో మా స్వగృహము నందు జరుగును.

మాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అయిన శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు, శ్రీ మర్రెడ్డి సాంబశివరావు గార్ల తల్లిగారైన కీ॥శే॥ శ్రీమతి మర్రెడ్డి సుబ్బాయ్యమ్మ గారి మరణానికి చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...

ది. ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ - ద్వారపూడి
గౌరవ అధ్యక్షులు: నల్లమిల్లి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి (అబ్బు)
అధ్యక్షులు: చిక్కాల శ్రీనివాసరావు సెక్రటరి: వేటుకూరి సూర్యనారాయణరాజు
ట్రెజరర్: సత్తి వెంకటరెడ్డి వైస్ ప్రెసిడెంట్: లంక లక్ష్మణకుమార్ (దొరబాబు) జాయింట్ సెక్రటరి: జిమ్మి రవికుమార్
కమిటీ మెంబర్స్: గండి శ్రీనివాసరావు, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి (వంశీ), A.V.V.సత్యనారాయణరాజు, అంగర శ్రీను, బుద్దాల పెదకాపు, పోకల పార్వతీశం (బాబి), షేక్ మీరా సాహెబ్, కొఠారి రాంబాబు, భీమన యుగంధర్ గౌడ్, షేక్ మస్తాన్, సైనం మురళి, గ్రంధి ప్రసాద్ మరియు లారీ ఓనర్స్

తులా శ్రీరంగారావు
తులా తారక రమేష్‌నాయుడు
తులా శ్రీనివాస్
ద్వారపూడి

తులా సత్యనారాయణ, C.A.
తులా శ్రీనివాస్, SBI GM, రాజమండ్రి

దొడ్డా శ్రీనివాసరావు, కాకినాడ

తులా శేషారావు
తులా మహేష్
ద్వారపూడి

తులా విష్ణుమూర్తి
తులా కృష్ణరామ్
ద్వారపూడి

మర్రెడ్డి కృష్ణమూర్తి
మర్రెడ్డి వెంకటేశ్వరరావు (నాగబాబు)
ద్వారపూడి
అడబాల దినేష్ కుమార్
అడబాల సింధుజ, రాజమండ్రి

పోతుల బ్రదర్స్
Y.S.R.C.P. నాయకులు
ద్వారపూడి

కశిలంక మధుకుమార్
కశిలంక శ్రీరంగ తేజ
క్లాస్-1 కాంట్రాక్టర్, కాకినాడ

బొల్లు నూకరాజు & సన్స్, రాజమండ్రి

తాడి అచ్చిరాజు, ద్వారపూడి
నామాల శ్రీనివాసరావు
ప్రెసిడెంట్: మండపేట మండల రూరల్ రేషన్ డీలర్, ద్వారపూడి

గేదెల అశోక్ & బ్రదర్స్, ద్వారపూడి
సంగిశెట్టి రమేష్, ద్వారపూడి

తేతలి రాధాకృష్ణారెడ్డి
తేతలి నారాయణరెడ్డి
రాధాకృష్ణా ఎగ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్
అనపర్తి, 94406 20555

S.L.కనకరాజు
ద్వారపూడి

సత్తి బులిస్వామిరెడ్డి
ఛైర్మన్: S.B.S.R. ఛారిటబుల్ ట్రస్ట్
అర్తమూరు

పడాల సుబ్బారెడ్డి
జనరల్ సెక్రటరి : A.P. పౌల్ట్రీ ఫెడరేషన్, ధనలక్ష్మి పౌల్ట్రీ కాంప్లెక్స్
మే॥పా॥ పడాల భాస్కరరెడ్డి, P.S.R. పౌల్ట్రీ
మే॥పా॥ తాడి సత్తిరెడ్డి, వెంకటేశ్వర అసోసియేట్స్
మే॥పా॥ నల్లమిల్లి శ్రీహరిరెడ్డి, ద్వారపూడి

యరగతపు బాబ్జి
మండల తెలుగుదేశం పార్టీ
మాజీ అధ్యక్షులు, ద్వారపూడి

పోలినాటి సత్యనారాయణ
మాజీ అధ్యక్షులు: ది. ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్, ద్వారపూడి

దంతులూరి శ్రీరామవర్మ
Y.S.R.C.P. నాయకులు
Ex.సొసైటీ ప్రెసిడెంట్, ద్వారపూడి

తోరం శ్రీనివాసరావు
అధ్యక్షులు : Y.S.R.C.P.
గ్రామ కమిటీ, Z.మేడపాడు

బత్తుల వెంకటేశ్వరరావు
బత్తుల శ్రీనివాసరావు
ద్వారపూడి

ఉంగరాల బాల వెంకటరమణ
ఉంగరాల రామకృష్ణ (పండు)
ద్వారపూడి

Z.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి॥ నెం.బి1751
ఛైర్‌పర్సన్: సలాది బాలసుబ్రమణ్యం
పర్సన్: బోయిడి మదన్‌మోహన్ రమణరావు
పర్సన్: సంగిశెట్టి అమ్మన్న, ద్వారపూడి

నామాల శ్రీనివాసరావు, కాంట్రాక్టర్
పెద్దాడ రామ్ ప్రసాద్, గ్రావెల్ సప్లయిర్స్
ద్వారపూడి

నామాల విమలానందస్వామి
& బ్రదర్, ద్వారపూడి

పుట్టపూడి కిరణ్
బోయిడి రమణ
ద్వారపూడి

కొప్పిరెడ్డి సత్యనారాయణ (సత్తిబాబు)
తామళ్ళ రాజు, ద్వారపూడి

సంగిశెట్టి నారాయుడు
సంగిశెట్టి వీరవెంకటరమణ
ద్వారపూడి

లక్ష్మి వీరభద్రరావు
Ex. ప్రెసిడెంట్: Z.మేడపాడు
P.A.C.C.S. Ltd., ద్వారపూడి

దేవు ప్రసాద్ నాయుడు
M.P.T.C. సభ్యులు, Z.మేడపాడు

గరికిపాటి శ్రీనివాసరావు
ద్వారపూడి

లంక లక్ష్మణ కుమార్ (దొరబాబు)
శ్రీ సత్యదేవా ట్రేడర్స్
శ్రీ సీతారామా బాయిల్డ్ రా రైస్ & ఫ్లోర్ మిల్
ద్వారపూడి

గోకుల కృష్ణ ఆగ్రోటెక్
మే॥పా॥ నల్లమిల్లి వెంకట క్రిష్ణారెడ్డి
ద్వారపూడి

శ్రీ సత్యనారాయణ పౌల్ట్రీస్
మే॥పా॥ చిర్ల రామన్న
ద్వారపూడి - 98491 27972

వెంకి పౌల్ట్రీ కాంప్లెక్స్
ద్వారపూడి

అనపర్తి పౌల్ట్రీస్ ప్రై॥ లిమిటెడ్, ద్వారపూడి

శ్రీ నాగార్జున పౌల్ట్రీ కాంప్లెక్స్
తాడి బ్రహ్మారెడ్డి
తాడి వెంకట ధర్మారెడ్డి
బలభద్రపురం

శ్రీ రామలింగేశ్వరా పేపర్ ప్రొడక్ట్స్ Pvt. Ltd.
MD: S.V.S.N. రెడ్డి, ద్వారపూడి

సత్తింశెట్టి చంటిబాబు
ద్వారపూడి

కూనిశెట్టి రమేష్‌బాబు
ద్వారపూడి

శెలా మురళీకృష్ణ
Z.మేడపాడు

గండి శ్రీనివాసరావు & బ్రదర్స్
ద్వారపూడి

N.S.రెడ్డి & అదర్స్
కాం॥ శ్రీ రామచంద్ర రైస్‌మిల్
మే॥పా॥ నల్లమిల్లి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి (అబ్బు), Z.మేడపాడు

మేడపాటి జగన్‌మోహన్‌రెడ్డి
M.D: రామచంద్ర పేపర్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్
ఏడిద, Cell: 99490 00387.

గొనిశెట్టి అంజనేయులు, ద్వారపూడి

అబ్బాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
షా నర్సింగ్ హోమ్, Md.వలీషా, ద్వారపూడి

గొనిశెట్టి వెంకటేశ్వరరావు (వెంకన్న)
ద్వారపూడి

గోణం పుల్లయ్య, ద్వారపూడి

ఉలవకాయల వెంకటేశ్వరరావు
ద్వారపూడి

జాయన రాంబాబు, Cell:96525 31117
సురవరపు వరప్రసాద్ (చిన్ని), ద్వారపూడి

S.V.R. ఫుడ్స్
మే॥పా॥ సత్తి వెంకటరెడ్డి, ద్వారపూడి

పంతంగి బాలకృష్ణ (బాలయ్య)
దాసరి ధనరాజు, (ఎలక్ట్రీషియన్), ద్వారపూడి

చింతా దొరబాబు, అధ్యక్షులు: గ్రామ కమిటీ, జనసేన పార్టీ
తామళ్ళ రాజు (సత్రయ్య), ద్వారపూడి

పసగడ శ్రీను సూర్యకుమారి
Ex. M.P.T.C. సభ్యురాలు, ద్వారపూడి

చింతా ప్రసాద్
ఉలవకాయల సత్యనారాయణ, ద్వారపూడి

సలాది లక్ష్మీనారాయణ, కేశవరం

తిప్పాని బ్రదర్స్, ద్వారపూడి

మద్దాల దుర్గాప్రసాద్, గిరజాల రాము
పెంటపాటి వీరబాబు, ద్వారపూడి

తోట వెంకటరామయ్య (రాంబాబు)
రాష్ట్ర అధ్యక్షులు: సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్, ద్వారపూడి

వీరహనుమాన్ డెయిరీ
సత్తి సాయిరామ్, ద్వారపూడి

(c) eenadu

ఈనాడు కర్ణాటక

సోమవారం ఫిబ్రవరి 2, 2026

'రైతుల్ని వ్యాపారవేత్తలుగా చేస్తాం'

అగ్రివాక్ కార్యక్రమానికి పచ్చజెండా ఊపుతున్న మంత్రి చెలువరాయస్వామి, తదితరులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: భారత వ్యవసాయ పథకం కేవలం ఉత్పాదనతో లాభదాయకంగా సాగడంతో పాటు ఇటీవల కాలంలో గొప్ప మార్పులు సంభవిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను వ్యాపారవేత్తలుగా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుందని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి పేర్కొన్నారు. ఆదివారం కబ్బన్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన అగ్రివాక్ కార్యక్రమానికి మంత్రి పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో వివిధ వయోవిభాగాల వారు వందల మంది నాగరికులు పాల్గొన్నారు. క్వీన్ రోడ్డు నుంచి విధానసౌధ, పాలికె టవర్, యూబీ సిటీ సిగ్నల్, విఠల్‌మాల్య రోడ్డు మార్గంగా ఈ నడకను నిర్వహించారు. ఈ సందర్భంగా చెలువరాయస్వామి మాట్లాడుతూ రాబోయే అంతర్జాతీయ వ్యాపార మేళా-2026 ముందస్తు కార్యక్రమంగా ఈ నడక కార్యక్రమాన్ని రైతుల సబలీకరణ కోసం నడక అనే పేరిట నిర్వహించామని తెలిపారు. రైతులు ఆదాయాన్ని పెంచే మార్గాలుగా మౌల్యం, సంస్కరణ, బ్రాండింగ్, వ్యవసాయ పద్ధతులపై జాగృతి కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆహార వ్యవస్థలు, రైతుల సంక్షేమం, ఆరోగ్యవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించే అగ్రివాక్‌లో బాలలు, యువకులు, మహిళలు, వృద్ధులు దాదాపుగా నాలుగువేల మంది పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నడకకు ముందస్తు అభ్యాసంగా జుంబా నృత్యంలో మంత్రితో పాటు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెల్వకుమార్, కమిషనర్ వై.ఎస్. పాటీల్, కమిషనర్ అరవిందదళవాయి, వ్యవసాయశాఖ డైరెక్టర్ డా. జి.టి.పుత్ర, జలనయనాభివృద్ధి శాఖల డైరెక్టర్ బంధనాళ్, ఉద్యానవనశాఖ అధికారులు, సామాన్యులతో కలిసి నడకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడకలో పాల్గొన్న 1500 మందికి ఉచితంగా టీషర్ట్‌ను వితరణ చేశారు. ఉత్పాదనకు మించి వ్యవసాయం - రైతుల సబలీకరణ అనే థీమ్‌తో ఈనెల ఆరు నుంచి మూడు రోజులపాటు బెంగళూరు ప్యాలెస్ మైదానం త్రిపురవాసినిలో జరిగే అంతర్జాతీయ వ్యాపార మేళాకు అగ్రివాక్ మేళాగా కార్యక్రమం నిర్వహించింది.

కన్నడిగుల చేతికి చెంబు

ఈనాడు, బెంగళూరు: ఈ బడ్జెట్ కన్నడిగుల చేతికి మరోసారి ఖాళీ చెంబు అందించింది. ఒక్క రాష్ట్రానికే కాదు దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ఏమీ ఇవ్వలేదు. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రానికంటే తెలంగాణ, తమిళనాడుకే మేలు. రాయచూరుకు ఎయిమ్స్ అడిగినా ఇవ్వలేదు. వికసిత్ భారత్ కేవలం ప్రకటనలకే తప్ప చేతల్లో కనిపించలేదు. ఎగువ భద్ర, కృష్ణ, మేకెదాటు, మహదాయి ఊసేలేదు. పన్నుల వాటాను 41 శాతానికి పరిమితం చేయటంతో వేల కోట్ల నష్టం తప్పేలా లేదు. రేర్ ఎర్త్ కారిడార్‌ల ఎంపికలో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. వీబీ జీ రామ్ నిధుల కోసం రూ.95 వేల కోట్లు మాత్రమే అట్టిపెట్టారు. రక్షణ రంగంలో విమానాల తయారీకి నిధులు దగ్గటం, రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రణాళిక లేకపోవటం, ఇండియా ఏఐ ప్రకటించినా నిధుల స్పష్టత లేదు, మెట్రో, వ్యవసాయం, ఆరోగ్యం, ఉన్నత విద్య, రైతుల పంట బీమా గురించి కనీస ప్రస్తావన లేదు. గాంధీ, బుద్ధుడి గురించి మోదీకి జ్ఞానోదయం కలిగినట్లుంది. **- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య**

రాష్ట్రానికి ఏం లాభం?

ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కింది శూన్యమే. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రానికి లబ్ధి చేకూరదు. వ్యవసాయంలో ఏఐ వినియోగం అన్నారు. ముందు నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తే చాలు. వీబీ జీ రామ్ జీకి 60 శాతం నిధుల ప్రమాణం తగ్గించారు. **- డీకే శివకుమార్, డీసీఎం**

క్విన్ సిటీని కాపీ కొట్టారు

విశ్వవిద్యాలయాల టౌన్‌షిప్ నిర్మాణం మా క్విన్ సిటీ ప్రాజెక్టును కాపీ కొట్టినట్లుగా ఉంది. పర్యావరణ హబ్ కూడా మాదే. రాష్ట్రాలకు అవసరమైన కార్యక్రమాలు, ప్రాజెక్టులు కాదని వారికి తోచింది ఇచ్చినట్లుగా ఉంది. **- ఎంబీ పాటిల్, పరిశ్రమల మంత్రి**

పర్యాటకానికి ఊతం

ప్రత్యక్ష ప్రాజెక్టుల్లో భాగంగా రాష్ట్రానికి పర్యాటక రూపంలో మేలు చేకూరింది. రాష్ట్రంలో 350 కి.మీలకు పైగా తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో తాబేళ్ల వీక్షణ పర్యాటక ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశా, కేరళతో పాటు రాష్ట్రానికి టర్టెల్ ట్రయల్స్ అభివృద్ధికి నిధులు దక్కనున్నాయి. కరావళి తీర ప్రాంతంలో వైవిధ్య జలచరాల పరిరక్షణ సాధ్యపడనుంది. పశ్చిమ కనుమల్లోనూ పక్షిధామాల ప్రాజెక్టులూ కర్ణాటక పర్యాటకానికి ఊతం కానున్నాయి. అమృత సరోవర్, 500 జలాశయాల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమ ప్రాజెక్టుల్లోనూ కరావళికి నిధులు దక్కనున్నాయి.

అడిగింది ఇవ్వలేం.. ఇచ్చిందే తీసుకో!

- మిశ్రమ ఫలితాలిచ్చిన నిర్మలమ్మ పద్దు
- సమీకృత వాటాతో సంతృప్తి చెందిన కన్నడనాడు

ఈనాడు, బెంగళూరు: వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రం నుంచి నామినేట్ అయిన రాజ్యసభ సభ్యురాలే అయినా రాష్ట్ర సర్కారు కోరింది ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ఆదివారం మాఘపౌర్ణమి నాడు పార్లమెంట్‌లో ప్రకటించిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించిన ఏ అంశాన్నీ యథాతథంగా పరిగణించినట్లు కనపడలేదు. అలాగని రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని కూడా చెప్పలేం. వికసిత్ భారత్-2047 సమీకృత ప్రగతిని కాంక్షిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాల వరుసలోనే కన్నడనాడుకీ కొన్ని ప్రాజెక్టులు దక్కాయి. కర్ణాటక అందులోనూ బెంగళూరు నగరం దేశ పారిశ్రామిక, ఐటీ ఉత్పాదన, పర్యాటక, వ్యవసాయ, మౌలిక సదుపాయాల ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న కారణంగా రూ.53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సాధికారిక వాటా దక్కనుంది. రాజకీయ, వ్యాపార, విద్య, వ్యవసాయ, వాణిజ్య రంగాల నుంచి ఈ బడ్జెట్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనా 2047 నాటికి వికసిత్ భారత్ రూపకల్పనలో కర్ణాటక ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు దూసుకెళ్లే హైస్పీడ్ రైలు నమూనా

ఆ ప్రాజెక్టులెందుకో?

ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యక్షంగా ప్రకటించిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు వేళ్లపై లెక్కించేవే. అందులో కీలకమైనవి హైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులు. దేశవ్యాప్తంగా ఏడు నగరాలను అనుసంధానం చేస్తూ రూపొందే రైల్వే ప్రాజెక్టుల్లో మూడు కర్ణాటకకు రానున్నాయి. రాష్ట్ర అభ్యున్నతికి దోహదపడే ప్రాజెక్టుల్లో ఈ మూడు లేకపోయినా ఇచ్చిన ప్రాజెక్టులతో సరిపెట్టుకునే పరిస్థితి ఎదురైంది. బెంగళూరు-పుణె (కలబురగి మీదుగా) కారిడార్‌తో రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఇది కాదని బెంగళూరు - హైదరాబాద్, బెంగళూరు - చెన్నై, హైదరాబాద్ - పుణె (కలబురగి మీదుగా) కారిడార్లు దక్కాయి. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో వంద కి.మీల మేర కూడా రైలు సంచరించే వీలు లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. కానీ బెంగళూరు - హైదరాబాద్, చెన్నైలను కేవలం రెండు గంటల్లోనే చేరుకునే వెసులుబాటు కన్నడిగులకు మేలు చేసేదే.

కొబ్బరి, శ్రీగంధానికి గిరాకీ

కొబ్బరి ఉత్పాదనతో పాటు శ్రీగంధ వృక్షాలు, జీడిపప్పు సాగులో చిక్కమగళూరు, కోలారు, తుమకూరు, మైసూరు, బెంగళూరు గ్రామీణం, దార్వాడ, హావేరి, గదగ్, చిత్రదుర్గ, ఉడుపి జిల్లాలు దేశీయ విపణిలో కీలకంగా మారాయి. ఈ బడ్జెట్‌లో శ్రీగంధ పర్యావరణం, ఎగుమతులను కేంద్రమే పర్యవేక్షించనుండగా, కొబ్బరి ఉత్పాదన పెంచేందుకు పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయనుంది. జీడిపప్పుకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమాలు రాష్ట్రానికి గణనీయంగా లబ్ధి చేకూర్చనున్నాయి.

కరావళి తాబేళ్ల వీక్షణకు పెద్దపీట

పన్నుల వాటా సానుకూలమే

రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 41శాతానికి చేర్చటం రాష్ట్ర సర్కారు నిర్ద్వంద్వంగా ఆక్షేపించింది. ఈ వాటాను కనీసం 50 శాతంగా పరిగణించాలని ముఖ్యమంత్రి పదేపదే డిమాండ్ చేశారు. పైగా 14వ ఆర్థిక సంఘంలో 4.71 శాతం వాటా దక్కగా, ఆ ప్రమాణం 15వ ఆర్థిక సంఘానికి 3.64 శాతానికి పరిమితం చేయటంతో రాష్ట్రానికి ఏటా రూ.15 వేల కోట్ల నష్టం వస్తున్నట్లు సీఎం ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో పన్నుల వాటాను సవరించటంతో రాష్ట్రానికి 4.131 శాతం దక్కనుంది. ఏప్రిల్‌లో రూ.63,053 కోట్ల నిధులు రానున్నాయి. రాష్ట్రం కనీసం రూ.80వేల కోట్లను అంచనా వేసినా అందులో రూ.17వేల కోట్ల కోత పడింది.

విమర్శలకు తాళం

పన్నుల వాటా పెంచాలని పదేపదే డిమాండ్ చేస్తున్న రాష్ట్రానికి ఈ బడ్జెట్‌తో గట్టిగా బదులిచ్చారు. 4.13 శాతం వాటాతో రాష్ట్రానికి రూ.63 వేల కోట్లు దక్కనున్నాయి. హైస్పీడ్ రైళ్లు, శ్రీగంధం, కొబ్బరి, జీడిపప్పు సాగుదారులకు ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. **- కుమారస్వామి, కేంద్ర మంత్రి**

ప్రజల బడ్జెట్



వికసిత్ భారత్ దూరదృష్టితో రూపొందించిన బడ్జెట్. ఎవరిపైనా ఎక్కువగా పన్నులు మోపలేదు. వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో సిద్ధరామయ్య ఆ లోటును భర్తీ చేస్తారు. జిల్లాకో బాలికల వసతి నిలయం, పర్యాటకం, క్యాన్సర్ ఔషధాల దిగుమతి సుంకం తగ్గించటం శుభపరిణామం. **-ఆర్.అశోక్, విపక్ష నేత**

ఔషధ రంగానికి శక్తి

'బయోఫార్మా శక్తి' కార్యక్రమం ద్వారా ఔషధ రంగానికి కీలక ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన కేంద్రం దేశ ఔషధ పరిశ్రమలో మరిన్ని పరిశోధనలకు చేయూత అందించనుంది. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధిని కాంక్షించేదే. **- కిరణ్ మజుందార్ షా, ఎండీ, బయోకాన్**

విజయోత్సవ సంబరాల్లో సీటీ రవి, దినేశ్‌హోసూరు

చిక్కమగళూరు డీసీసీబీ అధ్యక్షుడిగా సీటీ రవి

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: చిక్కమగళూరు జిల్లా డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల కోసం ఆదివారం జరిగిన ఎన్నికల్లో విధానపరిషత్ సభ్యుడు, భాజపాకు చెందిన సి.టి.రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కొప్ప తాలూకా చెందిన దినేశ్ హోసూరు ఎన్నికయ్యారు. డీసీసీ బ్యాంకు ఎదురుగా భాజపా - జేడీఎస్ కార్యకర్తలు సంబరాలను ఆచరించారు. నూతన అధ్యక్షుడు సి.టి.రవి, ఉపాధ్యక్షుడు దినేశ్ హోసూరుకు బ్యాంకు సిబ్బంది అభినందనలు తెలిపారు.

యజమానిని హత్య చేసి ఆపై ఆత్మహత్య

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నగరంలో తాను పనిచేస్తున్న ఇంటి యజమాని సరితా(60) అనే మహిళను హత్య చేసి ఇంట్లో పని చేస్తున్న దేవరాజు (40) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఇక్కడ మైకో లేఔట్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీటీఎం లేఔట్ రెండో స్టేజి కె.ఎ.ఎస్. లేఔట్‌లో సరితా నివసిస్తున్నారు. దేవరాజు ఆమెను హత్య చేయడానికి ముందు అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్య నివేదిక వస్తే హత్యకు కారణం బయటకు రావచ్చునని తెలిపారు. సరితా భర్త పారిశ్రామిక వేత్త. కుమార్తె ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. పదేళ్ల నుంచి నిందితుడు దేవరాజు వారింట్లో పని చేస్తున్నాడు. ఆమె భర్త పని నిమిత్తం దుబాయికి వెళ్లారు. శనివారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో మొదటి అంతస్తులోని పడక గదిలో కుమార్తె నిద్రిస్తున్నారు. కింద అంతస్తులో నిందితుడు సరితా గొంతు నులిమి హత్య చేసి అదే గదిలో అతడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు దుబాయి నుంచి సరితా భర్త నగరానికి వచ్చారు. ఇంటి వచ్చి కాలింగ్ బెల్ నొక్కారు. కుమార్తె వచ్చి తలుపులు తీసి తనగదిలోకి వెళ్లి నిద్రించారు. ఆయన తన భార్య గదిలోకి వెళ్లగా హత్య సంఘటన బయటపడింది. తక్షణం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. హత్య, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

అయ్యో.. ఎంతపని చేశావ్ తల్లీ..!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు.. అప్పటిదాకా అమ్మా.. అని అల్లారుముద్దుగా తనతో ఆడుకున్న ముగ్గురు కన్నబిడ్డల్ని కడతేర్చింది.. బిడ్డలు లేని బతుకెందుకని తానూ అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతోంది.. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు బిడ్డలను హత్య చేసిన తల్లి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం బాగల్‌కోట్ జిల్లా బాదామి తాలూకా హిరేముచళగుడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రూపా హనమంతగౌడ (27) అనే వివాహిత తన ముగ్గురు పిల్లల గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ గోయల్ తెలిపారు. పక్కింటి ప్రజలు వచ్చి ఆమెను రక్షించి చికిత్స కోసం బాగల్‌కోట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమికుల విషాదాంతం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: ప్రేమించుకున్న యువతీ, యువకులు మలప్రభ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా మల్లాపుర గ్రామంలో ఆదివారం జరిగింది. మల్లాపుర గ్రామానికి చెందిన జగదీశ్ యల్లప్ప కవళేకర (27), గంగమ్మ త్యాపి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నదిలో మృతదేహాలు తేలాడుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానిక ప్రజలు రామదుర్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి నీటిలో ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

సీజేరాయ్ ఆత్మహత్యపై సిట్

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్త సీజే రాయ్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హోం శాఖ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్యాప్తు పూర్తయితే అసలు కారణాలు వెలుగులోకి వస్తాయన్నారు. నగర అదనపు కమిషనర్ వంశీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐటీ ఏర్పాటు చేశామని శనివారం నుంచి ఆ బృందం దర్యాప్తు చేపట్టిందన్నారు. నివేదిక వచ్చే వరకు ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాదన్నారు. ఏమైనా చెబితే అవి ఊహాగానాలు మాత్రమే అవుతాయన్నారు.

నగదు దోపిడీపై ముమ్మర దర్యాప్తు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులోని చోర్లాఘాట్ వద్ద రూ.400 కోట్ల నగదు దోపిడీ సంఘటనకు సంబంధించి ప్రముఖ నిందితుడిని మహారాష్ట్ర ఎస్ఐటీ బృందం అరెస్టు చేసి విచారణ చేపట్టింది. ఈ బృందం చేపట్టిన విచారణ ఏకపక్షంగా సాగుతోందని ఫిర్యాదుదారుడు సందీప్‌పాటిల్ ఆరోపిస్తున్నారు. విచారణకు కర్ణాటక పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దోపిడీకి సంబంధించి ప్రముఖ నిందితుడు మహారాష్ట్ర నాసిక్ తాలూకా ఘోటె పోలీసుఠాణాలో లొంగిపోయారు. తక్షణం ఎస్ఐటీ బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. అంత మొత్తం నగదు ఎక్కడ నుంచి వచ్చింది. రెండు క్యాంటర్లు ఎక్కడ నుంచి తెచ్చారు.. తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. వైరల్ అయిన ఆడియోలను పరిశీలిస్తున్నారు. సంఘటనపై ఫిర్యాదు చేసిన సందీప్ పాటిల్ ప్రస్తుతం ఎస్ఐటీ బృందానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని, తాను కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. గత అక్టోబరు 25న బెళ్లగావి జిల్లా చోర్లాఘాట్ సరిహద్దులో రెండు కంటైనర్లలో రూ.400 కోట్ల నగదు దోపిడీకి గురైందని మహారాష్ట్ర నాసిక్ నివాసి పారిశ్రామికవేత్త సందీప్ పాటిల్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దోపిడీకి గురైన నగదు గుజరాత్ స్థిరాస్తి వ్యాపారి కిశోర్‌కు చెందినట్లు గుర్తించారు. కంటైనర్లలో రెండు వేల రూపాయల నోట్లు లేక ఐదువందల నోట్లు ఉన్నాయనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు.

ఘనంగా వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవాలు

గర్భగుడిలో స్వామి వారికి పూజలు చేస్తున్న డీసీఎం డీకేశివకుమార్

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు దక్షిణ జిల్లా కనకపుర తాలూకా కల్లళ్లిలో ఉన్న వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రథోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. పూజ కార్యక్రమాలతో పాటు బ్రహ్మరథోత్సవంలో ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్ పాల్గొన్నారు. స్వామి వారి రథాన్ని ఆయన భక్తులతో కలిసి లాగారు. దివిటీలను చేతపట్టి ముందుకు సాగారు. అనంతరం దేవస్థానం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

చాముండి బెట్ట పరిరక్షణకు కంకణం

చాముండి కొండలపై జరుగుతున్న అభివృద్ధి పనులతో పర్యావరణం దెబ్బతింటోందని మైసూరు రాజమాత ప్రమోదా దేవి ఒడయెరు ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. 'ప్రసాద్' పథకం కింద చేపట్టిన వివిధ పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులతో కలిసి ఆమె కొండపైకి పాదయాత్ర చేపట్టారు. ఆ చిత్రమే ఇది. ఈ సందర్భంగా నినాదాలు రాసిన అట్టముక్కలతో ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. - బెంగళూరు, న్యూస్‌టుడే

కల్టె చిత్రాన్ని వీక్షించిన సిద్ధు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ కుమారుడు ఝాడ్‌ఖాన్ నటించిన 'కల్టె' చిత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీక్షించారు. ఆదివారం ఉదయం ఇక్కడ లులు మాల్‌లోని థియేటర్‌లో ఆయన మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్, సినీనటుడు ఝాడ్‌ఖాన్, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడు నజీర్ అహ్మద్‌లతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.



కల్టె చిత్రాన్ని తిలకిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు

భక్త కోటె రథోత్సవం

కోటె మల్లేశ్వర జాతరను బళ్లారిలో ఆదివారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. అశేష జనవాహిని ఆనందోత్సాహలతో రథోత్సవంలో పాల్గొన్నారు. తేరు ముందు నడుస్తూ నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులు నేతృత్వం వహించారు.

ఉద్యాననగరిలో వెండితెర వెలుగులు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: 17వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కన్నడ చిత్రాల ప్రాభవం కొనసాగుతోంది. కన్నడ చిత్రం పోటీలో ప్రదర్శించిన బడిగార్ దేవేంద్ర దర్శకత్వంలోని 'వన్యా' చిత్రం దూకుడు కొనసాగింది. ఈ చిత్రోత్సవంలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ° పల్లవి అనంత్‌పూమాగామె నిర్మాణంలో బడిగేర్ దేవేంద్ర దర్శకత్వంలో వైజనాథ్ బిరాదార్, మేఘనాబెళవాడి, ప్రకాశ్‌బెళవాడి వన్యా చిత్రంలో ప్రధాన పాత్ర వహించారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ తమ చిత్రం పదికిపైగా చిత్రోత్సవాల్లో పాల్గొన్నట్లు చెప్పింది. బెంగళూరు చిత్రోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా అడవి ప్రాధాన్యతను తెలుపుతుందన్నారు. నగరవాసులు విశ్రాంతి కోసం అడవికి వెళ్లడం, అడవికి నష్టం వాటిల్లడం, అటవీ ప్రాంతాల్లో నివసించేవారు నగర ప్రాంతాలకు చేరుకోవడం

విశాల్‌సింధేతో మాట్లాడుతున్న మహేశ్ నారాయణన్

చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న రాహుల్‌రవీంద్రన్

● చిత్రోత్సవంలో 'వన్యా' దూకుడు

ఇలా విభిన్న అంశాలతో కథ అల్లుకొందని గుర్తుచేసుకున్నారు. తమ చిత్రాన్ని చూసి అనేకులు ప్రశంసించడం తమకు ఆనందాన్ని కలిగించిందని డైరెక్టర్ బడిగేర్ దేవేంద్ర తెలిపారు. నటులు అశ్విన్‌హాసన్, యశ్వంత్, నిర్మాత పల్లవి అనంత్ పూమగాయో పాల్గొన్నారు.

చిత్రోత్సవం చర్చావేదికలో వన్యా చిత్రబృందం

ముందస్తు సిద్ధతతో చిత్రీకరణ సులువు

డైరెక్టర్ చిత్రీకరణ చేసే స్థలాని కెళ్లి స్థల పరిశీలనలో ఎలాంటి చిత్రీకరణను చేయాలనే అంశాలను ఆలోచించి వాటిని కాగితంపై ఆ సన్నివేశాలను రాసుకుంటే చిత్రీకరణ చేయడం కష్టం కాదని ప్రఖ్యాత నటుడు, వర్ధమాన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సలహా ఇచ్చారు. శనివారం 17వ బెంగళూరు అంతర్జాతీయ చిత్రోత్సవం 'మాస్టర్ క్లాస్' విభాగంలో పాల్గొన్న లతా శ్రీనివాసన్‌తో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా డైరెక్టర్ రాహుల్‌రవీంద్రన్ మాట్లాడారు. తాను తీసిన ఈ సినిమా చాలా ఖర్చుతో కూడిన కళామాధ్యమం అన్నారు. చిత్రానికి ఎంత అవసరమో అంతే తీయాలి. రెండు, మూడు చిత్రాలకు అయ్యేలా చిత్రీకరణ చేసి ఒక సినిమాకు అయ్యేం తమాత్రం తీసుకొంటే అంతకు ముందు పడ్డ శ్రమ, సొమ్ము, సమయం అంతా వృథా అవుతుందన్నారు. దీంతో నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందన్నారు. చిత్రీకరణకు వెళ్లేందుకు ముందే స్క్రిప్టును సిద్ధం చేసుకోవడం ముఖ్యమన్నారు. చక్కని దర్శకులకు ఉన్న లక్షణాలపై మాట్లాడుతూ చిత్రబృందంపై సహానుభూతి ఉండాలి. చిత్రీకరణ సమయంలో సహనం చాలా ముఖ్యమన్నారు.

దర్శకులకు స్వేచ్ఛ అవసరం

అందరూ వారి దృష్టి కోణంలో ఆలోచిస్తారు. నా చిత్రాలకు సెన్సార్ సమస్య ఏర్పడింది. 'టెక్ ఆఫ్, సీయూ సూన్' తదితర సినిమాలతో పేరువచ్చింది. 'రీథింక్ నెరేటివ్' చర్చావేదికలో విశాల్‌సింధేతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది. నేను కథా మూలానికి, వాస్తవ పాత్రలకు కచ్చితంగా వైవిధ్యం పాటించేందుకు ఇష్టపడతాను. ఎంతైనా ఇది సినిమా, ఇది నిజం కాదు. సినిమా చివరి ఘట్టం ఇమేజ్‌ను ఆలోచించి తర్వాత రాసే ప్రక్రియలను చేపడుతాను. **- మహేశ్ నారాయణన్, మళయాల దర్శకుడు**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

ఆనగోడు వినే వారేరి?

◆ 45 ఎకరాలు కేటాయింపు ◆ కళావిహీనంగా జంతుప్రదర్శనశాల

ప్రస్తుత ఇందిరా ప్రియదర్శిని జంతుప్రదర్శనశాల ఇలా..

హొసపేటె, న్యూస్‌టుడే: సాయంత్రం పూట, వారాంతపు రోజుల్లో కుటుంబ సమేతంగా కాసేపు సేదతీరాలన్నా, హాయిగా విహరించాలన్న తగిన ఉద్యానవనాలు, పచ్చదనం పరచుకున్న ప్రాంతాలు లేకపోవడంతో దావణగెరె జిల్లా వాసులు ఎంతో ఇబ్బందికి గురయ్యేవారు. కాని రాబోయే రోజుల్లో దావణగెరె జిల్లా మాయగొండ నియోజకవర్గం ఆనగోడిలో అన్నీ సౌకర్యాలతో కూడిన జంతుప్రదర్శన శాల ఏర్పాటుకు అటవీశాఖ, కేంద్ర జూ ప్రాధికారం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని కోసం 45 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. మాయగొండ ఎమ్మెల్యే బసవంతప్ప జంతుప్రదర్శన శాల ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.

బోసిపోయిన చిన్న జంతుప్రదర్శనశాల..

దావణగెరె జిల్లా మాయగొండ నియోజకవర్గం ఆనగోడులో ప్రస్తుతం ఉన్న ఇందిరా ప్రియదర్శిని చిన్న జంతుప్రదర్శన శాల దేనికీ పనికిరాకుండా పోయింది. కొన్ని దుప్పులు, కృష్ణ మృగాలు చనిపోయాయి. ముఖ్యంగా నిర్వహణ లోపంతో బోసిపోతోంది. సెలవులు, ప్రముఖ దినాలు, వారాంతపు వేళల్లో కూడా సందర్శకులు ఆ జంతుప్రదర్శన శాలవైపు రావడంలేదు. ప్రస్తుతం కొన్ని దుప్పులు, కృష్ణమృగాలు, నెమళ్లు, భల్లూకాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో పెద్ద జంతుప్రదర్శన శాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిర్వహణ లేక రూపు కోల్పోయిన జంతుప్రదర్శన శాల

45 ఎకరాల్లో..

రాబోయే రోజుల్లో 45 ఎకరాల్లో పెద్ద జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కావాల్సిన నిధులకోసం అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే హామీ కూడా ఇచ్చారని ఎమ్మెల్యే బసవంతప్ప తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన జంతుప్రదర్శనశాల ఏర్పాటైతే సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.

గేట్ల నిర్మాణంపై ఇంజినీర్లను వివరాలు అడుగుతున్న సింధనూరు ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ, ముఖ్య ఇంజినీరు లక్ష్మణ నాయక్

ప్రగతి దశలో తుంగభద్ర క్రస్ట్‌గేట్ల నిర్మాణం

హొసపేటె: తుంగభద్ర క్రస్ట్‌గేట్ల నిర్మాణం పనులు ప్రగతి దశలో ఉన్నాయని సింధనూరు ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ తెలిపారు. ఆదివారం ఆయన గేట్ల నిర్మాణం పనుల ప్రగతిని పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే 18వ గేటు నిర్మాణం పనులు విజయవంతంగా ముగిశాయి. మరో 8 గేట్ల నిర్మాణం పనులు 90శాతం ముగిశాయని తెలిపారు. మే నెలాఖరులోగా 33 గేట్లను అమర్చుతారని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక నీటిపారుదల మండలి ముఖ్య ఇంజినీరు లక్ష్మణ్‌నాయక్, డ్యాం బాధ్య ఇంజినీరు కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

పోక్సో కేసుల నమోదు తప్పనిసరి

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ శశిధర కోసాంబె చిత్రంలో జడ్పీ సీఈవో, డి.హెచ్.వో తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: పోక్సో ఘటన చోటుచేసుకొంటే కేసు నమోదు చేయడం తప్పనిసరి, ఏదైన ఆలస్యం జరిగితే చట్ట ప్రకారం ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవచ్చని కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ శశిధర్ కోసాంబె అన్నారు. జిల్లా పంచాయతీ నజీర్ సభాభవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగిక వేధింపుల గుర్తించిన వారు.. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందికి అనంతరం పోలీస్ స్టేషన్ లేదా బాలల రక్షణ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు. హింస, దుర్వినియోగం, దోపిడీ నుంచి రక్షణ కల్పించడం ద్వారా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. ప్రతి పాఠశాల, హాస్టల్‌లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించారు. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ చట్టాలు అమలు, బాలల రక్షణ విధానం-2016 చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. తప్పిపోయిన పిల్లల కేసుల్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాన్నారు. సమాజంలో లింగ నిష్పత్తి అసమతుల్యత తీవ్రమైన సమస్యని చెప్పారు. ఇందుకు లింగ నిర్ధారణ, ఆడ భ్రూణ హత్యలు కారణాలుగా పేర్కొంటూ నిరోధించే చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్, డి. హెచ్. వో డాక్టర్ యల్లా రమేష్‌బాబు, డాక్టర్ ఎన్. బసరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణస్వామికి విశేష పూజలు

పూజలో పాల్గొన్న దంపతులు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి కమ్మ వారి సముదాయ భవనం ఆవరణలోని చతుర్భుజ వేణుగోపాల స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం సత్యనారాయణ స్వామి పూజ భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఉదయం చక్రస్నానం, అభిషేకం మధ్యాహ్నం ప్రసాద వితరణ జరిగాయి. మూడు రోజులుగా జరుగుతున్న పూజలు నేటితో ముగిశాయి. సముదాయ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

శ్రీరామనగర్‌లో : శ్రీరామనగర్ రాఘవేంద్ర కాలనీలో రేణుక ఎల్లమ్మ ఉత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఉదయం పంచామృత అభిషేకం, కుంకుమార్చన, లోక కల్యాణార్థం గణపతి హోమం, ధన్వంతరి హోమం తదితర పూజలు నిర్వహించారు. అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఆలయ సమితి సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఊరేగింపుగా విగ్రహాలను ఆలయానికి తీసుకెళ్తున్న భక్తులు

కోటె ఆలయంలో గోపుర కలశారోహణ

కారటగి, న్యూస్‌టుడే: కారటగి కోటె ప్రాంతంలోని పురాతన గడాద దుర్గమ్మ, మరియమ్మ దేవి ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. రెండు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం గోపుర కలశారోహణ చేపట్టారు. మహిళలు పూర్ణ కుంభాలతో వెంట రాగా మేళతాళాలతో నాలుగో వార్డు నుంచి ఆలయం వరకు గడాద దుర్గమ్మ, మరియమ్మ విగ్రహాలతో పాటు గోపుర కలశాన్ని శనివారం రాత్రి ఊరేగించారు.

ఉచ్చెంగెమ్మ ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

దర్శనానికి కొండెక్కుతున్న భక్తులు

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఉచ్చెంగి దుర్గంలో ఉన్న ఉచ్చెంగెమ్మ ఉత్సవానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఉచ్చెంగెమ్మకు భక్తులు ఉన్నారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండమీద నెలకొన్న అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం పక్కనే పారుతున్న తుంగభద్ర నదిలో ఉదయమే పుణ్య స్నానాలు చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. కొండెక్కే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాలూకా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేసింది.

ఉచ్చెంగెమ్మ ఆలయం ముంగిట భక్తుల సందడి

కొండమీదున్న అమ్మకు ప్రత్యేక అలంకరణ

తేడాలొస్తే ఆరా తీయండి

సింధనూరు, న్యూస్‌టుడే: తమ గ్రామాల్లో తలపెట్టిన అభివృద్ధి పనులు నాణ్యంగా జరుగుతున్నాయో.. లేదో గ్రామస్థులు ఓ కన్ను వేసి ఉంచాలి, తేడాలు కనపడితే అధికారులను ఆరా తీయాలి, పనులకు అడ్డు తగలకుండా గ్రామస్థులు అధికారులకు సహకరించాలి అని మస్కి ఎమ్మెల్యే ఆర్. బసనగౌడ గ్రామ ప్రజలకు హితవు పలికారు. సింధనూరు తాలూకా మస్కి నియోజకవర్గం పరిధిలోని అరళహళ్లి గ్రామంలో మస్కి ఎమ్మెల్యే ఆదివారం పలు అభివృద్ధి పనులకు భూమిపూజలు చేసి పచ్చజెండా ఊపారు. ఈ గ్రామంలోని కాడా వారి కాలువ గట్టు మార్గం మెటలింగ్ చేయడానికి రూ. 15 లక్షలు కేటాయించి 1.7 కిలోమీటర్ల మార్గం పనులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కేపీసీసీ సభ్యుడు నల్ల వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతి సభ్యుడు రవిగౌడ తదితరులు పాల్గొన్నారు.

అరళహళ్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న మస్కి ఎమ్మెల్యే బసనగౌడ

కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం

కారటగి, న్యూస్‌టుడే: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కారటగి తాలూకా ముష్టూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు మహదేవప్ప తెలిపారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆదివారం కుష్టు వ్యాధి జాగృతి జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం పరిధి గ్రామాలు, క్యాంపుల్లో వ్యాధి లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. జనవరి 30న ప్రారంభమైన ఈ జాగృతి కార్యక్రమం ఫిబ్రవరి 13 వరకు ఉంటుందన్నారు. సిబ్బందికి వ్యాధి నియంత్రణ ప్రతిజ్ఞా విధి బోధించారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆసుపత్రి ముందు ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు

ముగ్గురి నిందితుల అరెస్టు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు తయారు చేసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను మైసూరు దక్షిణ పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు తాలూకా యాందళ్లి గ్రామంలోని సప్తమాతృక లేఔట్ ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 11 చరవాణులు, నల్లరంగు కలిగిన 360 గ్రాముల పొడి, 957 గ్రాముల తెల్లరంగు పొడి, 2873 గ్రాముల గసగసాలు, 13 నీలి రంగు క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పోలీసుల అదుపులో సార్ట్ గోల్డ్ యజమాని

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రజలను నమ్మించి బంగారు నగలను కుదువ పెట్టుకుని రాత్రికి రాత్రి బంగారు నగలతో పరారైన సార్ట్ గోల్డ్ కంపెనీ యజమాని టి.యోగేశ్‌ను మైసూరు - విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. విజయనగర రెండో స్టేజిలోని త్రినేత్ర కూడలిలో సార్ట్‌గోల్డ్ కంపెనీ దుకాణాన్ని నిందితుడు ప్రారంభించారు. తక్కువ వడ్డీకి బంగారు నగలు కుదవ పెట్టుకొని రుణాలు ఇవ్వడం ప్రారంభించాడు. వినియోగదారులు కుదువ పెట్టిన బంగారు నగలను కరిగించి ఇతరులకు విక్రయించాడని, నగల కోసం వెళ్లిన వినియోగదారులకు రేపు, ఎల్లుండి ఇస్తామని నమ్మించి రాత్రికి రాత్రి దుకాణం మూసివేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

సినీ తరహాలో మద్యం అక్రమ సరఫరా

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: పుష్ప సినిమా తరహాలో చెత్త మధ్యలో మద్యం బాటిళ్లను అక్రమ రవాణా చేస్తున్న రూ.22.92 లక్షల విలువైన మద్యం సీసాలను బెళగావి నగరంలోని మాళమారుతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక- మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులోని చోలాఘట్ జరిగిన రూ.400 కోట్ల దోపిడీ సంఘటన తరువాత ఈ ప్రదేశంలో పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి 11 గంటలకు జాతీయ రహదారి-48లోని ట్రక్ వాహనంలో గోవా నుంచి కర్ణాటకకు అక్రమంగా రవాణా అవుతున్న వాహనాన్ని పోలీసులు నిలిపి తనిఖీలు చేశారు. చెత్త మధ్య మద్యం సీసాలతో కూడిన తొమ్మిది వందల బాక్సులు బయటపడ్డాయి. వాహన డ్రైవర్ మైనుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. గోవా నివాసి శైలేష్ రెడేకర్ అక్రమంగా మద్యం కర్ణాటకకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని బెళగావి నగర మార్కెట్ విభాగం ఏసీపీ సంతోష్ సత్యనాయిక తెలిపారు.

విజయవంతంగా ముగిసిన గుడేకోటె వేడుకలు

ఊరేగింపులో పాల్గొన్న స్థానికులు, కళాబృందాలు

హొసపేటె, న్యూస్‌టుడే: గుడేకోటె ఉత్సవాలు ఆదివారం రాత్రి ఉల్లాసంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపు, జానపద వాహినిలో పెద్ద సంఖ్యలో స్థానికులు, కళాబృందాలు పాల్గొని ఆకట్టుకున్నాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలిరావడంతో నిర్వాహకులు తీవ్ర హర్షం వ్యక్తచేశారు. ఉత్సవాలు విజయవంతం కావడంతో ఊరేగింపులో స్థానిక యువకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ నృత్యంచేసి ఆనందించారు. ఏడాదికేడాది ఉత్సవాలకు ప్రభుత్వం ఇంకా ఎక్కువ నిధులు విడుదల చేయాలని ఆయన వేదికపైన కోరారు. ఈ సందర్భంగా బహుభాషా నేపథ్య గాయకుడు రాజేశ్ కృష్ణన్ రసమంజరి కార్యక్రమం యువతను ఉర్రూతలూగించింది. ముగింపు కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి, ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

అక్రమార్కులపై గనులశాఖాధికారుల కొరడా

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో ఇసుక, భవన నిర్మాణ రాళ్ల అక్రమార్కులపై గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమ రవాణా, నిల్వ స్థలాలపై వరుస దాడులు నిర్వహించారు. 63 టన్నులు ఇసుక, 25 టన్నులు భవన నిర్మాణ రాళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. వారికి రూ.2,00,570 జరిమానా విధించారు. అక్రమ ఇసుక నిల్వకు సంబంధించి ముందుగా అందిన సమాచారంతో శుక్రవారం సిరుగుప్పలోని ఒక ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు మొత్తం 55 టన్నుల అక్రమ ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. వారికి రూ. 46,750 జరిమానా విధించారు. నగర శివార్లలో పరమదేవనహళ్లిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ రాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రక్కును అధికారులు స్వాధీనం చేసుకొని 25 టన్నుల రాళ్లను స్వాధీనం చేసుకుని రూ. 69,500 జరిమానా విధించారు. ఆదివారం మోకా ఫిర్కాలోని శివపూర్ సమీపంలో 8 ఎడ్లబళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 4 టన్నుల ఇసుకను రెవెన్యూశాఖ, గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని బళ్లకు మొత్తం రూ. 52వేలు జరిమానా విధించారు. నగరంలోని కౌల్‌బజార్‌లో శనివారం ఒక లారీలో అక్రమంగా కంకరపౌడర్‌ను పైభాగంలో వేసుకుని కింద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు దాడి చేసి లారీని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 4 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని రూ. 32,320 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈసీ. ద్వితీయ వివరించారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

యువకుడి కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాహన చోదకుడిగా పని చేస్తున్న గవిసిద్ధయ్య స్వామి (29) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. జనవరి 26న ఉదయం మెట్రి నుంచి ద్విచక్ర వాహనంపై జవుకు గ్రామం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరూ గాయపడ్డారు. ఇద్దర్ని కంప్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. చికిత్స ఫలించక గవిసిద్ధయ్య స్వామి ఆదివారం కన్ను మూశాడు. కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.

మార్మోగిన హరిహరేశ్వర నామం

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: చారిత్రక ప్రసిద్ధి చెందిన హరిహరేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఉత్సవ విగ్రహాలకూ పూజలను నిర్వహించి మేళ తాళాలు మంగళవాద్యాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథంలో ఉంచారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగి మొక్కులను తీర్చుకొన్నారు.

దేశ ప్రగతికి ఇదో మెట్టు

కారటగి, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా ఉందని హుబ్బళ్లి స్వర్ణ సమూహ సంస్థల అధిపతి డాక్టర్ చిగురుపాటి వి.ఎస్.వి. ప్రసాద్ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, యువతకు ఉపాధి, చిన్న మధ్యతరహా పరిశ్రమలు తదితర అన్ని రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి దిశగా మరింత ముందుకు సాగుతుందన్నారు. అన్ని వర్గాలకూ బడ్జెట్ బాగుందని కొప్పళ జిల్లా భాజపా మాజీ కార్యదర్శి యడ్లపల్లి ఆనంద రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.


డాక్టర్ చిగురుపాటి ప్రసాద్

గ్రామాల్లో ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు హొళల్కెర ఎమ్మెల్యే డాక్టర్. ఎం. చంద్రప్ప పేర్కొన్నారు. ఆదివారం ఆయన తాలూకాలోని ముత్తగదూరులో రూ. 85 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. రైతులకు ఆరోగ్య సేవలతో పాటుగా సాగునీరు, విద్యుత్తుచ్ఛక్తి అందిస్తే వారు దేనికీ కూడా ఇతరులపై ఆధారపడబోరన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సిద్ధేశ్, గ్రామ ప్రముఖులు ప్రభుదేవ్, శివకుమార్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ముత్తగదూరులో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చంద్రప్ప

కష్టపడే తత్వానికే పట్టం:ఎమ్మెల్యే

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేయడానికి యాజమాన్యాలు క్రమశిక్షణ, ప్రామాణికత, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రాధాన్యమిస్తారని స్థానిక ఎమ్మెల్యే టి. రఘుమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బృహత్ ఉద్యోగ మేళాను ప్రారంభించి మాట్లాడారు. యువనిధి లబ్ధిదారులు ఇలాంటి ఉద్యోగ మేళాల్లో పాల్గొనాలన్నారు. ఎంటెక్ చేసిన 16 మంది, బీఈ చదివిన 388 మంది, స్నాతకోత్తర చదువులు చదివిన 580 మంది, డిగ్రీ పాసైన 2939 మంది సహ మొత్తం ఈ మేళాకు 6248 మంది నిరుద్యోగులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొన్నారన్నారు. ఎంపికయిన వారికి జడ్పీ సీఈఓ డాక్టర్‌ఆకాశ్ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు తాజ్‌పీర్, అధికారులు మంజునాథ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగమేళాలో యువతికి నియామక పత్రాన్ని అందజేస్తున్న జడ్పీ సీఈఓ డాక్టర్ ఆకాశ్

పద్దు కూర్పుపై వ్యంగ్యోక్తులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన కార్యాలయంలో కూర్చుని ఈ బడ్జెట్‌ను సిద్ధం చేశారు. తన క్షేత్రం అభివృద్ధి పనులపై సమర్పించిన నివేదికను ఈ బడ్జెట్‌లో ప్రస్తవించలేదని లోక్‌సభ సభ్యుడు ఈ. తుకారామ్ ఎద్దేవా చేశారు. తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా సామాజిక న్యాయం ఇంకా అలవడలేదన్నారు.

గ్రామీణాభివృద్ధిపై నిర్లక్ష్యం.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని కె.పి.సి.సి ప్రతినిధి వెంకటేశ్ హెగ్డే ఆరోపించారు. బడ్జెట్ గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక వైపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో భారత స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయని గుర్తు చేశారు.

దంపతులపై చిరుత దాడి

బెంగళూరు (యశ్వంతపుర): బైకుపై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసిన సంఘటన శనివారం సాయంత్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా చుంచనహళ్లి గ్రామ పరిసర ప్రదేశాల్లో జరిగింది. చుంచనహళ్లి గ్రామ నివాసి నంజుండస్వామి తన భార్య, కుమారుడితో కలిసి కోణనూరు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో వారిపై చిరుత పులి హఠాత్తుగా దాడి చేసింది. దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం తగడూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చుంచహళ్లి, కోణనూరు, హనుమనపుర గ్రామాల్లో చిరుత పులులు సంచారం ఎక్కువైనట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాసుని కల్యాణం..కమనీయం

శేష వాహనంపై ఉత్సవ విగ్రహాలు

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు తాలూకా రంగాపూరుక్యాంపు ఆదివారం దేవదేవుని కల్యాణంతో కళకళలాడింది. ఇక్కడి క్యాంపు వాసులు అంతా కలిసి స్థానిక శ్రీకోదండరామాలయం వేదికగా రాత్రి అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం నిర్వహించారు. దీంతో క్యాంపులో రోజంతా పండగ వాతావరణం నెలకొంది. ఉదయం గోపూజతో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఆలయం ప్రధాన అర్చకులు కాశీవరప్రసాదు శర్మ, కేవీఎస్ శర్మ తదితరులు ఈ కైంకర్యాలు దగ్గరుండి జరిపించారు. స్వామీ అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు పూర్తిచేసి సాయంత్రం క్యాంపు పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో క్యాంపు ప్రజలే కాకుండా తాలూకా నలుమూలల నుంచి వచ్చిన భక్తులంతా పాల్గొన్నారు. భజన బృందాలు, కోలాటం బృందాలు పట్టువస్త్రాలు ధరించి స్వామిని కీర్తిస్తూ ఆకట్టుకున్నారు. కల్యాణ సమయంలో పెద్దసంఖ్యలో చేరిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.

అంగరంగ వైభవంగా కోటె మల్లేశ్వరుడి జాతర

బళ్లారి, న్యూస్‌టుడే: హరహర మహదేవా శంభో శంకరా.... శివనామ స్మరణతో తేరువీధి మార్మోగింది. బళ్లారి జాతర (కోటె మల్లేశ్వర దేవస్థానం)ఆదివారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ఉదయం కోటె ప్రదేశంలోని మల్లేశ్వర దేవస్థానంలో స్వామికి అభిషేకం చేసి అనంతరం రుద్రాభిషేకం, పూలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి దేవస్థానం నుంచి పల్లకిపై ఊరేగింపుగా తేరువీధిలోని రథం వద్దకు తీసుకుని వచ్చారు. విశేషంగా అలంకరించి స్వామిని తేరు వద్ద ప్రతిష్ఠించారు. తరలివచ్చిన భక్తులు దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, దేవస్థానం ట్రస్ట్ సభ్యులు మడితేరుని ముందుకు లాగారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పండ్లు, పూలు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్థానిక తేరువీధిలోని రథానికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మేయర్ పూజారి గాదెప్ప, పలువురు కార్పొరేటర్లు పాల్గొని ప్రారంభించారు. ఏఎస్పీలు రవికుమార్, నవీన్‌కుమార్, డీఎస్పీలు చంద్రకాంత్ నందారెడ్డి, తిప్పేస్వామి తదితర పోలీస్ అధికారులు భద్రత నిర్వహించారు.

మల్లేశ్వరుడికి విశేష అలంకరణ

దర్శనం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి

(c) eenadu

బళ్ళారి

మేడమ్! హంపీ అభివృద్ధిని మరిచారా?

హొసపేటె, న్యూస్‌టుడే: దేశంలో పలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించారు. కాని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపీ అభివృద్ధికి మొండి చేయిచూపారు. కంద్ర ఆర్థిక శాఖ, పర్యాటక శాఖ మంత్రులు డిసెంబరు, జనవరిలో హంపీలో పర్యటించడంతో బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు గుప్పిస్తారని అన్నీ వర్గాల వారు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పర్యాటక ప్రాంతల్లోని గైడ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్న ప్రతిపాదనలు ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. ఖాదీ ఉద్యమానికి ఉత్తేజం కల్పిస్తామని వెల్లడించడంతో వాటిపైనే ఆధా రపడిన హొసపేటె లోని వందలాది కుటుంబాల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో ఉన్నత విద్యకు ఇచ్చింది ఏమీ లేదని అఖిల భారత ప్రజ స్వామ్య విద్యార్థి సమాఖ్య ప్రముఖులు ఉమాదేవి తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు.

అట్టహాసంగా విగ్రహ ప్రతిష్ఠాపన

స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: తాలూకా చానాళ గ్రామంలో పేట బసవేశ్వర దేవస్థానంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అజాత శసంభులింగ శివాచార్య మహాస్వామి నేతృత్వంలో పేట బసవేశ్వర, ఈశ్వర, గణపతి, సుబ్ర మణ్యం విగ్రహాలను పట్టణంలో ఊరేగించిన అనంతరం దేవస్థా నంలో ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ఠించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామికి మొక్కలు తీర్చుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమానికి కొక్కరచేడు మఠం శివశరణమ్మ తాయి, చానాళ మఠం మహాస్వామి, సింధిగేరి శివానంద తాత తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రారావి యల్లమ్మదేవి రథోత్సవం

రథోత్సవంలో పాల్గొన్న జనసందోహం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: రారావి యల్లమ్మ దేవి 93వ సంవత్సరం మహా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం అమ్మవారికి పల్లకి ఉత్సవం, పూల రథోత్సవం, వివిధ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని వెండి ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామస్థులు వంతుల వారీగా ఆయా కాలనీల నుంచి కుటుంబాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవానికి రారావి గ్రామంతో పాటు సిరుగుప్ప తాలూకాలోని గ్రామాలు, సరిహద్దున ఆంధ్రంలోని పెద్ద హరివాణం, ఆదోని, కౌతాళం, కోసగి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లలో తరలివచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.

గాంధమ్మ దేవికి విశేషపూజలు

అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న భక్తులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: గాంధమ్మ దేవి ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. దేశనూరు రహదారిలో తుంగభద్ర నది తీరాన గల అమ్మవారి ఉత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం బ్రహ్మ మూహూర్తంలో అమ్మవారికి రుద్రాభిషేకం, పూజలు, అభిషేకాలు, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ఏర్పాటు చెయ్యగా భక్తులు తమ ఆశయాలు సిద్ధించాలని అగ్నిగుండ ప్రవేశం చేశారు. సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. సిరుగుప్పతో పాటు దేశనూరు, కెంచనగుడ్డ, బాగేవాడీ, ఇబ్రహీంపుర, విరుపాపుర తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.

నిర్మలమ్మ పద్దుకు మిశ్రమ స్పందనల హద్దు

నిర్మలా సీతారామన్

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందనే వచ్చింది. వికసిత భారత్‌ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ పద్దుపై దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సానుకూల అభిప్రాయమే ఉంది. అందుకు భిన్నంగా ఆర్థికమంత్రి తాజా బడ్జెట్ రైతులు, కార్మిక వర్గాలు, మహిళలు తదితర వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అసంతృప్తిని మిగిల్చింది

బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారినట్లు అత్యధికులు భావిస్తున్నారు. దేశంలో బడుగులు, నిరంతరం కష్టపడే కార్మికులు, రైతులకు తీవ్ర అన్యాయం చేశారని సర్వత్రా వినిపిస్తున్నాయి. గత ఏడాది బిహార్ ఎన్నికలు ఉండటంతో వారికి అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కేరళ, పశ్చిమ బంగ్లాదేశ్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా వరాలు కురిపించారు. **-యు.బసవరాజు, కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు**

ప్రజా వ్యతిరేకం

2026-27 కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యరంగాల్లో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఏ సౌకర్యాలు కనిపించడం లేదు. రైతులు, యువత, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు కనిపించడం లేదు. కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతం యొక్క రాష్ట్ర అవసరాలు, సంక్షేమం పూర్తిగా విస్మరించారు. బడ్జెట్ మొత్తం ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పవచ్చును- **శ్రీశైల ఆలదహళ్లి, సమాజ పరివర్తన సమితి సభ్యుడు, సండూరు**

రైతు వ్యతిరేకం

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు వ్యతిరేకమని కొప్పళ జిల్లా ప్రభుత్వ పంచ గ్యారంటీ పథకాల అనుష్టాన సమితి అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. శ్రీరామనగర్‌లో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌లో పేదలు, బడుగు వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గ్రామీణాభివృద్ధికి గత సంవత్సరం కన్నా ఈసారి నిధులు తగ్గించారన్నారు.

క్లస్టర్ల నవీకరణ హర్షణీయం

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: చిన్నతరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. దీంతో ఉద్యోగకల్పన, స్వయం ఉపాధి లభిస్తుంది. పరిశ్రమల ఉత్పాదనకు ప్రోత్సాహం ప్రకటించడం మంచి పరిణామం. దేశంలో 200కు పైగా పరిశ్రమల క్లస్టర్లు నవీకరణ చేస్తామని ప్రకటించడం మంచిదే. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించేందుకు పాటుపడాల్సిన అవసరం ఉంది. **వి.రామచంద్ర, అధ్యక్షుడు జిల్లా పరిశ్రమల సంఘం**

ఎం.ఎస్.ఎం.ఇలకే ప్రాధాన్యం

కేంద్ర బడ్జెట్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేశారు. దీంతో ఉద్యోగాలు సృష్టించడానికి, తయారీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. క్రీడలు, ఔషధాలు, విజ్ఞానం, విద్య, పరిశోధనలపై దృష్టి పెట్టారు. ప్రపంచం ఆర్థిక, రాజకీయ అనిశ్చితిలో ఉంది. ఈ రోజుల్లో దేశంలో స్థిరమైన బడ్జెట్‌ను అందించడానికి చేసిన ప్రయత్నాలకు ఇది నిదర్శనం **- కె.సి.సురేష్‌బాబు, గౌరవ కార్యదర్శి, జిల్లా వాణిజ్య, పరిశ్రమల మండలి, బళ్లారి**

ఉద్యోగులకు ఏమీ లేదు

కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు శుభావార్త వస్తోందని ఆశించాం. ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతనం కమిషన్ గురించి ప్రస్తావించలేదు. ఆదాయ పన్నులపై పెద్దగా మార్పు లేదు. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నియంత్రణ చేయడానికి ఎలాంటి బడ్జెట్‌లో చర్యలు తీసుకోలేదు-**శ్రీనివాసులు, విశ్రాంత అధికారి, తపాలాశాఖ బళ్లారి**

నిరాశాజనకం..

సామాన్య ప్రజలకు, సామాన్య రైతులకు ప్రోత్సాహకాలు ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. చదువు, వైద్య రంగానికి ప్రాధాన్యమి చ్చారు. విదేశీయ పర్యాటక అభివృద్ధి చేయడానికి టీసీఎస్‌ను తగ్గించడం ద్వారా విదేశీయాన ఛార్జీలు తగ్గుతాయి. కార్పొరేట్ పన్నులు, ఆదాయపు పన్నులు శ్లాబ్‌లో ఎటువంటి మార్పు చేయలేదు- **ఎం.వీరరాఘవులు, ఆర్థికశాస్త్రం విభాగం విశ్రాంత ఆచార్యులు.**

ప్రోత్సాహకాలు బాగు..

చిన్న ఆదాయపు పన్ను చెల్లింపులకు జరిమానాను రద్దు చేశారు. విద్య, ఆరోగ్య రంగాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, కొన్ని బీమాలకు పన్నులు మినహాయింపులతో పేద, మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా మారింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం - **అవ్వారు మంజునాథ్, అధ్యక్షుడు, బళ్లారి వాణిజ్య, పరిశ్రమ మండలి, బళ్లారి**

హులిగమ్మ దర్శనానికి కిక్కిరిసిన జనం


ఆలయం ముంగిట వేచి ఉన్న భక్తులు

గంగావతి, న్యూస్‌టుడే: మాఘ పున్నమి పురస్కరించుకుని కొప్పళ జిల్లా హులిగి హులిగమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తుంగభద్రలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేశారు. గతంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

వెల్లివిరిసిన పౌర్ణమి శోభ

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె తాలూకా 76 వెంకటాపురలో ఆదివారం గద్దె చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవం కనుల పండువగా జరిగింది. అన్ని భాషల ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఏడాదికోసారి పౌర్ణమిలో అమ్మవారి ఉత్సవాలను ఆచరిస్తారు. తొలుత ఉదయం తుంగభద్రా నదిలో గంగాపూజలు చేసుకుని, అక్కడినుంచి ఆలయంవరకూ ఊరేగింపుగా వచ్చారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, అర్చన, అలంకరణలు చేశారు. వెంకటాపుర క్యాంపు, బుక్కసాగర నుంచి భక్తులు తరలివచ్చారు.

వంతెన నిర్మాణం కోసం మట్టి పరీక్షలు

తుంగభద్ర నది వద్ద నిర్వహిస్తున్న మట్టి పరీక్షలు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి కోటె వద్ద తుంగభద్ర నదిపై నూతన వంతెన నిర్మాణం కోసం యంత్రం ద్వారా మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోటె రుద్రభూమి సమీపంలో నాలుగైదు రోజులుగా యంత్రం ద్వారా మట్టిని తవ్వి పరీక్షలు చేపట్టారు. బళ్లారి ప్రజా పనుల శాఖ ఏఈఈ గంజి బసవరెడ్డి మాట్లాడుతూ నదిపై నూతన వంతెన నిర్మాణానికి అనువైన స్థలం కోసం మట్టి పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల అనంతరం ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక సమర్పిస్తాం. నివేదిక ఆధారంగా వంతెన నిర్మాణ పనులు ప్రారంభమౌతాయన్నారు.

లక్ష్యమే విద్యార్థుల గమ్యం


కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గంగాధరగౌడ, నిష్టిరుద్రప్ప, అరవింద్ పాటిల్ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్‌సీ) నిర్దేశకులు గంగాధరగౌడ విద్యార్థులకు సూచించారు. స్థానిక సంగనకల్లు రహదారి వాజ్‌పేయి లే అవుట్‌లోని వి.వి.సంఘం ప్రాథమిక, ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గంగాధరగౌడ మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప మాట్లాడుతూ విద్యార్థుల్ని చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. వి.వి.సంఘం కార్యదర్శి అరవింద్ పాటిల్ వి.వి.సంఘం నిర్వహిస్తున్న విద్యా సంస్థల గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయిని హెచ్.ఆశ, వి.వి.సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

నృత్యాన్ని ప్రదర్శిస్తున్న చిన్నారులు

వ్యాసరాజ మఠంలో విశేష అభిషేకాలు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: రేడియోపార్కు వ్యాసరాజ మఠంలో వ్యాసరాజమఠం పీఠాధిపతి విద్యాశ్రీశతీర్థులు సంస్థాన పూజలను భక్తిప్రపత్తులో అత్యంత వైభవంగా జరిపారు. పంచబృందావనాలకు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. పుష్పాలు, ఆభరణాలు, రజతకవచంతో అలంకరించారు. స్వామీజీ ఆశీర్వచన ఉపన్యాసం చేశారు. భక్తులకు ఫలమంత్రాక్షితలు అందజేసి ఆశీర్వదించారు. మఠం ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో మఠం వ్యవస్థాపకులు పాండురంగాచార్, మఠం కమిటీ సభ్యులు, గురురాజసేవాసమితి, వ్యాసరాజ భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

శనీశ్వరుడికి ప్రత్యేక పుష్పాలంకరణ

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: సత్యనారాయణ పేట శనీశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నువ్వులనూనెతో స్వామివారి మూలవిరాటను అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. పలు హోమాలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజలను తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ క్రీడాకారులకు సాయం అందిస్తాం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారికి అవసరమైన సాయం అందిస్తామని భాజపా తాలూకా మాజీ అధ్యక్షుడు ఆర్.సి.పంపనగౌడ పేర్కొన్నారు. పట్టణంలోని వైష్ణవి హోటల్‌లో ఆదివారం రారావి గ్రామానికి చెందిన సచిన్ 11(లెవెన్) క్రికెట్ క్రీడాకారులకు టీ షర్టులు, జెర్సి ప్యాంట్‌లు వితరణ చేసి ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత క్రీడా సామగ్రి అందించి ప్రోత్సహిస్తాం, వారు కావాల్సిన శిక్షణ పొంది తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. పికార్డ్ బ్యాంకు సభ్యుడు సుళవాయి మల్లికార్జున, రారావి సహకార సంఘం అధ్యక్షుడు గరడి చిదానంద, ఉపాధ్యక్షుడు గంగాధర్, శివప్ప, చంద్రశేఖర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు టీషర్టు, ప్యాంట్లు పంపిణీ చేసిన సంఘం సభ్యులు

3.220 కిలోల గంజాయి స్వాధీనం

గంజాయిని స్వాధీనం చేసుకున్న అబ్కారీ అధికారులు, చిత్రంలో నిందితుడు

తోరణగల్లు(బళ్లారి), న్యూస్‌టుడే: సండూరు తాలూకా తోరణగల్లు సమీపంలో ద్విచక్రవాహనంలో గంజాయిని తరలిస్తున్న స్థానికుణ్ని అరెస్టు చేసి 3.220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాలూకా వడ్డు గ్రామం పరిధిలోని జిందాల్‌కు ద్విచక్రవాహనంలో గంజాయిని తీసుకెళ్తున్నట్లు అబ్కారీశాఖ డీసీ మంజునాథకు సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు శరణప్ప, ఆశారాణి, మంజునాథ్, రాజాసాబ్ తదితరులు జిందాల్ సమీపంలో కాపుకాసి ద్విచక్రవాహనంపై జిందాల్‌కు వెళ్తున్న వ్యక్తిని ఆపి ద్విచక్రవాహనంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహమ్మద్(23)ను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించారు.

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల భవిత

మాన్వి, న్యూస్‌టుడే : పిల్లల అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం తల్లిదండ్రుల చేతుల్లో ఉందని సాహితీవేత్త, రచయిత, డాక్టర్ చంద్రశేఖర్ సువర్ణగిరి మఠం పేర్కొన్నారు. తాలూకాలోని జానేకల్‌కల్ గ్రామంలో నిర్వహిస్తున్న ధర్మసభ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో నైతిక విలువలు నశించిపోతున్నాయని, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వీటికి కారణం ప్రతి ఒక్కరూ అన్వేషించాలన్నారు. ఇంట్లోని పెద్దలు ధారావాహికలు, రీల్స్‌కి దూరంగా ఉండాలని వాటి వల్ల చెడు తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. రాయచూరు కిల్లేమఠం రేణుకా శాంత మల్ల శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధార్మిక, ధర్మ మార్గంలో పయనించాలని, హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ధర్మరక్షణకు పాటు పడాలని సూచించారు. విజయ రుద్రస్వామీజీకి నూతన రథాన్ని సమకూర్చుకోవాలని కిల్లేమఠం వంతుగా రూ.21 వేల విరాళం ఇస్తున్నట్లు స్వామీజీ ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ శరణప్ప బల్లటగి, రైతు సంఘం ప్రముఖులు లింగారెడ్డి, ప్రభుస్వామి, జైరుద్దీన్, శరణప్ప, చంద్రశేఖర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం		
పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు		
01-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1603.74	1616.72
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	636	9,560
నీటి నిల్వ (టి.ఎం.సి)	26.753	52.615
గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు)	వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు	

యురేకా ప్రదర్శన కేక

మనిషి ఉదరభాగంలో జీర్ణ ప్రక్రియను నేలపై బొమ్మగా రూపుదిద్ది వివరిస్తున్న విద్యార్థిని

సింధనూరు, న్యూస్‌టుడే: స్థానిక ఈజే.హొసళ్లి క్యాంపులోని డాఫడిల్స్ కాన్సెప్ట్ స్కూలులో వరుసగా రెండు రోజులపాటు నిర్వహించిన 'యురేకా 2026' సైన్స్ ఎగ్జిబిషన్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకదానికి మించి మరొకటిగా విద్యార్థులు తీర్చిదిద్దిన నమూనాలు చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులయ్యారు. విద్యార్థులు మొత్తం 250 వరకు ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యుత్తు అవసరం లేకుండా సైకిల్‌కు మోటారు తగిలించి నీళ్ల తోడటం, వివిధ రకాల రోబోల పనితీరు, భిన్న కోణాల్లో ఉపయోగపడే లైఫ్ సేవింగ్ స్టిక్, మ్యాజిక్ షోల్లో వాడే దృశ్య భ్రమలు గురించి విద్యార్థులు వివరించి ఆకట్టుకున్నారు. సంస్థ కార్యదర్శి నందిగం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..తమకు తోచిన విషయాలపై ప్రదర్శనలు పెట్టమని విద్యార్థులకు స్వేచ్ఛనివ్వగా హైదరాబాద, మహబూబ్‌నగర్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేసుకొనివచ్చి ఈ ప్రయోగాలు చేశారని తెలిపారు.

మాన్విలో బృహత్ శోభాయాత్ర

యాత్రలో భాజపా నాయకులు

మాన్వి, న్యూస్‌టుడే : హిందూ సమ్మేళ సమితి ఆధ్వర్యంలో బృహత్ హిందూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. కల్మఠ విరూపాక్ష పండితారాధ్య స్వామీజీ శోభాయాత్రను ప్రారంభించారు. స్థానిక ఏపీఎంసీ ఉద్భవ ఆంజినేయస్వామి దేవస్థానం నుంచి టిఏపీసీఎంఎస్ మైదానం వరకు సాగింది. శోభాయాత్రలో చండీ వాయిద్యం, డొళ్లుకుణిత, నందికోలు కుణిత, జానపద కళాకారుల వేషధారణలు ఆకర్షణగా నిలిచాయి. కరేగుడ్డ మహంతేశ్వర మఠం మహంతలింగ స్వామీజీ, చికల్‌పర్వి రుద్రమునీశ్వర మఠం సదాశివ మహాస్వామీజీ, అడవి అమరేశ్వర మఠం తోంటదార్యస్వామీజీ, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బసనగౌడ బ్యాగవాట్, గంగాధర్‌నాయక్, సమితి అధ్యక్షుడు నీలకంఠగౌడ, ప్రముఖులు ఆర్.ముత్తురాజ్‌శెట్టి, శంకరయ్యస్వామి, హరిహరపాటిల్, శ్రీకాంత్‌గూళి, గురురాజ్‌నాగలాపూర్, శరణబసవ ముందినమనె, యువకులు పాల్గొన్నారు.

అందరికీ ఆదర్శనీయులు మాచిదేవ

మడివాల మాచిదేవ చిత్రపటానికి పూలమాల వేస్తున్న మేయర్ పూజారి గాదెప్ప, చిదానందప్ప తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: 12వ శతాబ్దంలో శివ శరణులందరి భక్తి ఆదర్శప్రాయమైనది. అలాంటి భక్తుల ఆదర్శ లక్షణాలను మనమందరం జీవితాల్లో అలవర్చుకుని ఉత్తమ జీవనం సాగించాలని నగర మేయర్ పూజారి గాదెప్ప సూచించారు. ఆదివారం స్థానిక కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన మడివాల మాచిదేవ జయంతిని మేయర్ ప్రారంభించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. మహనీయుల సిద్ధాంతాలను ప్రస్తుత తరానికి తెలియపర్చడానికే మన ప్రభుత్వం జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా హామీ పథకం అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కె.ఇ.చిదానందప్ప, ఆచార్యులు తిప్పేరుద్రప్ప మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మడివాళ సంఘం అధ్యక్షుడు ఎన్.ధనుంజయ హమాల్, కన్నడ సంస్కృతిక శాఖాధికారి నాగరాజు, ప్రతాప్‌రెడ్డి, అనూప్‌కుమార్, అల్లం ప్రశాంత్ పాల్గొన్నారు.

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి తహసీల్దార్ కార్యాలయంలో మాచిదేవ జయంతి ఆచరించారు.. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి పూజలు చేశారు. మడివాళ సంఘం తాలూకా అధ్యక్షుడు హలుగప్ప మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన మడివాళ సముదాయాన్ని ప్రభుత్వం దళిత జాబితాలో చేర్చాలి. తాలూకాలో దోబీ ఘాట్లు, ఆశ్రయ ఇళ్లు కేటాయించాలని కోరారు. తహసీల్దార్ మంజు నాయక్, ఉపన్యాసకుడు హులిగేశ్ బాదర్లి, సముదాయ నాయకులు పాల్గొన్నారు.

మాన్వి: శ్రమకు మరో పేరే మడివాళ మాచిదేవని పలువురు వక్తలు కొనియాడారు. మాన్వి, సిరివార, లింగసుగూరు తాలూకా కేంద్రాల్లో తాలూకా అధికార యంత్రాంగాల ఆధ్వర్యంలో మాచిదేవ జయంత్యుత్సవం నిర్వహించారు. మాచిదేవ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప తహసీల్దార్ వినాయకరావు, మడివాళ సంఘం అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి హులిగెప్ప అరోలి, కోశాధికారి రమేశ్, అధికారులు, మడివాళ సముదాయం ప్రముఖులు పాల్గొన్నారు.

సిరుగుప్ప, న్యూస్‌టుడే: మహనీయులు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగడం వల్ల ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్య పడుతుందని ఉప తహసీల్దార్ సిద్ధార్థ కారంజి పేర్కొన్నారు. మాచిదేవ జయంతి సందర్భంగా పట్టణంలో మహనీయుల చిత్ర పటాలతో ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. మడివాళ సంఘం గౌరవ అధ్యక్షుడు గోవిందప్ప, అధ్యక్షుడు యల్లప్ప, ప్రతినిధులు పరమేశప్ప, దొడ్డ శేఖణ్ణ, రంగప్పన, చంద్ర ఇతర సభ్యులు, తాలూకా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

బళ్లారి, న్యూస్‌టుడే: కురుగోడు తాలూకా యంత్రాంగం, వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్తంగా ఆదివారం మడివాల మాచిదేవ జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తహసీల్దార్ నరసప్ప, సముదాయం ముఖ్య నేతలు బసవరాజు, లోకణ్ణ, తిమ్మప్ప, హులిగేశ, మల్లికార్జున, ముదియప్ప, పరమేశ్వరప్ప, పంపాపతి తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆదర్శాలను వివరించారు.

కంప్లిలో పాల్గొన్న తహసీల్దార్ మడివాళ సముదాయ నాయకులు

మాన్విలో మాచిదేవ చిత్రపటం వద్ద అధికారులు


కార్యక్రమంలో పాల్గొన్న కురుగోడు తహసీల్దార్ తదితరులు

అట్టహాసంగా వెంకావధూత రథోత్సవం


తరలివచ్చిన భక్తులు

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: తాలూకా దమ్మూరు గ్రామం ఆరాధ్యదైవంగా కొలిచే వెంకావధూత రథోత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం స్వామికి విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తరలివచ్చిన భక్తులు దర్శనం చేసుకున్నారు. సాయంత్రం రథోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామికి పండ్లు, పూలు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముందు జాగ్రత్తగా కురుగోడు పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

మహారాజశ్రీ గుత్తి సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో
H.M.O.P.No. 122/2025
Between:
దాసరి శ్రీనివాసులు ...పిటీషనర్
మరియు
శ్రీమతి ఉమామహేశ్వరి అలియాస్ శ్రావణి ...రెస్పాండెంటు
To
శ్రీమతి ఉమామహేశ్వరి అలియాస్ శ్రావణి W/o దాసరి శ్రీనివాసులు D/o N.తిమ్మప్ప, ANM, గవర్నమెంట్ హాస్పిటల్, H.No. 25, Ward No. 34, 2nd link Road, 5th Cross, కురుబర హాస్టల్ దగ్గర, దేవినగర్, బళ్ళారి.
రెస్పాండెంటుకు నోటీసు
పై దావాలోని పిటిషనర్ పై దావాను హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం పిటిషనర్‌కు మరియు నీకు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన వివాహాన్ని రద్దు పరచి విడాకులు మంజూరు చేయవలసినదిగా కోరుతూ దాఖలు చేసియున్నాడు. పై దావాను కోర్టువారు నీ యొక్క హాజరు కొరకు వాయిదా తేది 20-02-2026న వేసియున్నారు. పై దావా విషయంలో నీకేమైనా అభ్యంతరాలు ఉన్న యెడల పై కోర్టు నందు పై తేదీన ఉదయం 10.30 గంటలకు స్వతహాగా గాని వకీలు ద్వారా గాని హాజరై తెలుపు కొనవచ్చును. లేని యెడల పై దావా నీ పరోక్షములో తీర్మానింపబడును.
జి.లక్ష్మీపతి, అడ్వకేట్
గుంతకల్లు, ఫోన్ నెం. 9848679113

(c) eenadu

చారిత్రక గుడి.. అడుగుతోంది వారధి

మరుగున పడిన 800 ఏళ్ల నాటి ఆధ్యాత్మిక క్షేత్రం

మలప్రభ నదీ తీరంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయాలు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: మలప్రభ సమీపంలో ఉన్న ఆ ఊరుకు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఊరిలో ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మాణమైన ప్రాచీనకాలం శిల్పమందిరం కన్నడనాడు వాస్తుశిల్పానికి, ఇతిహాసానికి సాక్షిగా ఉన్నది. ఇంత గొప్ప చరిత్ర, ప్రత్యేకతలున్నా ఇక్కడి శిల్పమందిరం అభివృద్ధిని నోచుకోలేదు. మలప్రభ నది గట్టుపై ఎత్తైన ప్రదేశంలో 12వ శతాబ్దంలో నిర్మాణమైన ఈ చారిత్రక శిల్పమందిరం ఎనిమిది నెలలు నీటితో ఆవరించుకొని ఉంటుంది. నాలుగు నెలలు మాత్రం సందర్శనకు అనువుగా ఉంటుంది. ఈ ఆలయాల అందాలను, శిల్ప కళానైపుణ్యతను వీక్షించేందుకు సేతువు నిర్మాణం కావాలని భక్తులు కోరుతున్నారు. ఆలయాల చుట్టూ నది, ప్రశాంతమైన వాతావరణం మధ్య నల్లని రాతిపై చెక్కిన జినాలయాలు నాటి వాస్తు శిల్పానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. పురాతత్వ శాఖ చేపట్టిన జీర్ణోద్ధరణ అర్ధంతరంగా ఆగిందని గ్రామస్థులు, చారిత్రకప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నుంచి తిరళ్గన్నడనాడు ఒక్కుంద ఉత్సవాన్ని ఆచరిస్తున్నారు. ఈ వేడుకలు ఫిబ్రవరి ఒకటిన గ్రామ పెద్దలు, యువకులు కన్నడ సాంస్కృతిక శాఖ సహకారంతో ఒక్కుంద ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ శిల్పమందిరం ఆలయాల 1972లో నీట మునిగి.. బెళగావి బైలమంగల తాలూకా హాళే ఒక్కుంద గ్రామం 1972లో నీటమునిగింది. రెండు కిలోమీటర్ల దూరంలో కొత్త గ్రామం నిర్మాణమైంది. పాత ఊరులో మలప్రభ నది గట్టుపై ఎత్తైన ప్రదేశంలో 12వ శతాబ్దంలో కల్లగుడి - రాతిగుడి అని పిలిచే త్రికూటేశ్వర శిల్పమందిరం నిర్మించారు. గ్రామస్థులు ఈ మందిరాలను కల్లంగడి అని పిలుస్తారు. ఆలయం మధ్యలో నాట్యమంటపం, పైకప్పులో హస్తకళా చమత్కారంతో రూపుదిద్దుకున్న వికసించిన తామరపువ్వు శిలారూపం, తీర్థంకర శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడున్న గర్భగుడిలో జైనధర్మానికి చెందిన తీర్థంకర మూర్తిని తీసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గ్రామం నీటిలో మునిగిన తర్వాత ఇక్కడున్న దేవతామూర్తులను కొత్త గ్రామంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయం, శిల్పకళల గురించి ఇతిహాస నిపుణుడు ఆచార్య డా. సి. బి. గణాచారి మాట్లాడుతూ కల్యాణి చాళుక్యుల శైలిలో సవదత్తిరట్టర పాలనావధిలో పద్మావతి దేవి అనుగ్రహంతో చండిశెట్టి, దేవణశెట్టి అనేవారు ఈ పురాతన ఆలయాన్ని నిర్మించారన్నారు. మూడో ఆలయంలో గర్భగుడి వాకిలిపై చెక్కిన శాసనాలను చూడవచ్చు. చౌకాకారంలో ఉన్న స్తంభాలు, వాటిపై తీగలతో ఉన్న పూలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఒక్కుంద ఉత్సవాల నిర్వహణకు జిల్లా పరిపాలన శాఖ రూ.2 లక్షల సహాయ ధనాన్ని అందించింది. ఈ ఉత్సవాలను సంపూర్ణంగా ప్రభుత్వం ఆచరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పురాతత్వశాఖ దీన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకురావాలని తిరళ్గన్నడనాడు ఒక్కుంద ఉత్సవ సమితి కార్యదర్శి అశోకభద్రశెట్టి విజ్ఞప్తి చేశారు.

ఆలయం లోపల రాతి స్తంభాల సోయగం

సినీ తరహాలో మద్యం అక్రమ సరఫరా

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: పుష్ప సినిమా తరహాలో చెత్త మధ్యలో మద్యం బాటిళ్లను అక్రమ రవాణా చేస్తున్న రూ.22.92 లక్షల విలువైన మద్యం సీసాలను బెళగావి నగరంలోని మాళమారుతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక- మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులోని చోలాఘట్ జరిగిన రూ.400 కోట్ల దోపిడీ సంఘటన తరువాత ఈ ప్రదేశంలో పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి 11 గంటలకు జాతీయ రహదారి-48లోని ట్రక్ వాహనంలో గోవా నుంచి కర్ణాటకకు అక్రమంగా రవాణా అవుతున్న వాహనాన్ని పోలీసులు నిలిపి తనిఖీలు చేశారు. చెత్త మధ్య మద్యం సీసాలతో కూడిన తొమ్మిది వందల బాక్సులు బయటపడ్డాయి. వాహన డ్రైవర్ మైనుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. గోవా నివాసి శైలేష్ రెడేకర్ అక్రమంగా మద్యం కర్ణాటకకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని బెళగావి నగర మార్కెట్ విభాగం ఏసీపీ సంతోష్ సత్యనాయిక తెలిపారు.

ముగ్గురి నిందితుల అరెస్టు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు తయారు చేసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను మైసూరు దక్షిణ పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు తాలూకా యాందళ్లి గ్రామంలోని సప్తమాతృక లేఔట్ ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 11 చరవాణులు, నల్లరంగు కలిగిన 360 గ్రాముల పొడి, 957 గ్రాముల తెల్లరంగు పొడి, 2873 గ్రాముల గసగసాలు, 13 నీలి రంగు క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

దంపతులపై చిరుతదాడి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బైకుపై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసిన సంఘటన శనివారం సాయంత్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా చుంచనహళ్లి గ్రామ పరిసర ప్రదేశాల్లో జరిగింది. చుంచనహళ్లి గ్రామ నివాసి నంజుండస్వామి తన భార్య, కుమారుడితో కలిసి కోణనూరు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో వారిపై చిరుత పులి హఠాత్తుగా దాడి చేసింది. దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం తగడూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చుంచహళ్లి, కోణనూరు, హనుమనపుర గ్రామాల్లో చిరుత పులులు సంచారం ఎక్కువైనట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోను ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల అదుపులో సార్ట్ గోల్డ్ యజమాని

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రజలను నమ్మించి బంగారు నగలను కుదువ పెట్టుకుని రాత్రికి రాత్రి బంగారు నగలతో పరారైన సార్ట్ గోల్డ్ కంపెనీ యజమాని టి.యోగేశ్‌ను మైసూరు - విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. విజయనగర రెండో స్టేజిలోని త్రినేత్ర కూడలిలో సార్ట్‌గోల్డ్ కంపెనీ దుకాణాన్ని నిందితుడు ప్రారంభించారు. తక్కువ వడ్డీకి బంగారు నగలు కుదువ పెట్టుకొని రుణాలు ఇవ్వడం ప్రారంభించాడు. వినియోగదారులు కుదువ పెట్టిన బంగారు నగలను కరిగించి ఇతరులకు విక్రయించాడని, నగల కోసం వెళ్లిన వినియోగదారులకు రేపు, ఎల్లుండి ఇస్తామని నమ్మించి రాత్రికి రాత్రి దుకాణం మూసివేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.



ప్రచార పత్రికను విడుదల చేస్తున్న మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ తదితరులు

పోరాటాలతోనే హక్కుల సాధన

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నేటి పరిస్థితుల్లో కార్మికులు, రైతులు విద్యార్థులు యువకులు తమ హక్కులు సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏఐసీసీటీయూసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె మద్దతుగా ప్రచార పత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన నాలుగు చట్టాలను తెచ్చిందన్నారు. కొత్త చట్టాలతో కార్మికులకు లాభం కాకపోగా నష్టం ఎక్కువగా ఉందన్నారు. తక్షణం ఈ చట్టాలను వెనక్కి తీసుకుని కార్మికుల ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు.

ఉచ్చెంగెమ్మ ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

పౌర్ణమి సందర్భంగా కొండమీదున్న అమ్మకు ప్రత్యేక అలంకరణ

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఉచ్చెంగి దుర్గలో ఉన్న ఉచ్చెంగెమ్మ ఉత్సవానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఉచ్చెంగెమ్మకు భక్తులు ఉన్నారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండమీద నెలకొన్న అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం పక్కనే పారుతున్న తుంగభద్ర నదిలో ఉదయమే పుణ్య స్నానాలు చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. కొండెక్కే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాలూకా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేసింది.

దర్శనానికి కొండెక్కుతున్న భక్తులు

ఇసుక అక్రమ రవాణాపై గనుల శాఖ కొరడా

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో ఇసుక, భవన నిర్మాణ రాళ్ల అక్రమార్కులపై గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమ రవాణా, నిల్వ స్థలాలపై వరుస దాడులు నిర్వహించారు. 63 టన్నులు ఇసుక, 25 టన్నులు భవన నిర్మాణ రాళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. వారికి రూ.2,00,570 జరిమానా విధించారు. అక్రమ ఇసుక నిల్వకు సంబంధించి ముందుగా అందిన సమాచారంతో శుక్రవారం సిరుగుప్పలోని ఒక ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు మొత్తం 55 టన్నుల అక్రమ ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. వారికి రూ.46,750 జరిమానా విధించారు. నగర శివార్లలో పరమదేవనహళ్లిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ రాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రక్కును అధికారులు స్వాధీనం చేసుకొని 25 టన్నుల రాళ్లను స్వాధీనం చేసుకుని రూ.69,500 జరిమానా విధించారు. ఆదివారం మోకా ఫిర్కాలోని శివపూర్ సమీపంలో 8 ఎడ్లబళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 4 టన్నుల ఇసుకను రెవెన్యూ శాఖ, గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని బళ్లకు మొత్తం రూ.52వేలు జరిమానా విధించారు. నగరంలోని కౌల్‌బజార్‌లో శనివారం ఒక లారీలో అక్రమంగా కంకరపొడర్‌ను పైభాగంలో వేసుకుని కింద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు దాడి చేసి లారీని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 4 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని రూ.32,320 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై గనుల భూవిజ్ఞాన శాఖాధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈసీ.ద్వితీయ వివరించారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఊరేగింపుగా విగ్రహాలను ఆలయానికి తీసుకెళ్తున్న భక్తులు

కోటె ఆలయంలో గోపుర కలశారోహణ

కారటగి, న్యూస్‌టుడే: కారటగి కోటె ప్రాంతంలోని పురాతన గడాద దుర్గమ్మ, మరియమ్మ దేవి ఆలయ జీర్ణోద్ధరణ జరిగింది. రెండు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం గోపుర కలశారోహణ చేపట్టారు. మహిళలు పూర్ణ కుంభాలతో వెంట రాగా మేళతాళాలతో నాలుగో వార్డు నుంచి ఆలయం వరకు గడాద దుర్గమ్మ, మరియమ్మ విగ్రహాలతో పాటు గోపుర కలశాన్ని శనివారం రాత్రి ఊరేగించారు.

గేట్ల నిర్మాణంపై ఇంజినీర్లను వివరాలు అడుగుతున్న సింధనూరు ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ, ముఖ్య ఇంజినీరు లక్ష్మణ నాయక్

ప్రగతి దశలో తుంగభద్ర క్రస్ట్‌గేట్ల నిర్మాణం

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర క్రస్ట్‌గేట్ల నిర్మాణం పనులు ప్రగతి దశలో ఉన్నాయని సింధనూరు ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ తెలిపారు. ఆదివారం ఆయన గేట్ల నిర్మాణం పనుల ప్రగతిని పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే 18వ గేటు నిర్మాణం పనులు విజయవంతంగా ముగిశాయి. మరో 8 గేట్ల నిర్మాణం పనులు 90శాతం ముగిశాయని తెలిపారు. మే నెలాఖరులోగా 33 గేట్లను అమర్చుతారని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక నీటిపారుదల మండలి ముఖ్య ఇంజినీరు లక్ష్మణ్‌నాయక్, డ్యాం బాధ్య ఇంజినీరు కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

అరళహళ్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ

తేడాలొస్తే ఆరా తీయండి

సింధనూరు, న్యూస్‌టుడే: తమ గ్రామాల్లో తలపెట్టిన అభివృద్ధి పనులు నాణ్యంగా జరుగుతున్నాయో..లేదో గ్రామస్థులు ఓ కన్ను వేసి ఉంచాలి, తేడాలు కనపడితే అధికారులను ఆరా తీయాలి, పనులకు అడ్డు తగలకుండా గ్రామస్థులు అధికారులకు సహకరించాలి అని మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ గ్రామ ప్రజలకు హితవు పలికారు. సింధనూరు తాలూకా మస్కి నియోజకవర్గ పరిధిలోని అరళహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆదివారం భూమిపూజ చేసి పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. ఈ గ్రామంలోని కాడా వారి కాలువ గట్టు మార్గం మెటలింగ్ చేయడానికి రూ.15 లక్షలు కేటాయించి 1.7 కిలోమీటర్ల మార్గం పనులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కేపీసీసీ సభ్యుడు నల్ల వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ సభ్యుడు రవిగౌడ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన నగరిలో.. పల్లె సినిమా

జక్కూరులో రంగోలి గ్రామ ప్రవేశ ద్వారం

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: హైటెక్ సిటీలో గ్రామీణ వాతావరణాన్ని గురించి తమ నేటి తరం తెలుసుకోవాలంటే వారాంతపు సెలవుల్లో పెద్దలు తమ పిల్లలతో ఓసారి జక్కూరులో ఉన్న రంగోలి గ్రామీణ ప్రదేశానికి వెళ్తున్నారు. ఈ గ్రామంలోకి అడుగుపెడితే గ్రామాల నుంచి నగరానికి వచ్చిన వ్యక్తులకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నేటి తరానికి గ్రామాలు వాటిల్లో నివసించే ప్రజలు జీవనం, వృత్తులు, రచ్చబండ, క్రీడలు, బాలల ఆటలు, పాఠశాల, పశువుల పెంపకం, వ్యవసాయం తదితర వాటిని చూపించి వివరించవచ్చును. మహాత్మాగాంధీ గ్రామీణ ఇంధన అభివృద్ధి సంస్థ రంగోలి గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పాతకాలం నాటి ఇళ్లు, వాసరాలు, చావిడి, పశువుల కొట్టాలు, కుస్తీ పందేలు నిర్వహించే ప్రదేశాలు, పంచాయతీలు నిర్వహించే రచ్చబండ తదితర వాటిని కృత్రిమంగా తయారు చేసిన బొమ్మలను అక్కడ ఉంచారు. ఆ బొమ్మలను చూస్తే జీవకళ ఉట్టిపడుతుందనేలా కళాకారులు తయారు చేశారు. బిడ్డలకు స్నానం చేసే చావిడి, తొక్కుడు బిళ్ల, బార ఆటలను ఆడుకునే బాలలు, బడికి వెళ్తున్న విద్యార్థులు, ఇంటి ముందుకు వచ్చి భవిష్యత్తును గురించి వివరించే జంగమ దేవరు, మలనాడులో ఖ్యాతి పొందిన కంబళ క్రీడ తదితర వాటిని బొమ్మలుగా చేసి అక్కడ ఉంచారు. రంగోలి గ్రామంలోకి అడుగుపెడితే ఏదో గ్రామంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతోంది. నగరంలో పుట్టిన పెరుగుతున్న బాలలకు అన్నం ఎలా వస్తుందో తెలియదు. పాలు ఎక్కడ నుంచి వస్తాయి. కూరగాయలు ఎలా పండిస్తారు. అప్పటి చిల్లర దుకాణాలు, ఆహార ధాన్యాలను ఎవరు పండిస్తారో అవగాహన లేదు. అన్నింటికి కంప్యూటర్, చరవాణిపై ఆధారపడే యువత నేడు బయలుదేరిందని, వారికి అవగాహన కలిగించేందుకు రంగోలి గ్రామాన్ని నిర్మించినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు పథకాలను సిద్ధం చేసింది. నగరానికి వచ్చే పర్యాటకులు కబ్బన్ పార్క్, లాల్‌బాగ్, విధానసౌధ తదితర ప్రాంతాలను తిలకించినట్లు రంగోలి గ్రామాన్ని తిలకించే విధంగా రవాణా వ్యవస్థ కల్పించారు. సందర్శకుల కోసం బీఎంటీసీ బస్సులు సంచరిస్తున్నాయి. రంగోలి గ్రామంలోకి ప్రవేశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు.



గ్రామాల్లో బడి

గ్రామాల్లో చిల్లర దుకాణం



పంచాయతీలు నిర్వహించే రచ్చబండ

యువకుడి కళ్లు దానం

గవిసిద్ధయ్య స్వామి (పాత చిత్రం)

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాహన చోదకుడిగా పని చేస్తున్న గవిసిద్ధయ్య స్వామి (29) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. జనవరి 26న ఉదయం మెట్రి నుంచి ద్విచక్ర వాహనంపై జవుకు గ్రామం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరూ గాయపడ్డారు. ఇద్దర్ని కంప్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. చికిత్స ఫలించక గవిసిద్ధయ్య స్వామి ఆదివారం కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	45
క్యారెట్-	50
బీరకాయలు-	55
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	45
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	74
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	35
టమాటా(సాధారణ)-	25
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	30
ఉల్లి(మేలురకం)-	40
ఉల్లి(సాధారణ)-	35
వెల్లుల్లి-	180
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	140

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	265
గ్రీన్ ఆపిల్-	355
అరటి కాయలు-	35
సపోటా-	55
పైనాపిల్-	55
బొప్పాయి-	35
ఆరంజి-	115
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

కట్లె చిత్రం టీజర్ విడుదల

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: హాస్యకళాకారుడు కెంపేగౌడ తొలిసారిగా హీరోగా నటిస్తున్న 'కట్లె' చిత్రం పాటలు, టీజర్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్. అశ్వత్థ నారాయణ విడుదల చేశారు. జీవితం కాలచక్రమని అనేక మార్పులు కష్టసుఖాలు వస్తాయని వాటిని ధైర్యం ఎదుర్కొని ముందుకు సాగాలని సత్యాన్ని తెర చూపిస్తామని దర్శకుడు శ్రీవిధా అభినందన్ తెలిపారు. సన్మిత, అమృత హీరోయిన్‌లుగా హర్షికాపూణర్చా, టెన్నిస్ కృష్ణ, తబలవాని, హరిశ్‌రాజ్, గణేశ్‌రావు కేసరకర్, పవన్‌కుమార్, బిరాదార్ తదితరులు నటిస్తున్నారు. బెంగళూరు, మలెనాడు తదితర ప్రాంతాల్లో పలుదృశ్యాలను చిత్రీకరించారు.

కట్లె చిత్రం టీజర్ కార్యక్రమంలో చిత్ర బృందం

వినాశకాలె చిత్ర బృందం

'వినాశ కాలె' చిత్రీకరణ షురూ

ప్రాచీన కాలం నుంచి వినాశానికి విపరీతమైన బుద్ధులు వస్తాయని సామెత ఆధారంగా శక్తి ఫిలిస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'వినాశకాలె' చిత్రం టైటిల్‌ను చిత్ర బృందం ఆవిష్కరించారు. రాజాజినగర పారిశ్రామికవాడలోని మద్దురమ్మ దేవి, యల్లమ్మ దేవి దేవస్థానం మొదటి దృశ్యాన్ని చిత్రీకరించారు. హఠాత్తుగా శ్రీమంతుడు కావాలనే చెడు మార్గంలో యువత ప్రయాణిస్తుందనే కథ ఆధారంగా చిత్రం నిర్మిస్తున్నట్లు దర్శకుడు ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. పావనిసిరి, రిషిక గౌడ, వైష్ణవి, శ్రీనిధి, రచనాలతో పాటు శోభ, మండ్య సిద్దు, మల్లమ్మ, ప్రవళిక, దిశా తదితరులు నటిస్తున్నారు మూడుపాటలకు సాహిత్యం సంగీతం మంజుకవి అందిస్తున్నారు.

'ఎవ్రీ వన్ వాంట్స్‌దిస్' పాటలు విడుదల

ర్యాడికల్ కాన్సెప్ట్ స్టూడియో బ్యానర్‌పై నిర్మిస్తున్న 'ఎవ్రీ వన్ వాంట్స్ దిస్' చిత్రం పాటలను విడుదల చేశారు. ఇది ప్రేమ కథా చిత్రమని, నేటి యువతను ఆకట్టుకునే విధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు నహేశ్ పోల్ తెలిపారు. ఆరు పాటలు ఉన్నాయని, మొదటి లవ్‌సాంగ్ కన్నడ, ఆంగ్లం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రీకరించారు. నహేశ్‌పోల్,అక్షర సురేష్ తదితరులు నటిస్తున్నారు.

ఎవ్రీ వన్ వాంట్స్ దిస్ చిత్ర బృందం

త్రికారం పాటలు వైరల్

'విభిన్నమైన కథా చిత్రం 'త్రికారం' చిత్రం పాటలు రాష్ట్రవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఉత్తమ స్పందన వస్తుంది. ఇటీవల చిత్రం పాటలను విడుదల చేశారు. చేతన్‌కుమార్ జేమ్స్ పాటలు అందించగా శశాంక్‌శేషగిరి ధ్వని సమకూర్చారు. వివేక్‌చక్రవర్తి సంగీతం అందించారు. హర్షవర్ధన్, నిశ్చితశెట్టిలతో పాటు నాగేంద్ర అరసు, బల రాజవాడి, మంజుపావగడ, జి.గణేశ్‌మూర్తి తదితరులు నటిస్తున్నారు. చిత్రదుర్గ, చిక్కమగళూరు, మారికణివె, సాణెహళ్లి, దావణగెరె, శిరా, మైసూరు తదితర ప్రాంతాల్లో పలుదృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు దిలీప్‌కుమార్ తెలిపారు.

త్రికారం చిత్రంలో హర్షవర్ధన్

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

అట్టహాసంగా హిందూ సమాజోత్సం

చింతామణిలో అట్టహాసంగా హిందూ సమాజోత్సవం జరిగింది. పాలిటెక్నిక్ హాస్టల్ గ్రౌండ్ నుంచి మహిళలు, వివిధ వర్గాల ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ రోడ్డు, గజానన సర్కిల్, ఎంజీ రోడ్డు, సీపీఆర్ కాంప్లెక్స్ కూడలి, చేళూరు సర్కిల్, పెట్రోల్ బంక్ సర్కిల్, నగరసభ సర్కిల్ ద్వారా శోభాయాత్ర సాగింది. భారతమాత, హిందూ నాయకుల చిత్రపటాలతో చక్కగా అలంకరించారు. మైదానంలో ఏర్పాటు చేసిన ఆదియోగి సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంది - **న్యూస్‌టుడే, చింతామణి**

ఘనంగా శ్రీనివాస బ్రహ్మరథోత్సవం

పట్టణంలోని నెక్కుందిపేటలో శ్రీనివాసస్వాముల బ్రహ్మరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రథసప్తమి నుంచి ప్రారంభం నుంచి నిత్యం పలు పూజాకైంకర్యాలు నిర్వహించారు. బలిహరణలు, ఆరాధనలు, హోమాలు, రథార్చనలను వైష్ణవ ఆగమ పండితులు శ్రీనివాసచార్ (గీతా మందిరం) అధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించారు. మహిళలతో పాటు అసంఖ్యాక భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. - **న్యూస్‌టుడే, చింతామణి**

హోసూరు కబుర్లు

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

హాజరైన రైతులు, ప్రజలు

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలి

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న పేరుతో సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకొని రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా వారిని నష్టపరిహార ఇవ్వకుండా ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన మోసానికి రైతు కుటుంబాలు పరిశ్రమల్లో కార్మికులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్.టి.ఆర్. ఆర్.రైతు సంఘం ఆధ్వర్యంలో హోసూరు-బాగలూరు రోడ్డులోని ఈచంగూరు గ్రామ శివారులో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాశ్, కలెక్టర్ సమక్షంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలను రక్షించడానికి రైతులను అనుకూలంగా ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని రైతులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించక పోతే ఈ నెల 8న హోసూరు సమీప బాగలూరు శివారు గుడిచెట్లు ఆలయ సమీపంలో వేలాది మంది రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు మునివెంకటప్ప, ఆలూరు సురేష్, అరుణ్‌రాజ్, అరసనట్టి మునిరాజు, మురళీ, రవీంద్రనాథ్‌రెడ్డి, గోవింద రెడ్డి, సి.టి.ఆర్, రైతుల సంరక్షణ సంఘం అధ్యక్షుడు గణేష్‌రెడ్డి, సీనియర్ నాయకులు గోవిందరెడ్డి, జయకుమార్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రధాన కూడళ్లకు కొత్తందాలు

హెడ్సన్ కూడలిలో గరుడ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు నగరంలో ఉన్న ప్రధాన రహదారి కూడళ్లను అందంగా మార్చుతున్నారు. స్వదేశీ, విదేశీయులను ఆకట్టుకునే విధంగా కూడళ్ల అభివృద్ధి చేస్తున్నారు. 75 కూడళ్లను అభివృద్ధి చేసేందుకు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) సిద్ధం చేసింది. కూడళ్లలో ప్రజలు కూర్చొని విశ్రాంతి తీసుకునే విధంగా అసనాలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిళ్లు విద్యుత్తు కాంతులతో మెరిసిపోతున్నాయి. హెడ్సన్ కూడలి వద్ద కర్ణాటక రాజ్యచిహ్నం గరుడ ఉంచారు. కూడలి చుట్టూ విద్యుత్తు దీపాలు, నీటి కారంజి ఏర్పాటు చేశారు. శివానంద కూడలి సమీపంలోని రేస్‌కోర్స్ రోడ్డు కూడలిలో ప్రజలు కూర్చొనే విధంగా అసనాలు ఏర్పాటు చేసి విద్యుత్తు దీపాలను అమర్చారు. చుట్టూ చిన్నపాటి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. మౌర్యకూడలిలో ప్రజలు కోసం అసనాలు ఏర్పాటుతో పాటు ఎండ, వాన నుంచి రక్షణ కోసం ప్రత్యేక కప్పు ఏర్పాటు చేశారు. పోలీసు తిమ్మయ్య కూడలిని ఉద్యానవనంగా మార్చారు. రవీంద్ర కళాక్షేత్ర, పురభవన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని యూరోపియన్ కూడలి తరహాలో అభివృద్ధి చేశారు. సాయంత్రం పూట అక్కడ ప్రజలు కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు అసనాలు ఏర్పాటు చేశారు. మేక్ ఇన్ ఇండియా కూడలి, మేక్రి కూడలి, హైగ్రౌండ్స్ కూడలి, విధానసౌధ కూడలి, సదాశివనగర పోలీసుఠాణా కూడలి, కల్పనా కూడలి, మౌంట్ కార్మల్ కూడలి, రాజ్ భవన్ కూడలి, టీఎంసీ కూడలి, కె.ఆర్.కూడళ్లను అందంగా అభివృద్ధి చేస్తామని ప్రాధికార అధికారులు తెలిపారు. హైటెక్ సిటీకి అనుగుణంగా కూడళ్ల ఉండాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

సుందర ఉద్యానవనంలా రేస్‌కోర్స్ రోడ్డు కూడలి

వైభవంగా శనీశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం

రథంలో ఊరేగుతున్న దేవేరులు

పావగడ, న్యూస్‌టుడే : పట్టణంలోని శీతలాంబ, జ్యేష్ఠాదేవి, శనిమహాత్మ, నవగ్రహాలు కొలువైన శనిమహాత్ముని దేవాలయంలో 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వేలాదిమంది భక్తుల మధ్య జ్యేష్ఠాదేవి, శనైశ్చరస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా సాగింది. తెల్లవారుజామున సత్యనారాయణస్వామి వ్రతం, రథోత్సవాగమనం, అవాహిత దేవతారాధన, సూర్యారాధన, అలంకరణలు, ఆకుపూజ నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం అశేష భక్తులు సమక్షంలో బ్రహ్మరథోత్సవం మొదలైంది. వేలాదిమంది భక్తులు రథోత్సవాన్ని తిలకించి రథంపై పూలు, పండ్లు వేసి తమ మొక్కులు తీర్చుకొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ ఎం. ఆర్.సురేశ్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

మురుగన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రాజా అలంకారంలో మురుగన్

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు రైల్వేస్టేషన్ రహదారి పెరియారు నగరులోని మురుగన్ ఆలయంలో తమిళుల తైపూసం పండగ సందర్భంగా దేవతలకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 108 కలశాలతో మహిళలు మేళతాళాలతో ఆలయానికి వెళ్లి దేవతలకు పాలాభిషేకం చేయించారు. రైల్వేస్టేషన్ రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. హోసూరు బాగలూరు రోడ్డులోని మురుగన్ ఆలయానికి వందలాది మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

వైభవంగా హిందూ ఉత్సవాలు

శోభాయాత్రలో అనీల్ చెళగేరి తదితరులు

బెంగళూరు (కెంగేరి), ముళబాగిలు, న్యూస్‌టుడే : కెంగేరి హిందూ సమాజోత్సవం సమితి ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమాజోత్సవాన్ని నిర్వహించారు. కర్ణాటక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బహుళ అంతస్తు కట్టడాల్లో నిర్వహించిన శోభయాత్రలో భాజపా నాయకులు పాల్గొన్నారు. మహిళలు కలశాలతో, చిన్నారులు వివిధ వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కన్నడాంబే శ్రీభువనేశ్వరిదేవి చిత్రపటం, వివిధ జానపద కళాకారులతో యాత్ర సాగింది. భాజపా మండల అధ్యక్షుడు అనీల్‌చెళగేరి, రాజ్ కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు అంజనప్ప తదితర నాయకుల నేతృత్వంలో శోభయాత్ర కొనసాగింది.

● ముళబాగిలులో ఆదివారం హిందూ సమాజోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగింది. భాజపా, హిందూ సంఘటనల ఆధ్వర్యంలో నగర సోమేశ్వరపాళ్యంలో ర్యాలీతో ప్రారంభమైంది. శివనాపుర ఆదిశక్తి ప్రణవానంద పురి మహాస్వామి, మాజీ ఎంపి మునిస్వామి, ఆధ్యాత్మిక చింతనపరుడు వెంకటేశాచార్, సతీశ్ కుత్యార్, హిందూ సంస్థల ప్రతినిధులు ఎం.కె.వాసుదేవ్, కోళినాగరాజ్, భీమేశ్వర్, శంకర్‌కేసరి, శక్తిప్రసాద్, కల్లుపల్లి మోహన్, కె.జి. వెంకటరవణ, పల్లిగరపాళ్య బాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ జానపద కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది.

మాచదేవునికి ఘన నివాళులు

మడివాళమాచదేవ జయంతిలో పాల్గొన్న ప్రముఖులు

పావగడ, న్యూస్‌టుడే : పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మడివాల సముదాయం, తాలూకా అధికారులు మడివాళ మాచదేవ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. మాచదేవుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలాచరించి నివాళులర్పించిన తర్వాత ప్రధాన ఉపన్యాసకుడు రామప్ప, తహసీల్దార్ వై.రవి 12వ శతాబ్దంలో మడివాళ మాచదేవ సమాజానికి చేసిన సేవలు, ఆయన రచించిన వచనాలను గురించి వివరించారు. ఆయన ముక్కుసూటితనాన్ని, గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, మాచదేవ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరామప్ప, గౌరవాధ్యక్షుడు పరశురామప్ప, తాలూకా అధ్యక్షుడు తిప్పేస్వామి, ఉపాధ్యక్షులు తిప్పేస్వామి, గోవిందప్ప, సముదాయ ప్రముఖులు లక్ష్మీనరసింహయ్య, మురళి, గంగాధరప్ప, చంద్రమౌళి, రామాంజినప్ప, కిరణ్, రాము, లక్ష్మీకాంత, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

తిమ్మరాయస్వామి ఉత్సవాలు

ఉత్సవమూర్తులను మేళతాళాలతో తెస్తున్న చొక్కనాథరాజు, రాజవంశస్థులు

గుడిచెట్లు, (బేరికె), న్యూస్‌టుడే : బాగలూరు సమీపంలోని గుడిచెట్లు గ్రామంలో తిమ్మరాయస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. ఆలయ సేవాసమితి నిర్వాహకులు, బాగలూరు సంస్థానం అధిపతులైన పాళ్లేపట్టు దొరరాజు కుమారుడు దేవస్థానం ధర్మకర్త రాజపట్నం వంశస్థుడు చొక్కనాథరాజు నేతృత్వంలో వేలాది మంది భక్తుల సమక్షంలో దివ్య బ్రహ్మరథోత్సవాలను వైభవంగా నిర్వహించారు. చొక్కనాథరాజు, రాజవంశస్థులు ముందుగా హోమ పూజలు చేసి రథాన్ని ముందుకు సాగించారు. కర్ణాటక రాష్ట్రం హళేహళ్లి మాయసంద్రం హరిశ్, సంజన్ బృందంచే జానపద కళామేళ, వీరగాసె, కునిత, నందిధ్వజం, సాంస్కృతిక జానపద కళారూపాలు ప్రదర్శించారు. బాగలూరు ఇన్‌స్పెక్టర్ కులశేఖర్ సిబ్బందితో బందోభస్తు నిర్వహించారు. హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలుగు ఉపాధ్యాయుడికి సత్కారం

పులికేశినగరలోని మిస్పా తెలుగు క్రైస్తవ ప్రార్థనా మందిరంలో జీవనహళ్లి ప్రభుత్వ తెలుగు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మేకప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఆదివారం ఇక్కడ చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చర్చి ప్రముఖులు ఉపాధ్యాయుడు తెలుగు భాష కోసం 24 ఏళ్ల పాటు శ్రమించారని కొనియాడారు. ఆయన బోధనతో ఎందరో తెలుగు విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. - **న్యూస్‌టుడే, బెంగళూరు (బాణసవాడి)**

పాదచారిమార్గాల శుభ్రతపై అభియాన్

నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చెత్తతో నిండిన పాదచారి మార్గాలను శుభ్రం చేసే పనులను యూత్ ఫర్ పరివర్తన సంస్థ సభ్యులు చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో 50 మంది సభ్యులు పాదరాయనపుర ప్రధాన రహదారిలో పాదచారిమార్గాన్ని శుభ్రం చేశారు. అక్కడ ఉన్న చెత్తను తొలగించారు. అనంతరం గోడకు రంగులు వేశారు. పాదచారి మార్గానికి సిమెంట్ వేసి బాగు చేశారు. సెలవు రోజుల్లో ప్రధాన రహదారులు పక్కన ఉన్న పాదచారి మార్గాలను శుభ్రం చేసే అభియాన్‌ను చేపడుతున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా తమ పరిసరాల సంరక్షణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. - **న్యూస్‌టుడే, బెంగళూరు (యశ్వంతపుర)**

చిక్కబళ్లాపుర పాల సంఘం ఫలితాల ప్రకటన

చింతామణి, న్యూస్‌టుడే : చిక్కబళ్లాపుర పాల సమాఖ్య ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. చిక్కబళ్లాపుర ఎంసీ వెంకటేశ్-54 ఓట్లు, పెరేసంద్ర కేవీ నాగరాజ్-72, మంచేనహళ్లి జె.కాంతరాజ్- 41, గౌరిబిదనూరు గణేశ్-38 ఓట్లతో గెలిచారు. గుడిబండే ఆదినారాయణరెడి-37 ఓట్లు, కైవార ఆవులప్ప-37, చింతామణి (కసబ) అశ్వత్థనారాయణ-70, చేళూరు కె.ఎన్.కృష్ణారెడ్డి-46, బాగేపల్లి ఎన్.మంజునాథ్‌రెడ్డి-44, శిడ్లఘట్ట మునియప్ప- 56, జంగమకోటే- ఎం.రామయ్య-49, చిక్కబళ్లాపుర సుధా, చింతామణి ఎం. సుమ విజయం సాధించారు

22న కాకతీయ కమ్మసేవా సమితి ఆత్మీయ సమావేశం

బెంగళూరు (యశ్వంతపుర) : కాకతీయ కమ్మసేవ సమితి ఆత్మీయ సమావేశం ఈనెల 22న నగరంలోని బెళ్లందూరులో న్యూహారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపకుడు రామారావు గంగవరపు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ఏడీజీపీ ముమ్మ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రాయపాటి శైలజ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోమటి జయరాం, సాధుదిలీప్, యలమంచిలి వాసుదేవరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

బెంగళూరు నుంచి చిత్రదుర్గానికి ప్రత్యేక బస్సు

సందర్శనకు విచ్చేసిన పర్యాటకులు

చిత్రదుర్గ, న్యూస్‌టుడే : చిత్రదుర్గంలోని పురాతన కోటగోడలు, స్మారకాలను సందర్శించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బెంగళూరు నుంచి చిత్రదుర్గానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు సంస్థ మేనేజర్ చేతన్ తెలిపారు. తొలిసారి పర్యాటకులను బస్సులో చిత్రదుర్గ సందర్శనకు తీసుకొచ్చినట్లు తెలిపారు. బెంగళూరులో ఉదయం 6 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి తిరిగా రాత్రి 10 గంటలకు వెళుతుందన్నారు. ఒక్కో టికెట్ ధర రూ.1073గా నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం గురువారం నుంచి ఆదివారం వరకు నిత్యం తిరుగుతుందన్నారు.

నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని తిలకిస్తున్న పదాధికారులు

బడ్జెట్‌ను వీక్షించిన వ్యాపారులు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ఇక్కడ ఎఫ్‌కేసీసీఐ సమావేశమందిరంలో ఆ సంస్థ పదాధికారులు వీక్షించారు. బడ్జెట్‌లో ప్రకటించిన అంశాలను గురించి చర్చించారు. బడ్జెట్ సమావేశాలను వీక్షించేందుకు పెద్ద డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తి ప్రసంగాన్ని అలకించారు. ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షురాలు ఉమారెడ్డి, ఉపాధ్యక్షులు బీపీశశిధర్, సాయిరామ్ ప్రసాద్, సెంట్రల్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ లా కమిటి ఛైర్మన్ రవీంద్ర కోరె తదితరులు బడ్జెట్‌ను వీక్షించారు.

నెట్‌బాల్ పోటీల్లో కర్ణాటక బాలికల సత్తా

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్ సమాఖ్య నిర్వహించిన జాతీయ స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలో కర్ణాటక బాలికల జట్టు రజత పతకాన్ని సాధించింది. శనివారం సాయంత్రం మహారాష్ట్రలో ముగిసిన ఈ పోటీలో కర్ణాటక జట్టు చక్కని పోరాటంతో రజత పతకాన్ని సాధించిందని రాష్ట్ర నెట్‌బాల్ సంఘం కార్యదర్శి గిరీశ్ ఆదివారం తెలిపారు.

జాతీయ మోటారు కారు ర్యాలీ



ఇందోర్‌లో ఆదివారం ముగిసిన తొలి బ్లూబ్యాండ్ స్పోర్ట్స్ ఇండియన్ జాతీయ మోటారు కారు ర్యాలీ పోటీలో కర్ణాటక తరఫున మంగళూరుకు చెందిన డీన్‌మస్కరెన్హాస్, కో డ్రైవర్ కొడుగుకు చెందిన గగన్ కరుంబయ్య జంట విజేతలుగా నిలిచారు. 2019లో డీన్‌మాస్కరెన్హాస్ ఒక పాయింట్ తేడాతో ఛాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు. 15 ఏళ్ల తర్వాత విజేతగా నిలవడం జీవితంలో మరుపురానిదని ఆనందం వ్యక్తం చేశారు. 2019లో కొయంబత్తూరులో జరిగిన ర్యాలీలో డీన్‌మస్కరెన్హాస్-గగన్ భాగస్వాములుగా పాల్గొనేవారు. - **న్యూస్‌టుడే, బెంగళూరు (క్రీడలు)**

నిరుద్యోగ యువతకు జీవనోపాధి

కారు తాళాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మునిరత్న, తదితరులు

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : నిరుద్యోగ యువకుల జీవనోపాధి కోసం ప్రభుత్వ ఇస్తున్న రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాజరాజేశ్వర నగర ఎమ్మెల్యే మునిరత్న సూచించారు. ఆదివారం లక్ష్మీదేవినగరలో నిరుద్యోగ యువతకు రాయితీ రుణాల కింద రూ.10 లక్షల విలువైన కార్లను ఐదుమంది అబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారికి వ్యాపారాల కోసం రుణాలు మంజూరు చేస్తామన్నారు. కష్టపడి పనిచేస్తూ రుణాలను సకాలంలో బ్యాంకులకు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మౌలిక సౌకర్యాలకు పెద్దపీట



కమిషనర్ రమేశ్‌తో నివాస క్షేమాభివృద్ధి సంఘాల ప్రతినిధులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు దక్షిణ నగరపాలికె పరిధిలో ఉన్న ప్రదేశాలకు మౌలిక సౌకర్యాలపై ఎక్కువగా దృష్టి సారించాలని ఆ ప్రాంతంలోని వసతి క్షేమాభివృద్ధి సంఘాల ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆదివారం ఇక్కడ పాలికె కార్యాలయంలో ఆయా ప్రాంతాల సంఘాల ప్రతినిధులతో కమిషనర్ కె.ఎన్.రమేశ్ సమావేశమయ్యారు. వాజరహళ్లి, గూట్టిగెరె, కసవనహళ్లి, హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గురించి చర్చించారు. రహదారులు మరమ్మతులు, సంచార రద్దీ నియంత్రణ, వజ్రహళ్లి, తలఘట్టపుర, హాలిడే విలేజ్ రహదారుల విస్తరణ, కనకపుర రహదారి రజతగిరి కూడలి సంచార రద్దీనియంత్రణ తదితర పనులు చేపట్టాలని సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కైకుంద్రహళ్లి కూడలి విస్తరణ, ఆకాశ్‌నగర నుంచి డీఎల్‌ఎఫ్ రోడ్డు వరకు సంచార రద్దీ నియంత్రణ, మడివాళ చెరువు జీవన వైవిధ్య ఉద్యానవనం అభివృద్ధి, వలస పక్షులు రాక కోసం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు తదితర వాటిని చర్చించినట్లు కమిషనర్ రమేశ్ తెలిపారు.

వైభవంగా చౌడేశ్వరి బ్రహ్మరథోత్సవం

ప్రత్యేక అలంకరణలో చౌడేశ్వరి

రథోత్సవంలో భక్తజనం

ముళబాగిలు, న్యూస్‌టుడే : తాలూకాలోని మండికల్ గ్రామంలో వందేళ్ల చరిత్ర గల చౌడేశ్వరి ఉత్సవాన్ని చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఐదు రోజుల పాటు జరుపుకొంటారు. ఆదివారం చౌడేశ్వరికి ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మరథోత్సవం వైభవంగా నిర్వహించారు. పత్రికలు ముద్రించడానికి సౌకర్యం లేని రోజుల్లో.. 1934లో పత్రిక, చౌడేశ్వరి దండకాన్ని కోలారులో ముద్రించారు. చౌడేశ్వరి దండకాన్ని శ్యానుభోగ ఘట్టు వెంకటాచలయ్య 1920లో తెలుగులో రచించారు. ఈ దండకం ప్రజాదరణ పొందింది. 1920లో చిన్నగా ప్రారంభించిన అన్నదాసోహ కార్యక్రమం అంచెలంచెలుగా వృద్ధి చెందింది. చుట్టపక్కల గ్రామస్థులు స్నేహపూర్వకంగా సేవల్లో పాల్గొంటారు. ఈనెల 5న గురువారం ఉదయం అగ్నిగుండోత్సవం జరుగనుంది. వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగేవి. ఐదేళ్ల క్రితం కోడి పందాల సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా పందేలను నిషేధించారు.

'ప్రజల సమస్యలను పరిష్కరించాలి'

పావగడ, న్యూస్‌టుడే : నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాలూకా పంచాయతీ కార్యాలయ కార్యనిర్వాహణాధికారి మధుసూదన్‌ను కార్యాలయంలో రైతు సంఘం హసిరుసేన జిల్లా అధ్యక్షుడు పూజారప్ప ఆధ్వర్యంలో రైతులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా పూజారప్ప మాట్లాడుతూ తాలూకాలో పలు గ్రామాల్లో ఇంటి స్థలాలు, గృహాలు లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి నివాస స్థలాలను, గృహాలను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. తాలూకాలోని అవినీతి పనులకు అడ్డుకట్ట వేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని మధుసూదన్‌కు విన్నవించారు. కార్యక్రమంలో తాలూకా రైతు సంఘం అధ్యక్షుడు శివప్ప, పాత్రికేయుడు కడమలకుంట రామాంజినేయులు, గుండ్లహళ్లి రమేశ్, గోపాల, మంజునాథ, హనుమంతరాయప్ప, ఈరణ్ణ తదితరులు పాల్గొన్నారు.

మధుసూదన్‌ను సత్కరిస్తున్న రైతు సంఘం నాయకులు

బాలల స్వయం రక్షణ కోసం కరాటే

నిర్వాహకులతో విజేతలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : బాలలకు స్వయం రక్షణ కోసం కరాటే క్రీడలో ప్రోత్సహించాలని కర్ణాటక కరాటే సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.గణేశ్ తెలిపారు. శనివారం అఖిల భారత కరాటే ఫెడరేషన్‌తో గుర్తింపు పొందిన ఎస్‌కేఏకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను గణేశ్ ప్రారంభించారు. వేర్వేరు విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీలో 600 మంది పాల్గొని తమ ప్రతిభా సామర్థ్యంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బెంగళూరు ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ ప్రిన్సిపల్ ఆరోగ్యరాజ్, బ్లాక్ బెల్ట్ కరాటే క్రీడాకారిణి రమ్యా మాట్లాడారు. విజేతలు పతకాలు ప్రశస్తి పత్రాలను అందుకున్నారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

గర్భగుడిలో స్వామి వారికి పూజలు చేస్తున్న డీసీఎం డీకేశివకుమార్

ఘనంగా వెంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవాలు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బెంగళూరు దక్షిణ జిల్లా కనకపుర తాలూకా కల్లళ్లిలో ఉన్న వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. పూజ కార్యక్రమాలతో పాటు బ్రహ్మరథోత్సవంలో ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్ పాల్గొన్నారు. స్వామి వారి రథాన్ని ఆయన భక్తులతో కలిసి లాగారు. దివిటీలను చేతపట్టి ముందుకు సాగారు. అనంతరం దేవస్థానం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

‘కల్టె’ చిత్రాన్ని వీక్షించిన సిద్ధు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ కుమారుడు ఝూడ్‌ఖాన్ నటించిన ‘కల్టె’ చిత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీక్షించారు. ఆదివారం ఉదయం ఇక్కడ లులు మాల్‌లోని థియేటర్‌లో ఆయన మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, సినీనటుడు ఝూడ్‌ఖాన్, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడు నజీర్ అహ్మద్‌లతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.

కల్టె చిత్రాన్ని తిలకిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు

కుల నిర్మూలనతో సమసమాజ నిర్మాణం

రాయచూరు, న్యూస్‌టుడే : ‘స్వాతంత్ర్యం దక్షిన తొలినాళ్లలో కేవలం 15 శాతం మంది విద్యావంతులు ఉన్నారు. గత 78 ఏళ్లలో 76 శాతానికి చేరుకుంది. అయినా కుల వ్యవస్థ కొన సాగడం శోచనీయం. విద్య, ఆర్థిక, సామాజికంగా సమానత్వం సాధిస్తేనే కుల రహిత సమసమాజ నిర్మాణం సాధ్యపడుతుందని’ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. సీఎం రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా తింతిణి వంతెనకు దగ్గర్లోని కనక గురుపీఠానికి ఆదివారం

సిద్ధరామనందకు నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి

విచ్చేశారు. దివంగత సిద్ధరామనందపురి స్వామీజీ పుణ్యస్మరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. 1992లో స్థాపించిన గురుపీఠం సమ సమాజ స్థాపనకు శ్రమిస్తూ, లౌకికవాద మఠంగా సేవలందిస్తోందని కొనియాడారు. సిద్ధరామనంద విద్యను ప్రోత్సహించారని, ఆధ్యాత్మికతో సహ లౌకిక భావాలను పెంపొందించారని ప్రశంసించారు. పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థుల వసతి నిలయాలు, యాత్ర నివాస్‌ల నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయత ఇస్తుందని హామీ ఇచ్చారు. కులం పేరిట దెబ్బలాడవద్దని కనకదాసు సందేశాన్ని ఇచ్చారని, బుద్ధ, బసవాది శరణులు కుల పద్ధతిని వ్యతిరేకించారని చెబుతూ మనుషులంతా ఒక్కటే అన్న భావన అందరిలో కలగాలని ఆకాంక్షించారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే కొన్ని శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విద్యావంతులైనా కొందరు బాని

వేదికపై ఆసీనులైన సీఎం, ప్రజా ప్రతినిధులు

సత్వం నుంచి బయటపడకపోవడం బాధాకరమని, ఆత్మభిమానాన్ని చంపుకోవద్దని హితవు పలికారు. దళితులు, వెనుకబడిన వర్గాల మఠాలు నిర్మించుకునేందుకు బెంగళూరులో 50 ఎకరాల భూమిని కేటాయించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చాలని ఇది వరకే కేంద్రానికి సిఫార్సు చేసినట్లు గుర్తు చేశారు. కులగణన నివేదికపై నెల రోజుల్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సూచనా ప్రాయంగా చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజు, శాసనసభ్యులు, కురుబ సమాజం ముఖ్యులు వేదికను అలంకరించారు.

‘రైతుల్ని వ్యాపారవేత్తలుగా చేస్తాం’

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: భారత వ్యవసాయ పథకం కేవలం ఉత్పాదనతో లాభదాయకంగా సాగడంతో పాటు ఇటీవల కాలంలో గొప్ప మార్పులు సంభవిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను వ్యాపారవేత్తలుగా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుందని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి పేర్కొన్నారు. ఆదివారం కబ్బన్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన అగ్రివాక్ కార్యక్రమానికి మంత్రి పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో వివిధ వయోవిభా

నడకలో పాల్గొన్న ఔత్సాహికులు

గాల వారు వందల మంది నాగరికులు పాల్గొన్నారు. క్వీన్ రోడ్డు నుంచి విధానసౌధ, పాలికె టవర్, యూబీ సిటీ సిగ్నల్, విఠల్‌మాల్యరోడ్డు మార్గంగా ఈ నడకను నిర్వహించారు. ఈ సందర్భంగా చెలువరాయస్వామి మాట్లాడుతూ రాబోయే అంతర్జాతీయ వ్యాపార మేళా-2026 ముందస్తు కార్యక్రమంగా ఈ నడక కార్యక్రమాన్ని రైతుల సబలీకరణ కోసం నడక అనే పేరిట నిర్వహించామని తెలిపారు. రైతులు ఆదాయాన్ని పెంచే మార్గాలుగా మౌల్యం, సంస్కరణ, బ్రాండింగ్, వ్యవసాయ పద్ధతులపై జాగృతి కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆహార వ్యవస్థలు, రైతుల సంక్షేమం, ఆరోగ్యవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించే అగ్రివాక్‌లో బాలలు, యువకులు, మహిళలు, వృద్ధులు దాదాపుగా నాలుగువేల మంది పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నడకకు ముందస్తు అభ్యాసంగా జుంబా నృత్యంలో మంత్రితో పాటు అందరూ ఉత్సా

అగ్రివాక్ కార్యక్రమానికి పచ్చజెండా ఊపుతున్న చెలువరాయస్వామి, తదితరులు

హంగా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెల్వాకుమార్, కమిషనర్ వై. ఎస్. పాటీల్, కమిషనర్ అరవిందదళవాయి, వ్యవసాయశాఖ డైరెక్టర్ డా. జి. టి. పుత్ర, జలనయనాభివృద్ధి శాఖల డైరెక్టర్ బంధనాళ్, ఉద్యానవనశాఖ అధికారులు, సామాన్యులతో కలిసి నడకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడకలో పాల్గొన్న 1500 మందికి ఉచితంగా టీషర్ట్‌ను వితరణ చేశారు. ఉత్పాదనకు మించి వ్యవసాయం - రైతుల సబలీకరణ అనే థీమ్‌తో ఈనెల ఆరు నుంచి మూడు రోజులపాటు బెంగళూరు ప్యాలెస్ మైదానం త్రిపురవాసినిలో జరిగే అంతర్జాతీయ వ్యాపారమేళాకు అగ్రివాక్ మేళాగా కార్యనిర్వహించింది.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం

రాయచూరు: దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, కూలీలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.మహంతేశ్ పిలుపునిచ్చారు. నగరంలోని మనోరంజన కేంద్రంలో ఆదివారం కార్మిక సంఘాల సంయుక్త సమితి, సంయుక్త పోరాట కర్ణాట జిల్లా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మహంతేశ్ ప్రసంగిస్తూ నాలుగు కార్మిక చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించవద్దని కేంద్రంపై కార్మిక సంఘాలు ఒత్తిడి తెచ్చినా బలవంతంగా నెగ్గించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన చట్టాల వల్ల శాశ్వత ఉద్యోగ నియామకాలు జరగవని, 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తారని, రాత్రి వేళ మహిళా కార్మికులతో పనులు చేయించుకుంటారని వివరించారు. ఏఐయూటీయూసీ రాష్ట్ర

ప్రసంగిస్తున్న కార్యదర్శి మహంతేశ్

ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి ఉపన్యసిస్తూ శ్రామిక వర్గాల హక్కులను నిర్వీర్యం చేయాలన్న కేంద్రం కుట్రలను అడ్డుకుందామన్నారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్రాధ్యక్షుడు అమీర్ అలీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎస్.శరణబసవ, కె.జి.వీరేశ్, హెచ్.పద్మ, ప్రభాకర్ పాటిల్, మహేశ్, శ్రీశైలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాన్విలో బృహత్ శోభాయాత్ర

మాన్వి : హిందూ సమ్మేళ సమితి ఆధ్వర్యంలో బృహత్ హిందూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. కల్మఠ విరూపాక్ష పండితారాధ్య స్వామీజీ శోభాయాత్రను ప్రారంభించారు. స్థానిక ఏపీఎంసీ ఉద్భవ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి టిఏపీసీఎంఎస్ మైదానం వరకు సాగింది. శోభాయాత్రలో చండీ వాయిద్యం, డొళ్లుకుణిత, నందికోలు కుణిత, జానపద కళాకారుల వేషధారణలు ఆకర్షణగా నిలిచాయి. కరేగుడ్డ మహంతేశ్వర మఠం మహంతలింగ స్వామీజీ, చికల్‌పర్వి రుద్రమునీశ్వర మఠం సదాశివ మహాస్వామీజీ, అడవి అమరేశ్వరమఠం

శోభాయాత్రలో భాజపా నాయకులు

తోంటదార్యస్వామీజీ, మాజీ ఎంపీ బి.వి. నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బసనగౌడ బ్యాగవాట్, గంగాధర్‌నాయక్, సమితి అధ్యక్షుడు నీలకంఠగౌడ, ప్రముఖులు ఆర్.ముత్తురాజ్‌శెట్టి, శంకరయ్యస్వామి, హరిహరపాటిల్, శ్రీకాంత్‌గూళీ, గురురాజ్ నాగలాపూర్, శరణబసవ ముందినమనె, యువకులు పాల్గొన్నారు.

నేటి నుంచి బాలల పండగ

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు ఉత్సవంలో బాలలను భాగస్వామం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2, 3వ తేదీల్లో పిల్లల పర్వదినం, చెరువు పండగ అనే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక మహాత్మాగాంధీ మైదానంలో ఉదయం చిన్నారుల పండగ, సాయంత్రం మావిన కెరె (ఆమ్ తలాబ్) వద్ద చెరువు పండగ జరగనుంది. వివిధ పోటీలను ఏర్పాటు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా బాలలు తరలివచ్చేందుకు యంత్రాంగం ప్రచారం కల్పించింది. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసి ఆహ్వానించారు. ఉపాధ్యాయులు ఆకట్టుకునేలా రూపొందించిన లఘు వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు.

నగదు దోపిడీపై ముమ్మర దర్యాప్తు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని చోర్లాఘాట్ వద్ద రూ.400 కోట్ల నగదు దోపిడీ సంఘటనకు సంబంధించి ప్రముఖ నిందితుడిని మహారాష్ట్ర ఎస్‌ఐటీ బృందం అరెస్టు చేసి విచారణ చేపట్టింది. ఈ బృందం చేపట్టిన విచారణ ఏకపక్షంగా సాగుతోందని ఫిర్యాదుదారుడు సందీప్‌పాటిల్ ఆరోపిస్తున్నారు. విచారణకు కర్ణాటక పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దోపిడీకి సంబంధించి ప్రముఖ నిందితుడు మహారాష్ట్ర నాసిక్ తాలూకాఘోటె పోలీసుఠాణాలో లొంగిపోయారు. తక్షణం ఎస్‌ఐటీ బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. అంత మొత్తం నగదు ఎక్కడ నుంచి వచ్చింది. రెండు క్యాంటర్లు ఎక్కడ నుంచి తెచ్చారు. . తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. వైరల్ అయిన ఆడియోలను పరిశీలిస్తున్నారు. సంఘటనపై ఫిర్యాదు చేసిన సందీప్ పాటిల్ ప్రస్తుతం ఎస్‌ఐటీ బృందానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని, తాను కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. గత అక్టోబరు 25న బెళగావి జిల్లా చోర్లాఘాట్ సరిహద్దులో రెండు కంటైనర్లలో రూ.400 కోట్ల నగదు దోపిడీకి గురైందని మహారాష్ట్ర నాసిక్ నివాసి పారిశ్రామికవేత్త సందీప్ పాటిల్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దోపిడీకి గురైన నగదు గుజరాత్ స్థిరాస్తి వ్యాపారి కిశోర్‌కు చెందినట్లు గుర్తించారు. కంటైనర్లలో రెండువేల రూపాయల నోట్లా లేక ఐదువందల నోట్లు ఉన్నాయనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు.

‘విలువలు లేని విద్య వ్యర్థం’

మాన్వి, న్యూస్‌టుడే : ఉన్నత వ్యక్తిత్వం, సుసంస్కృతులను తయారు చేసే కేంద్రాలుగా విద్యా సంస్థలు కొనసాగాలని సివిల్ జడ్జి శివరాజ్ వి సిద్ధేశ్వర, తహసీల్దార్ భీమరాయ హితవుపలికారు. ఆదివారం స్థానిక కాకతీయ శిక్షణ సంస్థ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులే ప్రధానాంశంగా విద్యార్థులు మారుతున్నారని, తల్లిదండ్రులు వీటినే ప్రోత్సహిస్తున్నారని, పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. నైతిక విలువలు, వినయ విధేయతలు లేని శిక్షణ వ్యర్థమన్నారు. కల్మఠ విరూపాక్ష పండిరాధ్య స్వామీజీ..నేటి విద్యావ్య

విద్యార్థుల రూపక ప్రదర్శన

వస్థను సమూలంగా మార్చాల్సిన అవసరముందని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేవిధంగా శిక్షణ ఉండాలన్నారు. పదిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖులు రాజాసుభాశ్చంద్ర నాయక్, జి.సత్యనారాయణ, ఎస్.శ్రీనివాస్, ఎం.ఉదయబాస్కర్, జి.శ్రీనివాస్, చదలవాడ సుబ్బారావు, టి.రామకృష్ణ, జె.ప్రభాకర్, వి.నాగేశ్వరావు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, ప్రసాద్, ఫణి, పుట్టప్రసాద్, వీరభద్రప్పగౌడ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీ, ప్రముఖులు

జ్ఞానజ్యోతులు వెలిగించిన మాచిదేవర

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో ఆదివారం మడివాళ మాచిదేవర జయంతిని ఘనంగా ఆచరించారు. ఆర్టీవో కూడలిలోని మాచిదేవ విగ్రహానికి స్వామీజీలు శాంతమల్ల శివాచార్యులు, రాయచోట వీరశివాచార్య స్వామి పూజలు చేశారు. రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్, తహసీల్దార్ సురేశ్‌వర్మ, మడివాళ సామాజిక వర్గం ముఖ్యులు శివమూర్తి, పి. మల్లేష్, హుస్సేనప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిత్రపటంతో ఊరేగింపును ఎమ్మెల్యే ప్రారంభించారు. రంగమందిరంలో జరిగిన జయంత్యుత్సవంలో విశ్రాంత ప్రిన్సిపల్ పరమేశ్వర సాలి

మాన్విలో మాచిదేవ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

మఠ ప్రసంగిస్తూ, బసవేశ్వరుడు మాచిదేవను తండ్రిగా సంబోధించేవారని తెలిపారు. జ్ఞానజ్యోతులతో లోకాన్ని చైతన్య పరిచిన శరణుల్లో మడివాళ ఒక్కరని కీర్తించారు. అందరూ సమానమే అని బోధిస్తూ, ఆధ్యాత్మికత వైపు ప్రజలను మళ్లించిన మహనీయుడని కొనియాడారు. మడివాళ సమాజం జిల్లా అధ్యక్షుడు జంబణ్ణ మాట్లాడుతూ సంఘ సంస్కర్త మాచిదేవర అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

మాన్వి, న్యూస్‌టుడే : శ్రమకు మరో పేరే మడివాళ మాచిదేవని పలువురు వక్తలు కొనియాడారు. మాన్వి, సిరివార, లింగసుగూరు తాలూకా కేంద్రాల్లో తాలూకా అధికార యంత్రాంగాల ఆధ్వర్యంలో మాచిదేవ జయంత్యుత్సవం నిర్వహించారు. మాచిదేవ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 12వ శతమానంలో బసవణ్ణ అనుభవ మంటపంలో పనిచేసిన వారిలో కీలక వ్యక్తి మాచిదేవ అని, శరణులు వచన సంరక్షణ కోసం పాడుపడ్డారని కొనియాడారు.

విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ప్రతినిధులు

ఆయన జీవిత విశేషాలపై ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఉప తహసీల్దార్ వినాయకరావు, మడివాళ సంఘం అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి హులిగెప్ప అరోలి, కోశాధికారి రమేశ్, అధికారులు, మడివాళ సముదాయం ప్రముఖులు పాల్గొన్నారు.

సిరివారలో పూజలు చేస్తున్న అధికారులు

యజమానిని హత్య చేసి..ఆపై ఆత్మహత్య

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నగరంలో తాను పనిచేస్తున్న ఇంటి యజమాని సరితా(60) అనే మహిళను హత్య చేసి ఇంట్లో పని చేస్తున్న దేవరాజు (40) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఇక్కడ మైకో లేఔట్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీటీఎం లేఔట్ రెండో స్టేజి కె.ఎ.ఎస్. లేఔట్‌లో సరితా నివసిస్తున్నారు. దేవరాజు ఆమెను హత్య చేయడానికి ముందు అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్య నివేదిక వస్తే హత్యకు కారణం బయటకు రావచ్చునని తెలిపారు. సరితా భర్త పారిశ్రామిక వేత్త. కుమార్తె ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. పదేళ్ల నుంచి నిందితుడు దేవరాజు వారింట్లో పని చేస్తున్నాడు. ఆమె భర్త పని నిమిత్తం దుబాయికి వెళ్లారు. శనివారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో మొదటి అంతస్తులోని పడక గదిలో కుమార్తె నిద్రిస్తున్నారు. కింద అంతస్తులో నిందితుడు సరితా గొంతు నులిమి హత్య చేసి అదే గదిలో అతడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు దుబాయి నుంచి సరితా భర్త నగరానికి వచ్చారు. ఇంటి వచ్చి కాలింగ్ బెల్ నొక్కారు. కుమార్తె వచ్చి తలుపులు తీసి తనగదిలోకి వెళ్లి నిద్రించారు. ఆయన తన భార్య గదిలోకి వెళ్లగా హత్య సంఘటన బయటపడింది. తక్షణం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. హత్య, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

బడ్జెట్‌పై భిన్న స్వరాలు

రాయచూరు, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. రైతు సంఘాలు వ్యతరేకించాయి. సామాన్యులు విభిన్న స్వరాలు విన్పించారు. వారి మాటల్లోనే..

వికసిత భారత్ సంకల్పంతో రూపొందించారు



ప్రపంచంలో దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థికశక్తిగా మార్చే లక్ష్యంతో బడ్జెట్‌ను తయారు చేశారు. ప్రతి జిల్లాకు బాలికల వసతి నిలయాన్ని మంజూరు చేయడం వల్ల బాలికల విద్యా శాతం పెరగనుంది. మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు ముందడుగు వేయడం శుభ సూచికం. విదేశీ విద్యపై పన్నును తగ్గించడం వల్ల మధ్య తరగతి విద్యార్థులకు ఊరట.
- గొడవర్తి బ్రహ్మయ్య చౌదరి (గుత్తేదారుడు, రాయచూరు)

రైతు వ్యతిరేక బడ్జెట్



దేశ జీడీపీలో కీలకమైన వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. సేద్యానికి గతేడాది కంటే రూ.11 వేల కోట్ల నిధులను కుదించారు. అన్నదాతల ఆర్థిక సబలీకరణ, రెట్టింపు ఆదాయంపై ఉసేలేదు. కేవలం టెంకాయ, గోడంబి రైతులను ఆదుకుంటామని ప్రకటించడం శోచనీయం. ఉత్తర భారత్‌కు మేలు చేసే బడ్జెట్‌లా ఉంది
-. చామరస్ మాలిపాటిల్ (రైతు సంఘం గౌరవాధ్యక్షుడు)

శ్రీమంతులు, కార్పొరేటర్లకు ప్రయోజనం

ధనవంతులు, పెద్ద కంపెనీలకు మేలు కలిగేలా బడ్జెట్ రూపొందించారు. సామాన్యులు, రైతులు, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. వ్యవసాయ, పంటల బీమా, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగానికి నిధులను తగ్గించడం ఆందోళన కల్గిస్తోంది. - రమేష్ వీరాపూరు (లింగసూగూరు తాలూకా సీపీఎం కార్యదర్శి)

పదికి ఏడు మార్కులు

వందశాతం సంతృప్తి లేదు. వ్యవసాయం, రైతులు, సామాన్యులు, వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నితికి, పరిశోధనలకు కేటాయించిన నిధులపై అస్పష్టతగా ఉంది. బుల్లెట్ రైళ్లను ప్రకటించడం, జౌళి పార్కుల స్థాపన, మహిళల ఆర్థిక సబలీకరణకు ఊతం ఇవ్వడం ఉత్తమ నిర్ణయాలు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొంత వరకు ఉపయోగం. గత బడ్జెట్‌లోని దోషాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. పదికి ఏడు మార్కులు ఇవ్వవచ్చు.
- ప్రీతి తివారి (ఆడిటర్, రాయచూరు)

కదిలింది ఉత్సవ్ రథయాత్ర

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు ఉత్సవ్ గురించి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసే జ్యోతి రథయాత్ర బయలుదేరింది. నగరంలోని కర్ణాటక సంఘం భవనం వద్ద ఆదివారం ఉదయం జిల్లా పాలనాధికారి నితీశ్..జ్యోతి అందచేసి పచ్చజెండా ఊపి యాత్ర సంచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతమంతా పండగ వాతవరణం నెలకొంది. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఒకే రంగు చీరలు ధరించడం ఆకట్టుకుంది. సెలవు రోజైనా విద్యార్థులు ఉత్సాహంగా కదలి వచ్చారు.

యాత్రలో ప్రజలు

జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్, జిల్లా అదనపు పాలనాధికారి శివానంద, నగర పాలక సంస్థ కమిషనర్ జుబిన్ మహాపాత్ర, ఉప కమిషనర్ సంతోష రాణి, డీహెచ్ఓ డాక్టర్ సురేంద్రబాబు తదితరులు యాత్రలో నడిచారు. సరాఫ్ బజార్, సదరబజార్, నగర పాలక సంస్థ కచేరి, బస్టాండు, అంబేద్కర్, బసవేశ్వర కూడళ్ల మీదుగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని చేరుకుంది. పూలతో అలంకరించి, తోరణాలు కట్టి మెరిసిపోతున్న రథం తాలూకాల వైపు పరుగులు తీసింది. మాన్వి, సింధనూరు, మస్కి, లింగసూగూరు, కవితాళ, దేవదుర్గ, గబ్బూరు, అరకేరా, సిరివారలో ఫిబ్రవరి 5వ తేదీ వరకు సంచరిస్తుంది.

జ్యోతిని అందిస్తున్న జిల్లా పాలనాధికారి

మల్లాపురలో ప్రేమికుల విషాదాంతం

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: ప్రేమించుకున్న యువతీ, యువకులు మలప్రభ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా మల్లాపుర గ్రామంలో ఆదివారం జరిగింది. మల్లాపుర గ్రామానికి చెందిన జగదీశ్ యల్లప్ప కవళేకర (27), గంగమ్మ త్యాపి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నదిలో మృతదేహాలు తేలాడుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానిక ప్రజలు రామదుర్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి నీటిలో ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ముగ్గురి నిందితుల అరెస్టు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు తయారు చేసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను మైసూరు దక్షిణ పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు తాలూకా యాండళ్లి గ్రామంలోని సప్తమాతృక లేఔట్ ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 11 చరవాణులు, నల్లరంగు కలిగిన 360 గ్రాముల పొడి, 957 గ్రాముల తెల్లరంగు పొడి, 2873 గ్రాముల గసగసాలు, 13 నీలి రంగు క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

అయ్యో.. ఎంతపని చేశావ్ తల్లీ..!

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ఆ తల్లికి ఏం కష్టమెచ్చిందో తెలియదు. . అప్పటిదాకా అమ్మా.. అని అల్లారుముద్దుగా తనతో ఆడుకున్న ముగ్గురు కన్నబిడ్డల్ని కడతేర్చింది.. బిడ్డలు లేని బతుకెందుకని తానూ అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతోంది.. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు బిడ్డలను హత్య చేసిన తల్లి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం బాగల్‌కోట్ జిల్లా బాదామి తాలూకా హిరేముచళగుడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రూపా హనమంతగౌడ (27) అనే వివాహిత తన ముగ్గురు పిల్లల గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ గోయల్ తెలిపారు. పక్కింటి ప్రజలు వచ్చి ఆమెను రక్షించి చికిత్స కోసం బాగల్‌కోట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

01-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1603.74	1616.72
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	636	9,560
నీటి నిల్వ (టి.ఎం.సి)	26.753	52.615

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

సీజేరాయ్ ఆత్మహత్యపై సిట్

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్త సీజే రాయ్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హోం శాఖమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్యాప్తు పూర్తయితే అసలు కారణాలు వెలుగులోకి వస్తాయన్నారు. నగర అదనపు కమిషనర్ వంశీకృష్ణ నేతృత్వంలో ఎస్‌ఐటీ ఏర్పాటు చేశామని శనివారం నుంచి ఆ బృందం దర్యాప్తు చేపట్టిందన్నారు. నివేదిక వచ్చే వరకు ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాదన్నారు. ఏమైనా చెబితే అవి ఊహాగానాలు మాత్రమే అవుతాయన్నారు.

తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల భవిష్యత్తు

మాన్వి : పిల్లల అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం తల్లిదండ్రుల చేతుల్లో ఉందని సాహితీవేత్త, రచయిత, డాక్టర్ చంద్రశేఖర్ సువర్ణగిరి మఠం పేర్కొన్నారు. తాలూకాలోని జానేకల్‌కల్ గ్రామంలో నిర్వహిస్తున్న ధర్మసభ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో నైతిక విలువలు నశించిపోతున్నాయని, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వీటికి కారణం ప్రతి ఒక్కరూ అన్వేషించాలన్నారు. ఇంట్లోని పెద్దలు ధారావాహికలు, రీల్స్‌కి దూరంగా ఉండాలని వాటి వల్ల చెడు తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. రాయచూరు కిల్లేమఠం రేణుకా శాంతమల్ల శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధార్మిక, ధర్మ మార్గంలో

మాట్లాడుతున్న చంద్రశేఖర్ సువర్ణగిరిమఠ

పయనించాలని, హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ధర్మరక్షణకు పాటు పడాలని సూచించారు. విజయ రుద్రస్వామీజీకి నూతన రథాన్ని సమకూర్చుకోవాలని కిల్లేమఠం వంతుగా రూ.21 వేల విరాళం ఇస్తున్నట్లు స్వామీజీ ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ శరణప్ప బల్లటగి, రైతు సంఘం ప్రముఖులు లింగారెడ్డి, ప్రభుస్వామి, జైరుద్దీన్, శరణప్ప, చంద్రశేఖర్‌స్వామి పాల్గొన్నారు.

దంపతులపై చిరుతదాడి

బెంగళూరు (యశ్వంతపుర): బైకుపై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసిన సంఘటన శనివారం సాయంత్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా చుంచనహళ్లి గ్రామ పరిసర ప్రదేశాల్లో జరిగింది. చుంచనహళ్లి గ్రామ నివాసి నంజుండస్వామి తన భార్య, కుమారుడితో కలిసి కోణనూరు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో వారిపై చిరుత పులి హఠాత్తుగా దాడి చేసింది. దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం తగడూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చుంచహళ్లి, కోణనూరు, హనుమనపుర గ్రామాల్లో చిరుత పులులు సంచారం ఎక్కువైనట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోను ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మహారాజశ్రీ గుత్తి సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో
H.M.O.P.No. 122/2025
Between:
దాసరి శ్రీనివాసులు ...పిటీషనర్
మరియు
శ్రీమతి ఉమామహేశ్వరి అలియాస్ శ్రావణి ...రెస్పాండెంటు
To
శ్రీమతి ఉమామహేశ్వరి అలియాస్ శ్రావణి W/o దాసరి శ్రీనివాసులు D/o N.తిమ్మప్ప, ANM, గవర్నమెంట్ హాస్పిటల్, H.No. 25, Ward No. 34, 2nd link Road, 5th Cross, కురుబర హాస్టల్ దగ్గర, దేవినగర్, బళ్ళారి.
రెస్పాండెంటుకు నోటీసు
పై దావాలోని పిటిషనర్ పై దావాను హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం పిటిషనర్‌కు మరియు నీకు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన వివాహాన్ని రద్దు పరచి విడాకులు మంజూరు చేయవలసినదిగా కోరుతూ దాఖలు చేసియున్నాడు. పై దావాను కోర్టువారు నీ యొక్క హాజరు కొరకు వాయిదా తేది: 20-02-2026న వేసియున్నారు. పై దావా విషయంలో నీకేమైనా అభ్యంతరాలు ఉన్న యెడల పై కోర్టు నందు పై తేదీన ఉదయం 10.30 గంటలకు స్వతహాగా గాని వకీలు ద్వారా గాని హాజరై తెలుపు కొనవచ్చును. లేని యెడల పై దావా నీ పరోక్షములో తీర్మానింపబడును.
జి.లక్ష్మీపతి, అడ్వకేట్
గుంతకల్లు, ఫోన్ నెం. 9848679113

(c) eenadu

ఆదాయ మార్గాలు... ఉపాధి బాటలు

● కేంద్ర బడ్జెట్‌పై ప్రభుత్వ పెద్దల మాట

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి రెండు వరాలు ప్రకటించారు. 'వికసిత్ ఒడిశా' లక్ష్యం చేరడానికి ఇవి దోహదపడతాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలో విలువైన ఖనిజాలు

ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రాధాన్యత

రాష్ట్రానికి ఇవీ వరాలు..

- ★ ఖనిజ సంపదలకు నిలయమైన రాష్ట్రంలో వెలకట్టలేని ఖనిజాల ఉత్పత్తి, సద్వినియోగం, ఎగుమతులు, ఉపాధి కల్పనకు దోహదకారీ అయ్యే రేర్‌ఎర్త్స్ కారిడార్ ఏర్పాటవుతుంది.
- ★ తాల్చేరు, అనుగుల్, కళింగనగర్ పారిశ్రామిక వాడలతో ధమ్రా, పరదీప్ ఓడరేవులను అనుసంధానించే 'వాటర్ వే-5' రానున్న అయిదేళ్లలో సాకారం కానుంది. బొగ్గు, ఉక్కు, అల్యూమినా, మాంగనీసు, గ్రానైట్ తదితర ఉత్పత్తుల రవాణాలో వాటర్ వే కీలకమవుతుంది. ఆదాయం పెరిగి వ్యయం తగ్గుతుంది.
- ★ ఏటా ఒడిశాలోని రుషికుల్యా, దేవీ నదుల సాగర సంగమ స్థలాలకు లక్షల సంఖ్యలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పునరుత్పత్తికి వస్తున్నాయి. వాటి రక్షణకు కేంద్రం తగిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
- ★ చిన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఆయా ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, సౌకర్యాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. పర్యావరణ సమతౌల్యం, ఏకో టూరిజానికి పెద్దపీట వేశారు. ప్రకృతి ప్రసాదించిన అందాలు, తీర సంపద, పర్వతశ్రేణులు, అటవీ సంపద ఉన్న ఒడిశాలోని పర్యాటక కేంద్రాలు అభివృద్ధిలోకి వస్తాయి.

రాష్ట్రానికి లాభిస్తుంది: సీఎం

ముఖ్యమంత్రి **మోహన్‌చరణ్ మాఝి** కేంద్ర బడ్జెట్‌ను రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్ (సంస్కరణల ఎక్స్‌ప్రెస్)గా అభివర్ణించారు. భువనేశ్వర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వికసిత్ భారత్ ధ్యేయంగా నిర్మలా సీతారామన్ దూరదృష్టితో కీలక ప్రతిపాదనలు చేశారన్నారు. రేర్‌ఎర్త్స్ కారిడార్, వాటర్ వే-5, ఎకో టూరిజం రంగాలకు ప్రాధాన్యమిచ్చి రాష్ట్రానికి న్యాయం చేశారన్నారు. పారిశ్రామిక రంగం, ఓడరేవులు, ఉపాధి కల్పనకు కేంద్ర బడ్జెట్ బాటలు వేస్తుందని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. అన్నివర్గాల వారికి లాభిస్తుందని, యువతీ యువకుల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

దూరదృష్టితో వ్యవహరించారు



భువనేశ్వర్ ఉత్కళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (యూసీసీ) అధ్యక్షుడు **ప్రబోధ్ మహంతి** భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దూరదృష్టి ఉందన్నారు. అమెరికా వాణిజ్యపరమైన బెదిరింపులకు లొంగకుండా, చైనా ఉత్పత్తులపై ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రూ.12 లక్షల కోట్లతో సౌకర్యాల కల్పన, ఉపాధికి ఖర్చు చేయాలన్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ఖనిజ సంపదలున్న ఒడిశా వంటి రాష్ట్రాలకు లాభిస్తుందన్నారు.

సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు



బిజద నేత **ఎం. చంద్రశేఖర్** మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. నిత్యావసర సామగ్రి ధరల నియంత్రణ, జీఎస్టీ శ్లాబ్, వేతన జీవుల శ్లాబ్‌వైపు నిర్మలా సీతారామన్ దృష్టి సారించలేదన్నారు. రేర్‌ఎర్త్స్ కారిడార్, వాటర్ వే-5 వంటి వరాలు వెంటనే అమలయ్యే కార్యక్రమాలు కావని, ఇవి దీర్ఘకాలికమైనవని, వీటి వల్ల రాష్ట్ర నిరుద్యోగ యువతకు వెంటనే లాభించే పరిస్థితి లేదన్నారు.

వికసిత్ భారత్‌కు దోహదం

బ్యాంకు మాజీ అధికారి కాళిదాస్ గౌడ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే గొప్ప బడ్జెట్ ఆశించలేమన్నారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తరుణంలో, దేశాభివృద్ధి రేటు 7.4 ధ్యేయంగా నిర్మలా సీతారామన్ సంస్కరణల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. కేటాయింపుల్లో మెరుపులున్నాయన్నారు. క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధుల మందులపై సుంకాల మినహాయింపు, రక్షణశాఖకు కేటాయింపుల పెరుగుదల, మానవ వనరులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. రేర్‌ఎర్త్స్, వాటర్ వే కారిడార్‌లు భవిష్యత్‌లో వికసిత్ ఒడిశాకు దోహదకారీగా నిలుస్తాయని చెప్పారు.

పీసీసీఎఫ్‌గా మురుగేశన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 1994 ఐఎఫ్ఎస్ బ్యాచ్ ఒడిశా కేడర్ అధికారి కె.మురుగేశన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) నియమించింది. శనివారం రాత్రి ఈమేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

నందన్‌కానన్‌లో 5 మొసళ్ల మృతి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జంతు ప్రదర్శనశాలలో జనవరి 23 నుంచి 30 తేదీల మధ్య 5 మొసళ్లు మృతిచెందాయి. కళేబరాలకు పోస్టుమార్టం చేశారు. నివేదిక అందిన తర్వాత మృతికి కారణాలు తెలుస్తాయని జూ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి.

జాతిని జాగృతం చేసిన రఘునాథ ముర్ము

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గిరిజనానికి వెలుగుబాట నడిపించి, జాతిని జాగృతం చేసే రచనలు చేసిన పండిత రఘునాథ ముర్ము రాష్ట్రానికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి పేర్కొన్నారు. ఆదివారం పండిత ముర్ము వర్ధంతిని పురస్కరించుకుని భువనేశ్వర్ అసెంబ్లీ ఆవరణలోని ముర్ము విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించిన సీఎం మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో నడుద్దామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్, శాసన సభాపతి సురమాపాఢి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

పండిత రఘునాథ విగ్రహం వద్ద మోహన్, సింగ్‌దేవ్, సురమాపాఢి తదితరులు

పోలీసు సేవలు ప్రశంసనీయం

● సీఎం మోహన్ చరణ్ మాఝి

వేడుకలు తిలకిస్తున్న సీఎం మోహన్. పక్కన డీజీపీ ఖురానియా, సింగ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసుల సేవలు ప్రశంసనీయమని, సైబర్ నేరాల పరిశోధనలోనూ ప్రగతి కనబరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని ఓఎస్ఏపీ 7వ బెటాలియన్ ఆవరణలో శనివారం రాష్ట్రస్థాయి పతాక అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ పోలీసుశాఖ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధి నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పోలీసుల సామర్థ్యానికి అద్దం పట్టాయి. వందేమాతరం, సారే జహాసే అచ్ఛా, ఒడిశా మో ఒడిశా, కదం కదం బడాయె తదితర దేశభక్తి నృత్య రూపకాలు, పోలీసు బ్యాండు, ఇతర సాహస విన్యాసాలు ప్రదర్శితమయ్యాయి. కార్యక్రమంలో డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ప్రభుత్వ సహాయ ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) హేమంతశర్మ, జంట నగరాల పోలీసు కమిషనర్ సురేష్ దేవదత్త సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదివాసీ నృత్య రవళి

3 నుంచి సున్నాపురం తీర సంబరాలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కీర్తివాసన్. చిత్రంలో మనోరంజన్ ధ్యాన్ సామంత్రాయ్ తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా చికిటి సమితిలోని సున్నాపురం తీరాన ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకూ 'సున్నాపురం తీర సంబరాలు' జరుగుతాయి. ఈ మేరకు శనివారం సున్నాపురంలోని ఎకో రిట్రేట్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో చికిటి ఎమ్మెల్యే మనోరంజన్ ధ్యాన్ సామంత్రాయ్, బ్రహ్మపుర ఎంపీ ప్రతినిధి మినా ధ్యాన్ సామంత్రాయ్, గంజాం పాలనాధికారి వి.కీర్తివాసన్, బ్రహ్మపుర సబ్‌కలెక్టరు అవినాష్ కుమార్, సమితి సభ్యుడు అమూల్య బెహర, చికిటి, పాత్రపురం తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ సభాపతి సురమా పాఢి తీర సంబరాల్ని ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు. ముగింపు వేడుకల్లో రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా పాల్గొంటారని తెలిపారు.

సొన్నాపురం తీరం

మూడు రోజులపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరవుతారన్నారు. సంబరాల్లో ప్రముఖ ఒడియా కళాకారుల ప్రదర్శనలుంటాయని, తెలుగు సినీ హాస్య నటుడు అలీ సంబరాల్లో నవ్వులు పండిస్తారని వారు పేర్కొన్నారు. వీరితోపాటు స్థానిక కళాకారుల ప్రదర్శనలుంటాయని వారు వివరించారు. చికిటిలోని మా బాలకుమారి, మా బగలాముఖి, జయంతిపురంలోని మా కుతారీశ్వరి, సున్నాపురంలోని పులకాశుని అమ్మవార్ల మందిరాల నుంచి ఆజ్ఞామాలల్ని సంబరాల వేదిక వద్దకు తెచ్చిన అనంతరం ఉత్సవాలు ప్రారంభమవుతాయని జిల్లా సమాచార, ప్రజా సంబంధాల అధికారి సౌరవ్ ప్రధాన్ రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

శబరి శ్రీక్షేత్రంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు

కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్‌లో పర్యటిస్తున్న విధానసభ స్టాండింగ్ కమిటీ సభ్యులు పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికల అమలు తీరు, కాఫీ సాగు, మిషన్‌శక్తి కేంద్రాలను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో శబరి శ్రీక్షేత్ర జగన్నాథుని దర్శనం చేసుకున్నారు.

శబరి శ్రీక్షేత్ర ప్రాంగణంలో కమిటీ సభ్యులు

ఆ రోజులు మళ్లీ రావు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని మహారాజ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1975 ఏడాది మెట్రిక్యులేషన్ (11వ తరగతి) పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. పట్టణంలోని బృందావనం ప్యాలెస్ వద్ద అందరూ ఒక్కచోట చేరి సందడి చేశారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు దుర్గాసి సూరప్పడు, పీకే జెనా, ఉపేంద్ర పండాలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు.

అంతర్జాతీయ పతక విజేతలకు మంత్రి అభినందన

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధిస్తూ రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్న పలువురు క్రీడాకారులను రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ సత్కరించారు. భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పతకాల గ్రహీతలు లోమా స్వయిన్, సార్థక్ ఆర్య, పద్మిని రౌత్, బిదుస్మిత భోయిలను మంత్రి సూర్యవంశీ పుష్పగుచ్ఛాలు అందజేసి నగదు పురస్కారాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, కరాటే, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర క్రీడల్లో ప్రతిభ చాటుతూ తమ నైపుణ్య ప్రదర్శన ఆటతో ఒడిశాకు ప్రత్యేక చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. క్రీడా శాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, హాకీ ఇండియా అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దిలీప్ తిర్కి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టరు బిదుస్మిత భోయికు నగదు పురస్కారం అందజేస్తున్న సూర్యవంశీ

రాష్ట్ర తైక్వాండో జట్టు అద్భుత ప్రతిభ

క్రీడాకారులను అభినందిస్తున్న క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: జైపూర్ (రాజస్థాన్)లో ఈ ఏడాది జనవరి మూడోవారంలో జరిగిన రెండో జాతీయ తైక్వాండో ఫెడరేషన్ కప్ -2026 పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు 19 పతకాలు సాధించారు. ఈ మేరకు భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పతక విజేతలకు క్రీడా శాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల అభినందించారు. పోటీల్లో క్యురుగి, పూమ్‌సెయి అంశాల్లో వారు పతకాలు గెలుచుకోవడం విశేషం.

వాతావరణం అనుకూలం... ధర ప్రతికూలం

● అల్లం రైతుల అవస్థలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో అల్లం పంట పండించేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అధిక విస్తీర్ణంలో అల్లం సాగు చేస్తున్నా అధికారుల నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 వేల మంది రైతులు వేలాది ఎకరాల్లో అల్లం పండిస్తున్నారు. మార్కెటింగ్, నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగుల సదుపాయం లేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కాసులు కురిపించిన పంటకు రెండేళ్లుగా గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. తాజాగా ధర పూర్తిగా పడిపోవడం శోచనీయం.

పూర్తిగా పడిపోయిన ధరలు

మూడేళ్ల క్రితం కిలో అల్లం రూ.100 నుంచి రూ.120 వరకు ఉండేది. ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ధర లేకపోవడం బయట రాష్ట్రాలకు అల్లం ఎగుమతి చేస్తున్నారు.

నందపూర్‌లో ఘోరమైన పరిస్థితి

నందపూర్‌లో రైతులు అధిక విస్తీర్ణంలో అల్లం పంట పండించినా ఫలితం శూన్యమే. పంట బాగా చేతికి అందినా నిల్వ ఉంచలేక తక్కువ ధరలకు విక్రయించక తప్పడం లేదు. ముఖ్యంగా కర్ణాటకకు చెందిన కొంత మంది వ్యాపారులు ఇక్కడకు వచ్చి రైతుల నుంచి అల్లంను కొనుగోలు చేసి ఇక్కడ ప్రాసెసింగ్ చేయించి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ, ఓర్మాస్, మిషన్‌శక్తి, ఒడిశా జీవనోపాధి మిషన్, స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైన రైతులకు ప్రయోజనం అందడం లేదు. దీనిపై జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుధాం బిశోయిని ప్రశ్నించగా అల్లం రైతులను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇక్కడే మార్కెటింగ్ సదుపాయం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలో ఉన్నాయని, రైతన్నలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఆరబెట్టిన అల్లం

నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 6 రోజుల రాష్ట్ర పర్యటనకు సోమవారం (2న) సాయంత్రం 6.30 గంటలకు వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భువనేశ్వర్ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా లోక్‌భవన్‌కు వస్తారు. ఇక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని మంగళవారం (3న) ఉదయం 6 గంటలకు హెలికాప్టర్‌లో పూరీ చేసుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి ఆలయంలోని శ్వేతగంగ పుష్కరిణిలో తన భర్త, కుమారుడు, ఇతర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. అనంతరం జాజ్‌పూర్ చేరుకుని బిరజ శక్తిపీఠంలో అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ వైతరిణి నది ఘాట్ వద్ద దివంగతులకు శ్రాద్ధకర్మలు చేపడతారు. తర్వాతామె బాలేశ్వర్ వెళతారు. ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొని అనంతరం తన సొంత జిల్లా మయూర్‌భంజ్ చేరుకుంటారు. జన్మభూమిలో 3 రోజులుంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 7న హస్తిన ప్రయాణమవుతారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

పంచామృతాభిషేకాలు.. లక్ష తులసి పూజలు

మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం బ్రహ్మపురలో నీలకంఠనగర్ హౌసింగు బోర్డులోని వేదమాత గాయత్రీ దేవి మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. గాయత్రీమాత సన్నిధిలో శ్రీచక్ర యంత్రరాజము, వినాయకుడు, గాయత్రీమాత ఉత్సవ మూర్తులకు భక్తులు భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నగర శివారున లారీ మెయిన్ రోడ్డులో ఆదర్శ శిశు మందిర్ ఆవరణలోని జగన్నాథ మందిరంలో భక్తులు లక్ష తులసీ దళాలతో సామూహిక పూజలు చేశారు.. – న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

బ్రహ్మపురలోని గాయత్రీదేవి మందిరంలో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేస్తున్న భక్తులు

జగన్నాథుని మందిరంలో భక్తుల సామూహిక తులసి పూజలు

విద్యార్థుల చెట్టుపట్లాల్...

● కలహండి జిల్లాలో మరమ్మతులకు నోచుకోని పాఠశాల

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాఠశాల వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు సర్కారు చెబుతున్న మాటలు పలు పాఠశాలలకు వర్తించడం లేదు. మెరుగైన వసతుల మాట అటుంచితే సరైన పాఠశాల భవనాలు లేక చెట్ల కిందే చదువులు కొనసాగిస్తున్న దృశ్యాలు తారసపడుతున్నాయి. కలహండి జిల్లా నర్లా సమితిలో ఓ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇందుకు నిదర్శనంగా ఉంది. సురాపాదర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థ స్థితికి చేరుకోవడంతో మరమ్మతులకు నోచుకోక గడిచిన ఆరు నెలలుగా చెట్టు కింద తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం.

చిన్నారుల భవితకు శాపం

25 మంది విద్యార్థులు చదువుతున్న ఈ బడి బాగోగులు యంత్రాంగం పట్టించుకోకపోవడం చిన్నారుల భవితకు శాపంగా మారుతోంది. 1984-85లో నిర్మించిన దీనికి గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి మరమ్మతులు నిర్వహించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

తప్పనిసరి పరిస్థితులు.. చెట్టుకింద చదువులు

తప్పనిసరి పరిస్థితుల్లో ఓ చెట్టు కింద విద్యార్థులకు చదువులు కొనసాగిస్తున్నారు. దీనిపై పాఠశాల అధ్యక్షుడు పి.రజనీకాంత్‌రెడ్డి స్పందిస్తూ బడి దుస్థితిని పలుమార్లు యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమితి కార్యాలయానికి దీని మరమ్మతుల విషయమై వినతిపత్రాన్ని అందజేశామన్నారు. అదనపు భవనం నిర్మాణానికి బీడీవో అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదన్నారు.

ఆరుబయట చెట్టు కింద చదువుకుంటున్న చిన్నారులు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పదవీ విరమణ శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

కవి భీమభోయ్ సమాధి సందర్శించిన సీఎం

సత్సంగ మందిరం ఆవరణలో గంట మోగిస్తున్న సీఎం మోహన్

ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఆదివారం మధ్యాహ్నం సోన్‌పూర్ జిల్లా ఖలియాపల్లిలోని భక్త కవి భీమభోయ్ సమాధి పీఠం సందర్శించి పూజలు చేశారు. సత్సంగ మందిరంలో గంట స్థాపన చేసిన సీఎం, స్మారక పీఠంలో భక్త కవి రచించిన గ్రంథాలు తిలకించారు.

– న్యూస్‌టుడే, భువనేశ్వర్

ఎన్ఏసీల అధ్యక్షులతో నవీన్

నవీన్‌ను కలిసిన ఎన్ఏసీ అధ్యక్షులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 15 ఎన్ఏసీలకు చెందిన అధ్యక్షులు ఆదివారం భువనేశ్వర్‌లోని నవీన్ నివాస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌పట్నాయక్‌ను కలిశారు. తమ పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ప్రజా హితం, ఇతర సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకం కావాలని సూచించారు.

తపనతోనే ఉజ్వల భవిత: గవర్నర్

పద్మశ్రీ తులసీ ముండాకు గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందజేస్తున్న గవర్నరు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: యువతలో విజయకాంక్ష జాగృతం కావాలని, సాధించాలన్న తపనతో ముందుకెళితే ఉజ్వల భవిత సాధ్యమని గవర్నరు కంభంపాటి హరిబాబు చెప్పారు. కటక్‌లోని 'డ్రీమ్స్' విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నరు విద్య సముపార్జన, పరిశోధనల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. కార్యక్రమంలో విదేశాంగ శాఖ మాజీ రాయబారి లలిత్ మాన్‌సింగ్, డ్రీమ్స్ వర్సిటీ వీసీ ఆచార్య ప్రకాశ్‌కుమార్ హోతా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ సేవా రంగంలో విలక్షణ పాత్రలు పోషిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తులసీముండా, దమయంతి బెహరాలకు గౌరవ డాక్టరేట్‌లు అందజేశారు.

రాజధానిలో పథోత్సవం

ఉత్సవ వేదికపై మొక్కకు నీరు పోస్తున్న ఎమ్మెల్యే సుశాంత్, పక్కన మేయరు, కమిషనర్ తదితరులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజధాని నగరంలో ఆదివారం పథోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత నారాయణ జెనా, సుశాంత్‌కుమార్ రౌత్, భువనేశ్వర్ నగర మేయరు సులోచనాదాస్, కమిషనర్ చంచల్‌రాణ, ఇతర అధికారులు, విద్యార్థులు, సేవాసంస్థల ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. స్వచ్ఛ భువనేశ్వర్ ధ్యేయంగా కాలుష్య నియంత్రణ, పారిశుద్ధ్యం పనులు, క్రీడాభివృద్ధి, యోగా తదితర కార్యక్రమాలు ఆదివారాల్లో చేపట్టి ప్రజలకు చైతన్యం కల్పించడం పథోత్సవం ధ్యేయం కాగా జనవరి సంవత్సరారంభం నుంచి నగర పాలక సంస్థ యంత్రాంగం చేపడుతున్న సంగతి తెలిసిందే.

కళింగలో అశ్మిత రగ్బీ జాతీయ లీగ్ టోర్నీ

● తలపడుతున్న 24 రాష్ట్రాల బాలికల జట్లు

మ్యాచులో ఒడిశా, బిహార్ జట్ల బాలికల ఆట

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రగ్బీ ఇండియా సౌజన్యంతో రాష్ట్ర క్రీడా శాఖ, ఒడిశా రగ్బీ సంఘం సంయుక్తాధ్వర్యంలో అశ్మిత రగ్బీ జాతీయ లీగ్ మ్యాచుల టోర్నీ శనివారం ప్రారంభమైంది. భువనేశ్వర్‌లోని కళింగమైదానంలో మూడు రోజులు నిర్వహిస్తున్న వీటిని క్రీడా శాఖ కార్యదర్శి సచిన్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో ఒడిశా, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌కు చెందిన 24 బాలికల జట్లు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. మొదటిరోజు ఒడిశా జట్టు బిహార్ జట్టుపై గెలుపొందింది. ప్రారంభ కార్యక్రమంలో క్రీడాశాఖ సంచాలకుడు విజయ్ ఎద్దుల, అదనపు కార్యదర్శి అశోక్‌కుమార్ పండా, ఒడిశా రగ్బీ సంఘం ప్రియదర్శి మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

యువత సేవలతో భరతమాత గర్వించాలి: కంభంపాటి

కార్యక్రమంలో పాల్గొన్న మహిళా క్యాడెట్లు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: యువత సేవలతో భరత మాత గర్వించాలని, దేశ అఖండత, సమగ్రత, సమైక్యతకు యువజన శక్తి క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నరు కంభంపాటి హరిబాబు కోరారు. ఇటీవల హస్తినలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఎన్‌సీసీ వాలంటీర్లు భువనేశ్వర్ చేరుకున్నారు. శనివారం వారంతా లోక్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లను అభినందించిన గవర్నరు మాట్లాడుతూ యువశక్తి 'అఖండ భారత్' నిర్మాణంలో కీలకమని, ప్రధాని నరేంద్రమోదీ యువతతోనే దేశప్రగతి సాధ్యమని పునరుద్ఘాటిస్తున్న సంగతి గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ డైరక్టరేట్ ఒడిశా శాఖ డైరెక్టర్ జనరల్ విక్రంసింగ్, యువజన సేవలు, క్రీడల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సచిన్ రామచంద్రయాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ నిస్సారం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ నిస్సారంగా ఉందని, ఇది వికసిత్ భారత్-2047 ధ్యేయానికి చేరువ చేయదని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత **పంచానన్ కానుంగో** చెప్పారు. ఆదివారం సాయంత్రం (6 గంటలకు) భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఒడిశాలో రేర్ ఎర్త్స్ కారిడార్, వాటర్ వే-5 నిర్మాణాల గురించి పార్లమెంటులో ప్రకటించినంత మాత్రాన యువత ఉపాధికి బాటలు పడతాయన్నది అత్యాశే అవుతుందన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మెరుపులు లేవన్నారు.

ఉత్సవాలు తిలకించిన హరిబాబు

వేదికపై గవర్నరు, మంత్రులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని రవీంద్ర మండపంలో ఏర్పాటైన మయూరభంజ్ ఉత్సవాలను శనివారం గవర్నరు కంభంపాటి హరిబాబు తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రాష్ట్ర సాంస్కృతిక వైభవం అన్ని జిల్లాల్లో ప్రదర్శితం కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మంత్రులు పృథ్వీరాజ్ హరిచందన్, కృష్ణచంద్ర మహాపాత్ర్, అధికారులు పాల్గొన్నారు.

సీఎం ట్రోఫీ కబడ్డీ పోటీలకు బాలల ఎంపిక

ఎంపిక ప్రక్రియ మ్యాచులో బాలుర ఆట

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాశాఖ తరపున రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సీఎం ట్రోఫీ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కటక్‌లోని బారాబటి మైదానం ప్రాంగణంలో శనివారం జిల్లాస్థాయి అండర్-16 బాలుర కబడ్డీ ఎంపిక ప్రక్రియ జరిగింది. కటక్ జిల్లాలోని వివిధ సమితుల నుంచి వచ్చిన బాలలకు మ్యాచులు నిర్వహించిన ఉత్తమ ఆట ప్రదర్శించిన వారిని ఎంపిక చేశారు.

బాధిత కుటుంబీకుల్ని పరామర్శించిన మంత్రి జెనా

బ్రహ్మపురలో అయోధ్యనగర్‌లోని మృతుడు పండా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్న మంత్రి బిభూతి జెనా

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని గుసానినువాగాం-హల్దియాపదర్ రైలు పైవంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలను ఆదివారం రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా పరామర్శించారు. ఆయన నగర శివారున పుల్బా, బ్రహ్మపురలోని అయోధ్యనగర్, గుంఠొబంధొ తదితర ప్రాంతాలకు వెళ్లి, ఆయా కుటుంబాల్ని పరామర్శించారు. ఆయన వెంట బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) కమిషనర్ ప్రథమేష్ అరవింద్ రాజేషిర్కె, బ్రహ్మపుర సబ్‌కలెక్టరు అవినాష్ కుమార్, ఇతర అధికారులున్నారు. రైలు పైంతెనపై శనివారం మధ్యాహ్నం రాంగ్‌రూట్‌లో వెళుతున్న లారీ మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే.

సాయిబాబా పల్లకి ఊరేగింపు

పల్లకిలో సాయిబాబా విగ్రహాన్ని ఊరేగిస్తున్న భక్తులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం పర్లాఖెముండి పట్టణంలోని కేవిటి వీధిలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మాఘ పౌర్ణమి ప్రత్యేక దర్శనం

ప్రత్యేక అలంకరణలో దేవతామూర్తులు

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని శబరి శ్రీ క్షేత్రంలో పవిత్ర మాఘ పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగన్నాథుడ్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఒడిశా జట్టు

మ్యాచులో ఆడుతున్న పారా క్రీడాకారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మీరట్ (ఉత్తరప్రదేశ్)లో ఈ నెల 25 నుంచి 29వరకు జరగనున్న 14వ జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఒడిశా పురుషులు, మహిళా జట్లు ఎంపికయ్యాయి. ఈ మేరకు భువనేశ్వర్‌లోని నయాపల్లిలో పాత క్రీడా శాఖ భవనం ఇండోర్‌హాల్లో ఒడిశా పారా క్రీడల సంఘం (పీఎస్ఏఓ) ఆధ్వర్యంలో శనివారం రోజంతా నిర్వహించిన జట్టు ఎంపిక ప్రక్రియలో వివిధ జిల్లాలకు చెందిన 60 మంది పురుషులు, మహిళా పారా క్రీడాకారులు పాల్గొన్నారు. అఫీషియల్స్ సత్యనారాయణ సేనాపతి, పాత్ర్ పుష్ప మహంతిల పర్యవేక్షణలో క్రీడాకారులకు మ్యాచులు జరిపి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు పీఎస్ఏఓ తెలిపారు.

ఎంపికైన వివిధ జిల్లాల క్రీడాకారులు: చిత్రంలో నిర్వాహక సంఘం ప్రతినిధులు

జాతీయ పోటీలకు రాష్ట్ర లిఫ్టర్లు

పోటీలకు వెళ్లిన రాష్ట్ర లిఫ్టర్లు: చిత్రంలో కోచ్‌లు, సంఘం ప్రతినిధులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఉత్తర ప్రదేశ్‌లో ఈ నెల 4 నుంచి 14 వరకు జరగనున్న ఐడబ్ల్యూఎల్ఎఫ్ జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు రాష్ట్ర జట్టు మోదీనగర్‌కు బయలుదేరినట్లు రాష్ట్ర సీనియర్ కోచ్ కె.రవికుమార్ 'న్యూస్‌టుడే'కు చెప్పారు. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన వారు పోటీ పడనున్నట్లు కోచ్ తెలిపారు.

ఛత్రపురంలో ఆధ్యాత్మిక వేడుకలు

హోమంలో పాల్గొన్న మందిరం నిర్వహణ కమిటీ ప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా కేంద్రం ఛత్రపురం వాసుల ఆరాధ్య దైవం మా రామాయణమ్మ మందిరంలో మూడు రోజులపాటు ఘనంగా జరిగిన వార్షికోత్సవాలు శనివారం ముగిశాయి. వేడుకల్లో కె.కృష్ణవేణి నాయకత్వంలో పదిహేను మంది బృందం (విశాఖపట్నం) పాల్గొని సౌందర్య లహరి, భక్తి గీతాలు ఆలపించారు. వేద పండితులు ఆర్.ధనుంజయ ఆచార్యులు, ఆర్.తేజల పర్యవేక్షణలో దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో శివపార్వతుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మందిరం నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్య ఇతరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి

గిరిజనులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడం అన్నారు. బార్యా మెట్ట, పూర్ణాపొడ పొదర్, కరడి గ్రామాల్లో ఆదివారం ఆ ప్రాంతీయుల వినతి మేరకు ఆయన సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.

గుడారి సమితి అధ్యక్షుడిగా విశ్వనాథ్

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: గుడారి సమితి ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ సబర్‌ను అధ్యక్షుడుగా నియమిస్తూ గుణుపురం సబ్ కలెక్టర్ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇటీవల నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో అధ్యక్ష పదవి కోల్పోయిన లక్ష్మీ సబర్ స్థానంలో విశ్వనాథ్‌ను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

రహదారి భద్రతపై అవగాహన

వేదికపై విద్యార్థికి ప్రశంసాపత్రం, ట్రోఫీ అందజేస్తున్న ఎమ్మెల్యే, పాలనాధికారి, ఏఎస్పీ తదితరులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలో స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం జాతీయ రహదారి భద్రతా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరీశంకర్ మాఝి, పాలనాధికారి మహేశ్వర్ స్వయిన్, ఏఎస్పీ ఆదిత్యసేన్, న్యాయవాది కిషోర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపే సమయంలో చోదకులు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

గుసానిలో హిందూ సమ్మేళనం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గుసాని సమితి మచ్చుమార పంచాయతీలోని బంజీరు గ్రామంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీకాళహస్తి పీఠాధిపతి గీతానంద సరస్వతి, పలాస ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు అర్జున్ పాత్ర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శ్రీకాళహస్తి పీఠాధిపతి గీతానంద సరస్వతి

పూర్వ వైభవం కోల్పోతున్న లోగో

సమిలిగుడ లోగో

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ వెండింగ్ జోన్ వద్ద ఏర్పాటు చేసిన సిమిలిగుడ లోగో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సునాబెడ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది సిమిలిగుడ లోగోతో పాటు మరికొన్ని అలంకరణలను విద్యుత్తు దీపాలతో ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే లోగోకు సంబంధించిన లైట్లు పని చేయడం లేదు. దాని నిర్వహణ విషయంలో కూడా సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని 'న్యూస్‌టుడే' పురపాలక సంస్థ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ పాత్ర్‌ను ప్రశ్నించగా సంబంధిత కాంట్రాక్టర్‌కు దీని మరమ్మతులు జరపాలని ఆదేశించామన్నారు.

ఫిబ్రవరి 4న జిల్లాస్థాయి ఉద్యోగమేళా

నవరంగపూర్, న్యూస్‌టుడే: పట్టణంలోని రాజ చైతన్య ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 4న జిల్లాస్థాయి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆదివారం మీడియా సమావేశంలో పాలనాధికారి డా. మహేశ్వర్ స్వయిన్ తెలిపారు. 18-35 వయస్సు యువతీ యువకులు పాల్గొనవచ్చని, కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించి, శిక్షణ అందజేస్తాయని తెలిపారు.

కొలబంద అమ్మవారి జాతర రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కొలనార సమితి కారుబాయి సమీపంలో ఆదివారం జరిగిన కొలబంద అమ్మవారు జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేశారు.

అడవులను సంరక్షిద్దాం

జయపురం, న్యూస్‌టుడే: అటవీశాఖ తరపున జయపురం సమితి మాలిగూడ ప్రాంతంలో ఆదివారం అవగాహన కార్యక్రమం జరిగింది. అడవులను నాశనం చేయొద్దని, పిక్నిక్ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంపై సూచనలు అందజేశారు. ప్లాస్టిక్ సంచులను ఉపయోగించొద్దంటూ, వన్యప్రాణులను సంరక్షించాలని కోరారు. అనంతరం శాఖ తరపున గ్రామస్థులకు కాటన్ బ్యాగులు అందజేశారు.

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్థులు, అధికారులు

12న భారత్ బంద్‌కు పిలుపు

సమావేశంలో పాల్గొన్న వామపక్షాల నాయకులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్న భారత్ బంద్ కోసం వామపక్షాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం కార్యాలయం ప్రాంతంలో బంద్ నిర్వహణ విషయంపై చర్చించారు. సమావేశంలో ఒడిశా కృషక్ సభ రాష్ట్ర కమిటీ సభ్యుడు దొండపాణి రైత్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహాత్మా గాంధీ పథకం పేరును మరలా తీసుకురావడం తదితర డిమాండ్లను బంద్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేయాలన్నారు.

బిజద అధికారంలోకి వస్తుంది...

రాయగడ-గుణుపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తిరిగి బిజద పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక అన్నారు. శనివారం గుమడ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి సుధీర్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.

వేదికపై జగన్నాథ సరక, తదితరులు

భాజపా తీర్థం పుచ్చుకున్న అవినాష్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సామల్ సమక్షంలో కండువా కప్పుకున్న అవినాష్

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జడ్పీ మాజీ అధ్యక్షుడు బిజయ్ గమాంగో కుమారుడు అవినాష్ గమాంగో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. శనివారం తన సహచరులతో భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సమక్షంలో పార్టీలో చేరారు.

మమత ఆదేశాలతో ఇద్దరికి సన్మానం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోపీవల్లభ్‌పూర్ నియోజకవర్గ సంక్రాయిల్ సమితికి చెందిన సామాజిక కార్యకర్త సుశాంత్ మహతో, కుల్తీకారీ ప్రాంత జంగల్కుర్చీ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ సుమన్ పండిట్‌లను ప్రశంసించారు. సమాజం పట్ల తమకున్న అంకితభావాన్ని గుర్తించి మమతా బెనర్జీ సూచనల మేరకు గోపివల్లభ్‌పూర్ ఎమ్మెల్యే ఖగేంద్రనాథ్ మహతో ఇరువురి ఇళ్లకు శనివారం వెళ్లి సన్మానించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

ఐఐటీ ప్లాటినం జూబ్లీ

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా రెండు రోజులు జరిగిన సంప్రదాయ జానపద సంగీత ఉత్సవం విజయవంతంగా సాగింది. దేశ విదేశాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ అలరించారు. కొన్ని కళారూపాలు వేదికపై ప్రదర్శించగా, మిగతావి క్యాంపస్‌లో పలు చోట్ల తిరిగి ప్రదర్శించి కళాకారులు అందరినీ ఆకట్టుకున్నారు.

సామూహిక లలితా పారాయణం

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో మహిళలు సామూహికంగా లలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. కోటి పారాయణంలో భాగంగా 155 మంది మహిళలు పాల్గొన్నారు. మానస్ పట్నాయక్, సమీరా దంపతులు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

5వ తేదీన ఉచిత వైద్య పరీక్షలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ పాతకోళీ ప్రాంతంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క 5వ తేదీన ఆలయ ఫౌండేషన్ డే పురస్కరించుకుని పలు కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు.

శ్రీరామదాసు జయంతి

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అంతర్జాలంలో శ్రీరామదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ ప్రసంగాలతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం పంచరత్న కీర్తనలతో రామదాసుకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా నేలకొండపల్లి రామదాసు ట్రస్ట్ నిర్వాహకులు రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేసీసీ బ్యాంకు ఎడిటర్ ఐశ్వర్య


కార్యక్రమంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఎడిటర్ అతుల్యమాలిక్

జయపురం, న్యూస్‌టుడే: జయపురంలో ఉన్న కేసీసీ బ్యాంకు ఎడిటర్ అతుల్య మాలిక్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఎడిటర్‌గా ఐశ్వర్య మహంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బ్యాంకు సమావేశ మందిరంలో ఆదివారం అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రహి నేతృత్వంలో సమావేశం నిర్వహించి, రిటైర్డ్ ఎడిటర్‌కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఎడిటర్‌ను స్వాగతించారు.

పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన

ప్రదర్శనలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం పాఠశాల అధ్యక్షుడు డా.అనూప్ అగ్రాష్ అధ్యక్షతన జరిగింది. 300 మంది విద్యార్థులు దాదాపు 150 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఉత్తమ మూడు ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.

పాఠ్య పుస్తకాల మార్పునకు అంగీకారం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట తెలుగు పాఠ్య పుస్తకాలు కొత్తవి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో బెంగాల్లో తెలుగు పాఠశాలల విద్యార్థులు కొత్త తెలుగు పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తెచ్చుకోవాలి. బెంగాల్లో ఉన్న ఆరు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బృందంగా ఏర్పడి స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఛైర్మన్ అధి దినాగ్ చౌదరిని కలిసి సమస్యను వివరించారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించి. లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు.

బీపీటీఏ రాష్ట్ర సమ్మేళనం



పతాకావిష్కరణలో పలువురు నాయకులు, ఇతరులు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ ట్రాఫిక్ దుర్గా మందిరం హాల్లో రెండు రోజులు జరిగే బెంగాల్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(బీపీటీఏ) 28వ రాష్ట్ర సమ్మేళనం విజయవంతంగా సాగింది. శనివారం సాయంత్రం ఐఐటీ పూర్వ ఆచార్యుడు డాక్టర్ ప్రదీప్తో భౌమిక్, బీపీటీఏ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ పాండా పతాకావిష్కరణ చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.

ఎన్‌కౌంటర్‌లో నిందితునికి గాయం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడు సిపుకుమార్‌ను కేంఝర్ పోలీసులు ఆదివారం ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర సరిహద్దు టంకర అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినపుడు నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో సిపుకుమార్ కాలుకు గాయాలయ్యాయి. తర్వాత ఆయనను బర్బిల్ ఆసుపత్రిలో చేర్పించారు. గతనెల బర్బిల్ ప్రాంతంలో జరిగిన బ్యాంకు దోపిడీలో సిపు నిందితుడు. ఆయన బిహారువాసిగా పోలీసులు తెలిపారు.

పోక్సో కేసులో మూడేళ్ల జైలుశిక్ష

జయపురం, న్యూస్‌టుడే: అపహరిస్తానని, ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించిన కేసులో జయపురం పోక్సో కోర్టు ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సిమిలిగుడకు చెందిన ఓ బాలిక జయపురంలో నివాసం ఉంటూ విడి కళాశాలలో చదువుతోంది. స్థానిక హైదరాబాదు లేనుకు చెందిన మహ్మద్ సదిక్ ఖాన్(35)తో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను సిమిలిగుడకు తీసుకొని వెళ్లిపోయారు. బాలికతో తనకు వివాహం చేయకపోతే ఆమెను అపహరిస్తానని, ఫొటోలు వైరల్ చేస్తానని మహ్మద్ బాలిక తల్లిదండ్రులను బెదిరించాడు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించగా, అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో 9 మంది సాక్ష్యం చెప్పగా ఆదివారం తుది తీర్పు వెల్లడించారు.

వివిధ చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్టు

జయపురం, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, గ్యాస్ సిలిండర్లు చోరీ కేసుల్లో జయపురం పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి ఐదు వాహనాలు, రెండు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడియా మేద్రిసాహికి చెందిన విశాల్ నాగ్, రింకుబాగ్, అల్మాన్‌బాగ్, సునీల్ పోర్జా, బిజురాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆదిత్య ఖోస్లా, క్రిస్టియన్‌పేటకు చెందిన రాకేష్ హరిజన్‌లుగా గుర్తించారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

కొండచిలువల కలకలం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్ డివిజన్‌లోని బేల్దా రైల్వేస్టేషన్‌లో ఖరగ్‌పూర్-జాజ్‌పూర్ వెళ్తున్న రైలు ఆగి ఉండగా జీఆర్పీలు ఒక కంపార్ట్‌మెంట్‌లో తనిఖీలు జరిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి చెందిన రెండు పెద్ద బుట్టలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రెండు కొండచిలువలు కనిపించడంతో కలకలం రేగింది. అవి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒడిశాకు దొంగ రవాణా చేస్తున్నాడని తెలిపారు. వాటిని అటవీశాఖ సిబ్బందికి అప్పగిస్తామని తెలిపారు.

బ్రౌన్‌షుగర్ స్వాధీనం: నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు


స్వాధీనం చేసుకున్న బ్రౌన్ షుగర్, చరవాణులు తదితరాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఝార్సుగుడ జిల్లా ఝార్సుగుడ పోలీసు స్టేషన్ అధికారులు నలుగురు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా సభ్యుల్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు. నిందితులు ఒడిశాలోని ఝార్సుగుడ, బిహార్ రాష్ట్రానికి చెందినవారని ఝార్సుగుడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల తెలిపారు. నిందితుల నుంచి 6.36 గ్రాముల బ్రౌన్ షుగర్, నాలుగు చరవాణులు, ఓ ద్విచక్ర వాహనం, రూ.2,770లు, తూనిక యంత్రం తదితరాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

98 మంది మహిళలు, బాలల్ని కాపాడిన పోలీసులు

ఝార్సుగుడలో 'ఆపరేషన్ అన్వేషణ్-2' కింద జనవరి 21 నుంచి 30వ తేదీ వరకూ మొత్తం 98 మంది మహిళలు, బాలల్ని కాపాడిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో 90 మంది మహిళలు, 8 మంది బాలలు ఉన్నారని ఝార్సుగుడ ఎస్పీ రాఘవేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

(c) eenadu

విద్యార్థినులతో కలిసి ఏరోబిక్స్ చేస్తున్న ఐటీడీఏ అధికారులు

ఆశ్రమ పాఠశాల పరిశీలన

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట మండలంలోని సవరబొంతు గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలను శనివారం సీతంపేట ఐటీడీఏకు చెందిన ఉపవిద్యాశాఖాధికారి పి.నారాయుడు, జీసీడీవో రాములమ్మ, ఏఎంవో చల్ల చిరంజీవులు పరిశీలించారు. విద్యార్థినులతో ఏరోబిక్స్ చేశారు. తరగతి గదులు, శుద్ధ జల యంత్రం, ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలించారు.

మహిళకు నిత్యావసర సరకులు అందజేస్తున్న విశ్రాంత ఉద్యోగి బి.జనార్దనరావు

వృద్ధులకు నిత్యావసర సరకులు పంపిణీ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని నవజీవన ఆశ్రమంలో ప్రతి నెలా మొదటి ఆదివారం నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి అతిథిగా విశ్రాంత ఉద్యోగి బి.జనార్దనరావు పాల్గొని వృద్ధులకు, వితంతువులకు సరకులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ ఆచార్య ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.

జలపాతాలకు రైట్‌రైట్

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతంలోని జలాశయాల సందర్శనకు వెళ్లే ప్రజలకు బస్సు సౌకర్యం చక్కటి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. గుమ్మలక్ష్మీపురం నుంచి కుశలోయ జలపాతానికి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ టి.జగదీశ్వరి, అరకు పార్లమెంట్ తెదేపా అధ్యక్షురాలు తేజోవతితో కలిసి శనివారం ప్రారంభించారు. ఎల్విన్‌పేట వరకు బస్సులో ప్రయాణించి పర్యాటకులతో ముచ్చటించారు. సందర్శకుల సౌకర్యార్థం ప్రతి శనివారం, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కళావతి, సర్పంచి గౌరీశంకరరావు, తహసీల్దారు శేఖర్ తదితరులు ఉన్నారు.

బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న కలెక్టర్, ప్రభుత్వ విప్ తదితరులు

పన్నే.. పంచాయతీలకు దన్ను!

–న్యూస్‌టుడే, హిరమండలం

గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఇంటిపన్ను ఒకటి. సర్కారు నుంచి నిధులు వచ్చినా రాకపోయినా ఇంటిపన్ను రాబడితో గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలు పన్ను వసూలులో వెనకబడిపోయింది. పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి.

హిరమండలం మేజరు పంచాయతీలో ఇంటి పన్ను వసూలు చేస్తున్న సిబ్బంది

పన్ను వసూలు వివరాలు ఇలా..

మండలం	చెల్లించిన వారు	చెల్లించని వారు
హిరమండలం	4710	5906
కోటబొమ్మాళి	6762	14041
కొత్తూరు	6498	13138
ఎల్ఎన్‌పేట	3838	5427
మెళియాపుట్టి	7762	7906
పాతపట్నం	9110	11744
సంతబొమ్మాళి	8425	10622
సారవకోట	6461	7582
టెక్కలి	7076	14304

- ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ముగిసేలోపు నూటికి నూరుశాతం పన్ను వసూలు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచేలా పాలకవర్గాలు, అధికారులు లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. టెక్కలి డివిజన్ పరిధిలో హిరమండలం, కోటబొమ్మాళి, కొత్తూరు, ఎల్ఎన్‌పేట, మెళియాపుట్టి, పాతపట్నం, సంతబొమ్మాళి, సారవకోట, టెక్కలి మండలాల్లో వసూళ్లు మందగించాయి.
- వసూలు చేయాల్సిన సొమ్ము : రూ.5.97 కోట్లు వైకాపా హయాంలో పాలకవర్గాలు పెద్దగా దృష్టిసారించలేదు. ప్రజలను అడిగితే ఏదో తప్పుడు సంకేతాలు వెళ్లి వారికి దూరమవుతామనే భావన ఫలితంగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి.
- పాలకవర్గాలు, అధికారుల మాత్రమే కాదు. ప్రజలు బాధ్యతగా సహకరించాలి. అప్పుడే వందశాతం పన్నులు వసూలు సాధ్యమవుతుంది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది.

చెల్లించడంలో వెనకబడుతున్న ప్రజలు

ఆగిపోతున్న అభివృద్ధి

- ప్రస్తుతం వసూలు చేయాలంటే సర్పంచులు, వార్డు సభ్యులు నేరుగా ప్రజలను కలిసి పన్ను కట్టకపోతే ఊరికి కలిగే నష్టాలపై వివరించాలి. విస్తృత అవగాహన కల్పించకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని తెలియజేయాలి.

పంచాయతీల్లో కార్యదర్శులు పన్ను చెల్లింపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా స్వర్ణ పంచాయతీ యాప్‌లో నేరుగా పన్ను చెల్లించొచ్చు. చరవాణికి వచ్చే మెసేజ్‌లో రసీదు కూడా ఉంటుంది. శతశాతం వసూలుకు చర్యలు తీసుకుంటాం.' అని డివిజనల్ పంచాయతీ అధికారి ఐవీ రమణ తెలిపారు.

వేడుకగా ఆలయ వార్షికోత్సవం

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: గుణుపురం పట్టణం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, సహస్ర నామ పూజలు జరిగాయి.

డ్రోన్ ఎగరాలి.. చేను మురవాలి..!

– న్యూస్‌టుడే, లావేరు

గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అధునాతన సాగు విధానాలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సాంకేతికతను అన్నదాతలకు చేరువ చేస్తోంది. అందులో భాగంగా రైతులకు రాయితీపై చిరుధాన్యాలు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలతో పాటు డ్రోన్లు పంపిణీ చేస్తుంది. తాజాగా బైక్, క్యాబ్ మాదిరిగా ఆన్‌లైన్‌లో డ్రోన్ సేవలను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

జిల్లా వివరాలిలా..

- రైతులు: 3.56 లక్షల మంది
- సాగు విస్తీర్ణం: 5.7 లక్షల ఎకరాలు
- రాయితీపై అందించిన డ్రోన్లు: 26

అన్నదాతలకు అందుబాటులో ఆన్‌లైన్ సేవలు

15 నిమిషాల్లోనే ఎకరా విస్తీర్ణం..

జిల్లాలో కొన్ని రోజుల కిందట రైతులకు డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం 80 శాతం రాయితీపై 26 డ్రోన్లు సరఫరా చేశారు. పొలాల్లో పురుగు మందుల పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్లను అద్దెకు తీసుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న చోట వీటితో సులభంగా పని ముగించొచ్చు. దీని ద్వారా ఎకరా విస్తీర్ణంలో కేవలం 15 నిమిషాల్లోనే ఎరువులు పిచికారీ పూర్తవుతుంది. దూరాన్ని బట్టి వాటి నిర్వాహకులు అద్దె వసూలు చేస్తారు.

లావేరులో డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ

ఇలా బుక్ చేసుకోవాలి...

★ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రైతు చరవాణి సంఖ్య(ఫోన్ నంబర్), వివరాలు నమోదు చేయాలి. మన లొకేషన్ ఆధారంగా సమీపంలో ఉన్న డ్రోన్లను చూపిస్తుంది. దాని ఆధారంగా బుక్ చేసుకోవచ్చు.

★ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ దీదీ, సేవల గోడ పత్రికలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఈ సేవలు పొందొచ్చు.

సమయం, ఖర్చు ఆదా..:

సాధారణంగా ఎరువులు, పురుగు మందులు వేసేందుకు రోజంతా పట్టే పని డ్రోన్ల వినియోగంతో గంటల వ్యవధిలో జరిగిపోతుంది. దీంతో కూలీల సమస్యను కూడా అధిగమించొచ్చు. పురుగు మందులు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సమయం, ఖర్చు ఆదా అవుతాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. - త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి, శ్రీకాకుళం

యువతరం.. సమాజ అభ్యున్నతే అభిమతం

★ సేవలతో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ యువజన సంఘాలు

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

ఉద్దాన, తీర ప్రాంతాల్లోని గ్రామాల అభివృద్ధిలో యువజన సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సేవాతత్వంతోపాటు ప్రజలను చైతన్యపరచడంలో ముందడుగు వేస్తున్నాయి. విద్య, వైద్య, ఆరోగ్యం, స్వచ్ఛత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా పాటు పడుతున్నాయి. నవ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్న యువజన సంఘాల పై 'న్యూస్‌టుడే' స్ఫూర్తి కథనం.

దోకులపాడు తీరంలో మృత ఆలివ్‌రిడ్లేలను పూడ్చుతున్న స్నేహకళామండలి సభ్యులు

» దోకులపాడులో శ్రీ గంగాధర సేవా, అనుబంధ సంఘాల సౌజన్యంలో 'మన ఊరు మన బడి' ఎడ్యుకేషనల్ సొసైటీ తీరంలో సుమారు రూ.3.50 లక్షలతో విశ్రాంతి శాలలు, బల్లలు, చెత్త నిల్వ కుండీలు, పాఠశాలలు, ఆలయాలు, ప్రధాన రహదారి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. శ్రీస్నేహ కళామండలి సభ్యులు ఇటీవల తీరంలో మృత్యువాత పడిన 120 ఆలివ్‌రిడ్లే తాబేళ్లను పూడ్చి మానవత్వం చాటుకున్నారు. ఆ సంఘం సభ్యుడు లండ మురళీకృష్ణ అందించిన సుమారు రూ. 3 లక్షల ఆర్థిక సాయంతో శ్మశానవాటిక విశ్రాంతి భవనం, రత్నాల దశరధి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా రూ.లక్ష విలువైన శీతల శవపేటిక ఏర్పాటు చేశారు.

అందరి భాగస్వామ్యంతో ప్రగతి

పల్లెలు ఆర్థికంగా ప్రగతి దిశగా పయనించడానికి యువత భాగస్వామ్యం అవసరం. గ్రామ అభివృద్ధికి సమయం కేటాయించాలి. నిస్వార్థ సేవతో ముందడుగు వేయాలి.

– కొయిరి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, శ్రీస్నేహ కళామండలి, దోకులపాడు

» ఒంకులూరులో ఆది బలిజ గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గుంటు వేణుగోపాలరావు దాదాపు రూ.40 లక్షలతో సామాజిక భవనం నిర్మాణం, శీతల శవపేటిక అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలో సంపూర్ణ స్వచ్ఛతకు కృషి చేస్తున్నారు. క్రమం తప్పకుండా 100 రోజుల స్వచ్ఛ భారత్ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాన రహదారులు, పాఠశాలల ప్రాంగణంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

» గరుడభద్రలోని షైనింగ్ స్టార్ యువజన సేవా సంఘం ప్రాచీన గ్రామీణ కళలు, క్రీడా రంగాలతో పాటు విద్యా ఉన్నతికి కృషి చేస్తోంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న కళా, క్రీడాకారులు, విద్యావేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఏటా ఉత్తమ ర్యాంకుల సాధించినవారికి నగదు పారితోషకాలు అందిస్తున్నారు. దాతల సహకారంతో ముఖ ద్వారం, కళావేదిక, ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మించారు.

కియోస్కులు మూలన.. కర్షకులకు యాతన

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

అన్నదాతకు మెరుగైన సేవలందిస్తామని వైకాపా ప్రభుత్వం బీరాలు పలికింది. రైతు భరోసా కేంద్రాల (రైతు సేవా కేంద్రాలు) ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట కొనుగోలు కియోస్క్ యంత్రాలను రూ.లక్షలు వ్యయంతో కొనుగోలు చేసి సరఫరా చేసింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అవి కొన్ని నెలలకే మూలకు చేరాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గ వివరాలు..

మండలం	ఆర్ఎస్‌కేలు	సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)	రైతులు
కవిటి	17	1,132	2,794
కంచిలి	22	3,486	8,322
ఇచ్ఛాపురం	18	3,127	6,743
సోంపేట	24	3,555	7,920

✤ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట

✤ అప్పట్లో నాణ్యత లేని యంత్రాలు అందజేయడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఆయా కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కర్షకులు కోరుతున్నారు.

మండలాల్లో 25 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటికి కియోస్క్ పరికరాలు అందజేశారు. ఒక్కో దానికి రూ.75 వేలు ఖర్చు చేశారు. వాటిని కొన్ని నెలల పాటు మాత్రమే వినియోగించారు. సరైన నిర్వహణ లేక, బ్యాటరీలు పనిచేయక, విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం తదితర సమస్యలతో నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖకు సంబంధించిన అన్నిరకాల సేవలు సెల్‌ఫోన్లలో నిర్వహిస్తున్నారు.

బొరివంక ఆర్ఎస్‌కేలో నిరుపయోగంగా కియోస్క్

చరవాణిలో నమోదు...

గ్రామస్థాయిలో పని చేసే వీఏఏలు, ఎంపీఈవోలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చరవాణి ద్వారా నమోదు చేస్తున్నారు. కియోస్క్‌లను ఎవరూ వినియోగించడం లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.

– భవానీ శంకరరావు, వ్యవసాయశాఖ, ఏడీ, సోంపేట

చేతిలో ఆయుధం గుండెల్లో ఆత్మవిశ్వాసం..!

– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. అకుంఠిత దీక్ష.. సాధించాలనే తపన అనే ఆయుధాలతో ఫెన్సింగ్ క్రీడలో అదరగొడుతున్నాడు. పాదం సహకరించకున్నా విజయపథంలో దూసుకెళ్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన జ్ఞానసాగర్. అథ్లెటిక్స్‌లోనూ సత్తా చాటుతున్నాడు. లోపాన్ని అధిగమించి ముందుకు సాగుతున్న ఈ పారా క్రీడాకారుడి స్ఫూర్తి ప్రస్థానం గురించి తెలుసుకుందాం రండి..

జ్ఞానసాగర్ తల్లిదండ్రులు లక్ష్మీకుమారి, చిట్టి ప్రసాద్ భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. పుట్టుకతోనే జన్యులోపం తలెత్తడంతో ఓ కాలిలో పెరుగుదల లోపించింది. అరుదైన అంగవైకల్యం ఏర్పడింది. అదేమీ లెక్క చేయకుండా ఐటీఐ తర్వాత కెనరా బ్యాంకు నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అటెండర్‌గా 2018 ఉద్యోగం సాధించారు. డిగ్రీ పూర్తి చేశాక 2024లో ఉద్యోగోన్నతిపై కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (సీఎస్ఏ)గా ఎంపికై శ్రీకాకుళంశాఖలో పని చేస్తున్నారు. 2020 నుంచి ఫెన్సింగ్ క్రీడపై ఆసక్తితో సాధన చేస్తూ జాతీయ స్థాయిలో ఇప్పీ, సాబర్, ఫోయిల్ విభాగాల్లో పతకాలు దక్కించుకుంటున్నారు.

ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న పారా క్రీడాకారుడు

ప్రత్యర్థితో తలపడుతున్న జ్ఞానసాగర్

సాధించిన విజయాలివీ...

◆ 2022లో జరిగిన రాష్ట్రస్థాయి వీల్ ఛైర్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సాబర్‌లో రజతం, ఫోయిల్ విభాగాల్లో 2023లో స్వర్ణం, ఇప్పీలో రజతం, గతేడాది సాబర్‌లో బంగారు పతకం సాధించారు.

◆ 2025లో హరియాణా, 2024లో కోయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు.

◆ గతేడాది భువనేశ్వర్, చెన్నైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సాబర్, ఫోయిల్ విభాగాల్లో రజత పతకాలు(వ్యక్తిగతం), బృందంగా బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

◆ విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో డిస్కస్‌త్రోలో ప్రథమ స్థానం, గతేడాది మంగళగిరిలో రజత పతకం పొందారు.

రాష్ట్రానికి నిరాశే మిగిలింది

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే మిగిలిందని, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులేవీ కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత నవీన్‌పట్నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు చేశారు. రైల్వే కారిడార్‌లో రాష్ట్రానికి స్థానం లేదని, మెట్రో ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. బౌద్ధాలకు నిలయమైన ఒడిశా బుద్ధిష్ట సర్క్యూట్‌ను నిర్లక్ష్యం చేశారని, వాటర్ వే ప్రాజెక్టు ప్రపోజల్ దశాబ్దం క్రితం నాటిదని, రేర్‌ఎర్త్ కారిడార్‌లో స్థానం కల్పించడం పెద్ద విశేషమేమీ కాదన్నారు. తాను కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని, యువత, మహిళలకు, సామాజికవర్గాలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు.



ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిథిల వంతెన ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి నుంచి జగన్నాథపురం, టి.బరంపురం, అరకభద్ర

పట్టుతప్పితే ప్రమాదమే..

గ్రామాలకు వెళ్లే కీలక మార్గం. ఇది శాసనం గ్రామ సమీప ఒడిశా భూభాగంలో ఉంది. వంతెన రక్షణ గోడ పూర్తిగా శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉంది. రాకపోకల సమయంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్అండ్‌బీ జేఈ విక్రమ్ మాట్లాడుతూ అంచనాలు పంపించామని నిధులు మంజూరు కాగానే వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

పథకం ఉంది.. ఉదకం రాకుంది

నందిగాం మండలం సైలాడ పంచాయతీ బంజీరుపేట గ్రామంలో చిన్న తరహా రక్షిత మంచినీటి పథకం మోటారు మరమ్మతులకు గురైంది. 6 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని, దీంతో తాగునీటికి ఇక్కట్లు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మోటారు బాగు చేయించాలని అధికారులను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కురేష్ బెహరా తెలిపారు. – న్యూస్‌టుడే, నందిగాం

బోర్డు ఉన్నా.. బేఖాతరు..!

ఎల్ఎన్‌పేట మండలం కోవిలాం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన చెత్త వేయడాన్ని అరికట్టేందుకు వ్యర్థాలు వేస్తే రూ. 500 జరిమానా అని బోర్డు పెట్టారు. అయినా కొంతమంది దాన్ని బేఖాతరు చేస్తూ మళ్లీ అక్కడే చెత్త వేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దుర్వాసనతో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

శుద్ధ జలం.. దూరం

మండలంలోని అలుదు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన శుద్ధ జల యంత్రం పని చేయడం లేదు. ఉపాధ్యాయులు పలుమార్లు మరమ్మతులు చేసినా. తిరిగి పనిచేయకపోవడంతో విడిచి పెట్టేశారు. విద్యార్థులు ఇళ్ల నుంచి నీరు తెచ్చి తాగుతున్నారు. అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని హెచ్ఎం రవి తెలిపారు. –సారవకోట, న్యూస్‌టుడే

పూడికతో సాగునీటికి అడ్డంకి

కొత్తూరు మండలంలోని పాతపాడు గ్రామానికి ఆనుకుని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్దసన్యాసిక్ర చెరువులో పూడిక పేరుకుపోయింది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. 40 ఎకరాలకు సాగునీరు అందించే చెరువుని మెరుగుపరిచి, ఇబ్బందులు తీర్చాలని రైతులు కోరుతున్నారు. నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

కొమ్మలతో ప్రమాదమే..!

పర్లాఖెముండి- పూండి రహదారి పక్కన చాపర గ్రామ సమీపంలో విద్యుత్తు స్తంభం, తీగలకు చెట్టు కొమ్మలు అల్లుకుని ప్రమాదకరంగా ఉన్నాయి. వీటి భారానికి స్తంభం ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏ అపాయం సంభవిస్తుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. సమస్యను విద్యుత్తు ఏఈ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందికి తెలియజేస్తామని స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, మెళియాపుట్టి

యంత్రానికి చికిత్స చేయండి

ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులు, ఇతరుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం కొన్ని రోజులుగా మూలకు చేరింది. దీంతో రోగులు, వారితో వచ్చే సహాయకులు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భవనం పూర్తయ్యేదెప్పుడు?

కవిటి మండలం లండారిపుట్టుగలో గత వైకాపా ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు సేవా కేంద్ర నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో రైతు సేవా కేంద్రంను సచివాలయంలోనే నిర్వహిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. దీనిపై సోంపేట వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్‌ను వివరణ కోరగా నిధులు వచ్చిన వెంటనే భవనం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

రోడ్డంతా బురదే..

సోంపేట బాలికోన్నత పాఠశాల పరిధిలో పైపుల లీకేజీతో నెలలు తరబడిగా శుద్ధజలం వృథా అవుతోంది. ట్యాంకులను నింపేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పైపులు తరచూ లీకేజీ కావడంతో రోడ్డంతా బురదగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు. లీకేజీని అరికట్టి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పంచాయతీ ఈవో ఎం.శాంతికుమారి దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

నీరు పట్టుకునేదెలా?

ఇచ్ఛాపురం మండలం కొళిగాం గ్రామం గోర్జివీధిలో ఉన్న తాగు నీటి బోరు చుట్టూ మురుగు నిలిచిపోయింది. అక్కడికి వెళ్లలేక దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఎంపీడీవో వై.ప్రభాకరరావు వద్ద ప్రస్తావించగా త్వరలోనే పారిశుద్ధ్య పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

జాతీయ రహదారిపై చీకట్లు...

కంచిలి మండలం మకరాంపురం కూడలి వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా అమర్చిన విద్యుత్తు దీపాలు మరమ్మతులకు గురై వెలగకపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఆమార్గంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్‌హెచ్ఏఐ సీనియర్ ఇంజినీర్ అనూప్ మాట్లాడుతూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

(c) eenadu

ఈనాడు తమిళనాడు

సోమవారం ఫిబ్రవరి 2, 2026

తైపూసం ఉత్సవం.. తరలిన భక్తజనం

అగ్నిగుండం తొక్కుతున్న భక్తురాలు

తైపూసం సందర్భంగా ఆదివారం చెన్నై వడపళని మురుగన్ ఆలయానికి పాల బిందెలతో ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ రాజగోపురం ఎదుట భక్తుల రద్దీ

కొత్త ప్రకటనలు.. భారీగా నిధులు

- ఎన్నికల వేళ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం
- పలు కీలక ప్రాజెక్టులకు గ్రాంట్ల కేటాయింపు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కింది. పలు కీలక ప్రకటనలు చేయడంతో పాటు నిధుల ప్రస్తావన తీసుకొచ్చారు. స్పష్టత వచ్చినంతవరకు రాష్ట్రానికి సుమారు రూ.12వేల కోట్ల నిధులు, గ్రాంట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్కువ భాగం ఇందులో గ్రాంట్లే ఉన్నాయి.

– ఈనాడు-చెన్నై

పులికాట్ సరస్సు అభివృద్ధికి పచ్చజెండా

పులికాట్ సరస్సులో పక్షులు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ట్రెక్కింగ్, పర్వతారోహణను ప్రోత్సహించడంతో పర్యాటకాన్ని పెంపొందించేందుకు బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న పులికాట్ సరస్సులో పర్యాటకాన్ని వృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ పక్షుల వీక్షణకు అనువుగా ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చనున్నట్లు వెల్లడించారు.

చెన్నైకి హైస్పీడ్ కారిడార్లు

పర్యావరణహితంగా రైల్వే వ్యవస్థను తీసుకురావడంలో భాగంగా వేగవంతమైన ప్రయాణాలకు హైస్పీడ్ కారిడార్లను బడ్జెట్‌లో ప్రకటించారు. చెన్నై నగరానికి లాభించేలా చెన్నై-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు మార్గాల్ని ప్రతిపాదించారు. అభివృద్ధి నగరాల అనుసంధానం చేసే ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణించారు.

మెట్రో రైల్‌కు మెండుగా..

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 పనులకు బడ్జెట్‌లో భారీగా గ్రాంట్లను ప్రకటించారు. మొత్తంగా రూ.5,442.79కోట్ల సాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఫేజ్-2 పనులతో పాటు మెట్రో రైలు ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టు కింద రూ.327.30కోట్లు ప్రకటించారు. మరోవైపు చెన్నై పెరిఫెరల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు కోసం రూ.600కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

పర్యావరణహితానికి ప్రాముఖ్యం

చెన్నైతో పాటు తమిళనాడులోని ప్రధాన నగరాల్లో హరిత బస్సులు నడిపేందుకు పలు కీలక గ్రాంట్లను ప్రకటించారు. ఆధునాతన విద్యుత్తు బస్సు సర్వీసుల కోసం రూ.940.73 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో పాటు మరిన్ని హరిత ప్రాజెక్టులకు నిధులిస్తూ ప్రకటన చేశారు. గ్రీన్‌ఎనర్జీ కారిడార్స్‌లో భాగంగా తమిళనాడుకు రూ.103.55కోట్లు, తమిళనాడు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ గ్రీనింగ్ ప్రాజెక్టు ఫర్ క్లైమేట్ ఛేంజ్‌కు రూ.136.05 కోట్లు, తమిళనాడు క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆపరేషన్ ప్రాజెక్టుకు రూ.220 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుగా ఉన్న చెన్నై-కన్నియాకుమరి పారిశ్రామిక కారిడార్‌లో విద్యుత్తు రంగ పెట్టుబడుల ప్రాజెక్టుకు రూ.180.41కోట్లను ప్రకటించారు.

చెన్నైలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సు

వరదల అడ్డుకట్టకు..

చెన్నై నగరంలో వరదల నియంత్రణకు మరింత సాయాన్ని ప్రకటించారు. నగరంలో వరదనీటి నిర్వహణ పనులకు రూ.103.55కోట్లు గ్రాంట్‌గా ఇవ్వడంతో పాటు సమీకృత పట్టణ వరద నిర్వాహణ ప్రాజెక్టులో భాగంగా చెన్నై-కుశస్థలియార్ బేసిన్ ప్రాజెక్టుకు మరో రూ.316.58కోట్లను కేటాయించారు.

ఆదిచ్చనల్లూర్‌కు వైభవం

దేశంలోని 15 వారసత్వ పురావస్తు ప్రాంతాల్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్రం నుంచి ఆదిచ్చనల్లూర్‌ను వృద్ధి చేయనున్నట్లు విత్త మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాన్ని ప్రజల సందర్శనకు వీలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. ఇక్కడి చారిత్రక స్థలంలో పర్యాటకులు నడక సాగిస్తూ చరిత్ర తెలుసుకునేలా, పురాతన గాథల్ని వినేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందు కోసం పలు సాంకేతికతల్ని వృద్ధి చేయనున్నారు.

తవ్వకాల్లో బయటపడ్డ మట్టి పాత్రలు

మరి కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఇలా..

❖ తమిళనాడు ప్రసార వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.122.77కోట్లు ❖ తమిళనాడు పట్టణ ఆరోగ్య రక్షణ ప్రాజెక్టుకు రూ.228.53కోట్లు ❖ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, అవసరాలకు రూ.292.82కోట్లు ❖ చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధకు రూ.136.59కోట్లు ❖ సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (సీసీఆర్ఎస్)కు రూ.120.98కోట్లు ❖ ఎన్ఐటీకి రూ.79కోట్లు ❖ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్)కు రూ.610.07కోట్లు ❖ చెన్నై పోర్టు ట్రస్టుకు రూ.74.02కోట్లు ❖ విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.335.13కోట్లు.

పుదుచ్చేరికి రూ.3,517.88 కోట్లు

తాజా బడ్జెట్‌లో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర సాయాన్ని ప్రకటించారు. వివిధ కార్యక్రమాల వృద్ధికి రూ.3,517.88కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

అయస్కాంతాల తయారీ

అయస్కాంత ఖనిజం

దేశంలో అరుదైన భూశాశ్వత అయస్కాంతాల (ఆర్ఈపీఎం)ను వెలికితీయడానికి గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని తమిళనాడుకూ విస్తరిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక్కడ అయస్కాంత ఖనిజ తవ్వకాలతో పాటు పరిశోధనలు, అయస్కాంతాల తయారీ సైతం చేపట్టేందుకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇక్కడ తయారైన వాటిని విద్యుత్తు వాహనాల్లో, పునరుత్పాదక ఇంధన వనరుల యంత్రాల్లో, ఎలక్ట్రానిక్స్, రక్షణ దళాలు వాడే పరికరాల్లో వినియోగించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

పట్టణాల అభివృద్ధికి పెద్దపీట

చెన్నై మహానగరంతో పాటు రాష్ట్రంలోని పట్టణాలకు పలు అభివృద్ధి గ్రాంట్లను ప్రకటించారు. ఈ రంగంలో మొత్తంగా 2,278.09కోట్లు కేటాయించినట్లు స్పష్టత వస్తోంది. చెన్నై నగర భాగస్వామ్య ప్రాజెక్టులో భాగంగా సుస్థిర పట్టణ సేవల కార్యక్రమానికి రూ.861.29కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అర్బన్ ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు-3 కింద రూ.360.85కోట్లు, మున్సిపల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు రూ.621.50కోట్లను కేటాయించారు. సస్టెయినబుల్ మున్సిపల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌లో భాగంగా మరో రూ.434.90కోట్లను ప్రకటించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వనరుల విస్తరణకు వీటిని వినియోగించనున్నారు.

చెన్నై నగరం

సవతి తల్లి ప్రేమ మరోసారి నిరూపితం: ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులేవీ చోటుచేసుకోలేదని, రాష్ట్రంపై కేంద్రం తరచూ చూపించే సవతి తల్లి ప్రేమ మరోసారి నిరూపితమైందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. ఆయన తన ప్రకటనలో... రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ ఏడాదైనా కేంద్రం ప్రభుత్వం కళ్లకు తమిళనాడు కనిపిస్తుందని, వారి చెవులకు తమ గళం వినిపిస్తుందని ఆశించామని తెలిపారు. అయినా నిరాశే మిగిలిందన్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పూర్తిగా నిరాకరించారని ఆరోపించారు. పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను 41 నుంచి 50శాతానికి పెంచాలన్న అభ్యర్థనను నిరాకరించారని, కొన్నేళ్లుగా నిధుల వాటాలో రాష్ట్రాన్ని బహిష్కరిస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆర్థిక రెవెన్యూ దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఏడాది తమిళనాడుకు కేంద్ర పన్నుల వాటా సుమారు రూ.1,200 కోట్ల మేరకు తగ్గించడం దారుణమన్నారు. జల్‌జీవన్ మిషన్‌లో రూ.67వేల కోట్లుగా ఉన్న నిధులను ప్రస్తుత బడ్జెట్‌లోని సవరించిన అంచనాల్లో రూ.17వేల కోట్లుగా తగ్గించారని, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనలో గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.19వేల కోట్లను ప్రస్తుతం సవరించిన అంచనాల్లో రూ.11వేల కోట్లుగా కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త పథకాలు కూడా బడ్జెట్‌లో చోటుచేసుకోలేదన్నారు. ఆనవాయితీగా వస్తున్న తిరుక్కురళ్ కూడా ఈ బడ్జెట్‌లో కేంద్ర మంత్రి వినిపించలేదని పేర్కొన్నారు.

ఉపయోగపడే అంశాలేవీ లేవు: సెల్వపెరుంతగై

టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తన ప్రకటనలో... నిర్మలా సీతారామన్ 83 నిమిషాల ప్రసంగంలో దేశంలోని నిరుద్యోగ సమస్య, రైతుల ఆదాయాన్ని పెంచడం, ధరల నియంత్రణ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం వంటి అంశాలకు సబంధించిన ఎలాంటి ప్రకటనలు కనిపించలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మేరకు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకు 50శాతం పన్ను నుంచి దేశంలోని పరిశ్రమలను కాపాడటం గురించి ఎలాంటి ప్రకటన లేదని, దేశంలోని పేదలకు ఉపయోగపడే అంశాలేవీ ఈ బడ్జెట్‌లో చోటుచేసుకోలేదని విమర్శించారు.

దేశ ప్రజలకు నిరాశ: వీరపాండియన్

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ తన ప్రకటనలో... కంచీపురం పట్టుచీర ధరించి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి సమర్పించిన బడ్జెట్‌గా గొప్పలు చెప్పుకున్నా ఆ బడ్జెట్ దేశ ప్రజలకు నిరాశను కలిగించేలా ఉందన్నారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచడం, తర్వాతి స్థాయి ఆదాయ వర్గాలకు కొన్ని రాయితీలు కల్పించడం మినహా బడ్జెట్‌లో ఇంకేమీ లేదన్నారు.

గుర్తుకురాని రాష్ట్రం: కనిమొళి

డీఎంకే ఎంపీ కనిమొళి తన 'ఎక్స్'లో... 'మార్పులేని నిరాశ' అని, మరొక ట్వీట్‌లో 'ఈ బడ్జెట్‌లో కేంద్ర బాజపా ప్రభుత్వానికి తమిళనాడును గుర్తు చేయడానికి ఎన్నికల వల్ల కూడా సాధ్యపడలేదు' అని వెల్లడించారు.

ఏ బడ్జెట్‌కైనా నప్పేలా పాట: కమల్‌హాసన్

ఎంపీ కమల్‌హాసన్ తన 'ఎక్స్'లో... తనకు తమిళాన్ని నేర్పిన ముగ్గురు గురువుల్లో ఒకరైన కణ్ణదాసన్ నేటి బడ్జెట్‌ను ఆనాడే ఊహించి పాట పాడారంటూ 'ఆకలి రాజ్యం' చిత్రంలోని 'సాపాట్టు ఎటూ లేదు' తమిళ వెర్షన్ పాటను గుర్తు చేసుకున్నారు. గురువుల నుంచి పొందిన ప్రేరణతో కొన్ని నెలల కిందట ఓ బడ్జెట్ ప్రభావంతో తానూ ఓ కవితను రాశానంటూ దానిని పంచుకున్నారు. అందులోని విషయం ఈ బడ్జెట్‌కు మాత్రమే కాకుండా ఏ బడ్జెట్‌కైనా నప్పేలా ఉందన్నారు.

ఆర్థిక వ్యవస్థ మరింత పతనం: తిరుమా

కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బదులుగా మరింత పతనానికి దారితీసేలా ఉందని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.

దేశాభివృద్ధికి సరికొత్త బాట: నయినార్ నాగేంద్రన్

టీనగర్, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌పై బాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం అంకెల పద్దు కాదని, వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది అని అభివర్ణించారు. బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగులు పడ్డాయన్నారు.

ఆర్థికాభివృద్ధికి దోహదం: జీకే వాసన్

వేళచ్చేరి, న్యూస్‌టుడే: బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్ పేర్కొన్నారు. వివిధ రంగాలకు నిధుల కేటాయింపుల ద్వారా దేశ ప్రజలు ప్రయోజనం పొందుతారని తెలిపారు. బడ్జెట్‌ను టీఎంసీ స్వాగతిస్తోందన్నారు.

పుదుచ్చేరిలో సర్వీస్ ప్లేస్‌మెంట్ విధానం రద్దు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో కొత్తగా అధికారంలోకి వచ్చే పాలకులు వారి ఇష్టప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ ప్లేస్‌మెంట్ ఆధారంగా సొంత పనులకు ఉపయోగించుకోవడం ఆనవాయితీ. దీంతో అన్ని శాఖల్లో ఇతర ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. దీని వ్యవహారంగా లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్‌కి ఫిర్యాదులందాయి. దీంతో ఈ సర్వీస్ ప్లేస్‌మెంట్ విధానాన్ని రద్దు చేయాలని ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలకు అత్యవసర సర్క్యులర్ పంపారు. అందులో.. కారైక్కాల్, మాహె, యానాం తదితర ప్రాంతాలలో నియమించిన మంత్రిత్వ శాఖల ఉద్యోగుల సర్వీస్ ప్లేస్‌మెంట్‌ని నియంత్రించాలని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల మంత్రిత్వశాఖల ఉద్యోగులను పుదుచ్చేరికి బదిలీ చేసి ఉంటే వెంటనే వారిని మళ్లీ సంబంధిత కార్యాలయాలలో పనికి నియమించాలని, అత్యవసరాల కారణంగా సేవలు బదిలీ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి పొందాలని, కార్యనిర్వాహక కార్యదర్శులు, విభాగాధిపతుల సూచనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

'టెట్'లో తండ్రీకొడుకుల ఉత్తీర్ణత

రాహుల్, పూంగుంద్రన్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్షలో తండ్రి, కుమారుడు ఉత్తీర్ణత సాధించారు. నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపం తేత్తాక్కుడి నార్త్ గ్రామానికి చెందిన పూంగుంద్రన్(55) కీళ్‌వేళూర్ యూనియన్‌లోని ఓ పాఠశాలలో గత 13 ఏళ్లుగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన తన 42ఏళ్ల వయసులో ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్-1లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలో చేరారు. ఈయన కుమారుడు రాహుల్(27) బీఈడీ పూర్తి చేశారు. వీరిద్దరు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్-2 రాశారు. శనివారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తండ్రీకొడుకులు ఉత్తీర్ణులయ్యారు. తండ్రి 85 మార్కులు పొందగా, కుమారుడు 86 మార్కులు సాధించారు.

4 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాల తొలగింపు

- రూ.1.57 కోట్ల జరిమానా వసూలు

బిషప్ వాలర్స్ అవెన్యూలోని పశ్చిమ వీధిలో నిర్మాణ వ్యర్థాలు తొలగిస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై నగరాన్ని సింగార చెన్నైగా మార్చే చర్యల్లో భాగంగా నిర్మాణ, శిథిల వ్యర్థాల విషయంలో మార్గదర్శకాలను జీసీసీ విడుదల చేసింది. వాటిని అతిక్రమించి రోడ్లపై నిర్మాణ, శిథిల వ్యర్థాలను పారవేసే వ్యక్తులకు జరిమానా విధిస్తోంది. ఆ మేరకు గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 4,00,239 మెట్రిక్ టన్నుల నిర్మాణ, శిథిల వ్యర్థాలను తొలగించింది. అత్యధికంగా తేనాంపేట జోన్‌లో 41,455 మెట్రిక్ టన్నులు, అడైయారు జోన్‌లో 39,967 మెట్రిక్ టన్నులు, కోడంబాక్కం జోన్‌లో 37,500 మెట్రిక్ టన్నులు, అన్నానగర్ జోన్‌లో 35,953 మెట్రిక్ టన్నులను తొలగించింది. మార్గదర్శక నిబంధనలు పాటించని 3,131 మంది నుంచి ఈ ఏడాది జనవరి 29 వరకు రూ.1.57 కోట్ల జరిమానా వసూలు చేసింది.

పళని మురుగన్‌ను దర్శించుకున్న 1.20 లక్షల మంది భక్తులు

బంగారు రథం వద్ద మంత్రి శేఖర్‌బాబు తదితరులు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: పళని మురుగన్‌ను తైపూసం సందర్భంగా ఆదివారం ఒక్కరోజే 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు. కోయంబత్తూరు మరుదమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం లిఫ్ట్ ఏర్పాటు చేశారు. దానిని ఆదివారం మంత్రి శేఖర్‌బాబు ప్రారంభించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తైపూసం సందర్భంగా అనేక ఆలయాలలో ప్రత్యేక రుసుములను రద్దు చేశామని, తెంజేరిమలై ఆలయానికి రూ.13కోట్ల వ్యయంతో 8.600 కిలోల బంగారంతో రూపొందించిన రథాన్ని భక్తులు విరాళంగా సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. లిఫ్ట్ ఛార్జీని రూ.30గా నిర్ణయించామని, దివ్యాంగులకు పూర్తిగా ఉచితమని, గర్భిణులకు రాయితీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

హెచ్.రాజా కుటుంబ సభ్యులకు స్టాలిన్ పరామర్శ

హెచ్.రాజా కుటుంబీకులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాజపా సీనియర్ నేత హెచ్.రాజా(68) కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. గిండిలోని ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హెచ్.రాజా పాల్గొన్నప్పుడు అకస్మాత్తుగా స్పృహకోల్పోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి తర్వాత థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెదడుకు వెళ్లే రక్తనాళంలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లి హెచ్.రాజా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వెంట ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు.

ఫిరంగి గుండ్లు.. పురాతన చరిత్రకు ఆనవాళ్లు

- తిరునెల్వేలి జిల్లాలో కనిపించిన 18వ శతాబ్దపు గుర్తులు

– న్యూస్‌టుడే, టీనగర్

శిలాశాసనం

తిరునెల్వేలి జిల్లా మానూరు సమీపంలోని ఓ గ్రామంలో వందలాది ఫిరంగి గుండ్లు బయటపడటం పురావస్తు శాస్త్రవేత్తలు, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు విభాగ విద్యార్థులు మానూరు సమీపంలోని దక్షిణ సెళియనల్లూర్ గ్రామంలో క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తుండగా ఈ ఫిరంగి గుండ్లు వెలుగుచూశాయి. మొదట అక్కడ ఓ ప్రాచీన శిలాశాసనాన్ని పరిశీలిస్తున్న సమయంలో సమీపంలో వింతగా ఉన్న గుండ్రని రాళ్లను గమనించారు. స్థానికులను విచారించగా.. కొన్ని నెలల క్రితం ఓ పెద్ద వృక్షం వేర్లతో పాటు కూలిపోయినపుడు భూమి లోపల నుంచి అవి బయటకు వచ్చాయని తెలిపారు. అవి సాధారణ రాళ్లని భావించిన స్థానిక పిల్లలు వాటితో ఆడుకోవడం గమనార్హం.

వర్సిటీ మ్యూజియంలో భద్రత

మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయ పురావస్తు శాఖ గత రెండున్నరేళ్లలో దాదాపు నాలుగు ప్రాచీన వస్తువులను సేకరించింది. తాజా పరిశోధనలో భాగంగా సేకరించిన ఈ ఫిరంగి గుండ్లను కూడా విశ్వవిద్యాలయ మ్యూజియంలో భద్రపరిచారు. 350 ఏళ్ల క్రితమే భారతదేశంలో రాజులు ఫిరంగులను ఉపయోగించారని, ఈ ఆవిష్కరణ తమిళనాడు చరిత్రలో మరో కీలక మైలురాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

పరిశోధన ప్రాంతంలో విద్యార్థులు

మరికొన్ని లభ్యం

విద్యార్థుల బృందం మానూరులో కేవలం ఫిరంగి గుండ్లనే కాకుండా, మానూరు సమీపంలో మూడు వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఇనుమును కరిగించడానికి ఉపయోగించిన సుడుమణ్ కుళాయ్ (టెర్రకోట పైప్స్) ఆధారాలను కూడా కనుగొన్నారు. ఇది ఆ కాలంలోనే అక్కడ ఒక అభివృద్ధి చెందిన ఇనుప కర్మాగారం ఉండేదని నిరూపిస్తోంది. అదేవిధంగా క్రీ.శ 1573 సంవత్సరానికి చెందిన ఓ ప్రాచీన శిలా శాసనాన్ని కూడా గుర్తించారు. వివిధ రాజుల కాలానికి చెందిన నాణేలు, మట్టిపాత్రల ముక్కలు, పాతకాలపు ఆయుధాలు గుర్తించారు.

200ఏళ్ల నాటి పోరాటం

పురావస్తు నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ఫిరంగి గుండ్లు సుమారు 200ఏళ్ల క్రితం నాటివి. వీటి వెనుక ఉన్న చారిత్రక కోణాన్ని నిపుణులు వివరిస్తూ.. 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పులిదేవన్, అళగుమత్తుకోన్ కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామం గతంలో ఓ ప్రధాన యుద్ధభూమిగా లేదా ఆయుధాల తయారీ కేంద్రంగా ఉండి ఉండవచ్చని ప్రొఫెసర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గతంలో ఇక్కడ ఓ కోట ఉండేదని స్థానికులు చెబుతున్న మాటలకు గుండ్లు లభించడం బలాన్ని చేకూరుస్తోంది.

వెలుగుచూసిన ఫిరంగి గుండ్లు

టీవీకే నిర్వాహకులకు క్యూఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు

- 3,02,397 మందికి అందజేత

చెన్నై, న్యూస్‌టుడే: ఇప్పటివరకు 3,02,397 మంది నిర్వాహకులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను అందించినట్లు టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తెలిపారు. ఆయన తన ప్రకటనలో... టీవీకేలో సుమారు 3 లక్షల మందిని ఇన్‌ఛార్జులుగా పలు దశల్లో ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో తొలి విడతగా 1,02,103 మందికి, రెండో విడతగా 1,00,231 మందికి క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ గుర్తింపు కార్డులను అందించినట్లు పేర్కొన్నారు. మూడో విడతగా 1,00,063 మందికి ప్రస్తుతం విజయ్ అందించారని తెలిపారు. ఇప్పటివరకు 3,02,397 మందికి అందజేసినట్లు వెల్లడించారు.

నందన్ కాలువ ప్రాజెక్టు భూ సేకరణకు రూ.42.69 కోట్లు కేటాయింపు



విల్లివాక్కం, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా సాత్తనూర్ వద్ద తెన్‌పెన్నై నదిని చెయ్యారు మార్గం గుండా పాలారు నదితో అనుసంధానించడానికి నందన్ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు చెంగం, తండారంపట్టు తాలూకాలో 354.01 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని వెల్లూర్ డిజైన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ అందింది. ఇందుకోసం రూ.42,50,310 కోట్లు కేటాయించారు. తిరువణ్ణామలై జిల్లాలోని 22 సరస్సులు ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా లబ్ధిపొందుతాయి. నందన్ కాలువను మెరుగుపరచడం వల్ల జిల్లాలోని 14 సరస్సులు, విల్లుపురం జిల్లాలోని 22 సరస్సులు కలిపి మొత్తం 58 సరస్సులకు నీటిని అందించే ప్రాజెక్ట్ అమలుపరచనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జయకాంతన్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పనులు వెంటనే ప్రారంభించాలి: రామదాస్

గిండి: నందన్ కాలువ తవ్వకం పనులను వెంటనే ప్రాంభించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామ్‌దాస్ పేర్కొన్నారు. విళుప్పురం, తిరువణ్ణామలై ప్రాంతాల రైతుల చిరకాల కోర్కైన నందన్ కాలువకు ప్రభుత్వం అనుమతిచ్చి నిధులు కేటాయించినా పనులు జరగడం లేదన్నారు. గత 35ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇక్కడి రైతుల కలలను నెరవేర్చాలని కోరారు.

(c) eenadu


తెప్పపై విహరిస్తున్న ఏళవార్ కుళలి సమేత ఏకాంబరేశ్వరుడు

వైభవంగా ఏకాంబరనాథర్ తెప్పోత్సవం

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం ఏకాంబరనాథస్వామి ఆలయంలో జరుగుతున్న తై మాస తెప్పోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పపై ఏళవార్ కుళలి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేడుక నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

పొన్నేరి: తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం తిరుప్పాళైవనంలోని లోకాంబికై సమేత తిరుపాళీశ్వరుని ఆలయంలో తై మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బలరామన్, పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు శంకర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యజ్ఞాన సభలో వెలిగిన తైపూస జ్యోతి

దివ్య జ్యోతిని దర్శించుకుంటున్న గవర్నర్ ఆర్ఎన్ రవి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా వడలూర్‌లోని సత్యజ్ఞాన సభలో ఆదివారం 155వ వార్షిక తైపూస ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున దివ్య జ్యోతిని వెలిగించారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సహా లక్షలాది మంది భక్తులు పాల్గొని జ్యోతిని దర్శించుకున్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వళ్లలార్ ముక్తి పొందిన మెట్టుకుప్పంలో జ్యోతిని వెలిగిస్తారు. జిల్లాకు చెందిన ఎస్‌కేపీ కూరగాయల దుకాణం యజమాని, మైనారిటీల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు పక్కీరన్ 26వ ఏడాదిగా సత్యజ్ఞాన సభకు 100 బస్తాల బియ్యం, పప్పులు, 20 టన్నుల కూరగాయలు వితరణగా అందజేశారు.

శాస్త్ర వర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు

జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభిస్తున్న ఆచార్యులు రావు ఆర్.తుమ్మల

వడపళని, న్యూస్‌టుడే: లుంగ్వా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర విద్యాశాఖ, ఎస్పీఏఆర్సీ సహకారంతో శాస్త్ర డీమ్డ్ వర్సిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సు జరిగింది. 'ఇండో - తైవాన్ కాన్ఫరెన్స్ ఆన్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్'కు సంబంధించిన మొదటి ఎల్‌టీసీసీ, గ్లాస్ ప్యాకేజింగ్, ప్లాస్మా డిస్‌ప్లే టెక్నాలజీ మార్గదర్శకుడు, ఆధునిక ప్యాకేజింగ్ పితామహుడు, ఐబీఎం ఫెలో, ఐఎస్ఎం ఇండియా సలహాదారు ఆచార్యులు రావు ఆర్.తుమ్మల సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన సిస్టమ్ ఆన్ చిప్ నుంచి సిస్టమ్ ఆన్ ప్యాకేజ్‌కు ప్రపంచవ్యాప్త పరివర్తన గురించి ప్రసంగించారు. శాస్త్ర వర్సిటీ ఉపకులపతి, ఆచార్యులు ఎస్.వైద్యసుబ్రమణ్యం సమావేశానికి హాజరైనవారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్.చంద్రమౌళి, పీటీడబ్ల్యూ సెమీ కండక్టర్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్ కుమార్ పాండురంగన్ అవగాహన ఒప్పందాలు మార్చుకున్నారు. ఎస్పీఏఆర్సీ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన పరిశోధకులు, లుంగ్వా సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలోని సెమీ కండక్టర్ ఇంజినీరింగ్ విభాగ ఆచార్యులు పోహ్సియేచాంగ్, శాస్త్ర వర్సిటీ ఆచార్యులు డాక్టర్ ఆర్.జాన్ బోస్కో బాలగురు, 20 పరిశ్రమలు, 25 విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 140 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన సదస్సుకు ఈవెంట్ కో-కన్వీనర్ డాక్టర్ ఎస్.లెనిన్ ప్రకాశ్ ముగింపు ప్రసంగం చేశారు.

డీఎంకే మహానాడుకి ఏర్పాట్లు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తిరుచ్చిలో మార్చి 8వ తేదీ జరుగనున్న డీఎంకే మహానాడుకు మంత్రులు కేఎన్ నెహ్రూ, అన్బిల్ మహేశ్ ఆదివారం పందిరి గుంజ నాటారు. మహానాడులో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారి సిరుగనూర్‌లో మహానాడు జరుగనున్న ప్రాంతంలో ఆదివారం పందిరి గుంజ నాటారు.

నీలగిరి జిల్లాలో
76 హోటళ్లకు సీలు

ప్యారిస్, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లాలో అక్రమంగా నడుస్తున్న 920 హోటళ్లలో 76 హోటళ్లకు సీల్ వేసినట్లు మద్రాసు హైకోర్టులో అధికారులు నివేదిక దాఖలు చేశారు. పర్యావరణం, అడవులు, వన్యప్రాణులకు సంబంధించిన కేసులు విచారించే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్‌కుమార్, జస్టిస్ భరతచక్రవర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఊటీ, కొడైకానల్‌లో ఉన్న అక్రమ హోటళ్లపై చర్యలు చేపట్టి, వాటికి సీల్ వేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. ఈ కేసు శనివారం మళ్లీ విచారణకు రాగా నీలగిరి జిల్లాలో అక్రమ హోటళ్లపై చేపట్టిన చర్యల గురించి నివేదిక దాఖలు చేశారు. అందులో.. జిల్లాలో 920 హోటళ్లు అక్రమంగా నడుస్తున్నాయని, వాటికి నోటీసులు జారీ చేశామని, అందులో 76 హోటళ్లకు సీల్ వేశామని, మిగిలిన హోటళ్ల పత్రాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ హోటళ్లను స్థానికులు 521 మంది, బయటి ప్రాంతాలకు చెందిన 399 మంది నడుపుతున్నారని పేర్కొన్నారు. కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థలు, అటవీ, విద్యుత్తు, ఖనిజవనరుల శాఖల అధికారులకి జిల్లా కలెక్టరు గత నెల 21వ తేదీ సర్క్యులర్ పంపినట్లు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థిని నిప్పుల్లో విసిరేసిన వ్యవహారం
ప్రమాదవశాత్తే పడిపోయాడు: పోలీసులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తిరుప్పూర్ జిల్లా కున్నత్తూర్ సమీపంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని సహచరులు కులం పేరుతో దూషించి నిప్పుల్లో విసిరేశారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై తిరుప్పూర్ పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు. విద్యార్థి ప్రమాదవశాత్తు నిప్పుల్లో పడ్డాడని, కుల వివక్ష కారణంగా ఘటన జరగలేదని స్పష్టం చేశారు. బాధితుడు ప్రస్తుతం పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీని గురించి సదరు విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని సహచరులు కులం పేరుతో దూషించి నిప్పుల్లో విసిరేశారని ఆరోపించారు. గత నెల 30వ తేదీ ఘటన జరగ్గా ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని చెప్పారు. ఉపాధ్యాయులే తన కుమారుడు నల్లగా ఉన్నాడని హేళన చేసేవారని పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన తిరుప్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇందులో కుల సమస్యలు లేవని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయకూడదని సూచించారు.

1-3 తరగతులకు కొత్త పాఠ్యాంశాలు

2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు

రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 3 తరగతుల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరంలో నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు ఇతర విషయాలను కూడా జోడించి ప్రత్యేక సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) రూపొందించిన కొత్త పాఠ్యాంశాలతో పుస్తకాలు ముద్రితం కానున్నాయి. ప్రస్తుతం కొత్త పాఠ్యాంశాలపై అందిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నారు. వాటిని పుస్తకాలలో చేర్చేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఇతర తరగతులకు కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలు 2027-28 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చంద్రమోహన్ పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, వడపళని

ప్రజాభిప్రాయ సేకరణ

ఇటీవల 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానం (సెప్టెంబరు) మేరకు రూపొందించిన ముసాయిదా పాఠ్యాంశాలను విడుదల చేసింది. ఇందులో 'ప్రథమ చికిత్స, భద్రత', 'అండర్ స్టాండింగ్ సెల్ఫ్ ఐడెంటిటీస్', 'డెవలపింగ్ సెల్ఫ్ కేర్ రొటీన్స్', 'డెవలపింగ్ ఏ పాజిటివ్ ఔట్‌లుక్' వంటి పాఠాలను ప్రవేశపెట్టేందుకు ప్రజాభిప్రాయం సేకరించనుంది. దీనిపై ఎస్‌సీఈఆర్టీ అధికారులు విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12 తరగతులకు పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభమైనప్పటికీ 1 నుంచి 3 తరగతుల వారికి ఫిబ్రవరి చివర్లో ముద్రించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అభిప్రాయాల సేకరణ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. పుస్తక తయారీకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. సూచనలు సేకరించిన తర్వాత, వాటిని ముసాయిదాగా చేర్చాలని, ఆ తర్వాతే ముద్రణ పనులు ప్రారంభిస్తామని పాఠశాల విద్యా విభాగ డైరెక్టర్ కన్నప్పన్ పేర్కొన్నారు.

సకాలంలో పాఠశాలలకు..

1 నుంచి 3 తరగతుల పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తరగతుల పుస్తకాలు పెద్దగా పాఠాలతో ఉండవని, విద్యాశాఖ అనుబంధం కలిగిన 100 కంటే ఎక్కువగా ప్రింటింగ్ ప్రెస్‌లున్నాయని, మార్చి చివరన లేదా ఏప్రిల్‌లో ముద్రణ ప్రారంభమైనా ఆయా పాఠశాలలకు కొత్త పుస్తకాలు సకాలంలోనే చేరుకుంటాయని కన్నప్పన్ చెప్పారు. సమయం తక్కువ ఉండటం, పుస్తక తయారీ కూడా ప్రారంభమైనందున అన్ని రకాల సూచనలు పుస్తకాలలో చేర్చలేకపోయామని ఎస్‌సీఈఆర్టీ అధ్యాపక సభ్యుడొకరన్నారు. గత ఏడాది నవంబరులో ప్రత్యేక విద్యా విధానం (ఎస్ఈపీ)కి అనుగుణంగా కరిక్యులర్ ఫ్రేమ్‌వర్క్‌లు, సిలబస్‌ల మార్పుల కోసం ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ, పాఠ్యాంశాల రూపకల్పన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 6 నుంచి 8 తరగతులకు కొత్త పాఠ్యాంశాలపై పని జరుగుతోందని ఎస్‌సీఈఆర్టీ అధికారులు చెబుతున్నారు.

జ్ఞాపికలందుకున్న సభ్యులతో ధనవేలన్

ఘనంగా లయన్స్ క్లబ్ ప్రాంతీయ సమావేశం

వడపళని, న్యూస్‌టుడే: లయన్స్ ప్రాంతీయ సమావేశం శనివారం సాయంత్రం చెన్నై మైలాపూర్‌లో జరిగింది. ప్రాంతీయ ఛైర్‌పర్సన్, లయన్ డాక్టర్ ధనవేలన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 18 క్లబ్‌ల సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్.బోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'సేవ్ గర్ల్ ఛైల్డ్' మిషన్ డిస్ట్రిక్ట్ ఛైర్‌పర్సన్ మురళిని డాక్టర్ ధనవేలన్ సత్కరించారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవి చంద్రన్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిలను ధనవేలన్ జ్ఞాపికలతో సత్కరించారు.

అన్నాడీఎంకేలో చేరిన ఓపీఎస్ మద్దతుదారులు

పార్టీలో చేరినవారితో పళనిసామి

సేలం, న్యూస్‌టుడే: తేని పశ్చిమ జిల్లాకు చెందిన ఒ.పన్నీర్‌సెల్వం వర్గీయులు పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే గూటికి చేరారు. శనివారం సేలంలోని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో ఓపీఎస్ వర్గ తేని పశ్చిమ జిల్లా, తూర్పు యూనియన్ కార్యదర్శి మురుగేశన్ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. యూనియన్ డిప్యూటీ కార్యదర్శి పాండియరాజన్, జిల్లా ప్రతినిధి కిషోర్ కుమార్, యూనియన్ కోశాధికారి అళగర్‌స్వామితో పాటు సుమారు 50 మందికి పైగా అన్నాడీఎంకేలో చేరారు. వారికి ఎడప్పాడి పళనిసామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గొప్ప దార్శనికుడు రామసామి రెడ్డియార్: గవర్నర్

రామసామి రెడ్డియార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవి

చెన్నై, న్యూస్‌టుడే: దేశ సేవలో పలు తరాలకు ఉద్యేగం కలిగించిన నాయకుడు ఓమందూర్ రామసామి రెడ్డియార్ అని గవర్నర్ ఆర్.ఎన్.రవి కొనియాడారు. ఓమందూర్ రామసామి రెడ్డియార్ జయంతి సందర్భంగా ఆదివారం చెన్నై గిండిలోని లోక్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి గవర్నర్ ఆర్.ఎన్.రవి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తన 'ఎక్స్'లో... ఓమందూర్ రామసామి రెడ్డియార్ దార్శనికుడని, సంస్కరణకు ఆద్యుడని, అంకితభావం కలిగిన దేశభక్తుడని కొనియాడారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, ఆధునిక తమిళనాడును నిర్మించడంలోనూ కీలకపాత్ర పోషించారని తెలిపారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అట్టడుగు, నిరుపేదలకు హక్కులను, అవకాశాలను ధ్రువీకరించారని పేర్కొన్నారు.

చెన్నైలో విగ్రహం ఏర్పాటు: ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధుడు, మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఓమందూర్ రామసామి రెడ్డియార్‌కు చెన్నైలోని ఓమందూరార్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆయన తన ప్రకటనలో... స్వాతంత్ర్య సమరయోధుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓమందూర్ రామసామి రెడ్డియార్ తన జీవితంలో గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని, వళ్లలార్ మార్గంలో నడిచారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విళుప్పురం జిల్లా ఓమందూర్‌లో స్మారక మండపాన్ని కరుణానిధి నిర్మించారని, ఆయన శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించి చెన్నై ప్రభుత్వ ఎస్టేట్‌కు ఓమందూర్ ప్రభుత్వ ఎస్టేట్‌గా నామకరణం చేశారని తెలిపారు. ప్రజాజీవితంలో స్వచ్ఛతకు ఉదాహరణగా ఉన్న రామసామికి చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

విజయ్ సినిమా డైలాగులు రాజకీయాల్లో పనిచేయవు: సెల్వకుమార్

ప్యారిస్, న్యూస్‌టుడే: విజయ్ సినిమా డైలాగులు రాజకీయాల్లో పనికి రావని సినీ నటుడు, నిర్మాత, డీఎంకే నిర్వాహకుడైన సెల్వకుమార్ తెలిపారు. తూత్తుకుడిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయ్, ఆయన తండ్రి చంద్రశేఖర్ మధ్య మంచి సంబంధం లేదని, తండ్రే విజయ్ అభివృద్ధికి పూర్తి కారణమని, కానీ ఆయనకు ఎక్కడా ప్రాముఖ్యం ఇవ్వలేదని ఆరోపించారు. జన నాయగన్ సినిమా సమస్యను చిత్రబృందం సరి చేయాలన్నారు. నిందలు వేయడం సులభమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డుకి సంబంధం లేదన్నారు.

కవి సమ్మేళన ప్రపంచ కథానాయకుడు లియోని

ముఖ్యమంత్రి

వర్చువల్‌గా ప్రసంగిస్తున్న స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: కవి సమ్మేళన ప్రపంచ కథానాయకుడు దిండుగల్ లియోని అని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసించారు. కలైవాణర్ అరంగంలో 'లియోని ఆగియ నాన్' పేరిట జరిగిన స్వర్ణోత్సవ కార్యక్రమంలో తమిళనాడు టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ ఛైర్మన్ దిండుగల్ లియోనికి శుభాకాంక్షలు తెలుపుతూ వర్చువల్‌గా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగించారు. తన ఆలోచనలు, ఛలోక్తులతో 50ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను సంతోషపెడుతున్న దిండుగల్ లియోని కవి సమ్మేళన ప్రపంచ కథానాయకుడని ప్రశంసించారు. ఆయన సేవలు ఇంకా చాలాఏళ్లు కొనసాగాలని ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఆయన అభిమానిగానూ ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఎలాంటి బాధల్లో ఉన్నా లియోని మాటలు వింటే సంతోషం, నవ్వు వస్తాయన్నారు. ఇన్నేళ్లలో అప్డేట్‌తో తనను నిలదొక్కుకున్నారని, 1976లో దిండుగల్‌లోని జీటీఎన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఆయన కవి సమ్మేళన ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉందని తెలిపారు. హాస్యం, పాటలు, ధ్వని అనుకరణలోనూ ఆయన దిట్ట అన్నారు. తాను కరుణానిధికి అభిమానినని సగర్వంగా ప్రకటించుకుని డీఎంకేలో చేరారని తెలిపారు. 'కలైజ్ఞర్' టీవీ ఛానెల్‌లో 'నల్లా పేసుంగ.. నల్లదైయే పేసుంగ' కార్యక్రమాన్ని 300 వారాలకు నిర్వహించారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వందకుపైగా ఉపన్యాసకులను తయారు చేశారని పేర్కొన్నారు. డీఎంకే ప్రచార కార్యదర్శిగానూ కొనసాగుతున్నారని తెలిపారు.

పాత్రికేయులపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

ఎస్పీ షణ్ముగానికి వినతిపత్రం అందిస్తున్న జాఫర్

కాంచీపురం, న్యూస్‌టుడే: కరూర్ జిల్లా కృష్ణాపురం ప్రాంతంలోని రాళ్ల క్వారీలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి సమాచార సేకరణకు శుక్రవారం వెళ్లిన మూడు టీవీ ఛానెళ్ల విలేకరులు, వీడియోగ్రాఫర్లపై క్వారీ నిర్వాహకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో విలేకరులు, రాజకీయ పార్టీల తరఫున ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాంచీపురం హెడ్ క్వార్టర్స్ విలేకర్ల సంఘం తరఫున ఆదివారం కాంచీపురం జిల్లా ఎస్పీ షణ్ముగానికి సంఘ అధ్యక్షుడు జాఫర్, కార్యదర్శి భాస్కర్, కోశాధికారి విజయ్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

'ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్'గా 'ఉపల్ కుందు'

వడపళని, న్యూస్‌టుడే: కమాండ్ ఆఫ్ తమిళనాడు, పుదుచ్చేరి విభాగానికి 'ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్'గా ఉపల్ కుందు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సతీష్ షెనాయ్ ఐఎన్ఎస్ అడయార్‌లో ఆదివారం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో కుందు పదవీ బాధ్యతలు స్వీకరించారని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొలనులోకి దూసుకెళ్లిన కారు

మహిళ డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ఘటన

నీటిలో మునుగుతున్న కారు

ప్యారిస్, న్యూస్‌టుడే: డ్రైవింగ్ నేర్చుకుంటూ ఓ మహిళ కారుని కొలనులోకి తీసుకెళ్లిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. శివగంగై జిల్లా కారైక్కుడి సమీపం కల్లల్‌కి చెందిన భార్యాభర్తలు శనివారం తమ పిల్లలను పాఠశాలకు కారులో తీసుకెళ్లారు. అక్కడ వారిని దించేసి ఇంటికి వచ్చారు. అప్పుడు తనకు డ్రైవింగ్ నేర్పించాలని మహిళ భర్తను కోరింది. ఆయన సమీపంలోని కొలను వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శిక్షణ ఇస్తుండగా మహిళ బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు కొలనులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న భార్యాభర్తలను స్థానికులు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని కారుని బయటకు తీశారు.

బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు అవసరం

ప్రచార పోస్టర్లు విడుదల చేస్తున్న ఎంపీ శివలింగం

టీనగర్, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు ఎస్ఆర్ శివలింగం పేర్కొన్నారు. 'బాల్ వివాహ్ ముక్తి రథ్' పేరిట చేపట్టిన అవగాహన ప్రచారంలో భాగంగా శనివారం బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన వంద రోజుల అవగాహన ప్రచారం సేలం జిల్లా బెతనాయకన్ పాళయంలోని ప్రభుత్వ బాలల సరంక్షణ కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీలు శివలింగం, మలైయరసన్ పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించగా తొలి ప్రతిని సేలం జిల్లా బాలల సంరక్షణ విభాగ అధికారి మురళి స్వీకరించారు.

విగ్రహాలను పరిశీలించిన మంత్రి

కార్ల్‌మార్క్స్ విగ్రహాన్ని పరిశీలించి అధికారులకు సూచనలిస్తున్న ఈవీ వేలు

అన్నానగర్, న్యూస్‌టుడే: ప్రజాపనులు, రహదారులశాఖ మంత్రి ఈవీ వేలు చెన్నై చేపాక్కంలోని కలైవానర్ అరంగంలో ఏర్పాటు చేస్తున్న ఎన్.ఎస్.కలైవానర్, చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో ప్రతిష్ఠించనున్న కార్ల్‌మార్క్స్ విగ్రహాల నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. వెంట ఇంజినీర్లు ముత్తమిలరసు, కార్తికేయన్, పలువురు అధికారులు ఉన్నారు.

జాలర్ల మధ్య కుదిరిన సయోధ్య

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పళవేర్కాడు ప్రాంతం బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. ఇక్కడి పులికాట్ సరస్సులో తిరువళ్లూర్ జిల్లాకు చెందిన 52 గ్రామాలకు చెందిన జాలర్లు, సమీప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 17 గ్రామాల జాలర్లు చేపల వేట కొనసాగిస్తున్నారు. చేపలు పట్టే వ్యవహారానికి సంబంధించి రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య వివాదాలున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ జాలర్లు గుమ్మిడిపూండి సమీపం చిన్నమాంగోడు గ్రామంలోకి ప్రవేశించి 50కి పైగా పడవలు, ఇళ్లకు నిప్పంటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గుమ్మిడిపూండి తాలూకా కార్యాలయంలో సయోధ్య కుదిర్చేందుకు అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సయోధ్య కుదిరింది. దీంతో ఇరు రాష్ట్రాల జాలర్లు మిఠాయిలు పంచుకున్నారు.

పలు రైళ్ల సేవలు ఆలస్యం

వడపళని, న్యూస్‌టుడే: తిరువనంతపురం డివిజన్‌లో జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా చెన్నై ఎగ్మోర్-గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ రైల్వే శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

■ **16127** చెన్నై ఎగ్మోర్-గురువాయూర్ ఫిబ్రవరి 2, 5, 7, 12, 17 తేదీలు 10.40కి బయలుదేరే రైలు మార్గంలో 1.15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ■ **16128** గురువాయూర్-చెన్నై ఎగ్మోర్ 2న 23.15కు బయలుదేరే రైలు మార్గంలో 25 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది.

'ప్రతిపక్ష నేత హోదా కోల్పోనున్న ఈపీఎస్'

టీనగర్, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే కూటమి భారీ విజయంతో అధికారం చేపడుతుందని రాష్ట్ర మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఈసారి ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారని విమర్శించారు. పళనిసామి హయాంలో పొల్లాచ్చి వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మాదకద్రవ్యాల నియంత్రణకు మునుపెన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భాజపాకు బానిసగా ఉన్న ఈపీఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.

శ్రీలంక నుంచి రాష్ట్రానికి చేరుకున్న జాలర్లు

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక చెర నుంచి విడుదలైన రాష్ట్రానికి చెందిన 12 మంది జాలర్లు సొంతూర్లకు చేరుకున్నారు. రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన 12 మంది జాలర్లు గతేడాది డిసెంబరు 23న సముద్రంలో చేపలు పడుతుండగా తమ సముద్ర జలాల పరిధిలోకి చొరబడిన అభియోగంపై వారిని శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వారికి నెల రోజుల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రస్తుతం వారిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసి భారత దౌత్యాధికారులకు అప్పగించింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసర పాస్‌పోర్టులు అందించి చెన్నైకు పంపారు. చెన్నై విమానాశ్రయంలో వారిని ప్రభుత్వ అధికారులు స్వాగతించి వాహనాల ద్వారా సొంతూర్లకు పంపారు.

ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయం టీవీకే

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే వచ్చిందని ఆ పార్టీ నిర్వాహక కమిటీ ప్రధాన సమన్వయకర్త సెంగోట్టైయ్యన్ పేర్కొన్నారు. ఈరోడ్ జిల్లా గోపి వెస్ట్ యూనియన్‌లో టీవీకే కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని, విజయ్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కూటమి గురించి విజయ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులంతా విజయ్‌కి ఓటు వేయాలని ఆత్రుతగా ఉన్నట్లు పేర్కొన్నారు.

పైవంతెన నిర్మాణానికి భూమిపూజ

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం తక్కోళం వద్ద ఉన్న వృద్ధశిర నదిపై రూ.17.65 కోట్ల వ్యయంతో పైవంతెన నిర్మించనున్నారు. ఇందుకుగాను ఆదివారం రాష్ట్ర మంత్రి ఆర్.గాంధీ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రకళ, రహదారులశాఖ డివిజనల్ ఇంజినీరు సుందరం, తక్కోళం పంచాయతీ అధ్యక్షుడు నాగరాజ్, నెమిలి పంచాయతీ యూనియన్ అధ్యక్షుడు వడివేలు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో వేలూర్‌లో టీవీకే బహిరంగ సభ

వేలూరు, న్యూస్‌టుడే: వేలూర్ జిల్లా పళ్లికొండ సమీపం అగరంచ్చేరి ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం బహిరంగ సభ ఈనెల రెండో వారంలో జరుగనుంది. ఇందులో పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

యర్రమిల్లి రామకృష్ణకు నివాళి

గిండి, న్యూస్‌టుడే: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి పూర్వ కార్యదర్శి దివంగత యర్రమిల్లి రామకృష్ణ రెండో వర్ధంతి సందర్భంగా ఆదివారం చెన్నై టీనగర్‌లోని బాలానంద సంఘంలో కార్యక్రమం నిర్వహించారు. సమితి ఉపాధ్యక్షుడు డా.దిట్టకవి అనంతపద్మనాభమూర్తి, సమితి కార్యదర్శి దామెర్ల పద్మావతి, కార్యవర్గ సభ్యులు పసుమర్తి జయశ్రీ, డా.తుమ్మపూడి కల్పన, సి.హెచ్.శివసుబ్రహ్మణ్యం పాల్గొని రామకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కార్యవర్గ సభ్యులు

డీఎంకేతో విభేదాలు లేవు: శశికాంత్ సెంథిల్

మాట్లాడుతున్న ఎంపీ శశికాంత్ సెంథిల్

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తిరువళ్లూర్ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. పార్టీ తిరువళ్లూర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది ఆర్.శశికుమార్‌ను ఏఐసీసీ నియమించింది. ఆయన పరిచయ కార్యక్రమం తిరువళ్లూర్‌లో ఆదివారం నిర్వహించారు. ఎంపీ శశికాంత్ సెంథిల్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. డీఎంకేతో తమది సిద్ధాంత కూటమి అన్నారు. శాసనసభ ఎన్నికల్లో టీవీకే ప్రభావం పెద్దగా ఉండబోదని అభిప్రాయపడ్డారు.

లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సౌమ్యా

మాట్లాడుతున్న సౌమ్యా అన్బుమణి

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పీఎంకే రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సౌమ్యా అన్బుమణి పేర్కొన్నారు. తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం కవరప్పేటలో పీఎంకే ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల సమాయత్త కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పాల్గొన్న సౌమ్యా మాట్లాడుతూ... స్టాలిన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక నేరాలు అధికమయ్యాయని ఆరోపించారు. డీఎంకే పాలనలో టాస్మాక్ దుకాణాల సంఖ్య, విక్రయాలు అధికమయ్యాయని, ఇదేనా ద్రావిడ మోడల్ పాలన అని ప్రశ్నించారు.

(c) eenadu

హాస్య సన్నివేశాలుంటే భారీ హిట్టయ్యేది

కణ్ణన్ రవి

వేదికపై జీవా, చిత్రబృందం

చెన్నై, న్యూస్‌టుడే: జీవా కథానాయకుడిగా నటించి పొంగల్‌కు విడుదలైన 'తలైవర్ తంబి తలైమైయిల్' చిత్రం విజయోత్సవాన్ని చెన్నైలో శనివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత కణ్ణన్ రవి మాట్లాడుతూ... 'తలైవర్ తంబి తలైమైయిల్' కథను విన్న వెంటనే నచ్చిందని, అది ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కోణమని తెలిపారు. చిత్రంలో మరికొన్ని హాస్య సన్నివేశాలు ఉంటే భారీ విజయాన్ని అందుకుని ఉండేదన్నారు. ఇకపై తన చిత్రాలను ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నానని తెలిపారు. నటుడు జీవా మాట్లాడుతూ... ఈ చిత్రం కోసం చిత్రబృందం కుములిలో నాలుగైదు నెలలపాటు ఉందన్నారు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ఆ గ్రామ ప్రజలు పొట్టేళ్లను బలి ఇచ్చారని, చిత్రీకరణ ముగిసిన తర్వాత తమకు కన్నీటి వీడ్కోలు పలికారని తెలిపారు. ఇప్పటివరకు 99 చిత్రాలు నిర్మించిన తన తండ్రి సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్.బి. చౌదరికి ఎవరూ అభినందన సభ నిర్వహించలేదని, రవి కణ్ణన్ మద్దతుతో దుబాయ్ తమిళ సంఘం ఆయనకు భారీ అభినందన సభ నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి మాట్లాడుతూ... ఈ చిత్రం జీవాకు కమ్ బ్యాక్ చిత్రంగా ఉందన్నారు. తన కొన్ని చిత్రాలకూ ఆర్.బి.చౌదరి ఆర్థికసాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో నటులు ప్రేమ్‌జీ, జై, కలైయరసన్, సముద్రకని, బోని కపూర్, అభిరామి, దర్శకులు ఆర్.కె.సెల్వమణి, కె.ఎస్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రజనీకాంత్ చెప్పడంతో ధైర్యం వచ్చింది

అభిషన్ జీవింత్

వేదికపై చిత్రబృందం

చెన్నై: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న 'విత్ లవ్' ఈ నెల 6న విడుదల కానున్న నేపథ్యంలో చెన్నైలో ముందస్తు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ... 'టూరిస్ట్ ఫ్యామిలీ' సహ దర్శకుడిగా ఉన్నప్పుడే ఈ కథ స్క్రిప్టును అభిషన్ జీవింత్ చదివి బాగుందన్నారని తెలిపారు. ఆయన్ను కథానాయకుడిగా నటించమని కోరగా అప్పుడు కుదరలేదని, పలువురిని చూసినా సెట్ కాలేదన్నారు. ఇంతలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' విడుదలై మంచి దర్శకుడిగా అభిషన్ జీవింత్ పేరు సంపాదించడంతో మళ్లీ ఆయన్ను అడిగేందుకు సంకోచించానని తెలిపారు. దీంతో తన మిత్రుడు బాలా చొరవ తీసుకుని ఆయనతో మాట్లాడటంతో నటించడానికి సంతోషంగా అంగీకరించారని పేర్కొన్నారు. నటి అనస్వర రాజన్ మాట్లాడుతూ... తమిళ చిత్రపరిశ్రమ, చెన్నై తనకు బాగా నచ్చాయన్నారు. తెరకు బయట అభిషన్ జీవింత్‌తో ఉన్న స్నేహం కారణంగానే మోనిషా, సత్య కథాపాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపారు. అభిషన్ జీవింత్ మాట్లాడుతూ... సూపర్‌స్టార్ రజనీకాంత్ తనను ఇంటికి పిలిపించి 'నువ్వు నటించు' అని చెప్పారని, ఆ ఒక్క మాట తనలోని అభద్రతా భావాన్ని పటాపంచలు చేసిందని పేర్కొన్నారు. చిత్ర విజయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నానని తెలిపారు.

హైకూ చిత్రీకరణ ప్రారంభం

క్లాప్ కొడుతున్న రామ్

చెన్నై: యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో విజన్ సినిమా హౌస్ పతాకంపై డాక్టర్ డి.అరుళానందు, మేథ్యూ అరుళానందు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'హైకూ'. చిత్రానికి 'జో' చిత్ర దర్శకుడు హరిహరన్ రామ్ స్క్రీన్‌ప్లే రాశారు. ఏగన్, ఫెమినా జార్జ్, 'కోర్టు' ఫేమ్ శ్రీదేవి హీరోహీరోయిన్లు. దర్శకుడు రామ్ ఆదివారం తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం గమనార్హం.

పూర్తిగా చూసిన తర్వాతే అభిప్రాయాలు వెల్లడించండి

విఘ్నేశ్ కార్తిక్

చెన్నై: విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వంలో అశ్విన్‌కుమార్, ప్రియా భవానీ శంకర్, ఎం.ఎస్.భాస్కర్, తంబి రామయ్య, ఆదిత్య భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'హాట్ స్పాట్-2'. జనవరి 23న చిత్రం విడుదలైన నేపథ్యంలో నగరంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఇందులో దర్శకుడు విఘ్నేశ్ కార్తిక్ మాట్లాడుతూ... 'హాట్‌స్పాట్' తక్కువ థియేటర్లలో విడుదలై ఐదు వారాలపాటు విజయవంతంగా ఆడిందన్నారు. ఆ చిత్రం మొత్తం కలెక్షన్లకు రెండింతలను కేవలం 4 రోజుల్లోనే 'హాట్‌స్పాట్-2' వసూలు చేసిందని తెలిపారు. తంబి రామయ్య సంభాషణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తుందన్నారు. చిత్రంపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. కొందరు చిత్రాన్ని పూర్తిగా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సన్నివేశాలు మాత్రమే చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని, పూర్తిగా చూసి అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.

13న మై లార్డ్ విడుదల

చెన్నై: రాజు మురుగన్ దర్శకత్వంలో శశికుమార్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'మై లార్డ్'. ఇందులో చైత్ర జె.ఆచార్, జయప్రకాశ్, గురు సోమసుందరం, ఆషా శరత్, దర్శకుడు గోపి నయినార్, వసుమిత్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి యుగ భారతి పాటలు రాయగా షాన్ రోల్డన్ సంగీతం అందించారు. బడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవనాన్ని దోచుకోవడాన్ని వ్యంగ్య బాణీలో వివరించడంతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒలింపియా మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని జయంతి అంబేద్‌కుమార్ నిర్మించారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా శ్రీకుమరన్ ఫిలిమ్స్ విడుదల చేస్తుంది.

27న ఆళి...

చెన్నై: మాధవ్ దాసన్ దర్శకత్వంలో సముద్రం నేపథ్యంలోని వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం 'ఆళి'. ఇందులో శరత్‌కుమార్, దేవికా సతీశ్, ఇంద్రజిత్ జగన్, తామరై సెల్వి, వైయాపురి, శ్రీజిత్ రవి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. 888 ప్రొడక్షన్స్ పతాకంపై పొన్ను కణ్ణన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రత్యేక పోస్టరు ద్వారా వెల్లడించింది.

త్వరలో ధ్రువ నట్చత్తిరం విడుదల

గౌతమ్ మేనన్

చెన్నై: గౌతమ్ మేనన్ దర్శకత్వంలో రూపొందిన 'ధ్రువ నట్చత్తిరం' చాలా ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీ ప్రకటించినా వాయిదా పడింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మేనన్ మాట్లాడుతూ.. చిత్రాన్ని మొదట సూర్యతో ప్రారంభించానని, తర్వాత విక్రమ్‌తో పూర్తిచేశానని తెలిపారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి తనకు ఇన్నేళ్లు పట్టిందని, తుదిదశ సమస్యను చక్కదిద్దుతున్నట్లు తెలిపారు. మరో రెండు వారాల్లోపు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ చిత్రం విడుదలైన తర్వాతే మరొక చిత్రాన్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో కొత్త చిత్రాలకు దర్శకత్వం వహించలేదని వెల్లడించారు.

రామసామి రెడ్డియార్‌కు నివాళి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమర యోధుడు, మద్రాస్ ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి ఓమందూర్ రామసామి రెడ్డియార్, తిరుమలై నాయకర్ జయంతి సందర్భంగా ఆదివారం అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున వారికి నివాళి అర్పించారు. చెన్నై పూందమల్లి హైరోడ్డులోని కేఎంసీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఏటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీఎం కిశోర్, టామ్స్ అధినేత గొల్లపల్లి ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. బాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక నేతలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

రామసామి రెడ్డియార్, తిరుమలై నాయకర్ చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న దృశ్యం

తేయాకు తోటలో పులి సంచారం

విల్లివాక్కం: నీలగిరి జిల్లా గూడలూర్ సమీపం విమలగిరి ప్రాంతంలోని ఓ తేయాకు తోటలో శనివారం మధ్యాహ్నం కార్మికులు పనిచేస్తున్నారు. అప్పుడు తోటలోని ఓ మూల నుంచి పులి బయటకు వచ్చింది. వెంటనే పుత్తూర్‌వయల్ రోడ్డు దాటి గోడ దూకి వెళ్లింది. దీంతో కార్మికులు, స్థానికులు భయాందోళన చెందారు.

తిరుత్తణి: శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ● కాంచీపురం: వల్లకోట మురుగన్ ● తిరువణ్ణామలై: ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి● తిరువణ్ణామలై: తీర్థవారి నిర్వహిస్తున్న దృశ్యం ● ప్యారిస్: తిరుచ్చెందూర్ ఆలయ ప్రాంగణంలో భక్తులు

మురుగన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తైపూసం వేడుకలు

కాంచీపురం, న్యూస్‌టుడే: తైపూసం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని మురుగన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీపెరంబుదూర్ సమీపం వల్లకోట మురుగన్ ఆలయంలో 7ఏళ్ల తరువాత తైపూస ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు జరిపారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ కందసామి మురుగన్ ఆలయం, చెన్నై వడపళని ఆలయం, కందకోటం, కున్రత్తూర్ వలసరవాక్కం, తిరువల్లిక్కేణి సహా చెన్నై నగరంలోని అనేక ఆలయాల్లో, పళని, తిరుత్తణి, పళముదిర్‌చోలై తదితర ఆరు మురుగన్ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

✦ **అరుణాచలేశ్వరాలయం... తిరువణ్ణామలై:** తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం అరుణాచలేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. తర్వాత ఉత్సవమూర్తులైన ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని ఈశాన్య భాగంలో ఉన్న కోనేరుకు తీసుకొచ్చారు. అక్కడ స్వామివారికి తీర్థవారి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది.

✦ **తిరుచ్చెందూర్... ప్యారిస్:** తైపూసం సందర్భంగా తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 1 గంటకు ఆలయ తలుపులు తెరిచారు. 1.30 గంటలకు విశ్వరూప దర్శనం, 2 గంటలకు ఉదయమార్తాండ అభిషేకం జరిపారు. అస్తిరదేవర్‌కు సముద్రంలో తీర్థవారి నిర్వహించారు. తర్వాత స్వామివారిని నెమలి వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు.

అన్నానగర్: ధాన్యాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న రైతులు

✦ **తిరుత్తణి:** తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక వేడుక నిర్వహించారు. వేకువజామున మూడు గంటలకే మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. స్వామివారు తెల్లని పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

✦ **వేదారణ్యేశ్వరస్వామికి తొలి పంట**

అన్నానగర్: నాగపట్టినం జిల్లా వేదారణ్యంలోని వేదారణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ధాన్యం సమర్పించే ఉత్సవం ఆదివారం జరిగింది. తిరువారూర్ జిల్లా తిరుత్తురైపూండి సమీపం కున్నలూర్ గ్రామం నుంచి రైతులు 200 ఎకరాల్లో పండించిన వరి నుంచి సంప్రదాయబద్ధంగా ధాన్యం సేకరించి వేదారణ్యం తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.

✦ **అరక్కోణం:** రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణంలోని అరుళ్‌మిగు శ్రీ వల్లి దేవసేన సమేత మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నదానం చేశారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి ముగ్గురు బాలికల మృతి


యువశ్రీ, ప్రియాంక, ప్రియ (పాతచిత్రాలు)

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం కలవై ఆరూర్ గ్రామానికి చెందిన అశోక్ వ్యవసాయ కూలీ. ఈయన కుమార్తెలు యువశ్రీ(13), ప్రియాంక(11), అదే ప్రాంతానికి చెందిన కూలీ వెంకటేశన్ కుమార్తె ప్రియ(13) పొన్నమంగళం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల్లో చదువుతున్నారు. ఈ ముగ్గురూ శనివారం పాఠశాలకు సెలవు కావడంతో పొలంలో కలుపు తీసే పనికి వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని కాళ్లు, చేతులు కడుక్కోవడానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ ఓ బాలిక కాలు జారి బావిలో పడింది. ఆమెను రక్షించే క్రమంలో మిగిలిన ఇద్దరూ పడిపోయారు. మునిగిపోయిన ముగ్గురూ మృతి చెందారు. పిల్లలు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ బావి వద్దకు వచ్చారు. అక్కడ వారు తీసుకెళ్లిన వస్త్రాలు కనిపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటలపాటు వెతికి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు...

వేళచ్చేరి: కడలూర్ జిల్లా తిట్టక్కుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. తిరుచ్చి నుంచి చెన్నైకు శనివారం రాత్రి ఓ కారు బయల్దేరింది. కడలూర్ జిల్లా తిట్టక్కుడి సమీపం ఎళుత్తూర్ బస్టాండు వద్ద అర్ధరాత్రి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొంది. ఘటనలో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థుల్లో 25ఏళ్లలోపు వయసున్న ధరణి, నిశాంత్, వినాయకమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు తిట్టక్కుడి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

బస్సు ఢీకొని ఇద్దరు యువకులు...

ప్యారిస్: మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం విళాంపట్టికి చెందిన మాదేష్(18) ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నాడు. అంబట్టైయన్‌పట్టికి చెందిన రాజగోపాల్(20) ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. స్నేహితులైన వీరిద్దరు శనివారం ద్విచక్ర వాహనంపై ఉసిలంపట్టికి వచ్చి తిరిగి వెళ్తుండగా పసుంపొన్ ముత్తురామలింగదేవర్ కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటనా స్థలిలోనే మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో మామిడి గుజ్జు పరిశ్రమ మేనేజరు...

వేలూర్: వేలూర్ జిల్లా కాట్పాడి సమీపం కల్పత్తూరు ప్రాంతానికి చెందిన కార్తిక్(31) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు వద్ద ఉన్న మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతిరోజూ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పరిశ్రమకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వస్తుండగా కాట్పాడి చెక్‌పోస్టు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తిక్‌ను స్థానికులు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాట్పాడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చికిత్స పొందుతూ మహిళా కూలీ...

రెడ్‌హిల్స్: తిరువళ్లూర్ సమీపం మొన్నవేడు పంచాయతీ రామతండలానికి చెందిన మల్లిక(60) జనవరి 26న కడంబత్తూరు సమీపం శ్రీదేవికుప్పంలో రోడ్డు నిర్మాణ పనికి వెళ్లింది. అక్కడ అదుపుతప్పి మరుగుతున్న తారులో పడి తీవ్రంగా గాయపడింది. తోటివారు తిరువళ్లూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కడంబత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో కేసులో వృద్ధుడి అరెస్టు

వేలూర్, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా మాధనూరు ప్రాంతానికి చెందిన సెల్వం(63) ఎనిమిదేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆంబూరు ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి సెల్వాన్ని పోక్సో చట్టం కింద శనివారం రాత్రి అరెస్టు చేశారు.

నకిలీ దస్త్రాలతో స్థలం విక్రయించిన వ్యక్తి...

అల్ఫోన్స్‌రాజ్

రెడ్‌హిల్స్: చెన్నై కొళత్తూరు సమీపం మక్కారం గార్డెన్‌కు చెందిన సుశీలకు అల్ఫోన్స్‌రాజ్ సహా నలుగురు కుమారులున్నారు. సుశీలకు తిరువళ్లూర్ సమీపం తన్నీర్‌కుళంలో 2100 చదరపుటడుగుల స్థలం ఉంది. దానిని కాజేయడానికి అల్ఫోన్స్‌రాజ్ తన తల్లి మృతి చెందిందని నకిలీ దస్త్రాలు తయారు చేసి పురుషోత్తమన్, మురుగేశన్ అనే వ్యక్తులకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న సుశీల ఆవడి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తు చేపట్టి అల్ఫోన్స్‌రాజ్‌ను ఆదివారం అరెస్టు చేశారు.

మహిళపై దాడి చేసిన ఇద్దరు...

నరేష్, యువరాజ్

గిండి: చెన్నై కోడంబాక్కానికి చెందిన కామాక్షి అనే మహిళ భర్తతో విడిపోయి జీవిస్తున్నారు. గత నెల 28వ తేదీ దుకాణానికి వెళ్లగా అక్కడున్న నరేష్, యువరాజ్ అనే యువకులు ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కిందకు తోశారు. అడ్డుకోబోయిన ఆమె కుమార్తెను బెదిరించి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోడంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.

ద్విచక్ర వాహనాల దొంగలు ఇద్దరు...

నిందితులను చూపుతున్న పోలీసులు

అరక్కోణం: రాణిపేట జిల్లా అరక్కోణం అంబేద్కర్ నగర్, ఓడియన్‌మణి జంక్షన్ తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అప్పుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన ఇద్దరిని ఆపి వాహన పత్రాలు చూపించమని అడిగారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. వారు వేలూర్‌కు చెందిన పరమేశ్వరన్(30), తిరువళ్లూర్‌కు చెందిన కార్తిక్(28) అని, వారు తీసుకొచ్చిన వాహనం చోరీ చేసిందని తేలింది. అదేవిధంగా అరక్కోణం, పరిసర ప్రాంతాల్లో 14 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు చోరీకి గురైన 15 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.

పరారీ నిందితుడు...

గిండి: విరుదునగర్‌కు చెందిన కణ్ణన్ అనే వ్యక్తి గతంలో పోక్సో కేసులో పట్టుబడ్డాడు. ఇతనికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో మదురై కారాగారానికి తరలించారు. గతేడాది అక్టోబరులో ఐటీఐ చదవడానికి తిరుచ్చి జైలుకు వచ్చాడు. గతనెల 27న జైల్లో పనులు చేస్తున్న సమయంలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొట్టపట్టు ప్రాంతంలో దాక్కున్నాడని సమాచారం అందగా తిరుచ్చి కేకేనగర్ పోలీసులు అక్కడకు వెళ్లి కణ్ణన్‌ను పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

బాలికకు ఇంట్లోనే అబార్షన్ చేయడానికి యత్నించిన తల్లిదండ్రులు

తీవ్ర రక్తస్రావంతో మృతి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: చెంగల్పట్టు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక ప్లస్‌వన్ చదువుతోంది. ఇదిలా ఉండగా బాలిక స్థానికంగా ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటంతో గర్భం దాల్చింది. విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక 10 వారాల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో బాలికకు ఇంట్లోనే గర్భస్రావం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆసుపత్రి తరఫున పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలికను గర్భవతిని చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు.

బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా తిమిరి సమీపం మేల్‌నాయకన్‌పాళయం వద్ద ఓ వ్యవసాయ బావిలో మృతదేహం తేలుతున్నట్లు తిమిరి పోలీసులకు శనివారం సాయంత్రం సమాచారం అందింది. వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. దర్యాప్తులో మృతుడు విలాపాకం పంచాయతీ యలంతకుట్టై ప్రాంతానికి చెందిన మోహన్(35) అని తేలింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ కలహాలతో ఐదేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారని తెలిసింది. మృతికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.6 లక్షల మోసం

టీనగర్, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు కాజేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తిరునెల్వేలికి చెందిన ఓ వ్యక్తికి సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆయన పలు విడతలుగా రూ.6 లక్షలను వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత లాభాలు రాకపోగా, అసలు కూడా దక్కకపోవడంతో జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్రైం కార్నర్

ఆన్‌లైన్ ప్రకటన నమ్మి రూ.30 వేలు పోగొట్టుకున్న రైతు

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా మానూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆకర్షణీయ ప్రకటన చూశారు. అందులోని లింక్‌ను క్లిక్ చేశారు. వెంటనే కొందరు వాట్సాప్ ద్వారా రైతును సంప్రదించారు. పాత కరెన్సీ నోట్లు ఇస్తే కొత్తవి ఇస్తామని, అయితే ముందుగా తమకు రూ.30 వేలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. నమ్మిన రైతు రూ.30 వేలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు పంపారు. రోజులు గడిచినా వారు చెప్పినట్లు డబ్బు అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కలిసి ఈ నెల 7న విరుదునగర్‌లో జరగనున్న డీఎంకే యువజన విభాగ దక్షిణ ప్రాంతీయ నిర్వాహకుల సమావేశం ఆహ్వానపత్రికను అందజేశారు. వెంట మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్.రామచంద్రన్, తంగం తెన్నరసు తదితరులు ఉన్నారు. **- న్యూస్‌టుడే, చెన్నై**

తురాపళ్లంలో యోగా పోటీలు

ఆసనాలు వేస్తున్న విద్యార్థులు

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం తురాపళ్లంలోని శకుంతల మ్యాక్ మెట్రిక్ పాఠశాలలో వినాశ్రీ యోగా కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యోగా పోటీలు ఆదివారం నిర్వహించారు. ద్రోణాచార్య పురస్కార గ్రహీత కాళదీశ్వరన్ పోటీలను ప్రారంభించారు. 16 విభాగాల్లో పోటీలు జరగ్గా సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశన్ బహుమతులు అందజేశారు. విజేతలు దిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కూవం నదిలో దూకి దర్శకుడి ఆత్మహత్య

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై కోట్టూర్‌పురం వంతెన పైనుంచి జనవరి 29వ తేదీ ఓ వ్యక్తి కూవం నదిలోకి దూకినట్లు అందిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం కోట్టూర్‌పురం-వరదరాజపురంలోని కూవం నది తీరానికి మృతదేహం చేరింది. మృతుడు సినీ దర్శకుడు గోపీనాథ్ నారాయణమూర్తిగా గుర్తించారు. ఆయన తమిళంలో 'తంగ ముట్టై' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబుతో 'బంగారు గుడ్డు' పేరుతో ఏకకాలంలో రూపొందించడం గమనార్హం. బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

మహా కుంభం.. అమ్మ వైభవం..!

మేడ వద్ద వేసిన మహా కుంభం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఏలూరు పడమర వీధిలో ఏడేళ్లకోసారి.. మూణ్నెల్లపాటు నిర్వహించే గంగానమ్మ జాతర తుది దశకు చేరుకుంది. ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొలుపుల కమిటీ అధ్యక్షుడు చోడే బాలు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే గంగానమ్మ దర్శనానికి భక్తులు బారులుదీరారు. బూరెలు, గారెలు, పరమాన్నం, పిండి వంటలు, చద్దన్నం తదితరాలను నైవేద్యాలుగా శిరస్సుపై పెట్టుకుని మేడ వద్దకు తీసుకొచ్చి కుంభం సమర్పించారు.

ఆధ్యాత్మిక శోభ

జాతర సందర్భంగా నగరమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రజల అడుగులన్నీ పడమర వీధి వైపే సాగాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా బంధుమిత్రులతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి కొర్లబండి, అమ్మవారిని సాగనంపే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

భక్తుల భద్రతకు పెద్దపీట: ఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు పడమరవీధి జాతర సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పటిష్ఠ బందోబస్తుకు పెద్దపీట వేశామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. పడమరవీధి, వంగాయగూడెం కూడలి, పైవంతెన తదితర ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.

తన గొయ్యిని తానే తవ్వుకున్న మూర్ఖుడు జగన్: మంత్రి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం వైకాపా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జోలికి వచ్చి తన గొయ్యిని తానే తవ్వుకున్న మూర్ఖుడు జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం అత్యంత సంతోషకరమన్నారు. ఈడీ క్లీన్ చిట్‌తో జగన్‌రెడ్డి కుట్రలు కుతంత్రాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు జగన్ మచ్చ అంటించాలనుకోవడం పూర్తి అవివేకమని ఇప్పుడు రుజువైందని తెలిపారు. జగన్ స్పందించి ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. దుర్మార్గులకు, కుట్రదారులు, అబద్ధాలు చెప్పేవారికి ఈ రాష్ట్ర ప్రజలు స్థానం ఇవ్వరని పార్థసారథి పేర్కొన్నారు.

నిర్మలమ్మ పద్దు.. అభివృద్ధి పొద్దు

అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చిన కేంద్ర బడ్జెట్ | ఉమ్మడి జిల్లాకు ఊతమిచ్చేలా కేటాయింపులు

ఈనాడు- ఏలూరు, ఈనాడు డిజిటల్ - భీమవరం

ఉమ్మడి పశ్చిమ కోడలు నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశోధన - ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం సామాన్య ప్రజలకు ఊరట నిచ్చేలా ఉందని జిల్లాలోని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తయారీ రంగం, ఉత్పత్తులపై దృష్టి సారించడంతో ఉభయ జిల్లాల్లోని యువత, మహిళలకు ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. గ్రామీణ రహదారులు, వ్యవసాయ, ఆక్వా, చిన్న పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం మన జిల్లాలకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

పోలవరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు ప్రకటించారు. 41.15 కాంటూరులో 25 గ్రామాలు, మొదటి ప్రాధాన్య గ్రామాలు 15 మొత్తంగా 8 వేల కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పన, చెల్లింపులకు అవకాశం ఉంది.

చిన్న పరిశ్రమలకు ఊరట.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటికి ప్రాధాన్యమిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అయిదు పారిశ్రామిక వాడల్లో 425 పరిశ్రమలున్నాయి. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే స్థానికంగా వస్తు, ఉత్పత్తులు పెరగడంతో పాటు యువతకు ఉపాధి దొరుకుతుంది.

ఉద్యానానికి ప్రోత్సాహం.. కొబ్బరి, ఇతర ఉద్యాన రైతులకు ప్రోత్సాహం ప్రకటించడంతో మరింత మేలు చేకూరనుంది. కాపు లేని చెట్ల స్థానంలో మొక్కలు నాటి పెంచేందుకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో సుమారు 5 కోట్ల కాయల దిగుబడి ద్వారా రూ.100 కోట్ల వార్షికాదాయం వస్తోంది. ఇటీవల కొబ్బరి ఉత్పత్తులు, ఎగుమతులు ఊపందుకోవడంతో పాటు యలమంచిలిలో కొబ్బరి అనుబంధ పరిశ్రమ స్థాపనకు అనుమతులొచ్చాయి.

ఏలూరు జిల్లాలో 44 వేల ఎకరాల్లో కోకో, 15 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది.

పరిశోధనలకు.. ప్రాజెక్టులకు, పరిశోధన పత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో నిట్, వై.ఎస్.ఆర్. ఉద్యాన వర్సిటీ, నన్నయ, ఆంధ్ర యూనివర్సిటీలతో పాటు నూజివీడులో ఐఐఐటీ, ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకుల నూతన పరిశోధనలు సాగించే దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఆక్వాకు .. ఉమ్మడి జిల్లాలో సుమారు 3లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. కొంత కాలం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆక్వా రంగానికి కేంద్ర బడ్జెట్ ఊతమిచ్చింది. సముద్ర ఉత్పత్తులపై మూడు శాతం పన్ను తగ్గించారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి ప్రోత్సాహం ప్రకటించారు. దీంతో అనుబంధ రంగాలైన మేత, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు అవకాశం ఉంటుంది.

వ్యవసాయం.. ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. కాలువల ఆధునికీకరణ, ఏటిగట్ల పటిష్ఠతకు నిధులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 39 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశముంది.

అన్ని రంగాలకు భరోసా.. రాష్ట్ర ప్రాధాన్యాంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. వ్యవసాయంతోపాటు పరిశోధనపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని రంగాల ప్రజలకు ఈ బడ్జెట్ ఊరటనిచ్చింది. **- శ్రీనివాసవర్మ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి**

ఉద్యాన రైతులకు మేలు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు కోకో, కొబ్బరి, జీడి పంటలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీనివల్ల ఈ పంటలు బాగా సాగయ్యే ఏలూరు జిల్లాలోని ఉద్యాన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. బడ్జెట్ కూర్పు బాగుంది. **- పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, ఎంపీ, ఏలూరు**

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ఏలూరులో అంబటి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

ఈనాడు-ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి మురికి వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం జిల్లాలో పెదపాడు మండలం అప్పనవీడు, కామవరపుకోట, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర చోట్ల తెదేపా, కూటమి నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేయగా మరికొన్ని చోట్ల నిరసన తెలిపారు. ఏలూరు పవర్‌పేటలో తెదేపా జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి పాల్గొని అంబటి లాంటి వ్యక్తులు రాజకీయాలకు తగరని, వైకాపాది బూతుల సంస్కృతి అని విమర్శించారు. జీలుగుమిల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటలో గాంధీజీ విగ్రహం వద్ద తెదేపా నాయకులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. లక్కవరం స్టేషన్‌లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో భీమడోలులో తెదేపా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేశారు.

శివా.. సౌకర్యాలే లేవా..?

2015 గోదావరి పుష్కరాలకు పట్టిసీమ రేవులో నిర్మించిన వసతులు శిథిలావస్థలో ఉన్నాయి. మెట్లపై స్తంభాలు నేలకొరిగాయి. జల్లు స్నానం అలంకారప్రాయంగా మారింది. మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. స్థానికులు వాటిలో సరకులను నిల్వ చేస్తున్నారు. స్నానాలు ఆచరించే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు పరదాలే దిక్కయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కుళాయిలు నిరుపయోగంగా మారాయి. కూర్చునే బల్లలు శిథిలమయ్యాయి. రానున్న శివరాత్రికి పట్టిసీమ రేవులో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అధికారులు పరిశీలించి రేవులో సౌకర్యాలను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. **– ఈనాడు, పోలవరం**

దుస్తులు మార్చుకునేందుకు ఈ పరదాలే అండ

మరుగుదొడ్ల చెంత కట్టిన దూడలు, సరకులు నిల్వ చేసి ఇలా..

నేడు 'మీ కోసం' రద్దు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)ను రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు తెలిపారు. నగరంలో గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా కారణాలతో కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆధునిక పరిజ్ఞానాన్ని పాఠకుల దరికి చేర్చండి

ప్రమాణస్వీకారం చేస్తున్న జుత్తిగ నాగరాజు, పక్కన పులపర్తి రామాంజనేయులు, మంతెన రామరాజు, కొటికలపూడి గోవిందరావు

ఉండి, న్యూస్‌టుడే: గ్రంథాలయాల డిజిటలైజేషన్‌తో ఆధునిక పరిజ్ఞానం పాఠకుల దరికి చేరేలా నూతన ఛైర్మన్ జుత్తిగ నాగరాజు కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ఆదివారం ఉండి కోట ఫంక్షన్ హాలులో ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ నూతన ఛైర్మన్‌గా జుత్తిగ నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి అధ్యక్షతన జరిగిన సభలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కష్టకాలంలో జనసేనలోకి వచ్చి పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన నాగరాజుకి తగిన గుర్తింపు లభించిందన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఉండి అసెంబ్లీ సీటు కోసం పోటీపడిన నాగరాజు పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి విజయంలో కీలక భూమిక పోషించారన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ ఉండిలో రఘురామ విజయం కోసం ఐక్య కృషి జరిగిందన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలన్నారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ముందుగా గృహగణన

- ఏప్రిల్ 1 నుంచి జాబితా తయారీ
- ప్రాథమికంగా మొదలుకానున్న జనగణన

జంగారెడ్డిగూడెం(కుక్కునూరు), న్యూస్‌టుడే: ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దేశించిన పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలే కీలకం. పాలనా సౌలభ్యం, పేదరిక నిర్మూలనకు జనగణన దోహదం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన జనగణన-2027కు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తొలిదశలో గృహగణన నమోదు చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకూ గృహాలు, నిర్మాణాల జాబితా తయారీ, వాటి నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

కార్యాచరణ ఇలా.. తొలుత 30 రోజుల పాటు అన్ని గృహాలు, నిర్మాణాల జాబితా రూపొందిస్తారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఏ తరహా నిర్మాణం, వంటగది, స్నానాల గది తదితర సదుపాయాల వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా గణన ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 2027 నుంచి జనగణన ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి గణన ప్రక్రియ మొబైల్ యాప్, ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ విధానంలో జరగనున్నట్లు సమాచారం. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20,02,658 మంది ఉన్నారు. ఇందులో రాష్ట్రంలో అత్యధికంగా గ్రామీణ జనాభా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. జిల్లాలో 80.70% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ, 19.30% జనాభా పట్టణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు.

జీవం పోసేనా.. తీసేనా!

శిథిలావస్థలో పశు వైద్యశాలల భవనాలు

పరిశీలన

ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం గ్రామీణ, కొయ్యలగూడెం గ్రామీణ, టి.నరసాపురం- న్యూస్‌టుడే: పెచ్చులూడిన పైకప్పులు.. తేలిన చువ్వలు.. కూలిపోయేలా భవనాలు.. వానొస్తే నానిపోయే గోడలతో జిల్లాలోని పశు వైద్యశాలలు కునారిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో పశువైద్యాధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కనీస మరమ్మతులకు కాసులు లేక నిర్వహణ గాలికి వదిలేసిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.

ఉంగుటూరు మండలం కాగుపాడులోని పశు వైద్యశాల శిథిలమైంది. పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. వైద్యశాల ప్రాంగణంలో పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, పెదవేగి మండలం బాపిరాజుగూడెం, విజయరాయి, పెదవేగిలోనూ ఇదే పరిస్థితి.

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో 1969లో నిర్మించిన పెంకుటిల్లును నేటికీ పశువైద్యశాలగా వినియోగిస్తున్నారు. సుమారు 20 గ్రామాల మూగ జీవాలకు అదే ఆధారం. పైకప్పు పూర్తిగా దెబ్బతింది. తలుపులు, కిటికీలు చెదలుపట్టాయి. గోడలు బీటలు వారాయి.

టి.నరసాపురం మండలం కేతవరం, బొర్రంపాలెం, టి.నరసాపురంలోని పశు వైద్యశాలల భవనాలు దెబ్బతిన్నాయి. బంధంచర్లలో పశు వైద్యశాల ఆరేళ్ల కిందట నేలకూలింది.

జిల్లా వివరాలిలా..

వెటర్నరీ డిస్పెన్సరీలు	105
పశు వైద్య ఆసుపత్రులు	23
గ్రామీణ వైద్యశాలలు	78
శిథిలావస్థకు చేరినవి	14

పశువుల సమాచారమిలా(రూ.లక్షల్లో)..

ఆవులు, ఎద్దులు:	1.35	గేదెలు:	5.06
గొర్రెలు:	5.26	మేకలు:	1.98

వర్షమొస్తే భయంగా..

జిల్లాలో వ్యవసాయం తర్వాత ప్రజల ప్రధాన వృత్తి పాడి. ఎక్కువ మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం పశు వైద్యశాలల వైపు కన్నెత్తి చూడకపోవడంతో భవనాలు మరింత శిథిలమయ్యాయి. పలు చోట్ల వైద్యశాలల గోడలపై, ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తున్నాయి. వర్షం వస్తే ఔషధాలు, ఇతర సామగ్రి తడవకుండా కాపాడుకోవాల్సి వస్తోంది. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని జిల్లా పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు గోవిందరాజు తెలిపారు.

ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 96.5 శాతం హాజరు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు 96.5 శాతం హాజరు నమోదైంది. జనరల్, వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు 54 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం 2,855కి 2,735 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2,413కి 2,341 మంది పరీక్ష రాయలేదు. రెండు పూటలా కలిసి 192 మంది పరీక్ష రాయలేదు. ఎక్కడా చూచిరాత కేసు నమోదు కాలేదని ఆర్ఐవో కె.యోహాన్ తెలిపారు.

గోదారిలో నడిచేలా..!

పోలవరం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని వచ్చే వేలాది మంది భక్తులు గోదావరిపై రాకపోకలకు వీలుగా పట్టిసీమ వద్ద అవతల ఒడ్డు నుంచి కొంత వరకు ఇసుకతో ఫ్లాట్‌ఫారం నిర్మించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్నేళ్లుగా నది ప్రవాహం తీరు మారడంతో ఏటా పట్టిసీమ వద్ద జరిగే మహాశివరాత్రి ఉత్సవాల కోసం ఇసుకతో ఫ్లాట్‌ఫారం నిర్మించి దానికి ఆరు పంట్లు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ చేసే పడవకు పైపులు అమర్చి ఇసుకను గుట్టగా వేస్తున్నారు. దానికి ఇరువైపులా తడికలు కట్టి బస్తాలతో ఇసుక జారిపోకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి 16 వరకు జరిగే ఉత్సవాల కోసం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

నాన్నా.. పెద్దపులి వచ్చే..!

బోడిగూడెంలో పెద్దపులి ఉన్నట్లు పెట్టిన ఫేక్ ఫొటో

పోలవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా వైపు సంచరిస్తున్న పెద్దపులి ఆదివారం తెల్లవారేసరికి ఏలూరు జిల్లా పోలవరం మండలం బోడిగూడెంలో రెండు మేకలను చంపినట్లు ప్రచారం జరిగింది. దీంతో చుట్ట పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. విషయం తెలిసి అటవీశాఖ సిబ్బంది ఆ గ్రామానికి ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. ఈలోగా సామాజిక మాధ్యమంలో అదే గ్రామంలో ఓ ఇంటి వద్ద పెద్దపులి ఉన్నట్లు ఫొటో రావడంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ఇంటిని పరిశీలించారు. అక్కడ ఏమీ లేదు. పులి ఉన్నట్లు వింజరం గ్రామానికి చెందిన యువకుడు ఫేక్ ఫొటో పెట్టినట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. రేంజర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ప్రజలను భయాందోళనకు గురిచేసిన యువకుడిని పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయమై అటవీ శాఖాధికారి ఎస్కే వలీ మాట్లాడుతూ.. పెద్దపులి విషయంలో ఫేక్ ప్రచారం చేయొద్దని ముందు నుంచి అందర్నీ హెచ్చరిస్తున్నామన్నారు. వినకుండా సదరు యువకుడు ఫేక్ ఫొటోతో ప్రజలను భయాందోళనకు గురిచేశాడన్నారు. అందుకే అతడిని పోలీసులకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పెద్దపులి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తిరుగుతుందని, ఆ ప్రాంత అటవీ శాఖాధికారులు దాని జాడలు పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

పర్యావరణానికి ప్రాణం కొల్లేరు

నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

కొల్లేరులో అరుదైన పక్షులు

మండవల్లి, న్యూస్‌టుడే: తక్కువ లోతు కలిగి అనేక జీవజాతులకు ఆవాసంగా ఉండే చిత్తడి నేలలు భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తున్నాయి. దేశంలోనే అరుదైన 85 రకాల చిత్తడి నేలల్లో కొల్లేరుకు ప్రత్యేక స్థానం ఉంది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సార్ పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో చిత్తడి నేలల ఆవశ్యకతను గుర్తించారు. కొల్లేరును 2002 ఆగస్టు 9న రామ్‌సార్ సైట్‌గా గుర్తించారు.

ఎంతో సారవంతమైన..

కొల్లేరులో ఎంతో సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు, చేపలు, రొయ్యల సాగులో వాటికి అవసరమైన పోషకాలు ఇక్కడ సహజసిద్ధంగానే లభిస్తున్నాయి. చేపల చెరువుల్లో నెలకు 100 నుంచి 125 గ్రాములు పెరిగే చేపలు కొల్లేరు ప్రాంతంలో సరాసరిన నెలకు 200 గ్రాముల పెరుగుదల లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

అరుదైన పక్షులు, చేపలకు ఆలవాలం

తూర్పు యూరోప్, ఉత్తరాసియా ప్రాంతాల నుంచి ఏటా పెద్దఎత్తున పక్షులు వచ్చి సంతానోత్పత్తి చేసుకుంటాయి. 186 రకాల వలస పక్షులు, 128 రకాల అరుదైన చేపలు సంతానోత్పత్తి చేసుకుంటూ మనుగడ సాగిస్తున్నాయి. కొరమీను, మట్టగిడస, వాలుగ, వల్లింకాయ, నాటు గొరక, ఇంగిలాయి, బొమ్మిడాయి లాంటి విలువైన జాతి చేపలు కొల్లేరుకు సొంతం.

వ్యర్థాలతో నష్టం

సమీప గ్రామాల్లో ఉప్పునీటి రొయ్యల సాగు, విజయవాడ, ఏలూరు, గుడివాడ పట్టణాల్లో మురుగు మొత్తం కొల్లేరులోకే వచ్చి చేరుతోంది. ఈ నీటిలో హానికారక క్రిమి సంహారక అవశేషాలు, హైడ్రో కార్బన్లు, భారీ లోహ అవశేషాలు చొరబడటంతో కొల్లేరులోని మత్స్య సంపద తరిగిపోతోంది. వ్యర్థాలు తిని పెరుగుతున్న చేపల్ని పక్షులు వేటాడి తినడంతో అవి చనిపోతున్నాయి. పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న ఆక్రమణలు

కొల్లేరులో ఆక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటికేడు ఆక్రమణలు పెరిగిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో వర్షాకాలంలో అంతులేని ప్రవాహం.. వస్తున్నా రెండు నెలల్లోనే కొల్లేరు పూర్తిగా ఎండిపోయి నేలలు బీటలు వారుతున్నాయి. ఇటీవల కాలంలో అటవీశాఖ అక్రమలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నా మరిన్ని చర్యలు అవసరం.

పరిరక్షణకు చర్యలు

కొల్లేరు చిత్తడి నేలలు పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కొల్లేరులో ఆక్రమించి తవ్విన చెరువులను ధ్వంసం చేస్తున్నాం. పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-విజయ, జిల్లా అటవీ శాఖ అధికారి, ఏలూరు

రబీలో వంతుల విధానం అమలు

చినకాపవరం కాలువ

నిడమర్రు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఆదివారం నుంచి రబీ సాగు వంతుల విధానం ప్రారంభమైంది. ఏ కాలువ పరిధిలో ఎన్ని ఎకరాల విస్తీర్ణముంది? ఎన్ని రోజులు వంతుల విధానం అమలు చేయాలన్న అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. తదనుగుణంగా మార్చి నెలాఖరు వరకు వంతుల విధానం అమలు చేయనున్నారు. ఉండి కాలువ ఆయకట్టు పరిధిలో గణపవరం, ఉండి, పాలకోడేరు, కాళ్ల, భీమవరం మండలాల్లో 41,151 ఎకరాలు; వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరు పరిధిలో పెంటపాడు, గణపవరం, నిడమర్రు, ఆకివీడు, కాళ్ల మండలాల్లో 33,962 ఎకరాల్లో రబీ సాగవుతోంది. రైతులు వంతుల వారీ విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జలవనరులశాఖ అధికారులు సూచిస్తున్నారు.

(c) eenadu

బాలలు భళా!

'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రతిభా పాటవ పోటీలు

విజేతలతో పాఠశాల ప్రతినిధులు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక ఆర్ఆర్ పేటలోని ఏలూరు పబ్లిక్ స్కూలులో 'ఈనాడు' ఆధ్వర్యాన ఆదివారం ప్రాంతీయ స్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ఎస్.సుధాకర్ బహుమతులు ప్రదానం చేశారు. 'మాతృభాష ప్రాముఖ్యం, పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు' అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో బి.దేవి సామాన్య, ఆర్.దినేశ్ కార్తిక్, పి.శ్రావ్యశ్రీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 'నీటి సంరక్షణ, నిర్వహణ' అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీలో టి.ప్రీతం, కె.గాయత్రి, టి.లావణ్య లహరి తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అంశంపై ఉపన్యాస పోటీలో పి.శ్రావ్యశ్రీ, జి.లిఖిత, ఇ.వర్షిణి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వర్తమాన అంశాలపై జరిగిన ప్రశ్నావళి పోటీలో టి.షణ్ముఖ్(ప్రథమ), బి.షణ్ముఖ్ (ద్వితీయ), టి.మను(తృతీయ) బహుమతులు పొందారు. న్యాయనిర్ణేతలుగా కె.ఉపేంద్ర సింగ్, ఎన్.నరేశ్ కుమార్, కేఎస్ చంద్రశేఖర్, వి.భావన వ్యవహరించారు.

నేత్రపర్వంగా దుగ్గిరాల బాలరావమ్మ జాతర

అలంకరణలో అమ్మవారు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని తోటపల్లి, ఆగిరిపల్లి, కనసానపల్లి గ్రామాల్లో దుగ్గిరాల బాలరావమ్మ మాఘ పౌర్ణమి జాతర ఆదివారం రాత్రితో వైభవంగా ముగిసింది. తోటపల్లిలో మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి ప్రభ మహోత్సవం పురవీధుల్లో కనుల పండువగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆలయం వద్ద సంతానం కలగాలని, తమ కోర్కెలు తీరాలని మహిళలు పాణాచారాన్ని పాటించారు. అమ్మవారి ఉయ్యాల మండపం వద్ద వైభవంగా పూలంగి సేవ, అమ్మవారి దివ్య దర్శనం కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో సీహెచ్ సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మూడు గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు. నాటకాలు, నృత్యాలు, కోలాటాలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

చక్రస్నానోత్సవం.. భక్తజన శోభితం

చక్రపెరుమాళ్ స్వామికి అభిషేకం ★ చక్రస్నానానికి వచ్చిన భక్తజనం

అంతర్వేది, మామిడికుదురు, న్యూస్‌టుడే: అంతర్వేది సాగర తీరం మాఘపౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన వారి నారసింహ నామ స్మరణ నడుమ చక్రస్నానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు, వేదపండితులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు. అనంతరం పెరుమాళ్ ప్రతిమను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అరపపై పెట్టి భక్తులకు జల్లుస్నానాలకు అవకాశం కల్పించారు. అంతా వసంత మండపం వద్ద దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ జరిగింది.

గరుడ విహంగం.. సుదర్శన పెరుమాళ్‌కు విశేషార్చనలు చేసి చక్రస్నానోత్సవానికి తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశంలో ఓ గరుడ పక్షి రివ్వున ఎగురుతూ రెండు పర్యాయాలు చుట్టూ తిరగడంతో భక్తులంతా మంత్రముగ్ధులయ్యారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Mee FM
Organised by ఈనాడు

ఏపీ వికాస అమరావతి జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ వికాస అమరావతి జిల్లా ఛైర్మన్‌గా కె.రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.రాంబాబు, అసోసియేట్ ఛైర్మన్‌గా సీహెచ్ఆర్‌కే వర్మ, కోశాధికారిగా కె.మహాలక్ష్మి, కో-ఛైర్మన్లుగా టి.శ్రీనివాస్, ఆర్.నాగేశ్వరరావు, బి.సత్యనారాయణ, ఎన్.శ్రీకాంత్, కార్యదర్శులుగా పి.భాస్కర్, కె.రాజ్‌కమల్, వి.బాలాజీ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఎం.ఆదినారాయణ, సహాయ ఎన్నికల అధికారిగా ప్రమోద్ కుమార్ వ్యవహరించారు.

కోపల్లెలో వంతెన నిర్మాణం.. వాహనాల మళ్లింపు

కోపల్లె(కాళ్ల), న్యూస్‌టుడే: కాళ్ల మండలం కోపల్లె కొత్త వంతెన నిర్మాణం కారణంగా వాహనాలు మళ్లించేందుకు ఎస్సై శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరుపాడు నుంచి భీమవరం వెళ్లే భారీ వాహనాలు జువ్వలపాలెం వంతెన నుంచి ఐభీమవరం మీదుగా భీమవరం వెళ్లాలని సూచించారు. ఆక్వా చెరువులకు సంబంధించిన వాహనాలు జువ్వలపాలెం నుంచి కలవపూడి మీదుగా వెళ్లడానికి అనుమతిచ్చామన్నారు. కార్లు, ద్విచక్ర వాహనదారులు కాళ్ల రామాలయం నుంచి కుప్పనపూడి- ఆకివీడు మీదుగా వెళ్లాలన్నారు. కోపల్లె వంతెన వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భీమవరం నుంచి వచ్చే వాహనాలు ఏవైనా ఉంటే ఎస్ఆర్‌కేఆర్ కళాశాల నుంచి చినఅమిరం, వేంపాడు, కోపల్లె, బొండాడ మీదుగా రావొచ్చని చెప్పారు. తెలియక ఎవరైనా కోపల్లె వరకూ వస్తే కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా ఉండి వెళ్లొచ్చన్నారు. సోమవారం నుంచి ఇది అమల్లో ఉంటుందని ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.

ఎత్తుకు పైఎత్తు.. ప్రత్యర్థి చిత్తు

చదరంగంలో రాణిస్తున్న బాలలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఆ బాలలు అటు చదువు, ఇటు చదరంగంలో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళ సుమారు రెండు గంటలపాటు డి.లక్ష్మణరావు వద్ద శిక్షణ పొందుతూ. మరింత రాటుదేలుతున్నారు. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులేస్తూ విజయ బావుటా ఎగురవేస్తున్నారు. ఏలూరుకు చెందిన బాలలపై 'న్యూస్‌టుడే' కథనం.

పతకాల పంట

నా పేరు సీహెచ్ సాత్విక్. ఏలూరు వేరియంట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో అండర్-7 విభాగంలో ఇప్పటికే పలు పతకాలు సాధించా. ఇటీవల విజయవాడ, జంగారెడ్డిగూడెం వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నా. భీమవరంలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి, రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఏపీ ఓపెన్ చెస్ టోర్నీలో ప్రథమ స్థానాల్లో నిలిచా. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నా.

ముచ్చెమటలు పట్టిస్తూ..

నా పేరు కె.నవదీప్. సీఆర్ఆర్ పబ్లిక్ స్కూలులో పదో తరగతి చదువుతున్నా. కాస్త తీరిక దొరికితే చాలు.. చదరంగంపైనే దృష్టి సారిస్తున్నా. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచా. గతేడాది రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ అండర్-15 విభాగంలో ప్రథమ స్థానం సొంతం చేసుకున్నా. ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్‌గా 1471 ర్యాంకు పొందా. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశం తరఫున ఆడాలన్నది లక్ష్యం.

ప్రతిభ అమోఘం

నా పేరు జె.అక్షిత్. సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. చిరుప్రాయం నుంచే చదరంగంలో ప్రతిభ కనబరుస్తున్నా. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన ఏపీ స్టేట్ ఓపెన్ రేటింగ్ చెస్ అండర్-15 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచా. రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నా. ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్‌లో 1441 ర్యాంకు సొంతం చేసుకున్నా. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్‌గా ఎదగాలన్న ధ్యేయంతో శ్రమిస్తున్నా.

రాజధానికి నిధుల కేటాయింపు హర్షణీయం: ఎంపీ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ.1,128 కోట్లు కేటాయించడం హర్షణీయమని ఎంపీ మహేశ్‌కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల బాగుకు రూ.500 కోట్లు ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా నిధులు కేటాయించడం అభినందనీయమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యం దిశగా కేంద్ర పద్దు

భాజపా నాయకులు గారపాటి, ముళ్లపూడి

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వికసిత్ భారత్- 2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఏలూరులో ఆదివారం వేర్వేరు కార్యక్రమాల్లో వారు పాల్గొని బడ్జెట్‌పై స్పందించారు. సమాజంలోని అన్ని వర్గాల ఆశలను ప్రతిబింబించేలా పద్దు రూపొందించారన్నారు. రైతులకు భరోసా, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రియురాలిపై అమానుష దాడి

ఏలూరు ఆర్ఆర్ పేట, న్యూస్‌టుడే: ప్రియురాలు తనను దూరం పెట్టిందన్న కక్షతో దారుణానికి పాల్పడ్డాడో ఉన్మాది. ఆమెపై అమానుష దాడికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉంగుటూరుకు చెందిన వివాహితకు అదే గ్రామానికి చెందిన కోరాడ సురేశ్‌కు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల వివాహిత సురేశ్‌ను దూరం పెట్టింది. మరో వ్యక్తితో చనువుగా మెలుగుతోందన్న అనుమానం.. తనను కాదనుకుందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గత నెల 31న వివాహితను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాచుగుంట శివారు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కోళ్లను కాల్చేందుకు వినియోగించే సిలిండర్, ఇతర పరికరాలను సిద్ధం చేసుకున్నాడు. ప్రియురాలిని చెట్టుకు కట్టేసి.. కాల్చి గాయపరిచాడు. తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

కొమ్మకు ప్రాణమొచ్చి.. కాండానికి పూతొచ్చి!

పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన ఖాన్ ఇంటి ఆవరణలోని బంగినపల్లి రకం మామిడిచెట్టు కాండానికి పూత పూసి అబ్బురపరుస్తోంది. పూతొచ్చిన చోట గతంలో కొమ్మ ఉండేది. దాన్ని తొలగించినా పూత విరబూసి ఆకట్టుకుంటోంది. 'కొత్తగా పెరిగే రెమ్మల నుంచి కాకుండా ప్రధాన కాండం నుంచి పూలు, పండ్లు ఉత్పత్తి చేయడాన్ని కౌలిఫ్లోరీ అంటాం. అందుకే మామిడి తోటల్లో పాత కొమ్మలు తొలగించడం ద్వారా కొత్త చిగురు ఏర్పడి ఎక్కువగా దిగుబడులు వస్తాయి' అని నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి తెలిపారు. - ఈనాడు, ఏలూరు

1.25 కిలోల వెండి కవచం బహూకరణ

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కన్నాపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగేంద్ర స్వామికి 1.25కిలోల వెండి కవచాన్ని గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్మా కృష్ణ, కనకదుర్గ దంపతులు ఆదివారం బహూకరించారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజల అనంతరం వెండి కవచాన్ని తొడిగారు.

బడ్జెట్‌లో రైతులకు మొండిచేయి

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రైతులకు మొండిచేయి చూపారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. కోకో, కొబ్బరి, జీడిమామిడి తదితర పంటలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కోట్ల మంది స్కీం వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. కీలక శాఖలకు నిధుల కేటాయింపు తగ్గించడం హేయమని వారు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 162, 171, 182 చికెన్ విత్ స్కిన్ - 314 చికెన్ స్కిన్‌లెస్ - 324.

జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా నజీమున్నీసా



నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడుకు చెందిన సయ్యద్ నజీమున్నీసా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఏలూరులో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆమెను జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఏలూరు జిల్లా మెప్మా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు పురపాలక సంఘాల పరిధిలోని నాలుగు పురపాలక సంఘాల పరిధిలో ఉన్న స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్య సభ్యులు ఈమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి నియోజకవర్గంలోని మహిళలు, తెదేపా అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు.

ఉద్యోగాల పేరిట టోకరా.. ఒకరిపై కేసు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు వేయిస్తానన్న ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తికి సొమ్ము చెల్లించి మోసపోయామని కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన ఇద్దరు యువకులు చేసిన ఫిర్యాదుపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండకు చెందిన విసంపల్లి సిరిల్ ఫోన్‌కాల్ ద్వారా వీళ్లకు పరిచయం అయ్యాడు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. వారికి సైతం ఉద్యోగాలు వేయిస్తానని చెప్పాడు. దీంతో గత ఏడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు దఫాలుగా తలో రూ.40 వేలు చొప్పున సిరిల్‌కు చెల్లించారు. సొమ్ము తీసుకున్న తరువాత కొన్ని నెలలుగా సిరిల్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించిన యువకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు నుంచి జారిపడి మృతి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాదంపూడి, తాడేపల్లిగూడెం మధ్య ఆదివారం జరిగిందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై ఎ.అప్పారావు తెలిపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని వివరించారు. అతని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని అంచనా. వివరాలు తెలిసినవారు ఈ కింది 94906 17090, 80191 57528 నంబర్లలో సంప్రదించాలన్నారు.

సర్పంచి, స్థానిక మహిళల ఘర్షణ

● ఇరు వర్గాలకు గాయాలు ● కేసు నమోదు చేసిన పోలీసులు


ఆసుపత్రి వద్ద గ్రామస్థులు

కైకలూరు, న్యూస్‌టుడే: ఇంటి స్థలాలు, కుళాయిల నగదు విషయంలో కైకలూరు మండలం నత్తగుళ్లపాడు సర్పంచి (వైకాపా).. స్థానిక మహిళల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారి తీసింది. ఇరు వర్గాలు గాయపడ్డాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో సర్పంచి ముంగర రామకృష్ణంరాజు ఇంటి స్థలాలు, తాగునీటి కుళాయిల కోసం గ్రామస్థుల నుంచి రూ.20 వేలు చొప్పున వసూలు చేశారు. ఎటువంటి లబ్ధి జరగక పోవడంతో ఈ నగదుపై గ్రామంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్నినెలల నుంచి సర్పంచి తెలంగాణలోని గద్వాల్‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి నత్తగుళ్లపాడు రావడంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్థురాలు ఘంటసాల రాజకుమారి సర్పంచి ఇంటికి వెళ్లి నగదు తిరిగివ్వాలని అడిగారు. ఈ క్రమంలో సర్పంచి తనతో ఘర్షణ పడి దాడి చేసి గాయపరిచినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న రాజకుమారి కుటుంబ సభ్యులు నభిగారి లక్ష్మి, ఎం.రాధామణి మరికొందరు వెళ్లగా వారిపై సైతం అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించి దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగ్గా అయిదుగురు మహిళలు, ఓ వ్యక్తికి గాయాలై చికిత్స కోసం ఆదివారం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

పాత కక్షలతోనే దాడి..

ఘర్షణలో సర్పంచి వీపు, తల భాగంలో తీవ్రంగా గాయాలై కైకలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచి భార్య, తల్లి విలేకరులతో మాట్లాడుతూ కొందరు గ్రామస్థులు పాత కక్షల నేపథ్యంలో తమపై దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆసుపత్రిలో రామకృష్ణంరాజును పరామర్శించారు. దీనిపై ఇరు వర్గాల బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

REAL ESTATE
PLOT FOR SALE
200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

JOBS
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.67 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

92.7FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

(c) eenadu

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష వితరణ

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకు చెందిన వెలిచేటి వీరవెంకట హనుమంతరావు దంపతులు ఆదివారం రూ.లక్ష విరాళం అందజేశారు. వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం బహూకరించారు. ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

దాతకు స్వామివారి చిత్రపటం బహూకరణ

రహదారి నిబంధనలు పాటించండి

కలపర్రు(పెదపాడు), న్యూస్‌టుడే: వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ సూచించారు. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్ర వాహనదారులు నడుపుతున్న చోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శిరస్త్రాణం పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్సై ఆర్.శ్రీను, సిబ్బంది ఉన్నారు.

చోదకులకు సూచనలిస్తున్న రాజశేఖర్

హేలాపురి.. ఆధ్యాత్మిక సిరి

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర సందర్భంగా.. నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎటుచూసినా జన కోలాహలం కనిపించింది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. మహాకుంభం నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. గంగానమ్మను మేయర్ నూర్జహాన్ దర్శించుకున్నారు. జాతరకొచ్చే బంధుమిత్రులతో నగర దారులన్నీ కిక్కిరిశాయి. నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ● తంగెళ్లమూడి గంగానమ్మ జాతర సందర్భంగా.. మేడ ముందు నల్లమారెమ్మ ముగ్గు వేశారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పొలిమేర వరకు సాగనంపారు. - న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం, గ్రామీణ

కుంభం తీసుకొస్తున్న బాలిక

అమ్మవారికి నమస్కరిస్తున్న మేయర్ నూర్జహాన్

నల్లమారెమ్మను దర్శించుకుంటూ..

క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు

పడమర లాకుల వద్ద నిలిచిన వాహనాలు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? తంగెళ్లమూడి శివారు భాగ్యనగర్‌లో దోమల బెడద ఎక్కువ ఉంది. రాత్రివేళ కంటిమీద కునుకు వేయలేక పోతున్నాం. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. **- నరేశ్, స్థానికుడు**

✔ కాలనీలో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం. దోమల నివారణ మందులు పిచికారీ చేయిస్తాం. **- శ్రీనివాస్, అదనపు కమిషనర్**

దెందులూరు, న్యూస్‌టుడే: ? దెందులూరు ఎస్ఎంఆర్ నగర్ సమీప మద్యం దుకాణం వద్ద మందుబాబులు రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు ఆపేస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. **- వెంకటేశ్వరరావు, చోదకుడు**

✔ వాహనాలు రోడ్డుపై నిలపకుండా చూస్తాం. రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటాం. **- శివాజీ, ఎస్సై**

రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపొద్దు: వ్యకాసం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని వీబీజీ రామ్‌జీ పథకంగా మార్చి.. రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడం సరికాదని వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు హితవు పలికారు. వికసిత్ భారత్ జీ రామ్ జీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ చాటపర్రులో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించి, ఏడాదికి 200 పని దినాలు కల్పించాలన్నారు. కూలీలకు రోజువారీ వేతనం రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్‌జీని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సంఘ నాయకులు కరపత్రాలు ఆవిష్కరించి కూలీలకు పంచిపెట్టారు.

కరపత్రాలు ప్రదర్శిస్తున్న నాయకులు

యోగం లేక.. ప్రయోగం చేయలేక!

జూనియర్ కళాశాలల్లో రసాయనాలు, పరికరాల కొరత

పరిశీలన

ఏలూరు ఆర్ఆర్ పేట, ఉంగుటూరు, గణపవరం- న్యూస్‌టుడే

ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కళాశాలల్లో పాత పరికరాలు, కాలం చెల్లిన రసాయనాలు వినియోగిస్తున్నారు. ఎక్కడా తగినంత నిధుల్లేక పోవడంతో ఉన్నవాటిని సర్దుబాటు చేస్తున్నారు. యాసిడ్‌లు, ఇతర రసాయనాలు ఆచితూచి వాడాల్సి వస్తోంది.

శిథిలావస్థలో.. కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా వసతుల్లేకపోవడంతో.. సమీప కళాశాలలకు వెళ్లి ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి. ఏళ్లుగా ప్రయోగ సహాయకుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో.. నిర్వహణ భారం అధ్యాపకులపైనే పడుతోంది. ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్‌లు ఏర్పాటు చేసి నాలుగేళ్లవుతున్నా.. ప్రయోగాలకు మాత్రం సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.

ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని భౌతికశాస్త్ర ప్రయోగశాలలో పరికరాలు పాతబడిపోయాయి. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు నాలుగు హైస్కూల్ ప్లస్‌ల విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ప్రయోగ తరగతులు నిర్వహించడం క్లిష్టమవుతోంది. ల్యాబ్ సహాయకుల్లేరు. పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాల నిర్వహించే షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది.

ఉంగుటూరు మండలం నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. దాంతో పక్కనున్న శ్రీఅరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షిఫ్టు విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రయోగశాల మాత్రం శిథిల భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రైవేటు కళాశాల, నిడమర్రు హైస్కూల్ ప్లస్ విద్యార్థులు 81 మంది బిక్కుబిక్కుమంటూ ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి. జంతుశాస్త్ర ప్రయోగశాల, గ్రంథాలయం ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. రసాయనశాస్త్ర ప్రయోగశాల దెబ్బతిని శ్లాబు పెచ్చులూడింది. నాలుగేళ్ల నాటి రసాయనాలే దర్శనమిస్తున్నాయి.

గణపవరంలో శ్రీచింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 23 మంది విద్యార్థులుండటంతో.. స్థానికంగా ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక్కడ పూర్తిస్థాయి సామగ్రి ఉన్నా.. సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి. భౌతిక, రసాయనశాస్త్ర ప్రయోగశాలల్లో వెలుతురు అంతంత మాత్రమే. వృక్ష, జంతుశాస్త్ర ప్రయోగశాల గది ఇరుకుగా, చీకట్లో ఉంటోంది. గదిలో సీసీ కెమెరా లేదు.

చెక్కులందుకున్న లబ్ధిదారులతో వీరాంజనేయులు

పేదల వైద్యానికి ప్రభుత్వం అండ: గన్ని

భీమడోలు, న్యూస్‌టుడే: పేదల అత్యవసర వైద్యానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో నియోజకవర్గంలోని 58 మందికి రూ.28,58,676 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. సహాయం కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రజలు సైతం చంద్రబాబు పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కొత్త భవనంలోకి ఉప తపాలా కార్యాలయం

గణపవరం, న్యూస్‌టుడే: స్థానిక బస్టాండు ఎదుటనున్న కొత్త భవనంలోకి ఉప తపాలా కార్యాలయాన్ని మార్పు చేసినట్లు సబ్ పోస్టుమాస్టార్ సీహెచ్ విజయకుమార్ తెలిపారు. గణపవరం కార్యాలయం పరిధిలో 12 బ్రాంచులున్నాయని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు. కొత్త భవనంలో ఆధార్ మార్పులు, చేర్పులకు ఇబ్బందులుండవని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించండి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ఉపాధిహామీపై వికసిత్ దాడిని నిరసిస్తూ గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 9న ఏపీవో కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.

నిర్లక్ష్యానికి నిదర్శనం

ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ సమీప కీలక మలుపు వద్ద రోడ్డు పక్కనున్న హెచ్చరిక బోర్డును పిచ్చిమొక్కలు కప్పేశాయి. అసలే బ్లాక్ స్పాట్ కావడం.. అక్కడి సూచిక కనిపించకపోవడంతో కొత్తగా వచ్చేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. మలుపు వద్ద వాహనాల వేగాన్ని అదుపు చేయలేక అదుపు తప్పుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు తొలగించాలని చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బాదంపూడి(ఉంగుటూరు)**

బకాయిల చెల్లింపునకు వినతి

దుగ్గిరాల(పెదవేగి), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన అపరిష్కృత డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. దుగ్గిరాల విడిది కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదివారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. పన్నెండో పీఆర్సీని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, వారికి తోడ్పాటునివ్వాలని కోరారు. నాయకులు రవికుమార్, తేరా ప్రభాకర్, పోలిరెడ్డి వెంకట రమణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్తగించక.. పూర్తి చేయక!

పెదవేగి మండలం జగన్నాథపురంలో సంపద కేంద్రం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. నెలలుగా నిరుపయోగంగా ఉండటంతో.. మందుబాబులు అడ్డాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గ్రామంలో సంపద సృష్టి లక్ష్యం నీరుగారింది. **- న్యూస్‌టుడే, జగన్నాథపురం(పెదవేగి)**

మురుగు పారక.. పట్టించుకోక!

పెదపాడు మండలం కలపర్రు సమీప జాతీయ రహదారి వెంబడి భారీగా హోటళ్లు, దాబాలు వెలిశాయి. వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను కాలువల్లో పారబోస్తున్నారు. ఫలితంగా మురుగు ముందుకెళ్లడం లేదు. **- న్యూస్‌టుడే, కలపర్రు (పెదపాడు)**

చెత్త.. తీయక చింత!

నిడమర్రు మండలం బువ్వనపల్లి పంచాయతీలో సేకరించిన చెత్తాచెదారాన్ని సంపద కేంద్రానికి తరలించడం లేదు. అడవికొలను వెళ్లే రోడ్డు అంచున పడేస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

శిథిలమై.. ప్రమాదభరితమై

ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓవర్‌హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. జల్‌జీవన్ మిషన్ కింద రూ.50 లక్షలతో.. 1.20 లక్షల సామర్థ్యంతో కొత్త ట్యాంకు నిర్మాణాన్ని ప్రారంభించినా, నేటికీ పూర్తిచేయలేదు. **- న్యూస్‌టుడే, బాదంపూడి(ఉంగుటూరు)**

దారంచు.. ఎప్పటికి పూడ్చు!

ఏలూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారి దెబ్బతింది. అంచుల్లో భారీ గుంతలు ఏర్పడి.. ప్రయాణికులను పరీక్షిస్తున్నాయి. రాత్రివేళ గుంతలను తప్పించే క్రమంలో వాహనదారులు అదుపు తప్పుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు నగరం**

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

భీమడోలు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన ఘటన భీమడోలులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమారస్వామి, గంజి పరమేశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వీరిని కూడలిలో కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొట్టి..

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్తు కార్యాలయ కూడలిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో ద్విచక్ర వాహనం వెళ్తున్నారు. ఎదురుగా మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడిని బలంగా ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను 108 వాహనంలో సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జూదరులపై కేసు

భీమడోలు, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం నిర్వహిస్తున్న కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. ఆయిదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,470, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	మన శంకర వరప్రసాద్ గారు
అంబిక మినీ	జగన్నాథ్
సాయి బాలాజీ	త్రిముఖ
బాలాజీ	రాజాసాబ్
సత్యనారాయణ 1	మన శంకర వరప్రసాద్ గారు
సత్యనారాయణ 2	అనగనగా ఒక రాజు
సత్యనారాయణ 3	ఓం శాంతి.. శాంతి శాంతి
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	దేవగుడి
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	అనగనగా ఒక రాజు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	అనగనగా ఒక రాజు

రాంబాబు వ్యాఖ్యలు జుగుప్సాకరం: బడేటి

తెదేపా శ్రేణుల నిరసన

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ధ్వజమెత్తారు. పవరుపేట విడిది కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం రాంబాబు దిష్టిబొమ్మను తెదేపా నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. నాయకులు పార్థసారథి, శివప్రసాద్, కె.శ్రీనివాస్, ఆర్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: జగన్ సైకో మనస్తత్వానికి వైకాపా నేత అంబటి రాంబాబు మురికి మాటలే నిదర్శనమని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు విమర్శించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి నిరసన తెలిపారు.

అప్పనవీడు(పెదపాడు): అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ.. అప్పనవీడు కూడలిలో కూటమి నాయకులు ఆదివారం రాస్తారోకో చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు రాంప్రసాద్, శ్రీనివాసరావు, రేవతి, వాసవి, నాగేశ్వరరావు, రవి, రామారావు పాల్గొన్నారు.

ఏలూరు: మాట్లాడుతున్న ఎమ్మెల్యే చంటి

పెదపాడు: అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

దెందులూరు: అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాల సందర్భంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అగ్నిగుండాన్ని వెలిగించారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకం ఆకట్టుకుంది.

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

ఏలూరు ఆధ్యాత్మికం: తూర్పువీధి సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారికి చూర్ణోత్సవం, చక్రస్నానం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం తిరుచ్చి వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ చేపట్టారు.

లక్ష్మీనారాయణుడిగా సూర్యభగవానుడు

పవరుపేట(ఏలూరు ఆధ్యాత్మికం), న్యూస్‌టుడే: మాఘ మాసం సందర్భంగా పవరుపేటలోని సూర్యభగవానుడి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారిని లక్ష్మీనారాయణుడిగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి సూర్యభగవానుడిని దర్శించుకున్నారు.

వేడుకగా పల్లకీ సేవ

ఏలూరు గ్రామీణ: మాఘ పౌర్ణమి సందర్భంగా దొండపాడు శ్రీనం దత్తనాథ క్షేత్రంలో లలితా మహాత్రిపుర సుందరిదేవికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ, పల్లకీ సేవ జరిగింది. అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయస్వామికి భక్తిశ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించారు.

రాట్నాలమ్మకు అభిషేకం

రాట్నాలకుంట(పెదవేగి): రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అర్చన చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. పూజాద్రవ్యాలు, ప్రసాదాల విక్రయాలతో రూ.48,425 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో సతీశ్‌కుమార్ తెలిపారు.

గణపవరం మండలం జల్లికాకినాడ- పాండువ్వ రహదారి కంకర తేలిన దృశ్యమిది. ఈ మార్గం పుంత దారి కంటే దారుణంగా తయారైంది. వర్షాకాలంలో నడిచి వెళ్లలేని పరిస్థితి. రైతులు తమ వ్యవసాయోత్పత్తులను తరలించేందుకు దీన్నే వినియోగిస్తారు. కొందరు ఆక్వా రైతులు సొంతంగా నిధులు పోగేసుకొని మరమ్మతులు చేస్తున్నా.. అవి ఏడాదికే దెబ్బతింటున్నాయి.

అభివృద్ధికి నోచని అనుసంధాన రోడ్లు

పదేళ్లుగా పోతున్నాం.. పడిపోతున్నాం

గణపవరం, న్యూస్‌టుడే

మండలంలో అనుసంధాన(లింక్) రహదారులు ఛిద్రమయ్యాయి. వాటిని నిర్మించి పదేళ్లు దాటడంతో.. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికెళ్లే ఏ దారిని చూసినా దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాళ్లు లేచి, భారీ గుంతలతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం చూపుతున్నాయి. మండలంలో సుమారు 40 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారులున్నాయి. సింహభాగం దెబ్బతినడంతో.. రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.

అర్ధవరం- కొత్తపల్లి రోడ్డు గుంతలుపడిన చిత్రమిది. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. అనుసంధాన రహదారి కావడంతో.. పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి గాయపడుతున్నారు.

ఎక్కడెక్కడ అంటే.. జల్లికాకినాడ- అర్ధవరం, అర్ధవరం- కొత్తపల్లి, పిప్పర- కాశిపాడు, కేశవరం- శీతాలంకొండేపాడు, అప్పన్నపేట- అగ్రహార గోపవరం, ముగ్గళ్ల- అర్ధవరం, అగ్రహార గోపవరం- ముగ్గళ్ల, మొయ్యేరు- దాసుళ్ల కుముదవల్లి, ముప్పర్తిపాడు- కేశవరం, మొయ్యేరు- ముప్పర్తిపాడు రహదారులు ఛిద్రమయ్యాయి. వీటిని బాగు చేయాలని గ్రామీణులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అధికారులు స్పందించి కనీస మరమ్మతులైనా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రాధాన్య క్రమంలో.. 'అనుసంధాన రహదారులను ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి చేస్తాం. జల్లికాకినాడ- అర్ధవరం, పిప్పర- కాశిపాడు రహదారుల్ని 9.39 కిలోమీటర్లు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తాం' అని గణపవరం పంచాయతీరాజ్ ఏఈ దుర్గా ప్రసాద్ తెలిపారు.

ఆసక్తి పెరిగేలా.. రోజూ వచ్చేలా..

అంగన్‌వాడీ కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలు

గుండుగొలను(భీమడోలు), న్యూస్‌టుడే

చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరిగేలా.. ఆరోగ్యంపై అవగాహన కలిగేలా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి.

భీమడోలు ప్రాజెక్టు వివరాలు

మండలం	కేంద్రాలు	చిన్నారులు	బాలింతలు	గర్భిణులు
భీమడోలు	64	2,858	257	244
ఉంగుటూరు	85	3,266	291	310
నిడమర్రు	47	1,799	174	167

పిల్లలతో ఆటలు ఆడిస్తున్న కార్యకర్తలు

ఆటపాటలతో బోధన.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఒకే తరహాలో విద్యాబోధన అందించేందుకు రిమోట్ లెర్నింగ్ మెసేజ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రూపొందించిన ప్రత్యేక సిలబస్‌తో బొమ్మలతో కూడిన పాఠ్యాంశాలను ఆటపాటలతో బోధిస్తున్నారు. ఇందుకు అవసరమైన బోధనా సామగ్రిని ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించారు.

ప్రథమ చికిత్స కిట్లు.. చిన్నారుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహనతో పాటు మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'ముస్తాబు' కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు చేతులు సరిగ్గా కడుక్కోవడం, పళ్లు తోముకోవడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, తల దువ్వుకోవడం, ముఖానికి పౌడర్ రాసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రథమ చికిత్స కిట్లను సైతం పంపిణీ చేస్తున్నారు.

మెరుగైన జీవనశైలి 'పిల్లలకు మెరుగైన జీవనశైలి అలవడేలా ఆటపాటలతో బోధన, వారి ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు పాటించేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వాటితో వారికి చదువుపై ఆసక్తి పెరుగుతోంది' అని సీడీపీవో ఎం.రాజశేఖర్ తెలిపారు.

(c) eenadu

పోలవరం

•పోలవరం • చింతలపూడి

సేవా భావంతో మెలగాలి

చింతలపూడి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సేవా భావంతో మెలగాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. 'ఆకుల వేణుగోపాలరావు స్వచ్ఛంద సంస్థ' ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు యంత్రాల పంపిణీ స్థానిక వీకేఎం ఫంక్షన్ హాల్‌లో ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల జీవనోపాధికి ఉపయోగపడేలా కుట్టు యంత్రాలు అందించడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం సైతం మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేలా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు రుణ సదుపాయం కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏఎంసీ ఛైర్మన్ చీదరాల దుర్గాపార్వతి, తెదేపా పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, జనసేన మండలాధ్యక్షుడు చీదరాల మధుబాబు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్ మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారంతా ఈ నెల 5 నుంచి 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: మంగపతిదేవిపేటలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ గత నెల 29న 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన ప్రచురితమైన సమస్యపై పంచాయతీ కార్యదర్శి సురేశ్ స్పందించారు. తాగునీటి సరఫరా మోటారు మరమ్మతులకు గురైన నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..	జంగారెడ్డిగూడెం: 80085 74478
	కొయ్యలగూడెం: 80085 74947
	చింతలపూడి: 76759 19086

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ? జంగారెడ్డిగూడెం పట్టణంలోని డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ విపరీతంగా అలుముకుంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. **- వెంకన్న**
✔ నిప్పు పెట్టకుండా చర్యలు తీసుకుంటాం. **-రమణ, కమిషనర్**
? జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేయపురంలో వీధి దీపాలు వెలగడం లేదు. **- దుర్గ, జంగారెడ్డిగూడెం**
✔ సమస్య పరిష్కరిస్తాం. **-కేవీ రమణ, కమిషనర్**
చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి పట్టణం స్టేట్ బ్యాంక్ నగర్‌లో డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం. దోమలు విజృంభిస్తున్నాయి. **- రామారావు, ఉపాధ్యాయుడు**
✔ చర్యలు తీసుకుంటాం. దోమల నివారణకు మందు పిచికారీ చేయిస్తాం. **- రాంబాబు, నగర పంచాయతీ కమిషనర్**
చింతలపూడి, న్యూస్‌టుడే: ? చింతలపూడి నుంచి ఆంథోనీనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో మైనర్లు లైసెన్స్‌లు లేకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. **- నవీన్**
✔ వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఇటీవల కౌన్సెలింగ్ ఇచ్చాం. మళ్లీ పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. **- సతీశ్, ఎస్సై**
? పట్టణంలోని ప్రధాన రహదారిలో రత్నా కాంప్లెక్స్, ఫైర్‌స్టేషన్, పాత బస్టాండులో రహదారులు అధ్వానంగా మారాయి. **-సుందరం**
✔ పట్టణంలో రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు చేపడతాం. **- శ్రీకర్, ఆర్అండ్‌బీ డీఈ**
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ? ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న వీధిలో మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా ఉంది. రోడ్డుపైకి రావడంతో బడికెళ్లాలంటే పిల్లలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దోమలతోనూ ఇబ్బంది పడుతున్నాం. **-సత్యనారాయణ**
✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **-పవన్, పంచాయతీ కార్యదర్శి**
? బయ్యనగూడెం సరిపల్లి మార్గంలో కొత్తగా సీసీ రోడ్డు పోశారు. రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదు. **-శ్రీనివాస్, బయ్యనగూడెం**
✔ సీసీ రహదారి అంచుల, బ్లాకులుగా కట్ చేయడం వంటి కొన్ని పనులు జరుగుతున్నాయి. **- హరికృష్ణ, డీఈఈ ఆర్అండ్‌బీ**

బట్టీలు పెట్టేస్తాం.. నిబంధనలు కాల్చేస్తాం..

జనావాసాల సమీపంలో నెలకొల్పి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

లింగపాలెంలో ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఇటుక బట్టీ

లింగపాలెం(చింతలపూడి), న్యూస్‌టుడే: ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు పొగ పెడుతున్నారు. జనావాసాల సమీపంలో నెలకొల్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బట్టీలు నిర్వహించాలంటే పలు శాఖల అనుమతులు కావాలి. అవేవీ తీసుకోకుండా మెట్ట మండలాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు.

ప్రయాణికుల కంట్లో నలుసు.. బట్టీలన్నీ రహదారుల పక్కనే ఉన్నాయి. వాటిని కాల్చేటప్పుడు పొగ కమ్మేస్తోంది. దీంతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. లింగపాలెం, చింతలపూడి, కామవరపుకోట, టి.నరసాపురం మండలాల్లో ఎక్కువగా అనధికారిక ఇటుక బట్టీలు దర్శనమిస్తున్నాయి. చింతలపూడి మండలం ప్రగడవరంలో ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీలో పదికిపైగానే బట్టీలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా పక్కపక్కనే ఏర్పాటు చేయడం గమనార్హం.

పొలాలు కౌలుకు తీసుకొని

● ఇటుక బట్టీల నిర్వహణపై కేంద్ర పర్యావరణ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జనావాసాలు, పండ్ల తోటలకు 0.8 కి.మీ దూరంలో ఉండాలి. రెండు బట్టీల మధ్య కచ్చితంగా కిలోమీటరు దూరం ఉండాలి. బట్టీలన్నీ ఒకేచోట ఏర్పాటు చేస్తే క్లస్టర్లుగా మారి ఆ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.

అనధికారికంగా మట్టి.. ప్రతి వేసవిలో ఈ బట్టీలకు లారీలు, ట్రాక్టర్లతో అనధికారికంగా మట్టిని తరలిస్తూ కొందరు భారీగా సంపాదిస్తున్నారు. చెరువుల్లో పొక్లెయిన్లతో తవ్వి వేలాది ట్రాక్టర్ల మట్టిని ఈ బట్టీలకు తరలిస్తున్నారు. ఏ ఒక్కరూ మట్టి తరలింపునకు అనుమతులు తీసుకోవడం లేదు.

● వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించాలంటే రెవెన్యూ అధికారులకు నాలా రుసుం చెల్లించాలి. అనంతరం గ్రామ పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందాలి. ఆ తర్వాతే ఇటుకల బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటిస్తున్న దాఖలాల్లేవు.

● కొంత మంది వ్యాపారులు వ్యవసాయ భూములు కౌలుకు తీసుకుని దందా చేస్తున్నారు. కౌలుకు తీసుకున్న వారు అక్కడున్న బోర్ల నుంచి ఇటుకల తయారీకి నీటిని వాడుకుంటున్నారు. వ్యవసాయ పొలంలో ఉన్న ఆ బోర్లకు ఉచిత విద్యుత్తును వినియోగిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..
ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. బట్టీలకు మట్టి తరలించాలంటే అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
- నజీముల్లాషా, తహసీల్దార్, లింగపాలెం

జగజ్జనని పెద్దింట్లమ్మ

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరు సంరక్షిణి.. జగజ్జనని పెద్దింట్లమ్మా శరణు.. శరణంటూ కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారిని భక్తులు వేడుకొన్నారు. ఆదివారం అమ్మవారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు పరమేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమాభిషేకం, సహస్ర శతనామావళి తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచ హారతులు, ధూప సేవ పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ, ఒడిశా, ఉభయ కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాల నుంచి భక్తులు రావడంతో దేవస్థానం రద్దీగా మారింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను ఈవో కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షించారు.

శ్రద్ధాంజలి
మృదు స్వభావి, అందరినీ చిరునవ్వుతో పలకరించే మహోన్నత వ్యక్తి
శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారి
మరణానికి చింతిస్తూ.. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
కీ॥శే॥ శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారు
మాజీ సర్పంచ్, పుట్లగట్లగూడెం
తాడేపల్లి గోపి, సర్పంచ్, సరిపల్లి
సత్రం వెంకట్రావు, చల్లవారిగూడెం
పెద్దిరెడ్డి సత్యనారాయణమూర్తి, కాకినాడ
కొమ్మిరెడ్డి కృష్ణమూర్తి, సమిశ్రగూడెం

మురికి వ్యాఖ్యలపై తెదేపా శ్రేణుల ఆగ్రహం

చింతలపూడి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోషన్‌కుమార్

జీలుగుమిల్లి: దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బాలరాజు

చింతలపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మురికి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మురికి వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని లేవనెత్తేలా వైకాపా నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా తీవ్రమైన బూతులు తిడుతూ తెలుగుజాతి సిగ్గుపడేలా అంబటి రాంబాబు వ్యవహరించారన్నారు.

హద్దులు దాటితే ఊరుకోం.. జీలుగుమిల్లి(బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని.. ఇలాంటి దూషణలు చేస్తే ఊరుకోము అని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఆదివారం జీలుగుమిల్లి ప్రధాన కూడలి వద్ద అంబటి దిష్టిబొమ్మను నాయకులతో కలిసి దహనం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారాలకు వైకాపా నాయకులు దిగారన్నారు.

జంగారెడ్డిగూడెం పట్టణం, టి.నరసాపురం, కొయ్యలగూడెం, కామవరపుకోట, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ, మండలాధ్యక్షుడు కుక్కల మాధవరావు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, అనంతరం దహనం చేశారు. లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ● జంగారెడ్డిగూడెం మండలం కట్టవపోదలవారిగూడెంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ● బొర్రంపాలెం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం గ్రామాల్లో తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ● కొయ్యలగూడెం జాతీయ రహదారిపై ఏఎంసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ మండలాధ్యక్షుడు పారేపల్లి రామారావు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ● కామవరపుకోటలో అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. ● బయ్యనగూడెంలో జాతీయ రహదారిపై అంబటి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించారు.

ఘనంగా సంత్‌గురు రవిదాస్ జయంతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: సంత్‌గురు రవిదాస్ జయంతి బుట్టాయగూడెంలోని అరుంధతి, అంబేడ్కర్ కాలనీల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొండేపాటి రామకృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంకా కాంచనమాల, భాజపా మండలాధ్యక్షుడు కోసూరు నరేశ్ తదితరులు సంత్‌గురు రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురికి దుస్తులు అందించారు.

అంబటిపై కేసు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన వెలగల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జబీర్ తెలిపారు.

అశ్రునివాళి
పుట్లగట్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
కీ॥శే॥ శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారు
మాజీ సర్పంచ్, పుట్లగట్లగూడెం
బావమరిది: పోల్నాటి హనుమంతరావు - త్రివేణి
మేనల్లుళ్ళు: పోల్నాటి వీరవెంకటసత్యకుమార్ - ప్రమోద
పోల్నాటి చంద్రశేఖర్ - రమాదేవి
పోల్నాటి సత్యనారాయణ - జ్యోతి
పోల్నాటి శంకరం - హేమశ్రీ
పోల్నాటి మంగపతిరాజు - గీతాంజలి
శ్రీనివాసపురం

కమనీయం.. వీరభద్రుడి కల్యాణం

కామవరపుకోట, న్యూస్‌టుడే: భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. కామవరపుకోట పురాతన ఆలయంలో శనివారం రాత్రి ఎదురుకోళ్లతో ప్రారంభమైన కల్యాణ ఘట్టం ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ముగిసింది. వీరభద్రస్వామి-భద్రకాళీ ఉత్సవ విగ్రహాలను భారీ ఊరేగింపుతో కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు ఉండి అక్కయ్య శర్మ, మేడూరి సుబ్రహ్మణ్యం క్రతువు జరిపించారు. అనంతరం పూలతో అలంకరించిన నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.

నేత్రపర్వం.. లక్ష్మీనృసింహుడి గ్రామోత్సవం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. తొలుత స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారు గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

వైభవంగా అమ్మవారి ఊరేగింపు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: బొర్రంపాలెంలో కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం అమ్మవారికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఉంచి పురవీధుల్లో ఊరేగించినట్లు ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వరరావు తెలిపారు.

ఆత్మీయ వేడుక.. ఆనంద గీతిక

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి ఉన్నత పాఠశాలలో 1967-79 మధ్య విద్యనభ్యసించిన విద్యార్థులు పాఠశాలలో ఆదివారం కలిసి సందడి చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలను చూసి మురిసిపోయారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి, సరదాలను గుర్తు చేసుకుంటూ సంబర పడ్డారు. ఆత్మీయ సమావేశానికి కుటుంబసభ్యులతో కలిసి వీరంతా హాజరయ్యారు. వీరిలో ఉద్యోగులు, వ్యాపారస్థులు, రైతులు, రాజకీయ నాయకులున్నారు. ఈ సందర్భంగా తమతో పాటు చదువుకుని ఇటీవల మృతి చెందిన 33 మంది స్నేహితులతో పాటు తమకు పాఠాలు బోధించి మరణించిన ఉపాధ్యాయులకు నివాళులర్పించారు.

పడేలా.. పడేసేలా..

చింతలపూడిలోని మహిళా సమాఖ్య భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాకాలం భవనం మొత్తం నానిపోయి లీకవుతోంది. అందులోనే సచివాలయం ఉండటంతో దస్త్రాలు మొత్తం తడిసిపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. వర్షాకాలంలో విధులు నిర్వహించాలంటే హడలిపోతున్నారు. సమావేశ మందిర భవనం మొత్తం కూలిపోయేలా ఉంది. అయినా అందులోనే అధికారులు డ్వాక్రా సంఘాల మహిళలకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లోపలి భాగంలో శ్లాబ్ మొత్తం బీటలువారి పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. నూతన భవనం నిర్మించాలని పలువురు కోరుతున్నారు. 'సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ప్రజలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తున్నాం.' అని చింతలపూడి ఏపీఎం కమలాదేవి తెలిపారు. **- న్యూస్‌టుడే, చింతలపూడి పట్టణం**

అశ్రుతాంజలి
మృదు స్వభావి, అందరినీ చిరునవ్వుతో పలకరించే మహోన్నత వ్యక్తి
శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారి
మరణానికి చింతిస్తూ.. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
కీ॥శే॥ శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారు
మాజీ సర్పంచ్, పుట్లగట్లగూడెం
తోడల్లుడు: చింతా మాణిక్యాలరావు - అమ్మాజీ (ద్వారకాతిరుమల)
మేనకోడళ్ళు: బండారు భాగ్యరేఖ, కాకినాడ
దగ్గు ధారవల్లి, సరిపల్లి
ఎలికే శ్యామల, శ్రీనివాసపురం
పోకనాటి దుర్గాదేవి, నందిగూడెం
వామిశెట్టి పావని, సర్పంచ్, పుట్లగట్లగూడెం
దుగ్గిరాల చందన, (Hyd.)

గవరమ్మ పేరంటాల తల్లి ఉత్సవం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: గవరవరంలోని పొలాల్లో ఉండే గవరమ్మ పేరంటాల తల్లి ఉత్సవాన్ని ఆదివారం ఆ గ్రామ రైతులు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, రైతులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయికిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేస్తున్నామన్నారు. దేశంలో పేదలకు ఉపాధి చూపుతున్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వీబీజీరామ్‌జీ పేరిట కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టారని, దానితో పేదలకు ఏ మాత్రం ప్రయోజనం లేదన్నారు.

క్రైస్తవ మందిరాలకు వితరణ

టి.నరసాపురం, న్యూస్‌టుడే: అప్పలరాజుగూడెంలో పోలవరం తెలుగు యువత అధ్యక్షుడు గన్నిన సురేంద్ర తన తండ్రి వీరవెంకట కృష్ణారావు జ్ఞాపకార్థం ఆదివారం రెండు క్రైస్తవ మందిరాలకు 50 చొప్పున కుర్చీలు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా తన తండ్రి జ్ఞాపకార్థం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

జాతీయ రహదారి మధ్యలో బాక్స్ కల్వర్టుల ఏర్పాటు

కన్నాపురం కూడలి సమీపంలో..

పోలవరం, న్యూస్‌టుడే: రహదారి మధ్యలో కల్వర్టుల నిర్మాణానికి గతంలో నెలల తరబడి పనులు చేయాల్సి రావడంతో తాత్కాలికంగా మరో రోడ్డు వేసి వాహనాలను దాని మీదుగా మళ్లించేవారు. ప్రస్తుతం నెలలు తరబడి వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందుగానే బాక్స్‌ల రూపంలో ఉండే కాంక్రీట్ దిమ్మెలను సిద్ధం చేసుకుంటున్నారు. వాటిని ట్రాలీలపై తీసుకొచ్చి క్రేన్‌ల ద్వారా ఎక్కడ కావాలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ కూడలి వరకు విస్తరిస్తున్న 365బీబీ జాతీయ రహదారి వెంబడి పలు చోట్ల వర్షపు నీటితో పాటు చేలకు నీరు వెళ్లేందుకు వీలుగా బాక్స్ కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. వెంకటాపురం నుంచి కన్నాపురం కూడలి వరకు నాలుగైదు చోట్ల తూరలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వీటిని అమర్చే పనులు ప్రారంభించారు. వాహనాలను పక్క నుంచి మళ్లించి కల్వర్టు పనులు వేగంగా చేస్తున్నారు. జీలుగుమిల్లి నుంచి కన్నాపురం వరకు జాతీయ రహదారి మధ్యలో సుమారు 50 చోట్ల బాక్స్ కల్వర్టులు, అక్కడక్కడ తూరలు అమర్చాల్సి ఉన్నట్లు జాతీయ రహదారి పనులు పర్యవేక్షిస్తున్న డీఈ శ్రీనివాస్ తెలిపారు. వీటిని పక్కాగా అమర్చిన తరువాత పైనుంచి యథావిధిగా తారు రోడ్డు వేస్తామన్నారు.

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దొరసానిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సీహెచ్ ప్రసాద్(45) కుటుంబ సభ్యులతో ఆదివారం ఘర్షణ పడ్డారు. కోపంతో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు లోపలకు వెళ్లి చూడగా.. ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం సమకూరింది. ఖమ్మంకు చెందిన వేముల లక్ష్మణరావు విరాళాన్ని ఆలయ కార్యాలయంలో ఆదివారం జమ చేశారు. ఈ సందర్భంగా ఏఈవో నటరాజారావు దాతను ప్రత్యేకంగా అభినందించి స్వామివారి ప్రసాదాలు, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

భార్యను వేధిస్తున్న భర్తపై ఫిర్యాదు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: భార్యను వేధిస్తున్న భర్తపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై జబీర్ కథనం మేరకు.. లక్కవరం గ్రామానికి చెందిన యువతికి.. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన భరత్‌కుమార్‌తో 2022లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.15 లక్షలు, ఇతర లాంఛనాలు ఇచ్చారు. అయితే కొంతకాలంగా భరత్‌కుమార్ మద్యానికి బానిసై అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్నాడు. దానికి అతని కుటుంబ సభ్యులు సైతం సహకరిస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

జూద స్థావరంపై దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: గొల్లగూడెంలో జూద స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. అయిదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6వేలు, అయిదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ద్విచక్రవాహనం అదుపు తప్పి ఒకరికి గాయాలు

ముసునూరు, న్యూస్‌టుడే: చెక్కపల్లికి చెందిన పందిరిపల్లి మురళి ఆదివారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరి నూజివీడు వైపు వెళ్తుండగా సింహాద్రిపురం వద్ద వాహనం గుంతలో పడటంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి.

గోశాలలు కట్టాం.. గోసలు పడుతున్నాం

నిధులు విడుదల కాక ఇబ్బందులు

వేలేరుపాడు, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోశాలల పథకం వేలేరుపాడు, బుట్టాయగూడెం మండలాల్లో అమలుకు నోచుకోలేదు. పలు చోట్ల నిర్మాణాలు పూర్తి చేసి ఏడాది కావస్తున్నా.. నేటికీ బిల్లులు చెల్లించక పోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

రూ.2.30 లక్షలతో.. ఉపాధిహామీ పథకం ద్వారా గోశాలలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఒక్కోదానికి గరిష్ఠంగా రూ.2.30 లక్షలు కేటాయించారు. కొలతలను బట్టి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్థానిక అధికారులు ఒత్తిడి చేయడంతో పలువురు అప్పులు చేసి పూర్తి చేశారు. నిర్మాణాలు పూర్తి చేసి ఏడాది కావస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

కార్యాలయాల చుట్టూ తిరిగినా..?
వేలేరుపాడు మండలంలో గల మేడేపల్లి, రామవరం పంచాయతీల్లోని మేడేపల్లి, విప్పలగుంపు, కోయమాదారం, పాతరెడ్డిగూడెం, బండ్లబోరు గ్రామాల్లో 10 గోశాలల నిర్మాణాలు పూర్తి చేశారు. బిల్లుల కోసం గత కొన్ని నెలలుగా ఎంపీడీవో, ఉపాధిహామీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. తెల్లపల్లి, రామవరం, మేడేపల్లిలో ఐదు మంజూరు కాగా, నిధుల విడుదల జాప్యంతో నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

31 మంజూరు.. 6 పూర్తి!.. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 31 గోకులం షెడ్లు మంజూరు కాగా, రెడ్డి గణపవరం, దొరమామిడి, రవ్వావారిగూడెం గ్రామాల్లో రెండేసి పూర్తయ్యాయి. మిగిలినవన్నీ అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదనలు పంపాం.. 'నిర్మాణాలు పూర్తయిన గోశాల బిల్లుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి' అని వేలేరుపాడు ఉపాధిహామీ పథకం ఏపీవో శ్రీలత తెలిపారు.

బాష్పాంజలి
మాకు అత్యంత ఆప్తులు, పుట్లగట్లగూడెం మాజీ సర్పంచ్,
శ్రీ వామిశెట్టి కృష్ణారావు గారి
మరణానికి చింతిస్తూ... వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...
అల్లూరి రామకృష్ణ
ఛైర్మన్: శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం

అమృతమూర్తికి అశ్రునివాళి
మా భవిష్యత్తుకు బంగారు బాటలు చూపిన పవిత్రమూర్తి
శ్రీ రొట్టె గొంతియ్య గారి
మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
శ్రీ రొట్టె గొంతియ్య గారు, M.A., B.L.,
రిటైర్డ్ తహశీల్దార్ (MRO)
జననం: 12-09-1958 మరణం: 25-01-2026 భార్య: రొట్టె రామలక్ష్మి
కుమారులు: డా॥ రొట్టె నరేష్‌కుమార్, MD. M/s Regal Enterprises
రొట్టె శశికుమార్, (బ్యాంక్ మేనేజర్ CBI)
కుమార్తె: విప్పర్తి భార్గవి MBA. HR. IT, అల్లుడు: లక్ష్మణ్ MBA (టీం లీడర్ IT)
మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: 02-02-26 సోమవారం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం H.No:9-29/A, SC Peta, రామాలయం దగ్గర మా స్వగృహమునందు జరుపబడును.

నూజివీడు

•నూజివీడు •కైకలూరు

ప్రారంభించి మూడేళ్లు.. పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు?

అసంపూర్తిగా ఆటపాక అంగన్‌వాడీ కేంద్రం

ఆటపాక(కైకలూరు), న్యూస్‌టుడే: ఆటపాక పంచాయతీ చెరువు గట్టుపై నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం మూడేళ్లు గడిచినా అసంపూర్తిగానే ఉంది. దీంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది నూతన భవనం లేక చాలీచాలని ఇరుకు గదుల్లోనే అవస్థలు పడుతున్నారు. శ్లాబు దశ పూర్తి చేసుకున్న ఈ భవనానికి సుమారు రూ.4 లక్షలు వెచ్చిస్తే తలుపులు, కిటికీలు, విద్యుత్తు సరఫరాతో సహా అన్ని పనులు పూర్తి చేయొచ్చు. జడ్పీ నుంచి దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తారని అధికారులు చెబుతున్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు.

శుద్ధజల కేంద్రం కూల్చి..

అంగన్‌వాడీ నిర్మాణం కోసం గత వైకాపా ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో ఇదే ప్రాంతంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం ఉండేది. పంచాయతీ ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుంతో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేవారు. వైకాపా రాగానే ఇందులో సామగ్రికి కనీస మరమ్మతులు నిర్వహించలేకపోయారు. పత్రికల్లో ఇందుకు సంబంధించిన కథనాలు రావడంతో గత పాలకులు శుద్ధ జల కేంద్రాన్ని ఉన్న పాటుగా కూల్చేశారు. గ్రామస్థులకు ఇష్టం లేకపోయినా చెరువు గట్టుపై అంగన్‌వాడీ భవనం నిర్మాణం చేపట్టి నిధులు కేటాయించకుండా ఇలా మధ్యలో వదిలేశారు. కూటమి ప్రభుత్వమైనా అంగన్‌వాడీ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై సీడీపీవో దీప్తిని సంప్రదించగా.. జడ్పీ నిధుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారని, అసంపూర్తి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

వేడుకగా శ్రీనివాస కల్యాణం

చాట్రాయి, న్యూస్‌టుడే: టి.గుడిపాడు గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మాఘ మాస పౌర్ణమి వేడుకను నిర్వహించినట్లు ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు తెలిపారు. కమిటీ సభ్యుడు చల్లగుళ్ల సత్యనారాయణ, మోహనాచారి, సత్యపండు స్వామి, గ్రామ పెద్దలు జాస్తి రమేశ్, సీహెచ్ రాఘవయ్య, లింగారావు, మండల శివశక్తి ప్రముఖ్ కేశవ నరసింహారావు పర్యవేక్షణ చేశారు. పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొనగా అన్న సమారాధన భారీ ఎత్తున నిర్వహించారు. టి.గుడిపాడు, తుమ్మగూడెం, మర్లపాలెం, సోమవరం, జయపురం గ్రామాల భక్తులు హాజరయ్యారు.

అధికారుల నిర్లక్ష్యం.. సౌకర్యాలు మృగ్యం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగలనక.. రేయనక కష్ట పడుతున్నారు. దిగ్గజ సంస్థలు రూ.వేలాది కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ పరిశ్రమల హబ్‌గా పేరు గాంచిన నూజివీడులోని ఆటోనగర్ ప్రాంతం మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయింది. కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం అధికారుల వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ నుంచి పలు పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉన్న ఆటోనగర్‌ను అభివృద్ధి చేయకుండా వదిలేసి తాజాగా మినీ ఆటోనగర్ ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టడం విమర్శలకు తావిస్తోంది.

చీకట్లో నూజివీడు ఆటోనగర్

అధ్వానంగా ఆటోనగర్ రహదారి

సర్కస్ ఫీట్లు చేయాల్సిందే..

ఇక్కడి రహదారులు నిర్మించి ఇరవై ఏళ్లయ్యింది. భారీ వాహనాలు లోడింగ్, అన్‌లోడింగ్ చేయాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. రహదారుల దుస్థితి అధ్వానంగా ఉంది. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు రహదార్లను కమ్మేస్తున్నాయి.

తాగుబోతులు.. ఆకతాయిలకు అడ్డా

రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక ఆటోనగర్ చీకట్లో మునిగిపోతోంది. ఇది ఆకతాయిలకు అడ్డాగా మారింది. మందుబాబులకు స్థావరంగా తయారైంది. రాత్రి షిఫ్టులు ముగించుకుని వెళ్లే కార్మికులు భయంతో విధులకు వెళ్లేందుకు జంకుతున్నారు. చోరులు యథేచ్ఛగా వాహనాలపై సంచరిస్తూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక పరిశ్రమల యజమానులు కొందరు పలుమార్లు దీనిపై పరిశ్రమల శాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

కలిదిండి, న్యూస్‌టుడే : ? కోరుకొల్లు శివారు మండబయలు కాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రి వేళల్లో ఇబ్బందిగా ఉంటోంది. **- సురేశ్, కోరుకొల్లు**

✔ మూడు నెలల కిందట దీపాలకు మరమ్మతులు నిర్వహించాం. ప్రస్తుతం పని చేయని దీపాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. **- రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శి**

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు కాపుల వీధిలో కొన్ని రోజులుగా చెత్త సేకరణ చేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాలనీ వాసుడు విశ్వ 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో ఫణి రాజకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆమె చెత్త తొలగింపజేశారు.

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం చెక్కపల్లి ఎస్సీ కాలనీలో డ్రెయినేజీలో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రహదారిపైకి చేరి దుర్వాసన వస్తోందని స్థానికుడు రమేశ్ 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన సిబ్బందితో డ్రెయినేజీలో పూడిక తీయించి సమస్య పరిష్కరించారు.

బీసీవై పార్టీ కన్వీనర్‌గా రామకృష్ణ

కైకలూరు, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ కైకలూరు నియోజకవర్గ కన్వీనర్‌గా తోకల రామకృష్ణ నియమితులయ్యారు. శనివారం విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈయనను కన్వీనర్‌గా నియమించినట్లు పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. రామకృష్ణ స్వస్థలం మండవల్లి మండలం భైరవపట్నం గ్రామం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం అందించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు.

గ్రంథాలయానికి డెల్ కంపెనీ సహకారం

మండవల్లి, న్యూస్‌టుడే: బెంగళూరు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెల్ కంపెనీ సహకారంతో మండవల్లి గ్రంథాలయంలో రెండు కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీని ఏర్పాటు చేసినట్లు అధికారిని పర్వీన్ తెలిపారు. నేటి ఆధునిక యుగంలో పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం ఈ సౌకర్యాలను సమకూర్చినట్లు తెలిపారు. డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జగన్ ప్రోద్బలంతోనే దుర్భాషలు

మట్టగుంటలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

కలిదిండి, న్యూస్‌టుడే : వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆరోపించారు. మట్టగుంటలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అంబటిపై వేటు వేయాలని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని వివరించారు. అక్కాల చంద్రశేఖర్, ఒడుగు గోపాలం, దున్నా భోగేశ్వరరావు, నడకుదిటి గణపతి, కొల్లాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హేయమని తెదేపా నియోజకవర్గ నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు ధ్వజమెత్తారు. వడాలిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వయసుకు, పదవికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మాజీ మంత్రి హోదాలో ఉంటూ దూషణలకు దిగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నియంత్రికను అల్లుకున్న పొదులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉద్యోగుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి నూజివీడు పట్టణ గ్రామాల్లోని నియంత్రికలు. లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు ఆపై అధికారులు పట్టించుకోకపోవడంతో నియంత్రికల చుట్టూ పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. విద్యుత్తు అంతరాయాలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి రామన్నగూడెం రహదారిలో ఉన్న పేదల కాలనీ, పట్టణంలోని పలు ప్రదేశాల్లో ఉంది.

నాట్య మయూరాలు.. ఈ చిన్నారులు

కైకలూరు, ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఎంతో మంది చిన్నారులు చదువుతో పాటు ఇష్టమైన అంశాల్లో సాధన చేస్తూ రాణిస్తున్నారు. వారి అభిరుచులను తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు. అటు చదువుకుంటూ, ఇటు నృత్య ప్రదర్శనలు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. సెలవుల వేళ కూచిపూడి శిక్షకురాలు మరీదు జయిన్య వద్ద నృత్యంలో శిక్షణ పొందుతూ పలు అవార్డులు సాధించి అబ్బురపరుస్తున్నారు.

రెండో తరగతి.. 50పైనే ప్రదర్శనలు..

ముదినేపల్లికి చెందిన పసుపులేటి తపస్యశ్రీ రెండో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పవన్, కాత్యాయిని ప్రోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైనే ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య కృష్ణవేణి, నాట్య శ్రేష్ఠ, నాట్య బాల, నాట్య కిరణం అవార్డులు పొందింది. జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఉందని తపస్యశ్రీ చెబుతోంది.

నృత్యంలో ప్రతిభ

పరసా జోత్స్న రామశ్రీ మూడో తరగతి చదువుతూ కూచిపూడిలో రాణిస్తోంది. చిన్ననాటి నుంచి కూచిపూడి, భరత నాట్యంపై ఆసక్తి పెంచుకుంది. తండ్రి ఫణికుమార్ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు 15కు పైగా ప్రదర్శనలిచ్చింది. ప్రతిభ కనబర్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య కృష్ణవేణి, నాట్య బాల, నాట్య కిరణం వంటి అవార్డులను సొంతం చేసుకుంది. చదువుతో పాటు నృత్యంలోనూ ప్రతిభ చాటుకుంటోంది. నాట్యంలో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో రాణించాలని ఉందని రామశ్రీ చెప్పింది

ఇష్టంతో నేర్చుకుంటూ..

ముదినేపల్లికి చెందిన దూసి అక్షర రెండో తరగతి చదువుతోంది. తనకు చిన్ననాటి నుంచి కూచిపూడి నృత్యంపై ఉన్న ఇష్టంతో సెలవుల్లో శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రులు భరత్‌కుమార్, రక్షా నవజ్యోతి కుమార్తెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తెలుగు బుక్‌ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నాట్య బాల అవార్డు, సినీ నటి, గాయని కౌముది చేతులు మీదగా సిద్ధేంద్ర నాట్య కిరణం పురస్కారాన్ని అందుకుంది.

దుప్పట్ల పంపిణీ

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న పేదలకు సాయం చేసి భరోసా కల్పించడమే నిజమైన క్రైస్తవ్యమని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బ్రదర్ జి.డెన్నీ రాజ్ తెలిపారు. ఆగిరిపల్లి మండలం సగ్గూరులో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 100 మంది నిరుపేద వృద్ధులకు, ఒంటరి మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు కె.భాస్కరరావు, పి.అబ్రహం, నానయ్య, ఆదాం, వినోదరావు, రాజారత్నం, రంగారావు, యెషయా, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్ మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారంతా ఈ నెల 5 నుంచి 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చేతికందే ఎత్తులో ప్రమాదం

చెక్కపల్లి కోదండ రామాలయం ఎదురుగా..

ముసునూరు, న్యూస్‌టుడే: ప్రజల ప్రాణాలతో విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ముసునూరు మండలం చెక్కపల్లి కోదండ రామాలయం ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభానికి ఉన్న ఫ్యూజు బాక్సుకు మూత లేదు. దానికి మరమ్మతులు చేయాల్సిన ఆ శాఖ సిబ్బంది అలాగే వదిలేశారు. తక్కువ ఎత్తులో ఉన్న ఫ్యూజు బాక్సుకు మూత లేకుండా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు ఫ్యూజు బాక్సుకు మూత ఏర్పాటు చేసి, దానిని ఎత్తులో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చనుబండలో వృథాగా తాగు నీరు

చాట్రాయి, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల ఆధునికీకరణ పనుల్లో నిర్లక్ష్యంతో చనుబండలో తాగు నీరు వృథాగా పోతూ ప్రయాణికులకు సమస్యగా మారింది. కరెంటు నిలిచిన సమయాల్లో పైపు లైన్లలోకి తిరిగి ఆ నీరు చేరుతోంది. దీంతో ఇళ్లకు వచ్చే నీరు కలుషితంగా మారుతోంది. కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసే సమయాల్లో పైపులైన్ ధ్వంసం చేశారు. పని వెంటనే చేస్తామని విద్యుత్తు ఏఈ సంజయ్ హామీ ఇచ్చినా పట్టించుకోలేదు. ఎంపీడీవో సత్యనారాయణను వివరణ కోరగా కార్యదర్శితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.

ఆఖరి మజిలీకీ అవస్థలే

అధ్వాన స్థితిలో చొప్పరమెట్ల ఎస్సీ శ్మశాన వాటిక

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్లలో ఎస్సీ శ్మశాన వాటిక అధ్వాన స్థితిలో ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అక్కడి ప్రజలకు ఆఖరి మజిలీకి ఇబ్బందులు తప్పడం లేదు. శ్మశాన ప్రాంతం, వెళ్లే దారి మొత్తం పిచ్చి మొక్కలు, ముళ్ల కంచెలు, ఉండటంతో వృద్ధులు, మహిళలు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానవాటిక పరిసరాలను శుభ్రం చేసి, రహదారి నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని డిప్యూటీ ఎంపీడీవో బి.ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.

పడిపోతారురా.. నాన్నా!

కలిదిండి, న్యూస్‌టుడే : ఓ విద్యార్థి ద్విచక్ర వాహనం నడుపుతున్నాడు.. ఇంకో విద్యార్థి వెనక కూర్చున్నాడు. బండి నడుపుతున్న బాలుడి చేతిని పట్టుకుని ఆ వాహనంతో సమానంగా.. వేగంగా సైకిల్ నడుపుతున్నాడు ఇంకో విద్యార్థి. ఈ ప్రమాదకరమైన ప్రయాణం సానారుద్రవరం - కలిదిండి మార్గంలో 'న్యూస్‌టుడే' కంట పడింది. అసలే ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. భారీ వాహనాలు దూసుకుపోతుంటాయి. ఇలాంటి మార్గంలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా. . ఎదుటివాళ్ల అజాగ్రత్త మనల్ని బలి చేస్తుంది. అలాంటిది.. మనమే అజాగ్రత్త వహిస్తే ప్రమాదం చేజేతులా కొనితెచ్చుకున్నట్లే కదా..! మైనర్‌కు ద్విచక్రవాహనం ఇవ్వొద్దని ఎన్ని హెచ్చరికలు జారీ అవుతున్నా తల్లిదండ్రులు వినకపోతే ఎలా? చేదు అనుభవాలు గుణపాఠం నేర్పక ముందే తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పి తీరాలి. కాస్తంత మానవీయత చూపి.. పిల్లలను వారించేందుకు సాటి మనిషీ చొరవ తీసుకోవాలి. లేదంటే.. ఆదమరిస్తే బలి కోరడానికి రక్తం మరిగిన రోడ్లు సిద్ధంగా ఉన్నాయి.

ద్విచక్రవాహనం అదుపు తప్పి ఒకరికి గాయాలు

ముసునూరు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ యువకుడికి గాయాలైన ఘటన ముసునూరు మండలం కొర్లగుంటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన పందిరిపల్లి మురళి ఆదివారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరి నూజివీడు వైపు వెళ్తుండగా సింహాద్రిపురం వద్ద వాహనం గుంతలో పడటంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో మురళికి కాళ్లకు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మూడు బృందాలతో విస్తృత గాలింపు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: శ్రీహరిపురం బీసీ కాలనీలో ఆడుకుంటూ అదృశ్యమైన రెండున్నరేళ్ల ఆకేటి మోక్షిత్ ఆచూకీ కోసం మూడు బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఆదివారం డ్రోన్ సాయంతో క్యాంప్‌బెల్, బ్రాంచి కాలువల్లో కూలీలతో వెతికించారు. మరో బృందం చిన్నారి తప్పిపోయాడనే కోణంలో బస్టాండు, రైల్వే స్టేషన్లలో, మూడో బృందం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఎవరైనా అపహరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

మోటారు, స్టార్టర్ ధ్వంసం చేశారని ఫిర్యాదు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని తుక్కులూరులో భూ వివాదం నేపథ్యంలో పొలంలోని మోటారు, స్టార్టర్ బాక్సు తదితరాలను ధ్వంసం చేసినట్లు తుక్కులూరుకు చెందిన రాసబత్తుల వరలక్ష్మి నూజివీడు రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు రూరల్ హెచ్‌సీ అజయ్‌బాబు తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో తుక్కులూరుకు చెందిన సాయితేజ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెచ్‌సీ వివరించారు.

శివయ్యా.. నీ చెంతకు చేరేదెట్టయ్యా..!

- అధ్వానంగా బలివే వెళ్లే దారులు
- మహాశివరాత్రి ఉత్సవాలకు సమీపిస్తున్న గడువు

ముసునూరు, న్యూస్‌టుడే: బలివే రామలింగేశ్వరస్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 17 వరకు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఏటా మాదిరే ఆలయానికి వచ్చే భక్తులకు రహదారి గండం తప్పేలా లేదు. గ్రామానికెళ్లే రోడ్డుపై అడుగడుగునా గుంతలున్నాయి. నూజివీడు నుంచి పోతురెడ్డిపల్లి, సింహాద్రిపురం, ముసునూరు, గోపవరం మీదుగా బలివే గ్రామానికి వెళ్లే రహదారే ఇందుకు నిదర్శనం. రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు.

మరో 11 రోజులే.. ఉత్సవాలకు ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటివరకు రహదారికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం వస్తారు. గత ఉత్సవాల సమయంలో మంత్రి కొలుసు పార్థసారథి 2026 ఉత్సవాల నాటికి రోడ్డు అభివృద్ధి చేస్తానని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. అసలే ఇరుకు మార్గం.. ఆపై అధ్వానంగా మారడంతో బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవు. వారం కిందట ముసునూరు- గోపవరం దారిలో ద్విచక్ర వాహనాలు గుంతలో పడి ఇద్దరు యువతులకు, ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా రోడ్డుకు మరమ్మతులైనా చేస్తారో లేదో వేచి చూడాలి. దీనిపై ర.భ.శాఖ డీఈ బాబూరావును వివరణ కోరగా.. త్వరలో రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.

ముసునూరు-గోపవరం రహదారి మధ్యలో ఇలా

జగజ్జనని పెద్దింట్లమ్మ

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరు సంరక్షిణి.. జగజ్జనని పెద్దింట్లమ్మా శరణు.. శరణంటూ కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారిని భక్తులు వేడుకొన్నారు. ఆదివారం అమ్మవారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు పరమేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమాభిషేకం, సహస్ర శతనామావళి తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచ హారతులు, ధూప సేవ పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ, ఒడిశా, ఉభయ కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాల నుంచి భక్తులు రావడంతో దేవస్థానం రద్దీగా మారింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను ఈవో కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షించారు. చలువ పందిళ్ల వద్ద పాలు పొంగళ్లు వండి అమ్మ వారికి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేసి ఉచిత మజ్జిగ, తాగు నీరు అందించారు.

అంబటిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు


ఫిర్యాదు చేస్తున్న శ్రీనివాసరావు, తదితరులు

చాట్రాయి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అత్యంత జుగుప్సాకర రీతిలో వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబుపై శనివారం రాత్రి చాట్రాయి పోలీసు స్టేషన్‌లో తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. నాయకులు శిదిరాల మారేశ్వరరావు, జక్కంపూడి ప్రదీప్‌కుమార్, ములగలపాటి శ్రీనివాసరావు, పరసా శ్రీనివాసరావు, మోరంపూడి రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి కేసు నమోదు చేస్తామన్నారు.

మోక్షిత్ కుటుంబానికి పరామర్శ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: శ్రీహరిపురం బీసీ కాలనీలో అదృశ్యమైన ఆకేటి మోక్షిత్ కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరామర్శించారు. బాలుడు తల్లి శిరీషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ స్పందించి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఆయన వెంట ఆ పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రామరాజు, రంగిశెట్టి కొండ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు


మాట్లాడుతున్న రఘు

ముసునూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై వైకాపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారని తెదేపా మండలాధ్యక్షుడు గద్దె రఘు అన్నారు. ఆదివారం ముసునూరులో తెదేపా మండల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. లోపూడి నుంచి కొత్తగూడెం రహదారికి రూ.2.50 కోట్లు, నాగేంద్రపురం నుంచి మీర్జాపురం వైపు వెళ్లే రహదారికి రూ.4 కోట్లు, గోగులంపాడు నుంచి అక్కిరెడ్డిగూడెం రహదారికి రూ.కోటి, రమణక్కపేట, తుమ్మగూడెం రహదారికి రూ.1.80 కోట్లు, చిల్లబోయినపల్లి నుంచి మడిచర్ల రహదారికి రూ.కోటి, బలివే నుంచి రంగంపేట రహదారికి రూ.80 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. గార్లపాటి నరసింహారావు, దేవినేని ఢలారాం, రాపర్ల బాలకృష్ణ, ఉప్పలపాటి గణేశ్, అజయ్, వెంకటేశ్వరరావు, పిచ్చయ్య నాయకులు పాల్గొన్నారు.

ముదినేపల్లిలో మాఘ పౌర్ణమి పూజలు

విశేష అలంకరణలో ఆంజనేయ స్వామి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లిలోని సీతారామ స్వామి(పెదరామాలయం) ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామిని విశేషంగా అలంకరించి, సామూహికంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

దత్తాశ్రమంలో మహా చండీయాగం

మండవల్లి, న్యూస్‌టుడే: గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీసులతో లోకుమూడి దత్తాశ్రమంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం కనుల పండువగా మహాచండీ హోమాన్ని నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి గురజాడ ఉదయ్‌శంకర్ దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం, గణపతి పూజ, కుంకుమ పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారు ఈ యాగాన్ని చేయిస్తున్నట్లు వివరించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున వచ్చిన మహిళలు విఘ్నేశ్వర పూజ, లలితా సహస్ర నామార్చన చేశారు. కురేళ్ల మురళి, వారి మోహన్, దాసరి శ్రీనివాస్ తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు.

త్రిశూల స్నానానికి ఆది దంపతులను తీసుకువెళ్తున్న ధర్మకర్తలు

స్వామివార్లకు విశేష పూజలు.. కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు శ్యామలాంబ అమ్మవారి ఆలయ క్షేత్రంలో కొలువైన పార్వతీ సమేత రామలింగేశ్వర, రామేశ్వర స్వామివార్ల వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్తలు గొర్తి ప్రభాకర దీక్షితులు, గురజాడ ఉదయ్‌శంకర్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం రుద్రహోమం, త్రిశూల స్నానం, దీక్షా విరమణ, ద్వాదశ ప్రదక్షిణల అనంతరం సాయంత్రం పవళింపు సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది దంపతులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దేవస్థాన ఈవో వీఎన్‌కే శేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

(c) eenadu

ప్రమాణస్వీకార సంబరం

తెదేపా జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం కాకినాడలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు జగ్గంపేట నుంచి కాకినాడకు ద్విచక్రవాహనాలపై ప్రదర్శనగా తరలివచ్చారు. కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – ఈనాడు, కాకినాడ

ఇంటర్ జనరల్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులకు సంబంధించి ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గత నెల 27 నుంచి 31 వరకు ఇంటర్ వృత్తి విద్య కోర్సుల (ఒకేషనల్)కు ప్రయోగ పరీక్షలు జరిగాయి. ఇవి పూర్తికావటంతో ఇంటర్ ద్వితీయ జనరల్‌విద్యార్థుల స్పెల్-1 ప్రయోగ పరీక్షలను తొలిరోజు జిల్లాలో 64 కేంద్రాల్లో నిర్వహించారు. ఉదయం 2572 మంది, మధ్యాహ్నం 1936 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘా నడుమ సజావుగా జరుగుతున్నాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి వి. కేశవరావు తెలిపారు.

ప్రగతి నావకు కాసుల చుక్కాని..

చిన్నపరిశ్రమలకు ఊపిరినిచ్చిన నిర్మలమ్మ పద్దు

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుకు కేంద్ర పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా విద్య, ఉపాధి అవకాశాలకు భారీగా నిధులిచ్చారు. – ఈనాడు, కాకినాడ

ఉద్యాన రైతుకు అండగా..



కొబ్బరి సాగు ప్రోత్సహించడానికి కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఉత్పాదకత లేని కొబ్బరి చెట్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు ఇది తోడ్పడుతుంది. తీర ప్రాంతంలో ఉప్పునీటి ప్రభావంతో వేలాది చెట్లు మోడుబారి రైతు నష్టపోతున్నాడు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి తోటలను పరిశీలించి సాయం అందిస్తామన్నారు.

● కోనసీమలో సుమారు లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. వేలాది మంది రైతులు, కార్మికులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో కోకో, పోలవరం జిల్లాలో సాగుచేసే జీడిమామిడి రైతులను ప్రోత్సహించేలా స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వేయనున్నారు.

జల మార్గాలకు నిధులు..

రోడ్డు, రైలు రవాణాతో పాటు ఈ సారి జలమార్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రూ. 265 కోట్లు కేటాయించడంతో 20 కొత్త జలమార్గాలు రానున్నాయి.

● కాకినాడ-పుదుచ్చేరి కెనాల్, రాజమహేంద్రవరం, భద్రాచలం మార్గాలు అభివృద్ధి చెందనున్నాయి. తక్కువ ఖర్చుతో సరకు రవాణాతో పాటు జల పర్యాటకం వృద్ధి చెందనుంది.

తీరనున్న దాహార్తి..

జల్‌జీవన్ మిషన్‌కు రూ. 67,363 కోట్లు కేటాయించడంతో గ్రామాల్లో నిలిచిపోయిన జల్‌జీవన్ మిషన్ పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది.

● ఉమ్మడి జిల్లాలో 1720 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బిల్లులు చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం..

అర్హులైన ఎంఎస్‌ఎంఈలకు గ్యారంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం కింద ఈఏడాది రూ. 9 వేల కోట్లు కేటాయించారు. దీనిద్వారా రుణాలు పొంది యూనిట్ల స్థాపనకు అవకాశం కలుగుతుంది.

● ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర నిధులతో వీటిలో కొత్త యూనిట్లు నెలకొల్పడానికి వీలవుతుంది.

‘ఆయుష్’.. మరింత బలోపేతం

నేషనల్ ఆయుష్ మిషన్‌ను మరింత బలోపేతం చేయడానికి రూ. 1300 కోట్లు కేటాయించారు.

● కాకినాడలో ఆయుర్వేద వైద్యకళాశాల మంజూరై ఉంది. దీనికి ఈ బడ్జెట్‌లో నిధులు వచ్చే అవకాశం ఉంది.

యువతకు ఉపాధి..

పీఎంఈజీపీకు గతేడాది రూ. 2,548 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఏడాది పద్దులో రూ. 4500 కోట్లకు పెంచారు. రూ. లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది.

● గతేడాది ఈ పథకానికి ఉమ్మడి జిల్లాలో 2,478 మంది దరఖాస్తు చేశారు.

సాగరమాల.. సుగమం

సాగరమాల పథకం, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి రూ. 616. 88 కోట్లు కేటాయించారు.

● కాకినాడ జిల్లాలో సాగరమాల పథకంలో పోర్టు, రహదారుల అభివృద్ధి పనులకు ఇందులో కొంతమేర నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఇక.. మరిన్ని పీఎంశ్రీ పాఠశాలలు



పాఠశాలల్లో మౌలిక వసతులు, సాంకేతిక వనరులు సమకూర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ‘పీఎం శ్రీ’ అమలు చేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో 73 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ సారి నిధుల కేటాయింపు పెంచడంతో మరిన్ని పాఠశాలలను ఈ పథకంలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది.

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: శిక్షణ నిమిత్తం ముస్సోరి వెళ్లిన జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. 25 రోజుల పాటు శిక్షణ అనంతరం ఆయన ఆదివారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. గతనెల 5 నుంచి సంయుక్త కలెక్టర్ అపూర్వభరత్ ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. కలెక్టర్ సోమవారం నుంచి యథావిధిగా విధులు చేపడతారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

భావనారాయణుడికి తిరునాళ్ల శోభ

సర్పవరం, న్యూస్‌టుడే: సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో మాఘమాస రెండో ఆదివారం తిరునాళ్లు, పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నారద కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి ఆవుపేడ పిడకలపై స్వామివారికి ప్రసాదాలు తయారుచేసి నైవేద్యం సమర్పించారు. ఈవో రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది, గ్రామపెద్దలు, పారాయణ మండలి సభ్యులు భక్తులకు అవసరమైన సేవలు అందించారు.

విలువల్లో కోత.. రూ.కోట్ల మేత..!

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, కలెక్టరేట్:

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎన్ని సాఫ్ట్‌వేర్లు మార్చినా అవినీతిని నియంత్రించలేకపోతున్నారు. రెండు రోజుల కిందట కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించి రూ. 1.80 లక్షలు నగదు సీజ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్‌గా లక్ష్మి పదవిలో ఉండగా దస్త్రాలు పరిశీలిస్తే ఆస్తుల విలువ తగ్గించి సుమారు రూ. 2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహా దోపిడీకి పాల్పడుతున్నారు.

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల పరిధిలో రూ. 3.5 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని సబ్ రిజిస్ట్రార్లు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 2 కోట్ల వరకు రికవరీ చేశారు. ఇంకా రూ. 1.5 కోట్లు ఎస్‌ఆర్వోల నుంచి స్వాధీనం చేసుకోవల్సి ఉంది.

● కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ. 45 లక్షలు, రాజమహేంద్రవరం అర్బన్‌లో రూ. 22 లక్షలు అండర్ వాల్యూయేషన్ రిజిస్ట్రేషన్లు చేసి వాటాలు పంచుకున్నారు.

● కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది సుమారు వెయ్యి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సరైన పత్రాలు లేకున్నా, ఆస్తులపై ఫిర్యాదులున్నా రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డరనే ఆరోపణలున్నాయి.

కొన్ని పరిశీలిస్తే

● కాకినాడ జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో కొన్నేళ్లుగా ఆస్తుల విలువ తగ్గించి (అండర్ వాల్యూషన్) రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. 6.8 కోట్లు నష్టం కలిగించారు. ఇందులో రూ. 3.8 కోట్ల వరకు రికవరీ చేయగలిగారు. ఇంకా రూ. 3 కోట్లు సబ్ రిజిస్ట్రార్ల నుంచి వసూళ్లు చేయాలి.

● కాకినాడ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కొన్నేళ్లుగా సుమారు రూ. 2 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. కడియం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఇప్పిలి లక్ష్మి కాకినాడలో పనిచేసినప్పుడు ఒకే డాక్యుమెంట్‌లో రూ. 62 లక్షలు అండర్ వాల్యూషన్ రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలున్నాయి.

పర్సంటేజీల లెక్కలే వేరు

● ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో వాటి విలువలో 7.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 5 శాతం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఇక్కడే ఆస్తి విలువ తక్కువగా చూపించి రుసుముల ఆదాయంలో కొంత గండికొడుతున్నారు. ఇందులో కొంత సబ్ రిజిస్ట్రార్లు, లేఖర్లు పంచుకుంటున్నారు. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ విలువలో ఒకటి నుంచి రెండు శాతం పర్సంటేజీలుగా వసూళ్లు చేస్తున్నారు. ఏటా ఆడిట్ చేస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు.

చక్రస్నానం.. భక్తజన సంద్రం

న్యూస్‌టుడే, అంతర్వేది

సుదర్శన పెరుమాళ్‌కు చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు, తరలివచ్చిన అశేష భక్తులు

అంతర్వేది సాగర తీరం మాఘ పౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన వారి నారసింహ నామస్మరణ నడుమ చక్రస్నానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. 16 చేతులు, 16 ఆయుధాలతో ఉన్న ప్రాచీన కాలం నాటి సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు, వేదపండితులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు. అనంతరం పెరుమాళ్ ప్రతిమనుఅరపపై పెట్టి భక్తులకు జల్లుస్నానాలకు అవకాశం కల్పించారు. పెరుమాళ్‌ను చక్రస్నానోత్సవానికి తీసుకెళ్తున్న సమయంలో ఆకాశంలో ఓ గరుడ పక్షి ఎగురుతూ రెండు పర్యాయాలు చుట్టూ తిరగడంతో భక్తులంతా మంత్రముగ్ధులయ్యారు.



స్వామికి ప్రత్యేక అభిషేకాలు

వెనుక చూపూ ఉండాలి!

రియర్ వ్యూ అద్దాలతో ఎంతో ప్రయోజనం

న్యూస్‌టుడే-ప్రత్తిపాడు, జగ్గంపేట గ్రామీణం

పిల్లలు ఏ పని చేసినా కాస్త ముందూ వెనుకా చూస్కో అని అప్రమత్తం చేస్తుంటాం. రహదారి భద్రతలో ఇది కచ్చితంగా ఆచరించాల్సిన నియమం. వాహన చోదకుడూ తన వెనుక ఏం నడుస్తోందో వీక్షించేలా (రియర్ వ్యూ మిర్రర్) ఉంటుంది. రవాణాశాఖ పరిభాషలో మూడో కన్నుగా ఈ అద్దాలను భావిస్తుంటారు. ప్రతి వాహనానికి అద్దం ఉంటుంది. చోదకుడు 180 డిగ్రీల చూపుతో పాటు, వెనుక వచ్చే వాహనాలను గమనిస్తూ ముందుకు సాగడమే అసలైన చోదకత్వం. రోడ్డు ప్రమాదాల్లో మూడో కన్ను పనిచేయకపోవడమూ ప్రధాన కారణంగా ఉంది. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం వీటివల్లేనని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతి ఐదింటిలో మూడు..

✦ జగ్గంపేట మండలం రామవరం వద్ద ద్విచక్ర వాహనచోదకుడు ఉన్నట్టుండి మలుపు తీసుకోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ✦ ధర్మవరం సమీపంలో హైవేపై వెళ్తున్న లారీ ఆపే క్రమంలో వెనుక గమనించకపోవడం వల్ల కారు ఢీకొని పలువురు గాయపడ్డారు. ✦ రాచపల్లి అడ్డరోడ్డు, చిన్నింపేట, కత్తిపూడి, వన్నెపూడి తదితర కూడళ్లలో సర్వీసు రోడ్డులోకి మళ్లే క్రమంలో జరిగే ప్రమాదాల్లో ప్రతి ఐదింటిలో మూడు వాహన అద్దాలను పట్టించుకోకపోవడం వల్లేనని రహదారి భద్రత గణాంకాలు చెపుతున్నాయి. ✦ లారీ వెనుక చక్రాల్లో పడుతున్న ప్రమాదాల్లో 50 నుంచి 60 శాతం ఈ కోవలోనివే అంటున్నారు. రియర్‌వ్యూ మిర్రర్‌ను అంచనా వేయకపోవడం వల్ల.. వెనక్కి చూస్తూ మలుపులు తీసుకోవడం ప్రమాదాల్లో మరో కోణం.

వాహనం నడుపుతుంటే వెనుక వైపు ఇలా చూడాల్సిందే..

ఆటో.. రూటు సెపరేటు..

ఆటో, మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రతి ఘటనలోనూ ముందు వెనుకలు చూడకపోవడం కారణం. ఆటోలో జనాన్ని ఇరికించి, చోదకుడికి అటూ ఇటూ కూర్చో పెట్టుకుని చోదకుడు నడపడం వల్ల 45 డిగ్రీలకు చూడని పరిస్థితి. ప్రతి ఆటో ప్రమాదానికి మిర్రర్ వ్యూ లోపమే.

కుర్రాళ్లకు అద్దం ఉంటే గిట్టదు..

ఫ్యాషన్ కోసం.. కుర్రాళ్లు తమ వాహనాలకు అద్దాలు ఉంచుకోరు. వేగం తప్ప రహదారిపై పరిస్థితులు అంచనా వేస్తూ సాగే డిఫెన్సివ్ డ్రైవింగ్ నైపుణ్యమూ ఉండటం లేదు. దీనివల్ల సవ్యంగా వెళ్లే వారికి నష్టం వాటిల్లుతోందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో నిబంధనలు పాటించకుండా వెళ్తున్న వాహనాలపై గత ఆర్నెళ్ల వ్యవధిలో రెండు వేలకు పైగా కేసులు రాశారు. వాహన తనిఖీలో ముందస్తుగా తాము గమనించేది అద్దాలే అని ఎంవీఐ శ్రీనివాస్ చెప్పారు. మిర్రర్ లేకపోయినా కేసు నమోదు చేస్తామన్నారు.

తప్పులు సరిచేశారు

జిల్లాకు చేరిన పట్టాదారు పాసుపుస్తకాలు

– న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

లోపరహిత పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో తొలి దశ భూముల రీసర్వే అనంతరం రాజముద్రతో జారీ చేసిన పాసుపుస్తకాల్లో పెద్ద సంఖ్యలో తప్పులు దొర్లడంతో భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. రెండో విడత రీసర్వే పూర్తయి, ఆర్ఓఆర్ ప్రకటించిన 8 మండలాల్లోని పది గ్రామాల్లో వీటి జారీకి ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతనెల 21న ఈ గ్రామాల్లో సభలు నిర్వహించి, సంబంధిత రైతులకు డ్రాఫ్ట్ పుస్తకాలను అందజేశారు. అక్కడే వాటిలో తప్పులుంటే గుర్తించాలని సూచించారు. అన్నీ సవ్యంగా ఉన్న వాటిని ముద్రణకు పంపించారు. రాజముద్రతో ముద్రించిన కొత్తవి ఆదివారం కలెక్టరేట్‌కు చేరాయి.

పాసుపుస్తకాలను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

పది గ్రామాల్లో..

రెండో దశ రీసర్వే పూర్తయిన చేబ్రోలు, కుమారపురం, సీతంపేట, గుర్రంపాలెం, రామకృష్ణపురం, వెంకటనగరం, వల్లూరు, చంద్రమాంపల్లి, అటకివానిపాలెం, పీఈ చిన్నాయిపాలెం గ్రామాల్లో 7,479 పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. వీటిలో 2,572 ఖాతాల్లో తప్పులు గుర్తించారు. మిగతా 4,907 ఖాతాలకు డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను ఇవ్వగా, వాటిలో మరికొన్ని తప్పులు నిర్ధారించారు. ఇవన్నీ పోగా కచ్చితమైన సమాచారంతో ఉన్న 4001 ఖాతాలకు సంబంధించిన సమాచారంతో ముద్రణకు ఇవ్వగా, ఇవి ఇప్పుడు కలెక్టరేట్‌కు చేరాయి. వీటిని కూడా రెవెన్యూ అధికారులతో ఆదివారం పరిశీలన చేయించి, ఆయా తహసీల్దారు కార్యాలయాలకు తరలించారు. త్వరలో రైతులకు అందించనున్నారు. రెండో విడత రీసర్వే పూర్తయిన పది గ్రామాల్లో తప్పులతో ఉన్న వాటిని సరిచేసి, కచ్చితమైన సమాచారంతో ఉన్నాయని నిర్ధారించిన తర్వాత ముద్రణకు పంపుతున్నట్లు డీఆర్వో జె. వెంకటరావు తెలిపారు.

మళ్లీ గ్యాస్ లీకు

మలికిపురం, మామిడికుదురు, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి పశ్చిమక్షేత్ర పరిధిలోని తూర్పుపాలెం బావిలోంచి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. రీడ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అక్కడి సామగ్రిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో సిబ్బంది సహా స్థానికులు బెంబేలెత్తిపోయారు. బావి పైభాగంలోని వాల్వుగొట్టం దెబ్బతినడంతో ఒక్కసారిగా గ్యాస్ పైకి ఎగజిమ్మడంతో ఓఎన్జీసీ సిబ్బంది కాసేపు అయోమయానికి గురయ్యారు. సుమారు గంట వ్యవధిలో అక్కడి సాంకేతిక సిబ్బంది దానిని అదుపు చేశారు.

నృత్యాభినయం.. నయన మనోహరం

పిఠాపురంలోని శ్రీపాద వల్లభ అనఘా దత్త క్షేత్రంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్యకళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య కార్యక్రమం నిర్వహించారు. పెద్దసంఖ్యలో కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

‘తూర్పు’లో పులి కలకలం

తొర్రేడులో రెండు ఆవులు, ఒక లేగదూడను చంపిన వైనం

అరటి తోటలో పెద్దపులి పాదముద్రలు

రాజానగరం, కొంతమూరు, సీతానగరం: ఏలూరు నుంచి తూర్పులోకి ప్రవేశించిన పెద్దపులి హడలెత్తిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడులోకి ప్రవేశించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్తిరాజు పశువుల శాలలోని రెండు ఆవులు, నాలుగు నెలల దూడను చంపి పక్కనే ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లింది. ఆదివారం ఉదయం రైతు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి వి. ప్రభాకరరావు, రేంజ్ అధికారి ఎస్. దావీదునాయుడు తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారులు, నాయకులు అక్కడ ఉండగా లిప్తపాటు కాలంలో పరుగుతీయడం కలకలం సృష్టించింది.

బయటకు రాకపోవచ్చు..

ప్రస్తుతం ఆ తోటలోనే ఉందని, కడుపునిండా ఆహారం తినడంతో బయటకు రాకపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దాని ప్రశాంతతకు భంగం కలిగిస్తే దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు. కదలికలు గుర్తించేదుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశామన్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు వైపు..

తమకున్న సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా రెండు మగ పులులు వచ్చాయని డీఎఫ్‌వో తెలిపారు. అందులో తెలంగాణలోని వికారాబాద్‌లో సంచరిస్తోందని మరొకటి ఇదేనని భావిస్తున్నామన్నారు. దీని వయసు మూడేళ్లకు మించి ఉండొదన్నారు. అవసరాన్ని బట్టి ఒక రాత్రిలో 25 నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

తరలించేలా చర్యలు..

పులిని దాని ఆవాసానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ పురందేశ్వరి చరవాణి ద్వారా అటవీశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల రక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. కలెక్టరేట్‌కు రాలేని వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అర్జీల ప్రగతిని 1100 కాల్‌సెంటర్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. తహసీల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లోనూ పీజీఆర్ఎస్ నిర్వహిస్తారని, అక్కడా వినతులు ఇవ్వొచ్చన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

స్వయం ఉపాధికి ముద్ర

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై).. చిరువ్యాపారులకు వరంలా మారింది. జిల్లాలో వేలాది మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి ఏటా వందల కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ పథకంలో నాలుగు విభాగాలు ఉండగా, కొత్తగా శిశు విభాగంలో వ్యాపారం ప్రారంభించడానికి రూ. 50వేలు వరకు రుణం ఇస్తున్నారు. కిశోర్ విభాగంలో యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్‌కు రూ. 5లక్షల వరకు, తరుణ్ విభాగంలో వ్యాపార విస్తరణకు రూ. 10లక్షల వరకు, తరుణ్+ విభాగంలో రూ. 30లక్షల వరకు రుణం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాకినాడ జిల్లాలో గత మూడేళ్లలో 1,43,184 మందికి రూ. 1,891 కోట్లు రుణాలు అందించడం గమనార్హం.

● పీఎంఎంవై పథకం కింద రుణం పొందాలనుకునే వారు అప్పటికే ఇదే యూనిట్‌పై మరో బ్యాంకులో రుణం తీసుకుని ఉండకూడదు.

ఇవి తప్పనిసరి

● ఎంఎస్‌ఎంఈ యూనిట్లకైతే ఉద్యమ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

● వ్యాపారానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులతో పాటు ఈకేవైసీ డాక్యుమెంట్లు ఉంటే రూ. 10లక్షల లోపు రుణాలకు డిజిటల్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

● తిరిగి చెల్లించడానికి అయిదేళ్ల వరకు గడువు ఉంటుంది.

పీఎంఎంవై రుణాలతో వ్యాపారానికి ఊతం

టీస్టాల్ నిర్వహిస్తున్న కాకినాడ గాంధీనగర్‌కు చెందిన లక్ష్మణరావు

సంవత్సరం	లబ్ధిదారులు	రుణం (రూ.కోట్లలో)
2023-24	51,072	613
2024-25	60,510	776
2025–26 (డిసెంబరు వరకు)	31,602	502

ఉపయోగించుకుని ఉపాధి పొందుతూ..

● కాకినాడ గాంధీనగర్, చామర్తివారి వీధికి చెందిన ఎస్. లక్ష్మణరావు అనే చిరువ్యాపారి రూ. 10 వేలు రుణం పొందారు. తిరిగి చెల్లించడంతో రూ. 50 వేల నుంచి దశల వారీగా రూ. 4 లక్షల వరకు రుణం పొంది వ్యాపారాన్ని విస్తరించారు. చిన్న టీస్టాల్ నుంచి అద్దె దుకాణానికి మారారు. క్రమం తప్పకుండా వాయిదాలు కడుతున్నానని, ముద్ర రుణం తమ కుటుంబానికి ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు.

● మెయిన్ రోడ్డు దురాని వీధికి చెందిన తుమ్మలపల్లి సత్తిబాబు ఆదివారం మార్కెట్‌లో ఫ్యాన్సీ వస్తువులు విక్రయిస్తున్నారు. బయట అప్పులు తెచ్చి కట్టలేక సతమతం అవుతున్న తరుణంలో రూ. లక్ష రుణం రావడంతో వ్యాపారం సాగిస్తున్నారు. వాయిదాలు చెల్లిస్తున్నానని, అప్పు తీరిన తర్వాత మరింత రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారని సత్తిబాబు తెలిపారు.

లక్ష్యం మేరకు రుణాలు

కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా యువత, మహిళలు సొంతంగా వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వేల మంది సద్వినియోగం చేసుకుంటున్నారు.

- సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్, ఎల్‌డీఎం, కాకినాడ

(c) eenadu

ప్రజల దృష్టిమరల్చేలా వైకాపా రాజకీయాలు

కాకినాడ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపా ప్రభుత్వం చరిత్రాత్మక తప్పిదం చేసిందని, దానిని సీబీఐ ఛార్జిషీట్‌లో వెల్లడించింది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వైకాపా నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. ఆదివారం కాకినాడలోని కార్యాలయంలో ఆదివారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పిందని వైకాపా నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు పాలు, వెన్న ఆనవాళ్లు లేని సింథటిక్ నెయ్యి సరఫరా చేశారని, వైకాపా ప్రభుత్వంలో రూ.250 కోట్ల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫ్లెక్సీల విషయంలో నానా హంగామా సృష్టించారని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబటి అహంకారానికి నిదర్శనమని, త్వరలోనే చట్టప్రకారం శిక్ష తప్పదని తెలిపారు. కార్పొరేషన్ డైరెక్టర్లు శిరంగు శ్రీనివాసరావు, డా.చప్పిడి వెంకటేశ్వరరావు, కడలి ఈశ్వరి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు కటకంశెట్టి ప్రభాకర్, బోళ్ల కృష్ణమోహన్, పితాని లీలావతి తదితరులు పాల్గొన్నారు.

అల్లర్లు సృష్టించేందుకే కుట్ర

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండబాబు, చిత్రంలో పార్టీ నాయకులు గ్రంధి బాబ్జి, వీరు తదితరులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కూటమి పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం, తితిదే లడ్డూల తయారీలో కల్తీనెయ్యి వినియోగించినట్లు సిట్ నిగ్గు తేల్చడం. వైకాపా నాయకులు జీర్ణించుకోలేక రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా పార్టీ కోశాధికారి గ్రంధి బాబ్జి, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులతో కలిసి ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్డూల తయారీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో వైకాపా ఏదో విధంగా రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని యోచిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సహించని ప్రజలు ఆయన ఇంటిపై దాడికి దిగితే దీనిని తెదేపాకు, చంద్రబాబుకు ఆపాదించడం ఎంతవరకు సబబు అని కొండబాబు నిలదీశారు. పార్టీ నాయకులు పంతాడి రాజు, నేమాని సత్యనారాయణ, గుమ్మళ్ల చిన్న, గెద్దం పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత దూషణలు తగవు: పద్మశ్రీ

కాకినాడ నగరం: ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలకు తావులేదని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నాయకుడు అంబటి రాంబాబు దుర్భాషలాడటం తగదన్నారు. స్థానిక భాస్కర్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ కల్తీ నెయ్యి అక్రమాలను నిగ్గుతేలిస్తే వైకాపా నాయకులు తమ పాపాలు అంగీకరించకుండా చంద్రబాబుపై నోరుపారేసుకోవడం ఏంటన్నారు.

రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి యత్నం

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

టి.నగర్: రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ స్పష్టం చేసిందన్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ ఆచారాలపై అవగాహన లేదన్నారు. ఆయన భార్యను తీసుకొని ఎప్పుడైనా తిరుపతి వెళ్లారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబును జగన్ హత్యచేసి, ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు కూడా వెనుకాడరన్నారు.

కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి ప్రయోజనం

కాకినాడ నగరం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు, ఆర్థిక పురోభివృద్ధికి బలమైన పునాదిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి బలమైన మద్దతు ఇవ్వటం, క్రిటికల్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ఏపీకి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. రాష్ట్రంలో అమలుచేస్తోన్న 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ ఊతమిచ్చేదిగా ఉందన్నారు. కొబ్బరి ఉత్పత్తులకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల సాగుకు మద్దతు, ఖేలో ఇండియా మిషన్‌లో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని తెలిపారు.

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by ఈనాడు

రాష్ట్రానికి ఆశాజనకం

సర్పవరం: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా కేటాయింపులు చేయడం శుభపరిణామమని కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపార ఖనిజ సంపదలున్న ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గి ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు.

సత్యదేవుని సన్నిధి.. భక్తజన పెన్నిధి

స్వామి, అమ్మవార్ల రథసేవ

అన్నవరం: అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. మాఘ పౌర్ణమి పర్వదినం, ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు, 3 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, భద్రత ఏర్పాట్లు చేశారు. ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాధరావులు పర్యవేక్షించారు. ● స్వామివారి రథ సేవ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేసి వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు.

ఆత్మవిశ్వాసమే బాట

తైక్వాండో పోటీల్లో అక్నూ పరిధి విద్యార్థుల సత్తా

న్యూస్‌టుడే, సర్పవరం, పిఠాపురం

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం(రాజమహేంద్రవరం) పరిధిలోని కళాశాలల్లో ఉప కులపతి ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో చదువుతోపాటు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు పంజాబ్ జలంధర్‌లోని దేవ్ విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకోసం అక్నూ పరిధిలోని కళాశాలలకు చెందిన మెరికల్లాంటి 8 మంది క్రీడాకారులను ఇటీవల ఎంపిక చేశారు.

అక్నూ పీజీ క్యాంపస్‌లో తలపడుతున్న క్రీడాకారులు

సైన్యంలో చేరి సేవలందిస్తా..

మాది అన్నవరం. నేనిప్పుడు కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నా. ఆరో తరగతి నుంచి తైక్వాండో నేర్చుకుంటున్నా. రాష్ట్ర స్థాయిలో 11 సార్లు ఆడగా 4 బంగారు, 5 రజత పతకాలు సాధించా. జాతీయ స్థాయిలో 8 సార్లు ఆడి.. రెండు రజత, ఒక కాంస్య పతకం సాధించా. జాతీయ స్థాయిలో మెడల్ సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేప్పుడు రాత, ఫిజికల్ పరీక్ష ఉండదు. నేను ఇప్పటికే బీఎస్ఎఫ్‌కు దరఖాస్తు చేశా. సైన్యంలో సేవలందిస్తా. – పుప్పాల హరికిరణ్

చదువుతోపాటు క్రీడల్లో సత్తా

నేను తునిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతున్నా. పూర్వ విద్యార్థులు క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించడంతో నేనూ స్ఫూర్తిగా తీసుకున్నా. పదేళ్లుగా తైక్వాండోలో సాధన చేస్తున్నా. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పదిసార్లు పాల్గొని 5 బంగారు పతకాలు సాధించా. యూనివర్సిటీకి జాతీయస్థాయి బంగారు పతకం సాధించి క్రీడా కోటాలో ప్రభుత్వ కొలువు కొట్టేస్తా. – పసుపులేటి నగేష్

వర్సిటీకి బంగారు పతకం తెస్తా..

నేను అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. రెండో తరగతి నుంచి తైక్వాండో నేర్చుకుంటున్నా. రాష్ట్ర స్థాయిలో 30 సార్లు, జాతీయ స్థాయిలో 7 సార్లు పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో రెండు కాంస్య పతకాలు సాధించా. రోజుకు 4 గంటలపాటు సాధన చేస్తున్నా. మార్చిలో జరిగే పోటీల్లో అక్నూ తరపున బంగారు పతకం సాధించడం లక్ష్యం. – గెద్దాడ దినేష్‌ఆదిత్య

క్రీడాకారులను తయారు చేస్తా..

నేను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు దీప్తి డిగ్రీ కళాశాలలో చదువుతున్నా. ఎనిమిదేళ్లుగా తైక్వాండోలో సాధన చేస్తున్నా. రాష్ట్ర స్థాయిలో 20 సార్లు పాల్గొని 5 బంగారు, 3 రజత, ఒక కాంస్య పతకం సాధించా. జాతీయ స్థాయిలో 5 సార్లు పాల్గొని ఆట తీరు మెరుగుపరుచుకున్నా. వచ్చే పోటీల్లో యూనివర్సిటీకి పతకం తెస్తా. వ్యాయామ ఉపాధ్యాయుడిగా క్రీడాకారులను తయారు చేస్తా. – కడలి దివితేజావెంకటేష్

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. రాజమండ్రి శ్రీసాయిలక్ష్మీ లాడ్జిలో SVG మార్కెట్‌రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో మందులు కలవు.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గ॥ స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

EENADU for Advertisement Contact: 8008597607

JOBS

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

MARKETING/ SALES

రామచంద్రాపురం K.V.L సోలార్ ఎనర్జీ బ్రాంచి నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Salary: 13,500/-+ పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటివ్స్+ అకామిడేషన్ ఇవ్వబడును. వివరాలకు సంప్ర. ✆ 83285 53150, 90103 57793

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-67 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	19,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	32,500
గటగట	30,000
కొత్తకాయ: గండేరా	30,500
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	143-00
రిటైల్ లైవ్	170-00
డ్రెస్డ్	247-00
స్కిన్‌లెస్	281-00

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

ప్రజల మన్ననలతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధిద్దాం

ప్రమాణస్వీకారం చేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఇతర కార్యవర్గం, వేదికపై సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు కొండబాబు, నెహ్రూ, సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు, సభకు హాజరైన తెదేపా శ్రేణులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ప్రజల మనసులు గెలిచి, వారి మన్ననలతో వచ్చే స్థానిక ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో ఘన విజయం సాధించాలని తెదేపా జోన్-2 ఇన్‌ఛార్జి సుజయకృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. స్థానిక మెక్లారిన్ పాఠశాల ఆవరణలో ఆదివారం కాకినాడ జిల్లా తెదేపా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా జ్యోతుల నవీన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాసబాబా, మరో 44 మందితో ఏర్పడిన కమిటీతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ గత స్థానిక ఎన్నికల్లో వైకాపా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మెజారిటీ స్థానాలను బలవంతంగా గెల్చుకుందన్నారు. అందుకు భిన్నంగా ప్రజల ఆదరణతో జిల్లాలో మంచి ఫలితాలు సాధించేందుకు నూతన కమిటీ కృషిచేయాలని సూచించారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా సమర్థంగా పనిచేసినందునే నవీన్‌కుమార్‌కు అధిష్ఠానం రెండోసారి అధ్యక్షునిగా అవకాశం కల్పించిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి కల్తీ నెయ్యి పాపం వైకాపా నాయకుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్నారు. గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి జట్టు 15 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్ మాట్లాడుతూ తనకు రెండోసారి అవకాశం రావడానికి కార్యకర్తలే కారణమని, వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల విజయ్, బండారు అప్పలనాయుడు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మహాసేన రాజేష్ తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కటకంశెట్టి బాబి, ఎస్‌వీఎస్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.

వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి నవీన్ పోటీ : ఎమ్మెల్యే నెహ్రూ

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి తన కుమారుడు నవీన్‌కుమార్ పోటీ చేస్తారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. తెదేపా జిల్లా కమిటీ ప్రమాణస్వీకార సభలో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. అయితే తాను రాజకీయాల్లోంచి విరమించుకున్నట్లు భావించరాదని, జగ్గంపేట నుంచి కాకుండా ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో మాత్రం అడుగు పెడతానని చెప్పారు. తన కుమారుడిగా కాకుండా ప్రత్యేక ముద్రతో రాణించాలని నవీన్‌కు సూచించారు.

సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థి గల్లంతు

తొండంగి, న్యూస్‌టుడే: సముద్ర స్నానానికి వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన తొండంగి మండలం వేమవరం పంపాదిపేట సముద్రతీరం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తుని మండలం రాజుపేట గ్రామానికి చెందిన నౌడగల శ్రీను (18) మాఘపౌర్ణమి సందర్భంగా తండ్రి లోవరాజు, సోదరి నందినితో కలిసి వి.పంపాదిపేట తీరం వద్దకు స్నానానికి వెళ్లారు. కుటుంబమంతా కలిసి సరదాగా స్నానం చేశారు. ఒడ్డుకు వచ్చి టిఫిన్ చేశారు. ఈ సమయంలో శ్రీను మరోసారి స్నానం చేసి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి సముద్రం లోపలకు వెళ్లాడు. గంట, రెండు గంటలు, మూడు గంటలైనా రాకపోవడంతో వారు లబోదిబోమంటూ విలపించారు. కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు, మత్స్యకారులు సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా విద్యార్థి ఆచూకీ లభ్యం కాలేదు. శ్రీను తునిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వరుసకు చిన్నాన్న అయిన బర్ల అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగన్‌మోహనరావు తెలిపారు.

గ్రూప్ 'వన్'.. సాధించెన్!

ఏళ్ల కల.. కఠోర సాధన.. ఫలించిన వేళ విజేతలతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం అంతాఇంతా కాదు. తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు పలువురు విజయంసాధించారు. సర్కారు కొలువులో స్థిరపడనున్నారు.

– న్యూస్‌టుడే, సర్పవరం (కాకినాడ గ్రామీణం), శ్యామలా సెంటర్(రాజమహేంద్రవరం)

సుబ్బారెడ్డి ఇక ఆర్‌టీవో..

కాకినాడ గ్రామీణం వలసపాకలకు చెందిన నందిపాటి లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో ఆర్‌టీవోగా ఎంపికయ్యారు. తండ్రి నందిపాటి వెంకటరెడ్డి విశ్రాంత పంచాయతీ కార్యదర్శి, తల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాలు. లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి విజయవాడ కేకేఆర్ గౌతమ్ కళాశాలలో ఇంటర్, అహ్మదాబాద్‌లోని పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఐఐఎం కోర్సు పూర్తి చేశారు. 2025 మే నెలలో మొదటిసారి సొంతంగా సన్నద్ధమై గ్రూప్-1 పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్(ఆర్‌టీవో)గా ఎంపికయ్యారు. 2024లో శిక్షణ లేకుండానే సివిల్స్ రాసి ముఖాముఖి వరకు వెళ్లారు. 2014 నుంచి 2019 వరకు ఎస్సార్ ఆయిల్స్‌లో మేనేజర్‌గా పనిచేశారు.

పదేళ్ల కల.. నెరవేరే అక్షరాలా..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సంతృప్తి లేదు. ఆ తరువాత ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కొనసాగాలనిపించలేదు. మళ్లీ టీసీఎస్‌లో చేరడం.. ఓ పక్క కొలువు.. మరోపక్క కల సాధనకు కఠినంగా శ్రమించడం.. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. గ్రూప్స్‌లో విజయం సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ కొలువు సాధించారు రాజమహేంద్రవరానికి చెందిన కర్రి రాజా రమేష్‌బాబు. తండ్రి సత్యనారాయణ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. తల్లి పద్మావతి జిల్లా పరిషత్ స్కూల్లో హిందీ పండిట్. భార్య స్వప్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నా ఉద్యోగ సాధనకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించటంతో పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా చదువుకున్నానని రమేష్‌బాబు చెప్పారు. రోజుకు 7 నుంచి 9 గంటల పాటు చదివి విజయం సాధించానని, గతంలో నాలుగు సార్లు ముఖాముఖి వరకు వెళ్లగా గ్రూప్స్ రెండుసార్లు ఒక మార్కు, ఐదు మార్కుల వద్ద ఆగిపోయానని, నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించి విజయం సాధించానని తెలిపారు.

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 10, 12, వంకాయలు- 28, 34, 36, 40, బెండకాయలు- 36, పచ్చిమిర్చి- 52, 56, 58, కాకరకాయ- 52, బీర- 36, 44, క్యాలీఫ్లవర్- 20, 25, క్యాబేజీ- 20, క్యారెట్- 26, దొండకాయలు- 48, 54, బంగాళాదుంపలు- 18, 24, ఉల్లి- 23, 30, దోసకాయలు- 34, చిక్కుళ్లు- 25, చేమదుంపలు- 30, బీట్‌రూట్- 26, కీరదోస- 36, బీన్స్‌కాయలు- 70, అల్లం- 70, క్యాప్సికం- 68, బొబ్బర్లు- 26, చిలకడదుంపలు- 36, ఒకటి చొప్పున అనపకాయ- 15, 20, పొట్లకాయ- 25, 30, అరటికాయ- 6, 8, మునగకాడ- 12, 15, మామిడికాయ- 10, 15, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- దేవగుడి, ఓం శాంతి శాంతి శాంతిః, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ఓం శాంతి శాంతి శాంతిః, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, లక్ష్మి- భర్త మహాశయులకు విజ్ఞప్తి, సత్యగౌరి - ధృతరాష్ట్రుడు(ఉసా), త్రిముఖ, తిరుమల- మన శంకర వరప్రసాద్ గారు, సీఅండ్‌సీ 1- అనగనగా ఒకరాజు, సీఅండ్‌సీ 2- నారీనారీ నడుమ మురారి, శ్రీప్రియ - ది రాజాసాబ్, పద్మప్రియ- అనగనగా ఒకరాజు, సూర్య1(వాకలపూడి) - భర్త మహాశయులకు విజ్ఞప్తి, సూర్య 2.- మన శంకరవరప్రసాద్ గారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

అధ్వాన రహదారులతో అవస్థలు

సమస్య: నగరంలోని విద్యుత్తునగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

-వెంకటసత్యప్రసాద్, వ్యవసాయదారులు, విద్యుత్తునగర్

సమాధానం: నగరంలో రహదారుల మరమ్మతులు చేపడుతున్నాం.

-సత్యనారాయణ, ఇన్‌ఛార్జి కమిషనర్, నగరపాలకసంస్థ



చిట్టడివిలా ఖాళీస్థలం

కాకినాడ గాంధీనగర్ పోలీస్ క్లబ్ వీధిలో డో.నం.8-12-3 వద్ద ఓ ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు, పొదలు పేరుకుపోయి చిట్టడవిని తలపిస్తోంది. అందులో పాములు, విషకీటకాలు చేరి ఇళ్లలో ప్రవేశిస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముళ్ల కంపలు తొలగించండి..

అయోధ్యనగర్ ప్రధాన రహదారిలో శ్రీనివాసా కార్ల గ్యారేజ్ ఎదురు వీధిలో ముళ్ల కంపలతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో కళ్లకు గుచ్చుకుంటున్నాయని, అధికారులు స్పందించి వాటిని తొలగించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

కాలువలు.. ప్రమాదాలకు నిలయాలు

న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

జిల్లా కేంద్రమైన కాకినాడ నగరం పలు సమస్యలతో సతమతమవుతుంది. వీధిదీపాలు, రహదారులపై గుంతలు, డ్రెయినేజీ సమస్యలు, మురుగు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్లు నిరుపయోగం ఇలా చాలానే ఉన్నాయి. ప్రధానంగా కల్వర్టులు, కాలువలపై ఏర్పాటుచేసిన ఇనుపచట్రాలు, స్లాబురాళ్లు ధ్వంసమై ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిని అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడే ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.

వెంకటనగర్‌లోని ప్రధాన రహదారిపై ఇదీ పరిస్థితి

పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఇలా..

స్థానిక వెంకటనగర్‌లోని ప్రధాన కూడలి వద్ద కాలువపై ఇనుపచట్రానికి ఇరువైపులా రంధ్రాలు పడి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. గతకొన్ని రోజులుగా ఇదేపరిస్థితి నెలకొని ఉందని దుకాణదారులు, స్థానికులు చెబుతున్నారు. దాంతో సూచీగా నాలుగు వైపులా కర్రలను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌లోని కూడలి వద్ద కాలువపై స్లాబురాయి ఒరిగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. స్థానికులు అక్కడ కర్రను ఉంచారు. ఈ రెండు చోట్ల నెలల పాటు ఈ విధంగా ఉన్నా మరమ్మతులు చేయకపోవడంతో అధికారుల తీరుపై నగరవాసులు పెదవి విరుస్తున్నారు. రేచర్లపేట, బర్మాకాలనీ కూడలి వద్ద కాలువపై స్లాబురాయి ప్రమాదకరంగా ఉంది. వీటితో పాటు పల్లంరాజునగర్, పేర్రాజుపేట, శ్రీనగర్, అశోక్‌నగర్, జగన్నాథపురం, పాతబస్టాండ్, వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లోని పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధ్వానంగా, చట్రాలు లేకుండా ఉన్న కాలువలను గుర్తించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.

ప్రమాదాన్ని నివారించండి

వెంకటనగర్ ప్రధాన రహదారిపై ఇనుపచట్రం వంగిపోయి ప్రమాదకరంగా ఉంది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. - మోహన్, స్థానికుడు

‘రోటరీ 3020 డిస్ట్రిక్ట్’ను సేవల్లో మేటిగా తీర్చిదిద్దాలి

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ను సన్మానిస్తున్న రోటరీ సభ్యులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: సేవల్లో మేటిగా రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ తీర్చిదిద్దేందుకు అంతా సమష్టిగా కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. కాకినాడలో రోటరీ 3020 డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో గవర్నర్ ఎన్నిక జరిగింది. గవర్నర్ నామనీ శోభన్ ప్రకాష్‌ను ఎలెక్ట్ గవర్నర్ జి. శ్రీరామ్ సభకు పరిచయం చేశారు. కాన్ఫరెన్స్ ఛైర్మన్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజుల సదస్సు ద్వారా రోటరీ ఇంటర్నేషనల్‌కు రూ. 90 లక్షల విరాళాలు సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నిషాంత్ సమాజ సేవ స్వీయోద్ధరణపై, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సమాజం-సినిమా అంశాలపై మాట్లాడారు. ఫణి నారాయణ.. వీణా వాయిద్య కచేరి ఆహూతులను ఆకట్టుకుంది. రోటరీ డిస్ట్రిక్ట్‌కు చెందిన క్లబ్‌ల సభ్యులు, రోటరాక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన, లక్ష్మీప్రసన్న తదితరులు

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

గాంధీనగర్, న్యూస్‌టుడే: దేశాన్ని వికసిత్ భారత్ దిశగా పరుగులు పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం కాకినాడలో భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారన్నారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పంట నిల్వలు, శీతల గిడ్డంగులు వంటి వాటికి నిధులు ఇచ్చారని, కొబ్బరి, కోకో, జీడి తోటలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విషయమని పేర్కొన్నారు. మహిళా స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తూనే, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు సులభ రుణాలు, రాయితీలు అందించడం ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచేలా చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించడంతోపాటు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నట్లు బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని చెప్పారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీప్రసన్న, వేటుకూరి సూర్యనారాణరాజు, పైడా కృష్ణమోహన్, ముత్తా నవీన్, గట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

విద్యార్థులే దేశ ప్రగతికి సోపానాలు

వేడుకల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న శేషారెడ్డి, సుధాకర్, మురళీకృష్ణ తదితరులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థులే దేశ ప్రగతికి సోపానాలని, అకుంఠిత దీక్ష, క్రమశిక్షణతో విద్యార్థులంతా అద్భుత విజయాలు సాధించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.టి.సుధాకర్ అన్నారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని ఆదిత్య పాఠశాల ప్రథమ వార్షికోత్సవాన్ని తరంగ్-2026 పేరిట నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్.శృతిరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీవిద్య, కోఆర్డినేటర్ రాజేష్‌ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు సుధాకర్, జేఎన్‌టీయూకే పూర్వపు వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యువత దేశభక్తితో మెలగాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: యువత దేశభక్తిని గుండెల్లో నింపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రాష్ట్ర కార్యకారిణి రాజేంద్ర కోరారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోరంగ కైట్‌లో, సీతారామపురంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి, వ్యక్తి నిర్మాణం, యోగా వంటి అంశాలను బోధించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు కవాతు నిర్వహించారు. ముఖ్య అతిథి బొడ్డుసత్యనారాయణ, విత్తనాల కరిమిలస్వామి, చెఎక్కా అజయ్‌వర్మ, కొపనాతి దత్తాత్రేయ వర్మ, ఓం ప్రకాష్, ఎన్‌పివి రామారావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాజేంద్ర

ప్రణాళికతో పోటీ పరీక్షల్లో విజయం

విజేతలతో శ్యామ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ విద్యుత్తునగర్‌లోని శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ విజేతల విజయోత్సవ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర పోలీసు బలగాలకు ఎంపికైన 125 మంది విజేతలు, వారి తల్లిదండ్రులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ నందు తీసుకున్న శిక్షణ, టెస్ట్ సిరీస్‌లు, ఫిజికల్ ట్రైనింగ్‌తో తాము ఇంతటి విజయాన్ని సాధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించామని చెప్పారు. శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ ఛైర్మన్ జి.శ్యామ్ మాట్లాడుతూ ప్రతిరోజు అత్యంత పకడ్బందీ ప్రణాళికతో క్లాసులు నిర్వహించడం, అనుభవజ్ఞులైన కోచ్‌ల సహకారంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెప్పారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా అస్మిత,జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు స్థానిక డీఎస్ఏ మైదానంలో ఆదివారం నిర్వహించినట్లు సంఘ అధ్యక్షకార్యదర్శులు టీవీఎస్ రంగారావు, కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అండర్-14, 16 బాలికలకు 60మీటర్లు, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్, జావిలిన్‌త్రో, డిస్కస్‌త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. విజేతకు ధ్రువపత్రాలు అందజేశారు. పీడీలు, క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు.

‘వైకాపా నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి’

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: వైకాపా నేతలు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడితే గౌరవం దక్కుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మేయర్ సుంకర పావని అన్నారు. స్థానిక సూర్యనారాయణపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సబబు కాదన్నారు. తిరుమలకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ కలెక్టరేట్ సీఎం చంద్రబాబుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఎన్‌జీవో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రమాదకరంగా విద్యుత్తు పెట్టె..

కాకినాడ పోస్టల్‌కాలనీలోని ఓ వీధిలో రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి విద్యుత్తు పెట్టె మూతలు లేకుండా ప్రమాదకరంగా ఉంది. చేతికందే ఎత్తులో ఉండటంతో చిన్నపిల్లలు, వాహనదారులు దానిని తాకే అవకాశముందని, సంబంధిత అధికారులు స్పందించి రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, మసీదుసెంటర్

పొంచి ఉన్న ప్రమాదం..

విద్యుత్తునగర్ నుంచి మధురానగర్‌కు వెళ్లే రహదారిలో మూడు రోడ్ల కూడలి వద్ద ఓ ఇనుప విద్యుత్తు స్తంభం కింద భాగాన తుప్పు పట్టి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. రంధ్రాలు పడి బలహీనంగా ఉందని, ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, భానుగుడిసెంటర్

మురుగు పారేదెలా..?

కాకినాడ డీమార్ట్ కూడలి వద్ద రహదారి పక్కన ప్రధాన కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తోంది. మురుగు పారే వీలు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లి, దోమల వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మసీదుసెంటర్

పోలీసు తనిఖీలు.. వాహనాలు స్వాధీనం

సరైన పత్రాలు లేని 43 ద్విచక్రవాహనాలను సీజ్ చేశామని కాకినాడ పోర్టు సీఐ పి.సునీల్‌కుమార్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ పోర్టు పోలీసుస్టేషన్ పరిధిలోని డెయిరీఫాంసెంటర్, రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్స్‌ల వద్ద పోర్టు సీఐ, త్రీటౌన్ ఎస్సైలు, సిబ్బంది ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్రీటౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ, పోర్టు ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

సంత్ రవిదాస్‌కు నివాళి

గాంధీనగర్, న్యూస్‌టుడే: అసమానతలు లేని సమాజంతోపాటు, సమానత్వం, ప్రేమ, జీవనమార్గమని మానవాళికి సంత్ రవిదాస్ బోధించారని భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. ఆదివారం రామారావుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో భాజపా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మారే బుజ్జి అధ్యక్షతన సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఛైల్డ్ వెల్ఫేర్ రాష్ట్ర ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సాహితీవర్మ, చోడిశెట్టి రమేష్, కుండల సాయికుమార్ యాదవ్ తదితరులున్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పార్కును శుభ్రం చేస్తున్న ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

గాంధీనగర్, న్యూస్‌టుడే: సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు అన్నారు. ఆదివారం లక్ష్మీనారాయణ నగర్‌లోని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛతాసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా 40 మంది వాలంటీర్లు బృందాలుగా విడిపోయి లక్ష్మీనారాయణ నగర్ పరిసర ప్రాంతాలు, పార్కుల్లోని చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తేజేశ్వరరావు, అశ్విని, వాలంటీర్లు పాల్గొన్నారు.

మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఉమ్మడి తూ.గో.జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని గ్రంథాలయాల్లోనూ పాఠకులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆసంస్థ జిల్లా ఛైర్‌పర్సన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ అన్నారు. ఆదివారం రాజాట్యాంకు పార్కు ఆవరణలోని గాంధీనగర్ శాఖ గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతోపాటు పాఠకులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని లైబ్రేరియన్ ఎం.శ్రీనివాసరావుకు సూచించారు.

ఉపాధికి ఊతం.. ప్రగతికి దోహదం

గాంధీనగర్, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు దేశ ప్రగతిని దీర్ఘకాలంలో పరుగులు పెట్టించేలా ఉన్నాయని ఆయా రంగాల నిపుణులు చెబుతున్నారు.

పేద, మధ్య తరగతి అభ్యున్నతికి..

పేద, మధ్య తరగతి ప్రజలకు సంకల్ప్ అనే బాణంతోపాటు, యువశక్తిని ముందుకు నడిపించే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టేలా, సామాన్యుడి నైపుణ్యాలను పెంచుకునే విధంగా చర్యలు చేపట్టారు. వివిధ రంగాలకు గతంలో కంటే ఈ ఏడాది పెంచిన కేటాయింపులు దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి. సాంకేతిక రంగంలో దేశం ఏఐ సాంకేతికతో నెంబర్‌వన్‌గా నిలవడానికి, విదేశాలకు పోటీగా డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలను ఎగుమతి చేసేలా ప్రోత్సాహకాలు అభినందనీయం.

- తాళ్లూరి శ్రీనివాస రాజు, సీఏ బ్రాంచి కాకినాడ ఛైర్మన్

దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి

కేంద్ర బడ్జెట్ తాత్కాలిక వరాల జల్లులు కురిపించలేదు. దీర్ఘకాల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. జలమార్గాలకు ప్రాధాన్యం పెంచారు. సెమీ కండక్టర్, డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌లకు 2047 వరకూ 20 సంవత్సరాలపాటు పన్ను రాయితీలు ప్రకటించారు. దీని వల్ల పెద్ద పెద్ద కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధితో పాటు, పట్టణీకరణ వేగంగా జరగడం, ఉద్యోగ కల్పనతోపాటు రాబోయే కాలంలో ప్రపంచంలోనే భారత్ ఆధిపత్యం పెరుగుతుంది. వ్యవసాయంలో కొబ్బరి, కోకో తోటలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించడం, జీడితోటల వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా రైతులకు లబ్ధితో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభించే అవకాశం ఉంది.

- జి.కె.శ్రీనివాసు, ఆర్థిక నిపుణుడు

మౌలిక సదుపాయాలు మెరుగు

రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, సాంకేతిక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వడం శుభసూచకం. యువశక్తి ఆధారిత రూపకల్పనలో భాగంగా పేదలు, యువత, వెనుబడిన వర్గాలకు ఆయా అంశాల్లో నైపుణ్య శిక్షణ ద్వారా సమగ్రాభివృద్ధి జరుగుతుంది. రూ.10 వేల కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కార్పొరేట్ మిత్ర ద్వారా సహాయం అందించడం వల్ల ఎంఎస్ఎంఈలకు ఊపిరి పోసినట్లేనని చెప్పొచ్చు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, తోటల పెంపకం, కొబ్బరి వంటి విలువల జోడించిన వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూరుతుంది.

- జి.స్టీవెన్ రాజు, ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు

సేవలు అభినందనీయం

సాంబమూర్తినగర్(కాకినాడ): గత ఐదేళ్లుగా ఖిద్మత్ కమిటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని సీరత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కే రహీం, షేక్ అష్రఫ్‌అలీ కొనియాడారు. ఆదివారం జ్యోతుల మార్కెట్ వద్ద సీరత్ కమిటీ ఫంక్షన్ హాలులో షీబా డెంటల్ క్లినిక్ సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు షిబా షాఫీ శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు చేశారు. కమిటీ కార్యదర్శి హుస్సేన్, సభ్యులు పాల్గొన్నారు.

షాపులు బహిరంగ వేలం ప్రకటన

కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ప్రక్కన డోర్ నెం.36-4-26 నందు 9 x 18 కొలతలు గల 3 షాపులు 3 సం॥లు కాలమునకు లీజుకి యిచ్చుటకు ది.13-02-2026వ తేది ఉదయం 10.30 గంటలకు దేవాలయం వద్ద బహిరంగ వేలం జరుగును. పాటలో పాల్గొను వారు షాపు 1 కి రూ.25,000/- చొ॥న ప్రథమ ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనవచ్చును.

స్థలం: కాకినాడ — కార్యనిర్వాహణాధికారి
తేది: 30-01-2026 — సెల్: 99898 02349

మహారాజశ్రీ కాకినాడ 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు స్పెషల్ ప్రొహిబిషనల్ ఎక్సైజ్ వారి కోర్టులో
O.S.98/2022 E.P.29/2024
Between:
కామాడి సత్యనారాయణ (లేటు)
కామాడి లక్ష్మి, W/o కామాడి సత్యనారాయణ (లేటు)
కామాడి వీరవెంకట గణపతి, S/o కామాడి సత్యనారాయణ (లేటు)
డో.నెం. 59-8-38/29, రాజులతూరంగి, జగన్నాథపురం, కాకినాడ, కాకినాడ జిల్లా,
2 & 3 or Lr's of 1st DHr ...DHr'S
మరియు
లంకే భవాని, W/o పరశురాముడు, వయస్సు 40, డో.నెం. 62-10-35/5, సత్యవేదం కాలనీ, జగన్నాథపురం, కాకినాడ, కాకినాడ జిల్లా ...JDR

పై నెంబరు కేసులో DHR యొక్క బాకీ తీర్మానం నిమిత్తం దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తిని మహారాజశ్రీ పై కోర్టు వారి ఎదుట ది.17-02-2026 ఉదయం 10.30 ని॥లకు వేలం వేయబడును. సదరు వేలం పాట నందు లోకులెవరైనను పాల్గొనవచ్చును. వేలం షరతులు కోర్టువారి వద్ద మరియు DHR అడ్వకేట్ వారిని సంప్రదించగలరు. వేలం జరుపుటకు, వాయిదా వేయుటకు, రద్దు పరచుటకు శ్రీ కోర్టువారిదే తుది నిర్ణయం.

షెడ్యూల్: తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, కాకినాడ రిజిస్ట్రార్‌లో చేరిన, పూర్వం తూరంగి గ్రామ పంచాయితీ ఏరియాలోని తూరంగి గ్రామం తాలూకు ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరిన వార్డు నెం.28రు, బ్లాకు నెం.62రు, కాకినాడ, జగన్నాథపురం, సత్యవేదం కాలనీలోగల చ॥గ॥ 99.88లు లేక 83.51 చ॥మీ॥లు స్థలము అందలి డోరు నెం.62-10-32/5రు, అసెస్‌మెంట్ నెం.1060048968రు గల ఆర్.సి.సి. రూఫ్ డాబా ఇంటికి హద్దులు కొలతలు వివరం. తూర్పు: అ.29.0లు లేక 8.83 మీ॥లు అనులదాసు సూరకర్తం గారి డాబా ఇల్లు; పడమర: అ.29.0 లు లేక 8.83 మీ॥లు రోడ్డు; ఉత్తరం: అ.31.0లు లేక 9.44 మీ॥లు రోడ్డు; దక్షిణం: అ.31.0 లు లేక 9.44 మీ॥లు మాచగిరి వెంకయ్యమ్మ గారి డాబా ఇల్లు. సదరు హద్దుల మధ్యస్థమైన చ॥గ॥ 99.88లు లేక 83.51 చ॥మీ॥లు స్థలము అందలి ఆర్.సి.సి. రూఫ్ డాబా ఇల్లు, పైకప్పు, తలుపులు, ద్వారబంధములు, ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, యావత్తు ఈజిమెంట్ హక్కులు, అందలి మామూలు మార్గములు సర్వం సహా.

DHr Value: 20,00,000/-, Amina Value: 30,00,000/-
JDr Value: Not Given

కంఠస్ఫూర్తి తాతరాజు, అడ్వకేట్
కాకినాడ, D.No.YF-7, యంగ్ మెజెస్టిక్ ప్లాజా
తేది: 31-01-2026. సినిమా రోడ్, కాకినాడ, సెల్: 99480 79373

పతకాలు సాధించిన జిల్లా పారా అథ్లెటిక్స్ క్రీడాకారులు

పారా అథ్లెటిక్స్ క్రీడాకారులకు అభినందనలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: గతనెల 27న నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు 5 బంగారు, 9 రజత, 6 కాంస్య పతకా సాధించారని సంఘ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. వారిని డీఎస్‌డీవో సతీష్‌కుమార్, కోచ్‌లు చిన్నారి, సురేష్, మహాలక్ష్మి తదితరులు అభినందించారు. విజేతల్లో వెంకట దుర్గారావు, శ్రీనివాస్, రాజాబాబు, భార్గవి, శృతి, శుభశ్రీ, స్వాతి తదితరులున్నారు.

తెదేపా జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారం సందర్భంగా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు, నాయకులు, అభివాదం చేస్తున్న నూతన కార్యవర్గ ప్రతినిధులు – న్యూస్‌టుడే, కాకినాడ నగరం

పోలీసుల పల్లె నిద్ర

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో శనివార రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కిర్లంపూడి, కోటనందూరు, సామర్లకోట, తిమ్మాపురం ఎస్సైలు, జగ్గంపేట సర్కిల్ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కాకినాడ వన్‌టౌన్ నాగదుర్గారావులు తమ పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు. నేరాల నివారణ, ప్రజల భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

అనంత శ్రీరామ్‌కు చిత్రపటాలు అందిస్తున్న అర్చకులు

పాదగయలో సినీ రచయిత పూజలు

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సినీ రచయిత అనంత శ్రీరామ్ సందర్శించారు. ఆదివారం ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు క్షేత్ర విశిష్టతను తెలిపారు. అనంతరం కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేషవస్త్రాలు అందజేశారు.

భక్తిగీతాల ఆలాపన

తాళ్లరేవు : లయబద్ధమైన నృత్యం.. భక్తి గీతాల ఆలాపన కర్రల సవ్వడితో కోలాట నృత్యం ఆకట్టుకుంది. తాళ్లరేవు వేంకటేశ్వరస్వామి ఆలయ 49వ వార్షికోత్సవ సందర్భంగా స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నృత్య కోలాటాన్ని యానాం సిద్ధి వినాయక మహిళా కోలాట బృందం ప్రదర్శించింది.

జ్యోతుల నవీన్‌కు స్వాగతం పలికిన శ్రేణులు

పెద్దాపురం, న్యూస్‌టుడే: తెదేపా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా ఆదివారం కాకినాడలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళుతున్న జ్యోతుల నవీన్ కుమార్‌కు పెద్దాపురం పట్టణం గుర్రాల సెంటర్‌లో తెదేపా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆయనను పూలమాలలతో సత్కరించారు.

స్థానిక గుర్రాల సెంటర్‌లో తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్‌కు ఘన స్వాగతం

ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ, తెదేపా నేతలు

కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు

పిఠాపురం : తెదేపా కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం కాకినాడలో జరిగే పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. కాగా జిల్లా కమిటీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పిల్లి చిన్న, అనిశెట్టి సత్యానందరెడ్డి, కొండేపూడి సూర్యప్రకాష్, బత్తుల చైతన్య రాజేష్, ఆకాశపు నాగ మల్లేశ్వరరావు, విల్లా కమలాయి ప్రమాణస్వీకారం చేశారు.

యువత దేశభక్తితో మెలగాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: యువత దేశభక్తిని గుండెల్లో నింపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రాష్ట్ర కార్యకారిణి రాజేంద్ర కోరారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోరంగ క్రైట్‌లో, సీతారామపురంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి, వ్యక్తి నిర్మాణం, యోగా వంటి అంశాలను బోధించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు కవాతు నిర్వహించారు. ముఖ్య అతిథి బొడ్డుసత్యనారాయణతో పాటు విత్తనాల కరిమిలస్వామి, చెఎక్కా అజయ్‌వర్మ, కొపనాతి దత్తాత్రేయ వర్మ, ఓం ప్రకాష్, ఎన్‌పివి రామారావు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న రాజేంద్ర

కూడళ్లు.. ప్రమాద లోగిళ్లు

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం నియోజకవర్గంలో జాతీయ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం మలుపులు, కూడళ్లు ప్రమాదకరంగా ఉండటమే. వీటిలో కొన్ని ప్రయాణం సజావుగా ఉన్నా. మరికొన్ని ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఇవి దాటే క్రమంలో ఏ వాహనం ఎప్పుడొచ్చి ఢీ కొడుతుందో తెలియని పరిస్థితి ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో చిత్రాడ, నరసింగపురం, విరవాడ, రాపర్తి, బి.ప్రత్తిపాడు, గొల్లప్రోలు, తాటిపర్తి, చెందుర్తి, చేబ్రోలు, తదితర గ్రామాల ప్రజలు కూడళ్లు దాటేటప్పుడు బిక్కుబిక్కున ప్రయాణం సాగిస్తున్నారు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు..

● పిఠాపురం మండలం చిత్రాడలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా కాకినాడ నుంచి వచ్చే ఆటో ఢీ కొట్టడంతో మృతి చెందింది. ● భీమ్‌నగర్ వద్ద కొద్దిరోజుల క్రితం కూడలి దాటుతుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ● వైజంక్షన్ వద్ద ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాకినాడ నుంచి వస్తున్న విద్యార్థులు ద్విచక్ర వాహనంతో అతన్ని ఢీకొట్టారు. ● దుర్గాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి 10 మందికి గాయాలయ్యాయి. నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి..

పరిశీలన

పాదగయ కూడలి వద్ద ప్రమాదకరంగా వేగ నిరోధకం

వేగ నిరోధకాలు ఎత్తుగా వేయడంతో...

పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల జాతీయ రహదారి కూడళ్ల వద్ద ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారి అధికారులతో కలిసి పోలీసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇవి ఉండాల్సిన దానికంటే ఎత్తుగా వేయడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా కార్లు కింద భాగం రాసుకుంటున్నాయి.

చర్యలు చేపట్టాం

ప్రమాదాల నివారణపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్తు దీపాలు కూడా పెట్టిస్తున్నాం. కూడళ్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాం. అవి ఎత్తుగా ఉన్నాయని ఫిర్యాదుల రావడంతో 8 నుంచి 10 సె.మీ తొలగింపునకు చర్యలు చేపట్టాం. ట్రాఫిక్ నియమాలు పాటించాలి. -శ్రీనివాస్, సీఐ, పిఠాపురం

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం మండలం దివిలి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సోమవారం మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్తుశాఖ ఈఈ ప్రభాకర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తామన్నారు. తిరుపతి, కాండ్రకోట, ఉలిమేశ్వరం, దివిలి, చదలాడ, మర్లావ, తూర్పుపాకలు, పులిమేరు, బి.తాటిపర్తి, గుడివాడ, సిరవాడ గ్రామాల వినియోగదారులు సహకరించాలన్నారు.

బీసీవైపీ కన్వీనర్ నియామకం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన **శ్రీరం శ్రీను**ను నియమించారు. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని నియోజకవర్గాలవారీగా నియమించిన కన్వీనర్ల జాబితా ప్రకటించారు.

వైభవంగా మాఘ పూర్ణిమ

గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం, సర్పవరం, న్యూస్‌టుడే : దుర్గాడ శివాలయంలో లలితాదేవికి ఏకాదశ రుద్రాభిషేకం ఆదివారం వైభవంగా నిర్వహించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా నూతన వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ● మాఘపూర్ణిమ సందర్భంగా ఆదివారం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి సమయంలో పిఠాపురం కుంతీమాధవ స్వామివారిని తీసుకొచ్చి తీరంలో చక్ర స్నానం చేయించి పూజలు ప్రారంభించారు. ● పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి భక్తులు పోటెత్తారు. ● కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట వద్ద సముద్ర తీరంలో ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు. ● సర్పవరం భావనారాయణస్వామి తిరునాళ్ల సందర్భంగా ఆదివారం సర్పవరం డీజీబీ కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్లు దూళిపూడి గొల్లబాబు, రాజేష్ కుటుంబసభ్యులు చేతుల మీదుగా 35 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సర్పవరం సీఐ పెద్దిరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

అలంకరణలో లలితాదేవి

ఉప్పాడ తీరంలో పోటెత్తిన భక్తులు

పిఠాపురంలో చండీహోమంలో పాల్గొన్న భక్తులు

నృసింహస్వామికి చక్రస్నానం

పెదపూడి : పెదపూడి మండలం పుట్టకొండ శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి ఆదివారం శ్రీచక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి.ఎ.గోపాలాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, తుల్యభాగ నదిలో చక్రస్నానం చేయించారు.

చక్రస్నానం చేస్తున్న పండితులు

మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

సామర్లకోట : పంచారామ క్షేత్రం శ్రీచాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు చెందిన గోడపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్‌రావు, పాలక మండలి సభ్యులు, ఈవో బళ్ల నీలకంఠం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న పాలక మండలి సభ్యులు

ఉచిత వైద్య శిబిరం

సామర్లకోట : స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నెలలో మొదటి ఆదివారం శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగరు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు కొండలరావు, శివప్రసాద్ తదితరులు తెలిపారు.

బాటసారులకు బాసట

కరప: హిందూ పండగ పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అన్న సమారాధనలతో భక్తిభావంతోపాటు పేదలకు, బాటసారులకు ఆకలి బాధ తప్పుతోందని, వారికి కనీసం ఆ పూట బాసటగా ఉంటోందని కరప పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు అన్నారు. కొత్తపేటవీధిలో సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిపి భీష్మ ఏకాదశి ముగింపు ఉత్సవంలో భాగంగా ఆదివారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. సుమారు అయిదు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు.

నేడు యాథావిధిగా పీజీఆర్ఎస్

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రతిసోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. గతంలో ఇచ్చిన వాటికి పరిష్కారం దొరుకుతుందని మళ్లీ ఇవ్వనవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో సైతం అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.

పునాది దశలో నిలిచిన భవనాలు

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సచివాలయం, రైతు సేవ కేంద్రం భవనాలు పునాది దశలోనే నిలిచిపోయాయి. మూడేళ్లుగా పనులు చేపట్టకపోవడంతో అసంపూర్తిగా మిగిలి అరకొర వసతులున్న భవనాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. భవనాల నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు మండల ఇంజినీర్ కృష్ణ మోహన్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

రాళ్లు తేలి.. అధ్వానంగా రహదారి

యండమూరు శివారు గ్రామం వడ్డిపాలేనికి వెళ్లే రోడ్డు కంకర తేలి గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్ చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కరప

ఇలాంటి ప్రయాణం ప్రమాదమే..

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణికుల్లో మార్పురావడం లేదు. కాకినాడ నుంచి చొల్లంగి వైపు వెళ్తున్న ఆటో విద్యార్థులతో కిక్కిరిసింది. వెనుకవైపు తలుపుపై ఇద్దరు విద్యార్థినిలు కూర్చుని ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తూ తలుపు ఊడితే కింద పడే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఇలాంటి ప్రయాణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, తాళ్లరేవు

తాగునీరు వృథా

పిఠాపురంలోని సీతయ్య గారితోటలో ప్రధాన రహదారి పక్కనే మంచినీటి పైపులైన్ పగిలింది. 10 రోజులుగా మంచినీరు సరఫరా చేసే ఉదయం, సాయంత్రం వేళల్లో లీకేజీ వద్ద నుంచి నీరు బయటకొచ్చి.. పక్కనే డ్రెయిన్లోకి వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. మంచినీటి పర్యవేక్షణాధికారి జనార్దన్‌కు చెప్పగా లీకేజీ గుర్తించి, మరమ్మతులు చేపడతామన్నారు. –న్యూస్‌టుడే, పిఠాపురం

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : అనధికార లే అవుట్లలో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పొడిగించినట్లు గొల్లప్రోలు నగర పంచాయతీ టీపీవో నీలిమాదీప్తి తెలిపారు. స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్ 23వ తేదీ వరకూ గడువు పెంచారన్నారు. 14 శాతం చెల్లించాల్సిన రుసుమును 7 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. అనుమతి పొందకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకూ గడువును పొడిగించారన్నారు.

ఉద్యోగాల పేరిట టోకరా.. ఒకరిపై కేసు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు వేయిస్తానన్న ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తికి సొమ్ము చెల్లించి మోసపోయామని గొల్లప్రోలుకు చెందిన ఇద్దరు యువకులు చేసిన ఫిర్యాదుపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండకు చెందిన విసంపల్లి సిరిల్ ఫోన్‌కాల్ ద్వారా వీళ్లకు పరిచయం అయ్యాడు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. వారికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు వేయిస్తానని కొంత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని చెప్పాడు. దీంతో గత ఏడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు దఫాలుగా తలో రూ.40 వేలు చొప్పున సిరిల్‌కు చెల్లించారు. సొమ్ము తీసుకున్న తరువాత కొన్ని నెలలుగా సిరిల్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించిన యువకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య : గొల్లప్రోలు దేవీనగర్‌లో వ్యర్థాలతో కాలువ పూడుకుపోయి మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

పరిష్కారం : ఇన్‌ఛార్జి పారిశుధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో వ్యర్థాలను తొలగింపజేశారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: స్థానిక యానాదుల గూడెం కాలనీలో చెత్త పేరుకుపోయింది. తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. **- శ్రీనివాసరావు, పెద్దాపురం**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలపగా కార్మికులతో శుభ్రం చేయించారు. – పెద్దాపురం, న్యూస్‌టుడే

సమస్య: కరప కొత్తపేటవీధిలో డ్రెయినేజీలలో దోమల నివారణ మందు సరిగా పిచికారీ చేయడం లేదు. **- వెంకటరమణ**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణకు చెప్పగా సిబ్బందితో మందు పిచికారీ చేయించారు. – న్యూస్‌టుడే, కరప

సమస్య: కొండెవరం గ్రామం ప్రధాన రహదారి వెంట మురుగు కాలువ పూడికతో నిండిపోవడంతో దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

పరిష్కారం: డిప్యూటీ ఎంపీడీవో గోవిందరాజు పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి పూడికతీత పనులు చేపట్టారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు

కాజులూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై గొల్లపాలెం పోలీస్ స్టేషన్‌లో తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు చువ్వాకుల నారాయణమూర్తి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఎస్సై ఎం.మోహన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చుండ్రు వీర్రాజు చౌదిరి, సనపల ధనరాజు, వనుం వీరబ్రహ్మం, మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వినతిపత్రం అందజేస్తున్న కూటమి నాయకులు

అంబటిపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరేవు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అంబటి రాంబాబు వ్యాఖ్యాలను జనసేన నాయకులు ఖండించారు. పి.మల్లవరంలో జనసేన నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమన్నారు. అధికారంలో ఉండగా వైకాపా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంబటి ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. తాళ్లరేవు సొసైటీ అధ్యక్షుడు విళ్ల వీర, నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు ధూళిపూడి గోపి ఆదివారం డిమాండ్ చేశారు.

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

పిఠాపురం : పిఠాపురం పురపాలికలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం 15 సచివాలయాల పరిధిలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నులు వసూళ్లకు ఇంటింటికీ సిబ్బంది వెళ్లారు. ఒక్క మంగాయమ్మరావుపేట పరిధిలోనే రూ.20 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం పట్టణ వ్యాప్తంగా 60 శాతమే పన్నులు వసూలైందని.. మిగతా వారంతా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.

సైబర్ నేరాలకు చిక్కొద్దు

సర్పవరం: కంటికి కనిపించకుండా జరిగే సైబర్ నేరాలపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా నేరగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన నేరాలు ఇప్పుడు గ్రామాలకు విస్తరించాయని సర్పవరం సీఐ పెద్దిరాజు పేర్కొన్నారు. కాకినాడ బోటుక్లబ్ ఉద్యానంలో ఆదివారం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బుద్ధరాజు సత్యనారాయణ రాజు అధ్యక్షతన సీఐ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త నంబర్ నుంచి ఫోను, మెసేజ్ వస్తే స్పందించవద్దన్నారు. అవసరమైనప్పుడు 112, 1090కి సమాచారం అందించాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి రత్నప్రసాదరావు ప్రతినిధులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న సీఐ పెద్దిరాజు

దోమల నిర్మూలనకు మందు పిచికారి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో దోమల నిర్మూలనకు వార్డులవారీగా మందు పిచికారి చేసే పనులు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. గొల్లప్రోలు పంచాయతీనగర్‌లో దోమల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మందు పిచికారి చేసే పనులను కమిషనర్ పర్యవేక్షించారు. ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్, జనసేన పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

పరాయి పంచన ప్రభుత్వ జూనియర్ కళాశాల

తరగతి గదులు లేక విద్యార్థులకు ఇబ్బందులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : గొల్లప్రోలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనంలేక అరకొర వసతులున్న పరాయి పంచన కొనసాగుతోంది. కళాశాల ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా తరగతులు జడ్పీ బాలికోన్నత పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పెరిగినా అవే గదుల్లో బోధించడంతో ఇబ్బందులు పడుతున్నారు. వృత్తి విద్యాకోర్సులు మంజూరైనా అవసరమైన తరగతి గదులు, అధ్యాపకులు లేకపోవడంతో నిలిచిపోయాయి.

తరగతి గదిలోనే సగభాగంలో ఏర్పాటుచేసిన ల్యాబ్

వృత్తి విద్యాకోర్సులు..

గొల్లప్రోలులో 2012 సంవత్సరంలో ఆరు గదులతో ఉన్న జడ్పీ బాలికోన్నత పాఠశాల భవనంలో కళాశాలను తాత్కాలికంగా ప్రారంభించారు. ఒక గదిని నాలుగు భాగాలుగా చేసి ప్రిన్సిపల్, స్టాఫ్‌రూమ్, గ్రంథాలయం, కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, మరో గదిలో నాలుగు రకాల ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు. ఇలా నేటికీ సొంత భవనం సమకూరక పాఠశాల భవనంలోనే కొనసాగిస్తున్నారు. మూడు గ్రూపుల్లో 215 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఎంఈసీ, రెండు వృత్తి విద్యాకోర్సులు మంజూరైనా గదులు లేక తరగతులు నిర్వహించడంలేదు.

మరుగుదొడ్లు, ఆటస్థలం లేదు..

బాలురకు మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో రోజూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహించడమే కాకుండా, చిన్నపాటి స్థలం కూడా లేకపోవడంతో ఆట పాటలకు అవకాశం లేకుండాపోయింది. కళాశాలకు స్థలం కేటాయించేందుకు దాతవారసులు అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలకు ప్రత్యేకంగా భవనం నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు రూపొందించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.

ప్రతిపాదనలు పంపాం

గొల్లప్రోలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మాణం కోసం పలుదఫాలు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కోసం అధికారులను కోరాం. తగిన వసతులతో సొంత భవనం ఏర్పాటైతే అధికంగా విద్యార్థులు చేరే అవకాశం ఉంది. - ఎ.వెంకట్రావు, ప్రిన్సిపల్

జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్
75వ జయంతి
కీ॥శే॥ శ్రీ అప్పనపల్లి ఉమామహేశ్వరరావు
Ex. MPP కరప గారి 75వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..
సుందరపల్లి సత్యనారాయణ, Ex. సర్పంచ్, జి.భావారం
సుందరపల్లి అనిత, Ex.MPTC, వేములవాడ

(c) eenadu

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

రాచపల్లి అరుణాచలేశ్వరుని సన్నిధిలో పూజలు

ఆధ్యాత్మిక శోభ.. మాఘపూర్ణిమ పూజలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ధర్మవరంలోని సాయిబాబ ఆలయం వద్ద 150 జంటలు సామూహిక పూజలు చేశారు. రాచపల్లి ఆంధ్రా అరుణాచలంలో అపీత కుచాంబ అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన చేశారు.

6 నుంచి అన్నవరంలో కోటి తులసి పూజ

అన్నవరం: అన్నవరం దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 15 వరకు నిర్వహించనున్న కోటి తులసి పూజకు తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన భక్తులు రూ.లక్ష ఆదివారం అందజేశారు. పీఎస్.కుమార గురుపరన్, శాంతి దంపతులు రూ.లక్ష అందించి పూజకు తులసి పూజకు ఖర్చు చేయాలని కోరారు. వీరిని ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు అభినందించారు. 60 మంది పురోహితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో పూజ జరుగుతుందన్నారు. ● నిత్యాన్నదాన పథకానికి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన నిమ్మల వెంకట శ్యాంప్రసాద్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.

రౌతులపూడి: ములగపూడి శ్రీరామగిరిపై పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆదివారం రాత్రి అఖండ జ్యోతి వెలిగించారు. ఏకశిలపై సీతారాముల విగ్రహాలతో మరో భద్రాదిగా పేరుగాంచిన ఆలయంలో భజనలు చేశారు.

పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులు

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న తిరుమలరావు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులని తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పాయకరావుపేట తిరుమల విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం అయిదు నుంచి పది తరగతులు పూర్తి చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరిగే జేఈఈ, నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందన్నారు. ఒత్తిడిని తట్టుకుని పిల్లలు నిలబడాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. చిన్నప్పట్నించి పుస్తకాలకన్నా చరవాణిలతో ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొన్నారు. వీటికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. విద్యాసంస్థల వైస్‌ఛైర్‌పర్సన్ శ్రీరష్మి మాట్లాడుతూ..ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచితే సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటుందన్నారు. ఐఐటీ ధన్‌బాద్‌లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాస్టార్, ఓంకార్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్, ఇన్‌ఛార్జి ఎం.సునీత పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

పూడిక తీయించరూ..!

సమస్య: పీఈచిన్నాయిపాలెం రామాలయం పక్కనే ఉన్న మురుగు కాలువలు పూడికతో నిండి ఉన్నాయి. – దాసు, గ్రామస్థుడు

సమాధానం: పంచాయతీ సిబ్బందికి తెలియజేసి కాలువలో పూడిక తీయిస్తాం. – సూరిబాబు, పంచాయతీ కార్యదర్శి

సమస్య పరిష్కరించారు

స్పందనకు వందనం

తుని గ్రామీణం: మండలంలోని డి.పోలవరం గ్రామంలో తాగునీరు వృథాగా పోతుందని ఈనాడులో ఈనెల 1న ప్రచురితమైన 'తాగునీరు... అస్తవ్యస్తం' శీర్షికతో ప్రచురితమైన వార్తపై పంచాయతీ కార్యదర్శి వీరలక్ష్మీ స్పందించి కొళాయిలు మూతలు, హెయిర్‌వాల్‌కు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారు.

● మండలంలోని దొండవాక గ్రామంలో 'మంచినీటి కొళాయి వద్ద మురుగు' శీర్షికతో గత నెల 28న ప్రచురితమైన కథనంపై పంచాయతీ కార్యదర్శి గోవింద్ స్పందించి కొళాయి వద్ద మురుగుకాలువలో పూడిక తొలగించి సమస్యను పరిష్కరించారు.

బీసీవై పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా..

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనరుగా గొంప శివకుమార్‌యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా రెండో మారు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించటం పట్ల అధినేతకు శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కేంద్రబడ్జెట్ దోహదం

కిర్లంపూడి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి దోహదపడేలా కేటాయింపులు జరిగాయని కిర్లంపూడి మండల భాజపా అధ్యక్షుడు **శరకణం రాజబాబు** పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో భాజపా నాయకులు, మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ, శరకణం రాజబాబు తదితర నాయకులు స్థానికులతో కలిసి బడ్జెట్ సమర్పణను టీవీలో వీక్షించారు.

విద్య, వైద్యంపై ప్రస్తావన లేదు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాలకు సంబంధించి విద్య,వైద్యం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏ మాత్రం నిధులు కేటాయింపులు చేయలేదని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి **కర్నాకుల వీరాంజనేయులు** పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రైతులు, కూలీలకు సంబంధించిన వాటికి నిధుల కేటాయింపు జరగలేదని విమర్శించారు. బడ్జెట్ అంతా చప్పట్లతోనే సరిపోయింది తప్ప కేటాయింపులు మాత్రం జరగలేదన్నారు.

ప్రజలను మభ్యపెట్టొద్దు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారాజు అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, మధ్యతరగతికి ఏమాత్రం మేలు చేయని బడ్జెట్‌తో ప్రజలను మభ్యపెట్టారన్నారు.

బాలికల వసతి గృహం...నిరుపయోగం

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: సుమారు రూ.78 లక్షల వ్యయంతో నిర్మించిన భవనం దశాబ్దకాలంగా నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరి అధ్వానంగా దర్శనమిస్తోంది. మండలంలోని వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా 2008లో బాలికల వసతి గృహం నిర్మించారు. ఎవరూ చేరకపోవడంతో కొద్దికాలం బీసీ విద్యార్థులకు వసతి గృహంలా వినియోగించారు. వారిని తుని పట్టణ పరిధిలోని మార్చడంతో గత పదేళ్లుగా ఖాళీగా ఉంది. భవనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వంటసామగ్రి అందజేత

కిర్లంపూడి: వీరవరం దళిత పేటలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామస్థుల సహకారంతో వంట సామగ్రిని ఎంపీపీ తోట రవి ఆదివారం అందజేశారు. సహకార సొసైటీ ఛైర్మను తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు తదితరులు ఉన్నారు.

లోవలో భక్తిశ్రద్ధలతో మహాచండీహోమం

తుని గ్రామీణం: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆలయ వేద పండితులు మహాచండీహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ● వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు 8 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో దేవస్థానానికి రూ.1.71 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు.

హైవేపై గజిబిజి..

న్యూస్‌టుడే–ప్రత్తిపాడు, ఏలేశ్వరం

ఎర్రవరంలో నిత్యం ఇంతే..

ఇటీవల రహదారి భద్రత మాసోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. హైవేపై అయోమయ పరిస్థితులు యథాప్రకారంగా ఉన్నాయి. మామూలుగా ఉండే రద్దీకి తోడు పలుచోట్ల తనిఖీలు, నిర్వహణ పనులు చోదకులను సతాయిస్తున్నాయి. ప్రత్తిపాడు పోలీసు సర్కిల్ పరిధిలోని 29 కి.మీ పొడవునా తరచూ చోదకులు గజిబిజి నుంచి తప్పించుకోవలసి వస్తోంది. ప్రత్తిపాడు-కత్తిపూడి మధ్య చెందుర్తి సమీపంలో రవాణాశాఖ తనిఖీలు చేపడుతోంది. వాహనాలను ఉన్న పళంగా ఆపేస్తుండడం, అధికారులను గమనించిన చోదకులు ఉన్నట్టుండి వాహనాలను పక్కకు నిలిపి ఆపడం, ఆటోల్లోంచి ప్రయాణికులను దింపి నడిపించడం, తనిఖీ కోసం కొందరు సిబ్బంది రోడ్డుకు అటునుంచి ఇటు పరుగులు తీయడం వంటి చర్యలు రహదారి భద్రతకు సవాలుగా నిలుస్తున్నాయి. సర్వీసు రోడ్లు ఉండే కూడళ్లలో వాహన రద్దీని నియంత్రించలేని పరిస్థితి ఉంటోంది. ఎర్రవరం హైవే కూడలిలో పోలీసు ఔట్‌పోస్టు ఉన్నా నిరుపయోగంగా ఉంది. నిర్వహణ పనుల కోసం రోడ్డులో సగ భాగమే రవాణాకు అనుమతిస్తున్న తీరు ఎర్రవరం నుంచి అన్నవరం వరకూ ఐదారు చోట్ల ఎదురవుతోంది. రాచపల్లి అడ్డరోడ్డు, నెల్లిపూడి కూడలి ఇలా 12 బ్లాక్ స్పాట్లలో గజిబిజిగా ఉండే తీరుకు తోడు క్వారీలు, క్రషర్ల నుంచి వచ్చే లారీలు తరలించే రాయి, మట్టిని రహదారిపైనే పారబోయటం వల్ల మిగతా చోదకులు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ తరహా వాహనాలపై చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.

రోడ్డు విస్తరణ అత్యవసరం..!

● పనులు చేపడితే రవాణా రయ్‌రయ్..

విస్తరించి, అభివృద్ధి పరచాల్సిన గిడజాం మార్గం

రౌతులపూడి, న్యూస్‌టుడే: పచ్చని పల్లెల్లోని దారుల్లో నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాల రవాణా సాగుతోంది. రౌతులపూడి మండల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా లారీల రద్దీనే కనిపిస్తోంది. అసలే ఇరుకు, ఆపై గుంతలమయంగా, పలుచోట్ల ధ్వంసమై ఉన్న రహదారుల్లో వాహనాల రవాణాతో ప్రజలు ప్రయాణం చేసేందుకు రోజూ నరకం అనుభవిస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులతో రవాణాకు తీవ్ర జాప్యమవుతోంది. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సెజ్, పోర్టు పనులకు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే నల్లరాయి ఈప్రాంతం నుంచే తరలుతోంది.

ఏళ్లుగా ప్రత్యేక మార్గం ఏర్పాటుకు డిమాండ్

మండలంలోని ఉప్పంపాలెం, తిరుపతమ్మపేట, ములగపూడి, ఎస్.పైడిపాల తదితర ప్రాంతాల్లోని క్వారీ ప్రాంతం నుంచి నల్లరాయిని లారీల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇరుకు దారుల్లో నిత్యం లారీలు, ప్రజా రవాణా వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రవాణా సాఫీగా సాగాలంటే క్వారీ ప్రాంతాన్ని కలుపుతూ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. రౌతులపూడి నుంచి 14 కిలోమీటర్లు గిడజాం, ఎస్.అగ్రహారం మీదుగా ప్రయాణించి తేటగుంటలో జాతీయ రహదారి 16ను, బంగారయ్యపేట, శృంగవరం, శంఖవరం మీదుగా 20 కి.మీ. ప్రయాణించి కత్తిపూడిలో జాతీయరహదారులు 216, 16 కూడలిని చేరుకోవచ్చు. తక్కువ దూరం ప్రయాణంతోనే జాతీయరహదారిని చేరుకునే వీలుండడం వల్ల ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటుచేసి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అభివృద్ధికి చర్యలు

మండలంలోని రహదారుల అభివృద్ధిని గతంలో వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీలు సానా సతీష్‌బాబు, తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ చొరవతో అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. రౌతులపూడి- శంఖవరం రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్లు, శంఖవరం- కత్తిపూడి రహదారి అభివృద్ధికి రూ.2.95 కోట్లు కేటాయించారు. ఈపనులు పట్టాలెక్కితే ప్రజా రవాణాకు దాదాపు ఇబ్బందులు తగ్గినట్టే. ఇరుకు మార్గాన్ని నాలుగు లైన్ల ప్రధాన రహదారిగా విస్తరణ చేపడితే క్వారీ, క్రషర్ల వాహనాల రవాణాకు ఇబ్బందులుండవు. పారిశ్రామికంగా రౌతులపూడి ప్రాంత అభివృద్ధికి అడుగులు పడినట్టు అవుతుంది.

ఘనంగా తెదేపా జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం

జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, ఏలేశ్వరం, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి కాకినాడలో ప్రమాణస్వీకారం కార్యక్రమానికి తెదేపా శ్రేణులు అధికసంఖ్యలో హాజరయ్యారు. ముందుగా శ్రీరావులమ్మ ఆలయం వద్ద నవీన్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రావులమ్మ ఆలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు పాదయాత్రగా నాయకులు, అభిమానులతో వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీని ప్రారంభించారు. నవీన్ మోటారుసైకిల్ నడుపుతూ కాకినాడ వైపు మోటారు సైకిల్ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని గోకవరం, గండేపల్లి, కిర్లంపూడితోపాటు ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర మండలాల నుంచి అధికసంఖ్యలో తెలుగు తమ్ముళ్లు మోటారు సైకిల్‌పై జెండాలు కట్టి సందడి చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, నాయకులు జీను మణిబాబు, ఎస్‌వియస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, పాండ్రంకి రాంబాబు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, దేవరపల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేకు కోస్తున్న నవీన్, చిత్రంలో చింతకాయల విజయ్

● గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామం నుంచి తెదేపా రాష్ట్ర కమ్మకార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, పార్లమెంట్ సెక్రటరీ కోర్పు సాయితేజ ఆధ్వర్యంలోనూ, మండల యువనాయకుడు జాస్తి వసంత్ ఆధ్వర్యంలోనూ, ఎన్టీ.రాజపురం నుంచి పరిమిబాబు, జడ్.రాగంపేట గ్రామం నుంచి జిల్లా ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు, సూరంపాలెం గ్రామం నుంచి కుంచే రాజా ఆధ్వర్యంలోనూ వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలు తరలివెళ్లాయి.● లింగంపర్తి నుంచి జ్యోతుల పెదబాబు యువసేన మోటారుసైకిలు ర్యాలీగా వెళ్లారు. కాకినాడ పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధిగా నియమితులైన గాడి రాజుబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కోటనందూరు మండల తెదేపా నాయకులు వెలగా కృష్ణారావు, అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబు ఆధ్వర్యంలో తరలివెళ్లారు.● కాకినాడలో ఆదివారం సాయంత్రం జరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర పాలక వర్గం ప్రమాణస్వీకార మహోత్సవానికి కత్తిపూడి, నెల్లిపూడి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన బద్ది వెంకటరమణ, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్లు, ద్విచక్రవాహనాల్లో వెళ్లారు.

జగ్గంపేటలో రావులమ్మ గుడివద్ద పూజలు చేస్తున్న జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులు

లింగంపర్తి నుంచి వెళ్తున్న తెదేపా శ్రేణులు

షబేబరాత్ ప్రార్థనలు

తుని: షబేబరాత్ పర్వదినం సందర్భంగా 3న రాత్రి 9 గంటల నుంచి పెద్ద మసీదులో ప్రార్థనలు జరుగుతాయని ఇమామ్ కబీరుద్దీన్ తెలిపారు. ముస్లిమ్‌లు పాల్గొనాలన్నారు.

క్రీడాపోటీలు

తుని పట్టణం: పట్టణంలోని దుర్గాదాస్‌గారి వీధిలో ఉన్న శ్రీచైతన్య-1 స్కూల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు ఉత్సాహంగా జరిగాయి. విజేతలకు ప్రిన్సిపల్ కుసుమ, వీఆర్‌కె ప్రసాద్, పి.రామరాజు బహుమతులు అందించారు. కోచ్ పాపారావు, పీడీలు రాజేష్‌కుమార్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్రపు డెక్క తొలగించరూ..!

శృంగవృక్షం నుంచి కోదాడ వెళ్లే సాగునీటి కాలువలు గుర్రపుడెక్కతో నిండి ఉన్నాయి. దీంతో సాగునీరు ముందుకు పారడం లేదు. కాలువ అంతా గుర్రపుడెక్కతో నిండి ఉంది. దీంతో శివారు పొలాలకు సాగునీరు అందని దుస్థితి. సంబంధిత అధికారులు స్పందించి గుర్రపుడెక్క తొలగించాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

రహదారిపై మురుగు

శంఖవరం మండలంలోని కత్తిపూడి నుంచి శంఖవరం వెళ్లే ప్రధాన రహదారిలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద డ్రైయినేజీ నుంచి రహదారిపైకి మురుగు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు పరిసరప్రాంతమంతా విస్తరించడంతో దుకాణాదారులు దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి సిబ్బందితో డ్రైయినేజీలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, శంఖవరం

రెయిలింగ్‌ను ఏర్పాటు చేయరూ..!

కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ప్రధాన రహదారిలో ఉన్న వంతెన రెయిలింగ్ ధ్వంసమైంది. దీంతో భారీ వాహనాలు ఎదురైనప్పుడు వాటిని తప్పించుకునే క్రమంలో ద్విచక్రవాహన చోదకులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని ఉన్న వంతెనకు వెంటనే రక్షణ రైలింగ్ ఏర్పాటుచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

25న 'చలో కలెక్టరేట్'

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ఉపాధి పథకాన్ని యదాతథంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 25న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం (అయార్లా) జిల్లా కార్యదర్శి మానుకొండ లత్సబాబు పిలుపునిచ్చారు. ధర్మవరంలో అయర్లా సమావేశం ఆదివారం జరిగింది. నాయకులు కామరాజు, మరియమ్మ, సత్యవతి, లక్ష్మి పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం

గండేపల్లి: ప్రతి గ్రామం నుంచి 70మందికి పదవులు వచ్చే విధంగా, కమిటీలు ఉండాలని జిల్లా పరిశీలకుడు సూర్యనారాయణరాజు అన్నారు. సింగరంపాలెంలో వైకాపా సంస్థాగత నిర్మాణం కోసం ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. వైకాపా ఇన్‌ఛార్జి తోట నరసింహం మాట్లాడుతూ.. గతంలో పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చెప్పుకోకపోవడం వల్లనే ఓటమి చవిచూశామన్నారు. నాయకులు తోట రాంజీ, రామకుర్తి మూర్తి, ఎంపీపీ చలగళ్ల దొరబాబు, కోర్పు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి సాయం

ప్రత్తిపాడు:వాకపల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఎంఎంఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు రూ.10వేలు సాయం అందించారు. ప్రతినిధులు సీతారామరాజు, జువ్వల దొరబాబు ఉన్నారు.

పారా అథ్లెటిక్స్ క్రీడాకారులకు అభినందనలు

మసీదు సెంటర్ (కాకినాడ): గతనెల 27న నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు 5 బంగారు, 9 రజత, 6 కాంస్య పతకా సాధించారని సంఘ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. వారిని డీఎస్‌డీవో సతీష్‌కుమార్, కోచ్‌లు చిన్నారి, సురేష్, మహాలక్ష్మి తదితరులు అభినందించారు. విజేతల్లో వెంకట దుర్గారావు, శ్రీనివాస్, ఉన్నారు.

కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోని 15వ వార్డులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇంటిబోయిన ప్రసాద్‌తో పాటు ముగ్గురు కుక్కకాటుకు గురయ్యారు. వీరు సీహెచ్‌సీలో చికిత్స పొందారు.

17 మందిని ఎక్కిస్తే ఎలా..?

రాజుపేట నుంచి చోడిపిల్లిపేటకు వెళ్తున్న ఆటో

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: అవును...ఆ ఆటో ఏకంగా 17 మంది ప్రయాణికులతో జాతీయ రహదారిపై పరుగులు తీసింది. ఏదైనా ప్రమాదం జరిగితే...? తుని మండలం రాజుపేట నుంచి తొండంగి మండలం చోడిపిల్లిపేటలోని రొయ్యల పరిశ్రమలో పని చేసేందుకు మహిళా కార్మికులు వెళ్తుంటారు. అయితే వారిని తీసుకొని వెళ్లే కంపెనీ వాహనం మరమ్మతులకు గురికావడంతో ఒక ఆటో వెనుక ఏడుగురు, మధ్యలో ఎనిమిది మంది, ఆటోడ్రైవర్ పక్కన మరో ముగ్గురు మహిళలతో పోలీసు స్టేషన్ ఎదురుగానే వెళ్లడం విశేషం.

శాంతి కమిటీ ఏర్పాటుకు సహకరించండి

అవగాహన కల్పిస్తున్న ఎస్సై రామకృష్ణ

కోటనందూరు, న్యూస్‌టుడే: ప్రజలతో మమేకమై గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పోలీస్ శాఖ 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని చేపట్టిందని ఎస్సై టి.రామకృష్ణ అన్నారు. అల్లిపూడిలో శనివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వేధింపులు, దొంగతనాలు, డ్రగ్స్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గ్రామ శాంతి కమిటీ ఏర్పాటు చేయడంలో సహకరించాలని ఎస్సై కోరారు. ఇటీవల అల్లిపూడి ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యి, నిత్యం ఈప్రాంతంపై నిఘా ఉంచుతున్నారు. స్థానిక నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బంగారం, వెండి ఆభరణాల చోరీ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: వీరవరం గ్రామంలోని పాత బ్యాంకు వీధిలో దొడ్డిపట్ల జగన్నాధరావు ఇంట్లో చోరీ జరిగింది. బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించుకు పోయారని కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపారు. జగన్నాధరావు గత నెల 25న ఇంటికి తాళంవేసి వైద్యసేవలు కోసం కాకినాడలో ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లారు. దొడ్డిగుమ్మం తలుపుల తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తలుపులు తెరచి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారువచ్చి చూసుకుని 15 కాసుల బంగారం, నాలుగు కిలోల వెండి వస్తువులు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రెండు వర్గాల ఘర్షణ

తొండంగి, న్యూస్‌టుడే: మండలంలోని రెండు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తుల మధ్య ఆదివారం సాయంత్రం ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెరుమాళ్లపురానికి చెందిన కొందరు వ్యక్తులు, కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల మధ్య కలప విషయంలో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. కొమ్మనాపల్లికి చెందిన ఎస్.రాముడు, కె.రాముడు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానికులు తుని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎమ్మెల్సీ రిపోర్టు ఆధారంగా పూర్తి వివరాలు సేకరించి ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై జగన్‌మోహనరావు తెలిపారు.

పరుచుకున్న నిర్లక్ష్యం.. రూ.లక్షలు వృథా

ముందుచూపు లేక నిరుపయోగంగా మరుగుదొడ్లు

న్యూస్‌టుడే – తుని

తుని పురపాలక సంఘం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్ల భవనాలు, ఆధునిక స్టీలు టాయిలెట్లు పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి కారణంగా శిథిలావస్థకు చేరుతున్నాయి. అత్యవసర సమయంలో బాటసారులకు అవసరం అవుతాయని మార్కెట్‌యార్డు, గొల్లప్పారావు సెంటర్, ఇసకలపేట ప్రాంతాల్లో సుమారు రూ.15 లక్షలు ఖర్చుచేసి స్టీలు టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపం, బోర్లు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి.

ఇసకలపేటలో ఏళ్లుగా మూలకు చేరిన స్టీల్ టాయిలెట్

భవనాలగతీ అంతే...

అంతేకాదు.. కొండవారిపేట, గవరపేట, ఏటిగట్టు వీధి ప్రాంతాల్లోను సామూహిక మరుగుదొడ్ల కోసం పక్కా భవనాలు రూ.18 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే అవి జనావాసాల మధ్య ఉన్నాయని, మరుగుదొడ్లుగా వినియోగిస్తే కాలుష్యంతో తాము ఉండలేమని అప్పట్లో స్థానికులు ఆందోళన చేశారు. దీంతో వీటిని కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు. భవనాలు మరమ్మతులు చేసి, పరిసరాలు శుభ్రం చేస్తే వీటిని సామాజిక భవనాలుగా వినియోగించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. ఇదిలావుండగా రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్ రోడ్డు, పెంటకోట రోడ్డు, ఎస్‌ఏరోడ్డు ప్రాంతాల్లో చెల్లించు-వినియోగించు పద్ధతిలోనైనా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై పురపాలక డీఈ సీహెచ్ నాగసతీష్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

(c) eenadu

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. - న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

ప్రమాదాలు అడ్డుకోలేరు

పెద్దకడబూరు మండల పరిధిలోని మేకడోణ గ్రామానికి వెళ్లే మార్గంలో తుంగభద్ర దిగువ కాలువపై ఉన్న వంతెన రక్షణ గోడలు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. వంతెన ఇరుగ్గా ఉండటం.. దీనికితోడు మలుపు ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా కాలువలోకి దూసుకెళ్లే పరిస్థితి. వెంటనే స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. - ఈనాడు, కర్నూలు

ఈనాడు కర్నూలు

సోమవారం ఫిబ్రవరి 2, 2026 | 11

అంబటిపై కఠినచర్యలు తీసుకోవాలి

కల్లూరు గ్రామీణం : పేపర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు

☛ తెదేపా శ్రేణుల నిరసన

కర్నూలు సచివాలయం, కల్లూరు గ్రామీణ, కోసిగి, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుపై తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాంబాబు ఫొటోలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

● కల్లూరు పట్టణం వై.జంక్షన్ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పార్వతమ్మ, యువ నేత గౌరు జనార్దన్‌రెడ్డి, ఏపీడీసీఎంఎస్ ఛైర్మన్ నాగేశ్వర రావు యాదవ్, పెరుగు పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పార్టీ మంత్రాలయం బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. అంబటి వైఖరిని నిరసిస్తూ కోసిగి మండలం దుద్ది గ్రామంలో నిరసన తెలిపారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు ముత్తరెడ్డి, రామిరెడ్డి, సురేష్ నాయుడు, రాకేష్‌రెడ్డి, అయ్యన్న, నర్సారెడ్డి, జ్ఞానేష్, వీరేష్ పాల్గొన్నారు.

కోసిగి : మాట్లాడుతున్న తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, రాఘవేంద్రరెడ్డి తదితరులు

సీతమ్మ పద్దు.. ఉపాధి పొద్దు

● 'ఖనిజాల కారిడార్'తో అభివృద్ధి పరుగులు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి బాటలు వేయనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఖనిజాల కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గనులు విస్తారంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఖనిజాల కారిడార్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

- న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, ఎమ్మిగనూరు, కర్నూలు సచివాలయం

చిరు వ్యాపారులకు ఆర్థిక దన్ను

● గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. గతంలో రుణాలు తీసుకొని సక్రమంగా రుణ చెల్లింపులు చేసిన వారికి ఇది వర్తించనుంది. ఈ నిర్ణయంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది.

వేలాది మందికి లబ్ధి

ఇది పాణ్యం మండలం తమ్మరాజుపల్లిలోని రోడ్ మెటల్ క్వారీ. ఈ ప్రాంతంలో ఇలాంటి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. పలువురు ఉపాధి పొందుతున్నారు. ఖనిజాల కారిడార్ ఏర్పాటైతే ఈ క్వారీల ద్వారానే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రత్యేకించి పాణ్యం, వెల్దుర్తి, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆదోని, ప్యాపిలి మండలాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి.

జనానికి శుద్ధ జలం

రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీల పరిధిలో ఏఐఐబీ సాయంతో రూ.683.76 కోట్లతో తాగునీటి పైపు లైన్లు, ట్యాంకులు, శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు చేపట్టనున్నారు. వాస్తవానికి 2014-19లోనే ఈ పనులు కొలిక్కి వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుతం కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమవడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.

పల్లె బాటకు నిధులు

ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం రూ.500.99 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించి గ్రామీణ రహదారులకు రూపు ఇవ్వనుంది. ఏపీఆర్ఆర్ఎస్‌పీ కింద కర్నూలు జిల్లాలో 27 రహదారులకు రూ.62.87 కోట్లు, నంద్యాల జిల్లాలో 44 పనులకు రూ.93.97 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయనున్నారు.

బాలికా విద్యకు బాసట

● జిల్లాకో బాలికల వసతిగృహం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు రెండు వసతి గృహాలు మంజూరయ్యే అవకాశముంది.

హైస్పీడ్ రైల్ కారిడార్

దేశంలో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో బెంగళూరు- హైదరాబాద్ కారిడార్ ఉంది. ఈ కారిడార్‌తో ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం కలగనుంది. ఉమ్మడి జిల్లాలో పంచలింగాల చెక్‌పోస్టు సమీపం నుంచి అనంతపురం జిల్లా గుత్తి సరిహద్దు వరకు 120 కి.మీ. మేర లైన్ నిర్మించనున్నారు. కర్నూలు నగరంతో పాటు పాణ్యం, డోన్ నియోజకవర్గాల పరిధిలో హైస్పీడ్ రైళ్లు కూత పెట్టనున్నాయి.

ప్రకృతిసాగు బలోపేతం

దేశంలో కోటి మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించనుంది. ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 2025-26లో 97 వేల మందితో 1.30 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేయించాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో 3,200 మంది రైతులు 4 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 7,015 మంది రైతులు 9,120 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిబ్బందికి వేతనాలు, శిక్షణ రూపంలో ఏటా ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలో ప్రకృతి సాగు మరింత పుంజుకోనుంది.

తరలిరానున్న పరిశ్రమలు

● నంద్యాల జిల్లాలో గనులు, క్వారీల లీజులు 250, కర్నూలు జిల్లా పరిధిలో 150 వరకు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో లైమ్ స్టోన్, బైరటీస్, ఐరన్ ఓర్, హైగ్రేడ్ లైమ్‌స్టోన్, వైట్‌షెల్, గ్రానైట్ తదితర ఖనిజాలు లభిస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా గనులు, లీజుల కారణంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఖనిజాల కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన నేపథ్యంలో గనుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. ఓర్వకల్లు పరిశ్రమల కారిడార్‌కు అనుసంధానంగా ఖనిజాల కారిడార్ అభివృద్ధి చెందనుంది.

● తుగ్గలి మండలం జొన్నగిరిలో ఇప్పటికే జియో మైసూర్ సంస్థ బంగారు శుద్ధి చేసే ప్లాంటు నిర్వహిస్తోంది. దేశంలోనే అరుదైన ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. కారిడార్ ఏర్పాటుతో ఈ పరిశ్రమ మరింత వెలుగులోకి రానుంది.

ఉమ్మడి జిల్లాలో గనులు, క్వారీల లీజులు : 400

ప్రత్యక్షంగా ఉపాధి పొందేవారు : 17 వేల మంది

పరోక్షంగా.. : 20 వేల మందికి ఆసరా

బనవాసిఫారం వద్ద నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్కు

చేనేతకు ఆసరా

పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణలో భాగంగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఫలితంగా ఎమ్మిగనూరులోని చేనేత టెక్స్‌టైల్ పార్కులో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే బనవాసి ఫారం వద్ద టెక్స్‌టైల్ పార్కుకు 77.97 ఎకరాలు కేటాయించారు. రూ.6.90 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 18 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కు అందుబాటులోకి వస్తే మరో 10 వేల మందికి ఉపాధి లభించనుంది.

నేత్రపర్వంగా రథోత్సవం

జనసందోహం నడుమ సాగుతున్న రథోత్సవం

పి.కోటకొండ, కప్పట్రాళ్ల (దేవనకొండ) న్యూస్‌టుడే: మండల పరిధిలోని కప్పట్రాళ్ల రక్షిత అడవుల్లో వెలసిన కౌలుట్ల చెన్నకేశవస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాలు, భక్తజన సందోహం నడుమ రథం కదిలింది. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవనకొండ సీఐ వేణుగోపాల్, పత్తికొండ డివిజన్ సీఐలు, ఎస్సైలు, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

తలకెక్కని నిబంధనలు

● రెండు నెలల్లో 40 మందికిపైగా మృతి

1 ఈ ఏడాది జనవరి 22న నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ దాటుకుని అటువైపు రోడ్డులో వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కాలి బూడిదైంది.

2 జనవరి 27వ తేదీన కర్నూలు నగరంలోని రింగ్ రోడ్డు వద్ద కావేరి బస్సు అదుపు తప్పి డివైడర్ దాటుకుని అటువైపు రహదారిలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ బయటపడ్డారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై గంటకు 120 కి.మీ.కుపైగా వేగంతో వెళుతుంటాయి. మరోవైపు చాలామంది ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

- న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు, నంద్యాల నేరవిభాగం

రహదారిపై వ్యతిరేక దిశలో వస్తున్న కారు

శిరస్త్రాణం ధరించడంలో నిర్లక్ష్యం

● ఉమ్మడి కర్నూలు జిల్లాలో శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 23,248 మందిపై గతేడాది కేసులు నమోదు చేశారు. 13,677 మందికి మంత్రణం చేశారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

● శిరస్త్రాణంతో భద్రత కలుగుతుందని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఇప్పటికీ 80 శాతం మంది ధరించడం లేదు.

● గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో పరిశీలిస్తే కేవలం రెండు నెలల వ్యవధిలో 40 మందికిపైగా మృత్యువాత పడటం ప్రమాదాల తీవ్రతను చెప్పకనే చెబుతోంది.

గతేడాది వాహనదారులపై నమోదైన కేసులు

ఉమ్మడి జిల్లాలో తీసుకున్న చర్యల వివరాలు	నమోదు చేసిన చలాన్లు కర్నూలు	నంద్యాల
అతివేగంగా వాహనాలు నడపడం	826	196
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం	630	-
మద్యం తాగి ఉండటం	20	8,836
శిరస్త్రాణం ధరించకపోవడం	89	23,159
చరవాణి మాట్లాడుతూ నడపడం	-	9230
సీటు బెల్టు పెట్టుకోకపోవడం..	128	1441
ఇతర కేసులు	1,121	708

వేలాది కేసుల నమోదు

ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 2,814, నంద్యాల జిల్లా పరిధిలో 43,570 కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు ఈ ఏడాది జనవరిలో పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాశాలల వద్దకెళ్లి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలను విశదీకరించారు. వివిధ ప్రాంతాల్లోనూ సదస్సులు ఏర్పాటు చేశారు.

రేణుక.. విజయపతాక

నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి చెందిన రేణుక చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూనే ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నారు. భర్త ప్రోత్సాహంతో తనకిష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వడమేకాక వివిధ పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ చాటుతున్నారు. ఆమె 2018 నుంచి పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. నిత్యం సాధన చేసి పట్టు సాధించారు. అవసరమైన మెలకువలు నేర్చుకుని ముందుకు సాగారు. అనంతరం పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే జిల్లాస్థాయిలో బంగారు పతకం సాధించడం విశేషం. ఈ ఏడాది జనవరిలో కర్నూలులో జరిగిన పోటీల్లో 68 కిలోల విభాగంలో బంగారు పతకం అందుకున్నారు. ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. - న్యూస్‌టుడే, నంద్యాల పాత పట్టణం

నేడు డయల్ యువర్ ఎస్ఈ

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : విద్యుత్తు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చేందుకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 8-30 నుంచి 9-30 మధ్యలో 7382614308 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను నేరుగా ఎస్ఈకి తెలపవచ్చని అధికారులు చెప్పారు.

అధనం సమకూర్చాల్సిందే

● షిఫ్టింగ్ పేరుతో మస్కా

వ్యవసాయ కనెక్షన్లు, నియంత్రికల మరమ్మతుల పేరుతో కొందరు విద్యుత్తు సిబ్బంది రైతులకు 'మస్కా' కొడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా కొన్నిచోట్ల వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి షిఫ్టింగ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పంటలకు సాగునీరు అందించాల్సిన నేపథ్యంలో చేసేదిలేక రైతులు అదనపు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

నంద్యాల గోదాములో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు

ఉమ్మడి జిల్లాలో ఇటీవల మరమ్మతులకు గురైన నియంత్రికలు

జిల్లా	త్రీఫేజ్
కర్నూలు	1,978
నంద్యాల	2,128

అన్నదాతలపైనే భారం

● వ్యవసాయ నియంత్రికలు అమర్చాలంటే అనుబంధ పరికరాలు అవసరం. వ్యవసాయ సర్వీసు కోసం 10 హెచ్‌పీ సామర్థ్యానికి రైతులు రూ.12,400 చెల్లిస్తున్నారు. 25 కేవీ నియంత్రిక కోసం మూడు విద్యుత్తు స్తంభాలు, 180 మీటర్ల పొడవునా మూడు లైన్ల తీగలు ఇస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ రైతులపైనే భారం పడుతోంది.

● నూతన కనెక్షన్ మంజూరు సమయంలో నియంత్రిక ఏర్పాటు కోసం దిమ్మె కట్టి అదనపు పరికరాలు ఇవ్వాలి. కొన్నిచోట్ల గుత్తేదారులు ఇవన్నీ చేసి రైతుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి మాత్రం తామే ఈ పని చేసినట్లు చూపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది సుమారు 3 వేల వరకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరయ్యాయి.

తరచూ మరమ్మతులు

● నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణం, రుద్రవరం, చాగలమర్రి, వెలుగోడు, ఆత్మకూరు, అవుకు, పాణ్యం తదితర మండలాల్లో పెద్దఎత్తున నియంత్రికలు కాలిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతోపాటు ఓర్వకల్లు, గూడూరు, నందవరం, మంత్రాలయం, గోనెగండ్ల తదితర మండలాల్లో నెలకు వందల్లోనే నియంత్రికలు మరమ్మతులకు గురవుతున్నాయి.

● గత వైకాపా ప్రభుత్వంలో ఓ గుత్తేదారు సంస్థకు లబ్ధి కలిగించేందుకు అవసరం లేకున్నా పెద్దఎత్తున నియంత్రికలను కొనుగోలు చేసి కర్నూలులోని గోదాములో ఉంచారు. ఆ తర్వాత రెండు, మూడేళ్లకు వీటిని రైతులకు అందజేశారు. నియంత్రిక పనిచేసేది ఐదేళ్లయితే రెండేళ్లపాటు గోదాములోనే వృథాగా ఉండిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.

తప్పని తిప్పలు

కాలిపోయిన నియంత్రికల స్థానంలో మరొకటి అమర్చడం, పాత వాటిని గోదాముకు తరలించడం చేయాలి. షిఫ్టింగ్ సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. కొందరు సిబ్బంది యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనం సమకూర్చామని.. సిబ్బంది లేకపోవడంతో పక్క మండలాలు, గ్రామాల నుంచి తీసుకొచ్చామని చెప్పి ఒక్కో రైతు నుంచి రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ధర పతనం.. రైతుకు కష్టం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. కిలో రూ.5 నుంచి రూ.10లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ధరల పతనంతో సరకును మార్కెట్‌కు తరలించినా ఫలితం లేకుండా పోతోంది. పత్తికొండ మార్కెట్‌లో జనవరి మొదటి వారంలో కిలో టమాటా రూ.10 నుంచి రూ.20 వరకు పలకగా.. ప్రస్తుతం పూర్తిగా క్షీణించాయి. రిటైల్‌గా రూ.15 నుంచి రూ.20కు వ్యాపారులు అమ్ముతుండగా.. రైతుల నుంచి మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటం గమనార్హం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

- న్యూస్‌టుడే, పత్తికొండ, మద్దికెర

నాణ్యత లేదంటూ..

ప్రస్తుతం వస్తున్న సరకు నాణ్యతగా లేకపోవడమే ధరల పతనానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొదట్లో వచ్చినంతగా నాణ్యత లేదంటూ సరకును తిరస్కరిస్తున్నారు. కొత్తగా దిగుబడులు ప్రారంభమై మార్కెట్‌కు వస్తున్న సరకును కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని పత్తికొండ, ఆస్పరి, బిల్లేకల్లు, దేవనకొండ, ప్యాపిలి తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో గత కొన్ని రోజులుగా ధరలు పూర్తిగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● పత్తికొండ మార్కెట్‌కు గత కొన్ని రోజులుగా 4 లారీల లోపే సరకు వస్తోంది. మార్కెట్‌కి వచ్చే రైతుల సంఖ్య సైతం తగ్గిందని మార్కెట్ కమిటీ నిర్వాహకులు పేర్కొంటున్నారు.



పత్తికొండ మార్కెట్‌కు వచ్చిన సరకు

అప్పులే మిగులుతున్నాయి

టమాటాకు ధర అంతగా లేకపోవడంతో ఇటీవల సాగు చేసిన రైతులు సైతం పంట కోత చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేయగా.. ధరలు పతనమవడంతో కనీసం ఖర్చులు కూడా చేతికందే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. చివరికి పలువురు అప్పులబారిన పడుతున్నారు. పత్తికొండ మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో పంట ఉత్పత్తులను అనంతపురంలోని టమాటా మార్కెట్‌కు తరలిస్తున్నామని ఓ రైతు చెప్పారు.

నేరప్రవృత్తి వీడకుంటే జిల్లా బహిష్కరణ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు మంత్రణం చేశారు. సీఐలు, ఎస్సైలు తమతమ పరిధిలో ఉన్న నేరచరితులను స్టేషన్లకు పిలిపించి వారి వివరాలు తెలుసుకున్నారు. నేరప్రవృత్తిని కొనసాగిస్తే దాని పర్యవసానాలను వివరించి జిల్లా బహిష్కరణ, పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. నేరచరితుల కదలికలపై సాంకేతిక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. నేర వృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు.

మత్తు వదలగొట్టి.. జీవితాలు నిలబెట్టి

☛ బాధితులకు డీఅడిక్షన్ సెంటర్ బాసట

మత్తు పదార్థాలకు బానిసలుగా మారినవారి జీవితాల్లో కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డీఅడిక్షన్ కేంద్రం కొత్త వెలుగులు నింపుతోంది. నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఓ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇద్దరు చొప్పున పీజీ విద్యార్థులు, నర్సులు సేవలు అందిస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారు ఆసుపత్రికి వచ్చి ఓపీ పొందితే వైద్యులు మొదట వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. సిగరెట్లు, బీడీ, గుట్కా అలవాట్లున్న వారికి మందులతో నయం చేస్తారు. మత్తుకు బానిసలై పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకున్న వారిని డీఅడిక్షన్ సెంటర్‌లో చేర్పించి నిరంతరం వైద్య సేవలు అందిస్తారు.

- న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం, నేరవిభాగం

ఈగల్ విభాగం చొరవతో..

● గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. దీనికి అలవాటుపడిన వారి సంఖ్య పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి కట్టడికి 'ఈగల్' పేరుతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం గంజాయి కట్టడికి చర్యలు చేపట్టింది. ● ఇటీవల కర్నూలులో ఏడుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వైద్యులు గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు ఎందరో దీనికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివారిని ఈగల్ బృందం గుర్తించి డీఅడిక్షన్ సెంటర్‌లో చేర్పించి వ్యసనం నుంచి బయటపడేందుకు కృషి చేస్తోంది. వారి ద్వారా గంజాయి విక్రయించేవారి వివరాలు తెలుసుకొని తగిన చర్యలు చేపడుతోంది.

డి.అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందిన వారి వివరాలు

ఏడాది	ఓపీ	చికిత్స పొందినవారు
2023	2,770	225
2024	1,299	272
2025	2,644	226



కర్నూలులో ఏర్పాటు చేసిన కేంద్రం

కర్నూలుకు చెందిన నాగేంద్రకు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. చెడు స్నేహాల కారణంగా దురలవాట్లకు బానిసయ్యాడు. గంజాయికి అలవాటుపడిన ఇతడు తీవ్ర అనారోగ్యం బారిన పడి కృత్రిమ శ్వాస తీసుకునే స్థితికి చేరాడు. ఈగల్ పోలీసులు ఇతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీఅడిక్షన్ కేంద్రంలో చేర్పించి రెండు వారాల పాటు చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుటపడింది.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

లీగల్ ప్రకటనలు | ఈనాడు క్లాసిఫైడ్స్ | వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక | జన్మదిన శుభాకాంక్షలు | పదవీ విరమణ శుభాకాంక్షలు | అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి | ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు 99899 97628

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి


జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు

పదితో ప్రభుత్వ ఉద్యోగం

తపాలా శాఖలో పోస్టుల భర్తీకి ప్రకటన

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారు గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), ఏబీపీఎం హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నంద్యాల జిల్లాలో 18 బీపీఎం, 8 ఏబీపీఎం పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి తెలిపారు.

అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో గణితం, ఆంగ్లం, ప్రాంతీయ భాష ఉండాలి. కంప్యూటర్ కోర్సు చేసిన ధ్రువ పత్రం ఉండాలి. 18-40 ఏళ్ల మధ్య వయస్సు వారై.. సైకిల్ తొక్కడం రావాలి.

వయస్సు: ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

వెబ్‌సైట్: www.indiapostgdsonline.cept.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి.

జీతభత్యాలు: బీపీఎం పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380, ఏబీపీఎం పోస్టులకు రూ.10 వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.

ఖాళీల వివరాలు..

కర్నూలు తపాలా డివిజన్‌లో బ్రాంచ్ పోస్ట్ పోస్ట్ మాస్టర్లు (బీపీఎం) 38, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ 11 (ఏబీపీఎం), డాక్ సేవక్ ఖాళీలు 10 ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14.2.26
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 16.2.26
మార్పులు: ఫిబ్రవరి 17, 18వ

కర్నూలు మహిళను ముంచిన వైకాపా నేత

- ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రూ.3 కోట్ల వసూలు?
- మంగళగిరి మాజీ ఎంపీపీపై పోలీసు కేసు నమోదు

ఈనాడు, కర్నూలు : కర్నూలుకు చెందిన ఓ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించిన మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి రూ.3 కోట్లు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. 2024 ఎన్నికలకు ముందు నగదు చెల్లించినట్లు ఆమె చెబుతున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆమె ఒత్తిడి చేయగా ఆయన పలు విడతల్లో కొంత మొత్తం చెల్లించారు. దీంతో ఆమె విషయాన్ని బహిర్గతం చేయకుండా మిన్నకుండిపోయారు. రెండేళ్లు గడిచినా పూర్తి మొత్తం తిరిగివ్వకపోవడంతో ఆమె విషయాన్ని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాను మిగిలిన మొత్తాన్ని కూడా ఇచ్చేస్తానని చెప్పి లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ చెల్లింపు పూర్తికాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిరూపితం కావడంతో ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారెవరన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలకు చెందిన అజయ్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారని గుర్తించారు. ఆ మహిళను మోసం చేసిన ఉదంతంలో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిచ్చిన సమాచారం ఆధారంగా ఇందులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై బాధిత మహిళ కర్నూలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నిందితుడైన మాజీ ఎంపీపీకి నోటీసులు ఇచ్చారు.

వైకాపా నేతల్లో ఆందోళన

మంగళగిరి మాజీ ఎంపీపీ లిఖితపూర్వకంగా రాసిచ్చిన పత్రాలు ఉండటంతో ఆ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గానికి మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలికి పూర్తి మొత్తం చెల్లించి వివాదాన్ని గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించుకోవడానికి కొందరు వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో 'మానవ హక్కుల పరిరక్షణ- మన ముందున్న సవాళ్లు' అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) పేరుతో పౌరుల ఓటుహక్కును దూరం చేసేందుకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటుహక్కును తొలగించడమంటే రక్త రహిత రాజకీయ నరమేధమేనని ఆయన అభివర్ణించారు. సర్‌కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలన్నారు. సీపీడీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అసలైన సమస్యలు పక్కనబెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఐకమత్యాను దెబ్బతీస్తోందని విమర్శించారు. సర్ ద్వారా మైనారిటీలు, భాజపాను వ్యతిరేకించే వారి ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. సీనియర్ న్యాయవాది ఓంకార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పౌర చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి తేజోవతి, జన విజ్ఞానవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, సీపీడీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఎస్.జానీబాషా మాట్లాడారు. సర్‌కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజా సంఘాల నాయకులు న్యాయవాది రాము, చంద్రుడు, రమేష్, గోవిందరాజులు, హనీఫ్, జహీర్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ పరకాల ప్రభాకర్

విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కల్లూరు మండలం పరిధి చిన్నటేకూరు గ్రామంలోని డా.బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉలిందకొండ పోలీసుస్టేషన్ ఎస్సై ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన మాధవస్వామి కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు గ్రామానికి వెళ్లి జనవరి 21న కళాశాలకు తిరిగి వచ్చాడు. అదేరోజు సాయంత్రం పనిమీద బయటకు వెళ్లి వస్తానని చెప్పి అధ్యాపకుల అనుమతితో వెళ్లాడు. తిరిగి రాలేదు. తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా కలెక్టరు వారి కార్యాలయము (పం.వి) కర్నూలు
టెండర్ ప్రకటన
రేఖ నెం.10/Pts.A2/2026 తేది: 01-02-2026
కర్నూలు జిల్లాలోని అన్ని మండలములలో మండలం ఒక యూనిట్‌గా 'స్వచ్ఛ రథం' నిర్వహణ కోసం దరఖాస్తులు అర్హులైన వ్యక్తులు/సంస్థలు/స్క్రాప్ డీలర్లు/ఆపరేటర్ల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ప్రతి మండలం ఒక యూనిట్, కనుక విడివిడిగా దరఖాస్తులు చేసుకోవాలి. వర్తించే గరిష్ఠ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (మోడల్ 1కి రూ. 25,000/నెల, మోడల్-IIకి రూ. 21,000/నెల).
దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ
ఫేజ్ 2 - (ఫిబ్రవరి 28 లోపు (ప్రారంభం) మండలాలు: 1.సి.బెళగల్, 2.గోనెగండ్ల, 3.దేవనకొండ, 4.నందవరం, 5.మద్దికెర, 6.మంత్రాలయం, 7.పెద్దకడుబూరు, 8.ఎమ్మిగనూరు, 9.ఆలూరు, 10.చిప్పగిరి, 11.హాలహర్వి, 12.కొత్తాళం, 13.గూడూరు, 14.హోళగుంద, 15.పెద్దకడుబూరు, 16.కోసిగి, 17.తుగ్గలి.
(దరఖాస్తులు స్వీకరణ: ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు)
★ స్క్రాప్ డీలింగ్, ఘనవ్యర్థాల సేకరణ లేదా పునర్వినియోగపరచదగిన పదార్థాల నిర్వహణలో కనీసం మూడు (3) సంవత్సరాల ధృవీకరించదగిన అనుభవం కలిగి ఉండాలి.
★ స్క్రాప్ లేదా పునర్వినియోగపరచదగిన పదార్థాల డీలింగ్ కోసం చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్/రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
దరఖాస్తుదారుడు దరఖాస్తును ఈ క్రింది పేర్కొనిన వాటిని జతపరచాలి
★ ఆధార్, పాన్ కాపీ ★ నివాసం లేదా సంస్థ రిజిస్ట్రేషన్ రుజువు ★ అనుభవ ధృవీకరణ పత్రం మరియు సహాయక పత్రాలు ★ స్క్రాప్ డీలింగ్/ MRF ఆపరేషన్ కోసం ట్రేడ్ లైసెన్స్ ★ GST రిజిస్ట్రేషన్ (వర్తిస్తే) ★ గత మూడు సంవత్సరాల టర్నోవర్ స్టేట్మెంట్ మరియు IT రిటర్న్స్.
★ స్వచ్ఛ రథం కోసం ప్రతిపాదించబడిన వాహనం వివరాలు (RC కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రం, బీమా ధృవీకరణ పత్రం, ఫిట్నెస్ సర్టిఫికేట్)
★ బ్యాంకు పాస్‌బుక్ ★ ఉమ్మడి ఆపరేషన్ వివరాలు, వర్తిస్తే (స్క్రాప్ డీలర్ అమరిక వాహన యజమాని + ఆపరేటర్)
★ అధికారుల నుండి నెలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పొందడానికి బిడ్డర్ కోట్ చేసిన మొత్తం సీలింగ్. 1- పరిమితి మోడల్ రూ. 25,000/-, మోడల్-IIకి రూ. 21,000/- (మించకూడదు)
★ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ మరియు సంప్రదింపు వివరాలు
★ దరఖాస్తుదారుడు రూ.10,000/- డిమాండ్ డ్రాఫ్ట్‌ను MPDO చిరునామాతో దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ఇది తిరిగి చెల్లించబడదు.
★ టెండర్ ఆమోదించుటకు గాని రద్దు పరచుటకు గాని మరియు వాయిదా వేయుటకు గాని జిల్లా పంచాయతీ అధికారి మరియు కన్వీనర్ వారికి పూర్తి అధికారము కలదు.
ఇతర వివరములకు జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయము వారిని సంప్రదించవలెను.
జిల్లా పంచాయతీ అధికారి, కర్నూలు

జగన్‌ను అరెస్టు చేయాలి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శితమవుతున్నాయని, ఇది హింసా రాజకీయాలను ప్రోత్సహించినట్లేనని, ముందుగా జగన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ల నోళ్లు మూతపడతాయని ఆదోని భాజపా ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆదివారం ఆదోని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. తాము ఇలాంటి పద్ధతిని ఖండిస్తున్నామన్నారు. అనంతరం కార్యకర్తలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో రాంబాబుపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కృష్ణ, ఉపేంద్రకుమార్, లోకేష్‌కుమార్, మహదేవ్, ఉషారాజ్, వినితిగుప్తా, నాగరాజుగౌడ్, వార్డుకౌన్సిలరు లలితామధుసూదన్‌శర్మ, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డా.పార్థసారథి

అంబటి దిష్టిబొమ్మ దహనం

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పరుష పదజాలంతో దూషించిన వైకాపా నేత అంబటి రాంబాబుని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును చూసి ఓర్వలేక అంబటి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెదేపా కార్యకర్తలంతా సంయమనం పాటించాలని చంద్రబాబు నాయుడు సూచించారని ఆయన తెలిపారు. అనంతరం తెదేపా కార్యకర్తలు భాస్కర్ రెడ్డి కూడలి వద్ద అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి చేసి నిరసనలు తెలిపారు.

చర్యలు తీసుకోవాలని ఆందోళన

సోమప్ప కూడలిలో నిరసన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెదేపా పట్టణ అధ్యక్షుడు మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తెదేపా శ్రేణులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోమప్ప కూడలిలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ అధినేతను అసభ్య పదజాలంతో దూషించడం సరైన పద్ధతి కాదన్నారు. గత వైకాపా పాలనలో అంబటి బూతుల రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కర్నూలు కార్పొరేషన్ ఛైర్మన్ మిన్నప్ప, మార్కెట్ యార్డు ఛైర్మన్ మల్లయ్య, తెదేపా నాయకులు రంగస్వామి, కేటీ వెంకటేశ్, కాశీంవలి, రంగన్న, రాందాస్ గౌడు, ముల్లాకలీముల్లా, తిరుపతయ్యనాయుడు, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో కేసుల నమోదు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో బీఎన్ఎస్ 196(1)(ఏ), 351(1)(బీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా లీగల్‌సెల్ కార్యదర్శి నాగముని, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ నాయకురాలు పార్వతమ్మ తదితరులు ఎస్సై గోపీనాథ్‌ను ఆదివారం కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం.. అసత్య ప్రచారం చేయడంపై తెదేపా ఆదోని పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామస్వామి తెలిపారు.

మురికి వ్యాఖ్యలపై ఆగ్రహం

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడిపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆలూరులో ఆదివారం తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. అంబటి విచక్షణ మరిచి సీఎంను తిట్టడం సమంజసం కాదన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైకుంఠం శివప్రసాద్, కిష్టప్ప, గోపాల్‌నాయుడు, కటారుకొండ శ్రీనివాసులు, మారుతి, శ్రీధర్, ముద్దరంగయ్య, నరసప్ప, బెట్టింగ్‌రాజు, కొమ్ము రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఆలూరు: అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వైకుంఠం జ్యోతి, తెదేపా నాయకులు

హనుమత్ ధర్మజ్యోతి.. ఆధ్యాత్మిక కాంతి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జగన్నాథగట్టు సమీపంలోని అభయాంజనేయస్వామి విగ్రహం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బైరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన్యసూక్త హోమం, సామూహిక హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయ పారాయణం చేశారు. అనంతరం ధర్మజ్యోతిని వెలిగించారు. శివ భక్తులు, చిన్నారులు ప్రదర్శించిన అగ్ని నృత్యాలు, కోలాటం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు టి.ప్రతాప్‌రెడ్డి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ధర్మజ్యోతి వెలిగిస్తున్న నాయకులు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికను నగరంలోని బి.క్యాంపులో ఉన్న ఏపీజీఈఏ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.సుదర్శన్‌రెడ్డి ఎన్నికల అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌కుమార్ పరిశీలకులుగా వ్యవహరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా నూతన అధ్యక్షుడిగా బంగి శ్రీధర్ (వాణిజ్య పన్నులశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఎన్.సురేష్‌రెడ్డి (ఐసీడీఎస్), కోశాధికారిగా టి.రామచంద్రరెడ్డి (పశు సంవర్ధక శాఖ), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్.పి.సావిత్రిబాయి, టి.లీలావతి, డి.సతీష్ ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.


కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం

ఉపాధికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఆదోని ప్రాంతానికి కూలి పనుల కోసం వచ్చి మృత్యుఒడికి చేరిన ఘటన ఆదివారం జరిగింది. తాలుకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జలాజల్‌పైగుడి జిల్లా కెరకట్టబస్తీ గ్రామానికి చెందిన బుద్ధమాన్ రాజ్‌మాన్(25) ఆదోని మండలం అరేకలు సమీపంలోని ఆది గురు గ్రానైట్ పరిశ్రమలో ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమలో గ్రానైట్ రాయి కోసే పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు పెద్దబండ రాజ్‌మాన్‌పై పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తాలుకా సీఐ నల్లప్ప ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి శవ పరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

సిద్ధప్పపాలెంలో పట్టపగలే చోరీ

కోసిగి, న్యూస్‌టుడే: ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని సిద్ధప్పపాలెం ఎస్సీ కాలనీలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బదినేహళ్ హుసేనమ్మ, అయ్యన్న దంపతులు ఆదివారం ఉదయం ఇంటి తాళం వేసి కూలీ పనులకు వెళ్లారు. పట్టపగలే దుండగులు ఇంటితాళం పగలగొట్టి రెండు తులాల బంగారం, 23 తులాల వెండి, 5 వేల రూపాయల నగదు దొంగిలించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై నజీర్, శ్రీనువాస్‌లు పరిశీలించారు. దీనిపై బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపారు.

EENADU Classifieds
BUSINESS SERVICES
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 73821 14647.
JOBS
Wanted Sales Managers to STAR HEALTH INSURANCE for Nandyal. Age 45 below. Preferred Insurance exp. ✆ 86391 43383.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/పేషంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
SECURITY GUARDS
ఉలిందకొండలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్సు కావలెను. 12గం॥ డ్యూటీ, 15వేలు జీతం+ ESI, PF. అర్హత 10th P/F, రూము వసతి కలదు. సంప్ర: 79937 56772.
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని
• ఆదోని • ఆలూరు • పత్తికొండ

రేపటి నుంచి దస్తగిరి స్వామి ఉరుసు

ములుగుందం (ఆస్పరి), న్యూస్‌టుడే: ములుగుందం గ్రామంలో కొలువైన దస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు కృష్ణమూర్తి, నర్సిరెడ్డి, వెంటరామయ్య తెలిపారు. మొదటి రోజు మంగళవారం గంధోత్సవం, 4న బుధవారం ఉరుసు, స్వామి వారి అశ్వాన్ని గ్రామ పురవీధుల్లో మేళతాళాలతో గ్రామ పురవీధుల్ల ఊరేగిస్తారు. 5న గురువారం జియారత్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గాను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పిస్తామని గామ సర్పంచి శ్యామలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి, వీణారెడ్డి తెలిపారు.

మద్దమ్మ కల్యాణం నేడు

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర గ్రామ దేవత మద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి విశేష పూజలతో పాటు, సాయంత్రం గ్రామోత్సవం, అనంతరం కల్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన రథంలో ఊరేగించారు. సంప్రదాయంగా జరిగే కల్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) ఆదోని: 77996 66004 ఆలూరు: 80085 62277 పత్తికొండ: 80085 73822

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: ఆదోని పట్టణంలో సెంట్రల్ వేర్‌హౌస్ నుంచి నుంచి పాత ఆకాశవంతెనకు వెళ్లే రహదారిలో చెత్త కుప్పలు అధికంగా ఉన్నాయి. **- మంజునాథ్, ఆదోని** ✔: ప్రజారోగ్య విభాగం ద్వారా సమస్య పరిష్కరిస్తాం. **- కృష్ణ, కమిషనర్, ఆదోని పురపాలక సంఘం**

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలో జాతర సందర్భంగా నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. **- రామాంజనేయులు, మద్దికెర** ✔: గ్రామంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. **- సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర**

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెర జాతర సందర్భంగా స్థానిక శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి మద్దమ్మ ఆలయం వరకు రహదారి అపరిశుభ్రంగా ఉంది. **- శ్రీనివాసులు, మద్దికెర** ✔: వెంటనే పారిశుధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. **- సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర**

ఆస్పరి, న్యూస్‌టుడే: ?: ములుగుందంలో ఉరుసు సందర్భంగా పారిశుధ్య పనులు చేయించాలి. **- దస్తగిరి, రాజు గ్రామస్థులు** ✔: పారిశుధ్య పనులు చేయిస్తాం. **- పెద్దయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి, ములుగుందం**

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే : ?: కోయనగర్ కాలనీకి వెళ్లేదారిలో మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. శుభ్రం చేయాలి. వ్యాధులు వ్యాపిస్తున్నాయి. **- వెంకటేష్, కాలనీ వాసి** ✔: సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం. **- జిలానీ, పంచాయతీ కార్యదర్శి, ఆలూరు**

పనులు కల్పించరు.. వలసలు ఆగవు

☛ గ్రామాల్లో క్షేత్రసహాయకులు లేరు ☛ ప్రత్యామ్నాయంగా అరకొరగానే ఉపాధి

హాలహర్వి, ఆలూరు గ్రామీణ, దేవనకొండ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి స్థానికంగానే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. ఇందులో గ్రామాల్లో పనులు కల్పించడం, పనులకు హాజరైన శ్రామికుల సంఖ్య, కొలతలు వంటి వివరాలు నమోదు చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ఓ క్షేత్ర సహాయకుడు ఉంటారు. రాజకీయ కారణాలతో కొన్ని గ్రామాల్లో తప్పుకొన్నారు. మరికొన్ని చోట్ల ఒత్తిడితో రాజీనామా చేశారు. దీంతో ఉపాధి శ్రామికులకు పని కరవైంది. ఆలూరు నియోజవర్గంలో ఉపాధి హామీ పథకం తీరు అయోమయంగా మారింది.

ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 108 పంచాయతీలు ఉండగా.. ఇందులో 54 వేల కుటుంబాలకు ఉపాధి పత్రాలు మంజూరు చేశారు. అడిగిన ప్రతి కుటుంబానికి పని కల్పించాలి. ఇందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో క్షేత్రసహాయకుడు ఉండాలి. వీరి ఆధ్వర్యంలో ఉపాధి పనులు జరగాలి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి క్షేత్ర సహాయకులు మారుతూ వస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా ఉన్నవారిని నియమించడం ఆనావాయితీగా వస్తోంది. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత దెబ్బతింటోందనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా ఖాళీ అయిన స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో శ్రామికులకు పూర్తి స్థాయిలో పనులు కల్పించడం లేదు.

వలస వెళ్తున్న నిట్రవట్టి గ్రామస్థులు

ఆలూరు నియోజకవర్గంలో వివరాలు..

■ మండలం	■ పంచాయతీలు	■ ఉపాధి పత్రాలు	■ ఎఫ్ఏలు లేని పంచాయతీలు
ఆలూరు	16	8370	3
ఆస్పరి	21	11499	8
చిప్పగిరి	13	6048	5
దేవనకొండ	26	10693	8
హాలహర్వి	15	8626	5
హొళగుంద	17	8926	1
మొత్తం:	108	54,160	30

క్షేత్ర సహాయకుడు ఉంటే మేలు... - శివ, నిట్రవట్టి

గ్రామంలో ఉపాధి హామీ పథకంలో క్షేత్రసహాయకుడు ఉంటే.. పని ప్రదేశం, మా హాజరు, పని కొలతలు వివరించేవారు. కొన్ని నెలలుగా మా గ్రామానికి ఎఫ్ఏ లేకపోవడంతో మేటీలతో పని చేయిస్తున్నారు. కానీ ఎక్కడ పని ఉంది? అనే వివరాలు తెలయడం లేదు. పని ఉందని తెలిసిన కొంత మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. పూర్తిస్థాయిలో అందరికీ పని కల్పించాలంటే తప్పని సరిగా క్షేత్ర సహాయకుడు ఉండాలి. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఎక్కడెక్కడ లేరంటే..

ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వివిధ గ్రామ పంచాయతీల్లో క్షేత్ర సహాయకులు లేరు. ■ హాలహర్వి మండలంలోని బాపురం, నిట్రవట్టి, కొక్కరచేడు, టి.సాకిబండ, చింతకుంట. ■ హొళగుంద మండలం సులువాయి.. ■ దేవనకొండ మండలం బంటుపల్లి, కరిడికొండ, నేలతలమర్రి, నల్లచెలిమల, పల్లెదిఒడ్డి, అల్లారుదిన్నె, పొట్లపాడు, కుంకునూరు. ■ ఆస్పరి మండలంలో ఆస్పరి, అట్టేకల్, బిల్లేకల్, బిణిగేరి, చిగిలి, చిన్నహోతూరు, డి.కొటకొండ, తంగరడోణ. ■ ఆలూరు మండలంలో మొలగవల్లి, కురుకుంద, అరికెర. ■ చిప్పగిరి మండలంలో నంచర్ల, కుందనగుర్తి, దౌల్తాపురం, గుమ్మనూరు, ఖాజీపురం.

■ **వలస బాటపట్టి పల్లెలు:** గ్రామాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు ముగిశాయి. స్థానికంగా సరైనా పనులు లేవు.. దీంతో వలసబాట పడుతున్నారు. తెలంగాణలో పత్తి తీసేందుకు, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ■ అధికారులు మాత్రం అడిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తామని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. క్షేత్ర సహాయకులు లేని గ్రామాల్లో స్థానికంగా మేట్ సాయంతో సాంకేతిక సహాయకులతో పనులు కల్పిస్తున్నమని అధికారులు చెబుతున్నారు.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పనులు కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పనులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

పేదల సమస్యల పరిష్కారానికి పోరాటం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పేదల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆదోని మండలం-2 సీపీఐ కార్యదర్శి యల్లప్ప, సహాయ కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ఆదోనిలో ఆదివారం సీపీఐ మండల కార్యదర్శి యల్లప్ప, సహాయ కార్యదర్శి సత్యనారాయణ ఎన్నికైన నేపథ్యంలో సన్మానించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, పట్టణ కార్యదర్శి వీరేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్‌కుమార్, నాయకులు లక్ష్మీనారాయణ, అంజిత్ గౌడ్, ఈరన్న, కుమారస్వామి, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు పోలీసు శాఖ అండ

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని ఆదోని తాలుకా సీఐ నల్లప్ప తెలిపారు. ఆదోని మండలం సాదాపురం పంచాయతీ పరిధిలోని వైపీఆర్ కాలనీలో ఆదివారం మహిళల భద్రతపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

యల్లమ్మ దేవి రథోత్సవం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: బలదూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం వైభవంగా యల్లమ్మ దేవి రథోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, కలశానికి కుంభాభిషేకం, రథం సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు కలిసి రూ.28 లక్షలతో తయారు చేయించిన నూతన రథాన్ని భక్తులు లాగారు.

కైరుప్పల, (ఆస్పరి), న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల్లో కొలువైన దేవాలయాల్లో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైరుప్పలలో వీరభద్రస్వామి, ఆస్పరిలోని పక్కీరప్పతాత, మూలీశ్వరస్వామి, రామతీర్థంలో వేదమాత గాయత్రీదేవి ఆలయాల్లో విశేష పూజలు, హోమాలు అన్నదానం చేశారు.

చంద్రబాబును దూషిస్తే ఊరుకోం: తుగ్గలి నాగేంద్ర

తుగ్గలి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను దూషిస్తే ఊరుకోమని, వైకాపా నాయకులు ఖబడ్దార్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు. తుగ్గలిలో ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు మాటతీరు మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో తుగ్గలి గ్రామ సర్పంచి రవి, తెదేపా నాయకులు శివరామ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని తెదేపా రాష్ట్ర కార్యదర్శి, ముస్లిం మైనారిటీ నాయకులు ఉమ్మీ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోనిలో ఆదివారం మాట్లాడారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించడం సరికాదన్నారు.

లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదు

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని ఎమ్మెల్యే విరుపాక్షి పేర్కొన్నారు. ఆలూరులోని అంబేడ్కర్ కూడలిలో ఆదివారం వైకాపా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు చిన్నఈరన్న, భాస్కర్, అరికెర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

బొయినపల్లి గనులకు రాష్ట్రస్థాయి అవార్డు

బొయినపల్లి(వెల్దుర్తి), న్యూస్‌టుడే: బొయినపల్లిలోని కాంతారెడ్డి ఇనుప మైన్స్‌కు రాష్ట్రస్థాయి మైన్స్ పర్యావరణ, పరిరక్షణ అవార్డుకు ఎంపికైంది. డిసెంబర్ 12న గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. వీటిలో 2025-2026 సంవత్సరానికి విజయవాడ రీజియన్‌లో పర్యావరణ, పరిరక్షణ అవార్డులో బొయినపల్లి మైన్స్ మొదటి స్థానం దక్కించుకుంది. గనుల నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించడంతో మొదటి స్థానం దక్కించుకుంది. భారత బ్యూరో ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మైన్స్ నిర్వాహకుడు మానవపాటి సుధీర్‌రెడ్డి అవార్డును తీసుకున్నారు.

ఎన్ఆర్ఐగా స్వగ్రామానికి సేవలందిస్తా

వెల్దుర్తి, న్యూస్‌టుడే: స్వగ్రామమైన వెల్దుర్తికి సేవలందించడమే లక్ష్యమని ఎన్ఆర్ఐ (మలేషియా) అనిల్‌కుమార్‌గౌడ్ అన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజన్నగౌడ్ గృహంలో ఆయన విలేకరులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వెల్దుర్తిలోని యువతకు విదేశాల్లో ఉంటున్న తమ సన్నిహితుల సహకారంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామపెద్దలు నాగనాథంగౌడ్, రమణగౌడ్, శ్రీనివాసగౌడ్, హరీష్, అభిలాష్, ధనుంజయ పాల్గొన్నారు.

గుంతలు పూడ్చారు

స్పందనకు వందనం

తుగ్గలి, న్యూస్‌టుడే: తుగ్గలి మండలం లింగాలు వాగుపై దెబ్బతిన్న రహదారిపై ప్యాచ్‌వర్క్ చేసి, గుంతలు పూడ్చారు. 'ఈనాడు'లో శనివారం ప్రచురితమైన 'గిరిగెట్ల.. వంతెన దాటేదెట్లా' అనే శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి రహదారులు భవనాల శాఖ అధికారులు స్పందించారు. గుంతలు పూడ్చివేయడంతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారులకు మార్గం సుగమం అయింది. గుత్తి- పత్తికొండ మార్గంలో దెబ్బతిన్న రహదారిని బాగు చేసేందుకు రూ.5 కోట్లతో జి.ఎర్రగుడి గ్రామం నుంచి పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న తెదేపా సీనియర్ నాయకుడు ఉమాపతినాయుడు, నాయకులు మారుతినాయుడు, వెంకటేశుచౌదరి, శివప్ప, రంగస్వామినాయుడు, మదిరె వీరేశ్, వెంకటేశు తదితరులు

ఆదోనిలోని ఇస్వీ పోలీసు స్టేషన్ ఎదుట కురువ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప, నాయకులు పోరప్ప, గర్జప్ప, వీరేశ్, నరసప్ప, వెంకటేష్, నారాయణ, బీరప్ప, రంగా, రామలింగ, రాజ తదితరులు

పత్తికొండలో సీఐ జయన్నకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు కార్యక్రమంలో తిమ్మయ్య చౌదరి, వెంకటపతి, సుధాకర్, కాకర్ల లక్ష్మీనారాయణ, తిప్పన్న, శ్రీనివాసులుగౌడ్, బ్రహ్మయ్య, భాస్కర్, మోహన్ తదితరులు

అంబటి రాంబాబుపై తెదేపా నాయకుల ఆగ్రహం

☛ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలపై నిరసన
☛ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల ఆదోని తెలుగు తమ్ముళ్లు కన్నె్రజేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అంబటి రాంబాబుపై ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అనంతరం రాంబాబు చిత్రపటాలు దహనం చేశారు. – న్యూస్‌టుడే, బృందం

ఆదోనిలో అంబటి రాంబాబు చిత్రాలను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

ఆదోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న భాజపా నాయకులు

దేవనకొండ: అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

శిథిల ప్రహరీ.. ముప్పు తప్పదు మరి

మద్దికెర రామనగర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం ప్రహరీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలోనే పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, అలాంటి సమయంలో కూలితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మద్దికెర

జాతరకు నీటి కష్టాలేనా?

మండలంలోని గూళ్యం గ్రామంలో వెలసిన గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం ఈ నెల 22న జరగనుంది. దీనికి లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. దాదాపు ఐదు రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయి. బాపురం దిగువ కాల్వకు ఈసారి నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

బలహీనవర్గాల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: దేశంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యమని భాజపా ఓబీసీ మోర్చా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదోనిలోని మంగళ ఆంజనేయస్వామి కల్యాణ మండపంలో ఆదివారం ఎమ్మెల్యే డా.పార్థసారథి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాలేకార్ శ్రీనివాసులు, నీలకంఠ, నాగేంద్ర, శ్రీరాములు, దేశాయ్ చంద్రన్న, విజయ్‌కృష్ణ, మహదేవ్, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న గోపి శ్రీనివాస్, పక్కన ఎమ్మెల్యే తదితరులు

మద్దికెరలో క్రికెట్ పోటీలు ప్రారంభం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర గ్రామ దేవత మద్దమ్మ జాతరను పురస్కరించుకుని క్రికెట్ పోటీలు ప్రారంభించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కేశ యువసేన ఆధ్వర్యంలో ఆదివారం తెదేపా నాయకులు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖరగౌడ్, గడ్డం రామాంజులు, భీమరాజు, విరోభ, సతీశ్, జంబునాథ్, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

పోటీలు ప్రారంభిస్తున్న తెదేపా నాయకులు

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో సాగాలి

☛ పది పరీక్షలపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో అలవర్చుకోవాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఖాజాబేగ్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోని పదో తరగతి విద్యార్థులకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యాపారవేత్త వెల్దుర్తి ప్రశాంత్‌కుమార్, వార్డెన్ ఉస్మాన్ హాజరయ్యారు. పరీక్ష సమయంలో ఆందోళనకు గురికాకుండా ప్రశాంత జీవనం సాగించాలన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రావాలంటే.. నిత్యం సాధన చేయాలన్నారు. అనంతరం వ్యాపారవేత్త ప్రశాంత్‌కుమార్ వసతి గృహంలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు ఖాజాబేగ్

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

వైభవంగా బసవేశ్వరుడి రథోత్సవం

హాలహర్వి, న్యూస్‌టుడే: బాపురం బసవేశ్వరస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

భీమలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పురస్కరించుకుని ఆలూరులోని భీమలింగేశ్వర స్వామికి శివదీక్షాపరులు అన్నాభిషేకం చేశారు. స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, విశేషపూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు యుగంధర్‌స్వామి, మల్లికార్జునస్వామి పాల్గొన్నారు.

అన్నంతో అలంకరించిన భీమలింగేశ్వరస్వామి మూలవిరాట్టు

దారి అంచున ముప్పు

ఆదోని పట్టణ శివారులోని కమేలా నుంచి మైనార్టీ కాలనీకి వెళ్లే రహదారిలో పాత షాదిఖానా ఎదుట రహదారి కోతకు గురైంది. వెంకటేశ్వరకాలనీ, టీచర్స్ కాలనీ, మైనార్టీ కాలనీ, టీజీకే.నగర్, బీరప్పనగర్, కొత్త ఆకాశవంతెనకు వెళ్లేందుకు ఇదే దారి. రోజు వెయ్యికి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ ప్రాంతంలో మురుగు కాలువపై కల్వర్టు లేకపోవడంతో పాటు దారి కోతకు గురైంది. ఇరుకు దారిలో రాకపోకలు కష్టంగా మారాయి. హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి రహదారి విస్తరించి, ప్రమాదాలను దూరం చేయాలని జనం కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

ఘనంగా మాచిదేవ జయంతి

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుందలో ఆదివారం మాచిదేవ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక తేరు బజారులోని ఆలయం ఎదుట ఆయన చిత్రం పటానికి మండల రజక సంఘం నాయకులు కురుకుంద నాగరాజు, మల్లికార్జున, లక్ష్మణ, యల్లప్ప పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రజకులంతా ఐక్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాగరాజు, బసవరాజు, శివ, వీరేష్, రాజు, దేవరాజు, గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న రజక సంఘం నాయకులు

ట్రాఫిక్ జాడలు.. కనిపించని జీబ్రా చారలు

☛ వాహన చోదకులకు తప్పని ఇబ్బందులు
☛ ఆర్ఎల్‌వీడీ కెమెరాల ఏర్పాటు ఎప్పుడో?

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ఆదోని పురపాలక సంఘం, ట్రాఫిక్ పోలీసులు ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల కిందటే ఆదోని ఎమ్మెల్యే డాక్టరు పార్థసారధి ప్రారంభించి, వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా. . ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటులో కొన్ని సమస్యల కారణంగా వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిష్కరించే దిశగా పురపాలక, సంఘం అధికారులు ట్రాఫిక్ పోలీసు శాఖ చర్యలు చేపట్టాలి.

● ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆదోన పురపాలక సంఘం సాధారణ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి.. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూం, కోట్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సిగ్నళ్ల పట్ల అవగాహన లేకపోవడం.. దీనికి తోడు అక్కడ జీబ్రా చారలు వేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేయని జీబ్రాలైన్లు

హద్దులు దాటకుండా..

సిగ్నల్స్ ఏర్పాటు చేసిన చోట నాలుగు రహదారులపై జీబ్రాలైన్స్ వేయాలి. ఎర్రలైటు వెలిగిన వెంటనే వాహన చోదకుడు తన వాహనాన్ని హద్దులో నిలపాలి. తన వాహనాన్ని జీబ్రాలైన్స్ లోపల నిలిపితే మరో రహదారి మీదుగా వాహనాల రాకపోకలు తేలిగ్గా సాగుతాయి. సిగ్నల్స్ వద్ద జీబ్రాలైన్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహన చోదకులు ముందుకొచ్చి ఆగడం వల్ల మరో రహదారి నుంచి వచ్చే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిగిన సమయంఓ పాదచారులు నడుచుకుంటూ వెళ్లాలని తెలిపేలా.. డిస్‌ప్లే రావడంలేదు. అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

కనిపించని నిఘా నేత్రాలు

కూడళ్లలో ఆర్ఎల్‌వీడీ(రెడ్ లైట్ వాయిలేషన్ డిటెక్టింగ్) కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. సిగ్నల్స్ వద్ద వాహన చోదకుడు నిబంధనలు అతిక్రమించి వాహనం నడుపుతూ ముందుకెళ్తే.. ఈ ఆర్ఎల్‌వీడీ కెమెరాలు ఆ వాహనం ఫోటోలు తీసి సదరు వాహన చోదకుడికి అపరాధ రుసుం విధిస్తుంది. ఈ కెమెరాలు వల్ల నిబంధనలు అతిక్రమించరు.

పురపాలక సంఘం అధికారులకు నివేదించాం

- అబ్దుల్‌గౌస్, సీఐ, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, ఆదోని

ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రాలైన్లు ఏర్పాటు చేయాలని పురపాలక సంఘం అధికారులకు నివేదించాం. ప్రస్తుతం సిగ్నల్స్‌లో ఏర్పాటు చేసిన సమయాన్ని పరిశీలిస్తున్నాం. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాంకేతికంగా పరిశీలించి టైమింగ్‌పై మార్పుచేర్పులు చేస్తాం. సిగ్నల్స్ వద్ద వాహన చోదకులు నిబంధనలు అతిక్రమించకుండా ఆర్ఎల్‌వీడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పురపాలక అధికారులకు చెప్పాం.

ప్రమాదంపై ప్రయాణం

సరకులు రవాణా చేసే ఆటోలలో ప్రయాణం చేయడం ప్రమాదకరమని తెలిసినా కొందరు ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదోని పట్టణంలోని ఎంఎం రోడ్డుపై ఆదివారం ఓ ఆటోలో పదుల సంఖ్యలో యువకులు ఆటో వెనుకాల, టాపుపై ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణం చేస్తుండగా న్యూస్‌టుడే కెమెరాతో క్లిక్‌మనిపించింది. ఆటో ఏ మాత్రం అటో ఇటో అయితే.. ప్రయాణికులు ప్రమాదాలకు గురి కావాల్సిందే. ఇలాంటి ప్రయాణాలకు దరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

రూ.5 కోట్లతో రహదారి నిర్మాణం

భూమి పూజలో పాల్గొన్న నాయకులు, గ్రామస్థులు

పోలకల్లు (గూడూరు), న్యూస్‌టుడే: మండల పరిధిలోని పోలకల్లు నుంచి సి. బెళగల్ వరకు రూ.5 కోట్ల వ్యయంతో 7 కిలోమీటర్ల మేర నిర్మించే రహదారి పనులను ఆదివారం ప్రారంభించారు. సింగిల్ విండో అధ్యక్షుడు చిన్న తిమ్మప్ప, తెదేపా మండల కన్వీనర్ చంద్రశేఖర్, నాయకుడు అమర్‌నాథ్, గ్రామ పెద్దలు టెంకాయలు కొట్టి పనులు ఆరంభించారు. గత వైకాపా పాలనలో ఇసుక టిప్పర్లు తిరిగి దారి గంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

గూడూరు గ్రామీణం: పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి అలహన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 17న పట్టణానికి చేరుతుందని పార్టీ కోడుమూరు ఇన్‌ఛార్జి అనంతరత్నం మాదిగ, ఓబీసీ ఛైర్మన్ సాంబశివుడు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: సి.బెళగల్ చెరువు కట్ట తూర్పు, పడమర వైపు కంపచెట్లు దట్టంగా పెరిగిపోయాయి. - **రామాంజినేయులు, సి.బెళగల్** ✔: టీబీపీ దిగువకాలువ ఏఈ దృష్టికి తీసుకెళ్లి కంపచెట్లు తొలగింపు చర్యలు చేపడతాం. -**మహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో, సి.బెళగల్**

?: గ్రామంలో ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో రెండు అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి. - **భీమన్న, స్థానికుడు** ✔: సర్వశిక్ష అభియాన్ ఏఈ దృష్టికి తీసుకెళ్లి నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. - **రాణెమ్మ, ఎంపీడీవో, సి.బెళగల్**

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: ?: కౌతాళం మండలంలోని హాల్వి గ్రామంలో పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించి గ్రామం బయట రహదారుల పక్కన పోస్తున్నారు. - **మల్లికార్జున, హాల్వి** ✔: గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లతో మాట్లాడి చెత్తను సంపద తయారీ కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకుంటాం. సిబ్బందికి సూచనలిస్తాం. - **అబ్దుల్ కరీం, గ్రామ పంచాయతీ కార్యదర్శి, హాల్వి**

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే:?: క్లబ్ ఏరియాలో కొన్ని స్తంభాలకు విద్యుత్తు దీపాలు లేవు. దీంతో రాత్రిళ్లు ఇబ్బందులు పడుతున్నాం.- **నారాయణ, కాలనీవాసి** ✔:సిబ్బందికి సూచించి కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. - **నీరజా, డీఈ**

?: నక్కరామయ్య కొట్టా కాలనీలో కాలువలు పూడికతో నిండిపోయాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. - **లక్ష్మన్న, కాలనీవాసి** ✔: సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయిస్తాం. - **శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

సూగూరు కాల్వకు సాగునీరు విడుదల

నీటిని విడుదల చేస్తున్న రమాకాంతరెడ్డి

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మండలంలోని సూగూరు కాల్వ ద్వారా రబీ పంటలకు నీటి సంఘం అధ్యక్షుడు రమాకాంతరెడ్డి ఆదివారం సాగునీరు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నీటిని గేట్ల మరమ్మతుల వల్ల నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్న రబీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పులికనుమ ద్వారా సాగునీరు విడుదల చేసిందని రమాకాంతరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు దాసప్పరెడ్డి, అల్లింగప్ప, పెద్దనాగప్ప, నర్సప్ప, హాజరవలి, కాల్వ సిబ్బంది ఓబులేశు, అంజినయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమావేశం.. ఆనంద సమయం

తమకు చదువు చెప్పిన గురువులతో పూర్వ విద్యార్థులు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నగర పంచాయతీలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 2006-2010 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏళ్ల తరువాత కలుసుకున్న వారంతా ఆత్మీయంగా పలకరించుకుని చిన్ననాటి సంగతులను జ్ఞాపకం చేసుకున్నారు. ముందుగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులపై పూల వర్షం కురిపిస్తూ వారికి స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సావిత్రి, నాసీర్‌హుస్సేన్, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, లీలావతి, భ్రమరాంబిక, సర్వర్ సాహెబ్, అబ్రహం, కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

నిధులు కరిగినా.. మురుగు కదలక

○ కాల్వలు లేక అధ్వానంగా పారిశుద్ధ్యం ○ గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలకు తిప్పలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రూ.కోట్ల నిధులు ఖర్చు చేసినా మురుగు పారదు. సీసీ రోడ్లు నిర్మించినా కాల్వలు లేక ఇళ్ల ముందు మురుగు కుంటలు తవ్వుకోవాల్సిన పరిస్థితి. వైకాపా హయాంలో సీసీ, మట్టి రోడ్లకు ప్రాధాన్యమిచ్చారే తప్ప కాల్వల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో మురుగు వ్యవస్థ అస్తవ్యస్తమై దోమలతో పట్టణ ప్రజలు నరకయాతన పడుతున్నారు.

గుడేకల్ మార్గంలో రోడ్డు వేసినా కాల్వలు లేని వైనం

పట్టణ జనాభా: 1.35 లక్షలు వార్డులు: 34
శివారు కాలనీలు: 25, మురికివాడలు: 61
ఐదేళ్లలో ఖర్చు చేసిన నిధులు: రూ.29.59 కోట్లు
మురుగు కాల్వలు లేని కాలనీలు: 15

ఇదీ పరిస్థితి

◆ వెంకటసాయి కాలనీలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించినా డ్రైనేజీ లేకపోవడంతో పగుళ్లిచ్చింది.

◆ మైనార్టీ కాలనీలో రూ.15 లక్షలతో రోడ్డు నిర్మించగా.. ఇదే పరిస్థితి నెలకొంది.

◆ ఎల్లమ్మబీడు కాలనీలో దారి నిర్మించిన కాల్వలు లేక రూ.10 లక్షల పనులు దెబ్బతిన్నాయి. * సాయినగర్, మిలటరీ కాలనీ, సోమప్పనగర్, సంజీవ్‌నగర్, మైనారిటీ కాలనీ, పంపన్నగౌడ్, మునెప్పనగర్, గుడేకల్లు రహదారి, ఎస్సీ కాలనీ, అబ్బాస్‌టాకీస్ వెనుక, రాధాకృష్ణ కాలనీ, మునెప్పనగర్ ప్రధానంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతాల్లో కాల్వలు లేక మురుగు ముందుకు కదలడం లేదు.

ఐదేళ్లలో రూ.29.59 కోట్లు ఖర్చు

పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ఐదేళ్లలో రూ.29.59 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, కల్వర్టులు, ఇతర పనుల దాదాపు 300 పైగానే చేపట్టారు. అధికంగా సీసీ రోడ్లు నిర్మించారు. శివారు ప్రాంతాల్లో మట్టి రోడ్లతో మమ అనిపించారు. డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి.

వ్యాధులు ప్రబలి

కాల్వలు లేక ఇంటి వద్ద మురుగు కుంటలను తవ్వుకొని నీటిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. గతేడాది 8 డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని మురుగు కాల్వల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

కాల్వల నిర్మాణానికి రూ.43 కోట్లు మంజూరు

– గంగిరెడ్డి, పురపాలక కమిషనర్, ఎమ్మిగనూరు

పట్టణంలో మురుగు కాల్వలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లు మంజూరు చేసింది. దాదాపు 50 కి.మీ మేర కాల్వలు నిర్మించనున్నాం. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం.

రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం జేహెచ్

చిత్ర పోస్టర్‌ను విడుదల చేసిన హీరో విష్ణు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వెండితెరపై దర్శకుడిగా రాణించాలనే లక్ష్యంతో నూతన నటీనటులతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు మాచాపురం అబ్దుల్ రహిమాన్ తెలిపారు. తాము జేబీ (జోకరా వీడు హ్యాకరా) అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. జేబీ చిత్రం పోస్టర్‌ను హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా మూడు రోజుల క్రితం విడుదల చేయించామన్నారు. నూతన తారాగణంలో మగ్బూల్, హైదరాబాద్ నటి రాజేశ్వరిరెడ్డి నటిస్తున్నారని తెలిపారు. దాదాపు రూ.60 లక్షలతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే చిత్రం దాదాపు 70 శాతం పూర్తయిందన్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

రహదారి ఇలా... నడిచేదెలా ?

మండలంలోని నౌలేకల్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, విలేజ్ క్లినిక్‌కు వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. నిత్యం ఇక్కడ అంగన్‌వాడీ పిల్లలతో పాటు పాటు కాలనీ వాసులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సీసీ రహదారి లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ నీరు మార్గంపై చేరి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంచాయతీ అధికారులు ఇక్కడ సీసీ రహదారి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పెద్దకడబూరు

పరీక్షలు పెరిగి.. గదులు చాలక

ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు వంద రకాలైన వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో ఓపీ 500 నుంచి 700 వరకు ఉంటుంది. ఆసుపత్రి స్థాయి పెరగడంతో రోగుల రాక బాగా పెరిగింది. ఆసుపత్రిలోని ల్యాబ్‌లో రక్త పరీక్ష కోసం ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. నెలకు 20 వేలకు పైగా రక్త, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త పరీక్ష ల్యాబ్ కోసం ఒకే గది కేటాయించడం, యంత్రాలతో నిండిపోయి ఇరుకుగా మారింది. మరో గది కేటాయిస్తే రక్త పరీక్షలు నిర్వహించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

– న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు నేరవార్తలు

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

చౌడేశ్వరీదేవికి పట్టువస్త్రాలు

కోడుమూరు పట్టణం, కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కోడుమూరు పట్టణ ప్రజల కోర్కెలు తీర్చే కల్పవృక్షం చౌడేశ్వరి దేవి ఆలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దర్శించుకున్నారు. సోమవారం నిర్వహించే జాతర సందర్భంగా ఆదివారం అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ కృష్ణా రెడ్డి, మండల అధ్యక్షుడు గంగాధర్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన చట్టాలపై అవగాహన అవసరం

సి.బెళగల్, న్యూస్‌టుడే: నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై వేణుగోపాల్ రాజ్ సూచించారు. సి.బెళగల్‌లో బస్‌స్టాండులో ఆదివారం గ్రామస్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలపై నేరాల నివారణ, మహిళలు, బాలికల భద్రత, వేధింపులు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హెల్ప్‌లైన్ల నంబర్ల గురించి వివరించారు. అలాగే సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌కు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీషీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై వేణుగోపాల్‌రాజ్

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెదేపా నాయకులు నిరసనకు దిగారు. ఆదివారం గోనెగండ్లలోని తెదేపా కార్యాలయం ముందు తెదేపా మండల కన్వీర్ తిరుపతయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు రామాంజినేయులు, తిమ్మారెడ్డి, బేతాలబడేసా, రమణ, చంద్రశేఖర్, మహేలా రహ్మతుల్లా, రంగస్వామినాయుడు కార్యకర్తలతో కలిసి అంబటి రాంబాబు చిత్రాలను దహనం చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాగన్న, శ్రీధర్, ముల్లా బాషా, వెంకటేశ్వర్లు, బాబునాయుడు, ఫకృద్దీన్, రజాక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

గూడూరు గ్రామీణం: సీఎం చంద్రబాబునాయుడుపై వైకాపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని తెదేపా మండల అధ్యక్షుడు జె.సురేష్ అన్నారు. చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండలంలోని కె.నాగలాపురంలోని కర్నూలు-బళ్లారి రహదారిపై ఆదివారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, వెంకట్రాముడు, గిడ్డయ్య, తిరుపాలు, శీను తదితరులు పాల్గొన్నారు.

సి.బెళగల్ బస్టాండులో..

సి.బెళగల్: సి.బెళగల్‌లో బస్టాండులో ఆదివారం మండల తెదేపా శ్రేణులు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. పార్టీ మండల కన్వీనరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంబటి రాంబాబు తక్షణమే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు చిన్న తిమ్మప్ప, ఎంపీటీసి సభ్యుడు వీరన్నగౌడు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గోనెగండ్ల: అంబటి రాంబాబు చిత్రాలను దహనం చేస్తున్న తెదేపా శ్రేణులు

గూడూరు గ్రామీణం: అంబటి దిష్టిబొమ్మతో తెదేపా నాయకుల నిరసన

పెద్దకడబూరులో..

ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రమణ తెలిపారు. నాలుగు రోజుల పాటు కళాశాల పరిధిలో పరీక్షలు ఉంటాయన్నారు. మొదటి రోజు బొటనీ ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 32 మందికి గాను 29 మంది హాజరైనట్లు తెలిపారు.

పోలీసు వసతిగృహం కూల్చివేత

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నగర పంచాయతీలోని పోలీసు వసతిగృహాన్ని ఆదివారం కూల్చివేతలు ప్రారంభించారు. భారత్ పెట్రోలియం సంస్థ వారు పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టారు. జిల్లా పోలీసు శాఖ వసతి గృహంలోని కొంత స్థలాన్ని భారత్ పెట్రోలియం సంస్థకు లీజుకు ఇవ్వడంతో ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఆ స్థలంలో కొంత వసతిగృహం ఉండటంతో కూల్చుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమాలు

మాట్లాడుతున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎల్లప్ప

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను ప్రవేశపెట్టడం దారుణమని రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాలూకా అధ్యక్షుడు ఎల్లప్ప పేర్కొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త చట్టాలతో కార్మికుల తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు వీరేష్, యోహాన్, భీమన్నగౌడ్, విక్రమ్, రామకృష్ణ, చిన్ని, రంగడు, మధు, సిసింద్రీ, విజయేంద్ర, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మడివాళ మాచిదేవ జయంతి

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: రజకుల ఆరాధ్య, కులదైవం మడివాళ మాచిదేవ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కౌతాళం మండలం హాల్వి గ్రామంలో మడివాళ చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం హాల్వి మఠం పీఠాధిపతి అభినవ మహాంతస్వాములు చిత్రపటానికి పూజలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.

☛మంత్రాలయంలో మాచిదేవ విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణి రెడ్డి పాల్గొన్నారు.

హాల్వి గ్రామంలో మాచిదేవ చిత్రపటానికి పూజలు చేస్తున్న పీఠాధిపతి

మంత్రాలయంలో మాచిదేవ చిత్రపటం ఊరేగింపును ప్రారంభిస్తున్న సీతారామిరెడ్డి

ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న సర్పంచి భాగ్యరత్న

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: 'మన ఊరు- మన జాతర'లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను కోడుమూరు మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచి భాగ్యరత్న ఆదివారం ప్రారంభించారు. ఈ క్రీడలు రెండు రోజుల పాటు జరుగుతాయని కేడీసీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసీ అభివృద్ధి అధికారి తిమ్మారెడ్డి, రంగస్వామి, కేడీసీ కమిటీ సభ్యులు కృష్ణయ్య, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఆరాధన మహోత్సవం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కోటేకల్‌లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అల్లీపీరాస్వాముల ఆరాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గుడేకల్లు అల్లీపీరాస్వాముల దర్గా పీఠాధిపతి గాజిహుసేనీ పీరాస్వామి భక్తులకు ప్రవచనాలు బోధించారు. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు పెంచుకొని జాతీయ సమైక్యతా భావం కలిగి ఉండాలని సూచించారు. పిల్లలను చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మళ్లిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న భక్తులు

వైభవంగా మాఘ పౌర్ణమి

గోనెగండ్ల: మండలంలోని అన్నిగ్రామాల్లో అమ్మవారి ఆలయాల్లో మాఘ పౌర్ణమి వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కైరవాడిలోని సుంకులా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.

సుంకులాపరమేశ్వరికి పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు

ఎమ్మిగనూరు: పట్టణంలో శిల్పా కాలనీలో వెలసిన సాయిబాబా దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సాయివ్రతాలు నిర్వహించారు. బాబాకు మధ్యాహ్నం హారతినిచ్చారు.

సాయిబాబాకు విశేష అలంకరణ

సాయివ్రతంలో పాల్గొన్న భక్తులు

సంక్షిప్త సమాచారం

పోలకల్లు (సి. బెళగల్ గ్రామీణం): పోలకల్లు ఎస్సీ కాలనీ శివారులో ఉన్న ఎస్ఎస్ 13వ విద్యుత్తు నియంత్రిక నుంచి గ్రామానికి నీటిని సరఫరా చేసే మోటారు వరకు తీగ కాలిపోయింది. మంటలు వ్యాపించడంతో స్థానికులు విద్యుత్తు లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వగా సరఫరాను నిలిపివేశారు.

కోడుమూరు పట్టణం: చౌడేశ్వరి జాతర సందర్భంగా ఆదివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు జిల్లా కేంద్రానికి వైకాపా మద్దతు పలకాలంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజీవ్‌రెడ్డిని ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ అడ్డుకుంది. స్థానిక సోమప్ప కూడలిలో ఆదివారం వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించి వెళుతుండగా సాధన కమిటీ నిర్వాహకులు అడ్డుకున్నారు.

గోనెగండ్ల: గోనెగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాధికారులు వంట ఏజెన్సీని మార్చారు. ఆదివారం నూతన వంట ఏజెన్సీ బాధ్యతలు జిలానికి అప్పగించారు. మొదటి రోజు వంట కార్యక్రమాన్ని తెదేపా నాయకులు పూజ చేసి ప్రారంభించారు.

ఎమ్మిగనూరు: రక్తదానం ప్రాణదానంతో సమానమని నందమూరి మోక్షజ్ఞ యువత అధ్యక్షుడు మోతీలాల్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరులోని పార్కు రోడ్డులో తలసీమియా చిన్నారుల రక్తదాన శిబిరం సంస్థ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు.

కోడుమూరు గ్రామీణం: చౌడేశ్వరీ దేవి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. సీఐ తబ్రేజ్, ఎస్సై డీవై స్వామి, దాత విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వర్లు ఆటల పోటీలను ప్రారంభించారు.

చేనేత కార్మికుల సమస్యల సాధనకు ఉద్యమాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడి కార్మికులు ఆకలి చావుల మధ్య జీవనం సాగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ ఆరోపించారు. చేనేత కార్మిక సంఘం ఎమ్మిగనూరు సమావేశాన్ని ఆదివారం కుర్ని కళ్యాణ మండపంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పవర్ లూమ్ యజమానులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. చేనేతలకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టం అమలు కాకపోవడంతో వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షులు శివదుర్గారావు, గౌరవ అధ్యక్షులు మల్లారి నాగరాజు, అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి భరణి కలప్ప, సహాయ కార్యదర్శి తిమప్ప తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో ర్యాలీ నిర్వహిస్తున్న చేనేత కార్మికులు

ప్రారంభించి.. నీరుగార్చి

■ నత్తనడకన జల్ జీవన్ పనులు
■ వేసవి నాటికి నీటిసరఫరా కష్టమే

గోనెగండ్ల, సి.బెళగల్(గ్రామీణం), కౌతాళం(న్యూస్‌టుడే): మేజరు పంచాయతీ గోనెగండ్లలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏడాది క్రితం జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.2.5 కోట్లతో పనులు ప్రారంభించారు. నాలుగు నీటిట్యాంకుల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఇందులో మొదట ఒక ట్యాంకు పనులు మాత్రమే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. మిగిలిన రెండు నీటి ట్యాంకులను వేసవి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చి సకాలంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. మరొకటి అసలు మొదలు పెట్టనే లేదు.

గోనెగండ్లలో నిర్మాణ దశలో ఉన్న తాగునీటి ట్యాంకు

☛ సి.బెళగల్ మండలంలోని పలుకుదొడ్డిలో జల్ జీవన్ మిషన్ పథకం(జేజేఎం) కింద రూ.45 లక్షలతో తాగునీటి ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అయితే గ్రామంలో పైపులైను, కుళాయి కనెక్షన్ల పనులు చేపట్టాల్సి ఉంది. తాగునీటి కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం నిర్మించిన తాగునీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. నిధుల కొరతతో పనులు ఆగిపోయాయి. నిధులు విడుదల చేస్తే వేసవి నాటికి పూర్తి చేయించి నీటిసరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గోనేనాయక్ చెప్పారు.

☛ కౌతాళం మండలంలోని గుడికంబాలి పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో జేజేఎం కింద రూ.50 లక్షలు మంజూరు చేశారు. అయితే గ్రామంలో తాగునీటి పైపులైను పనులు మాత్రం చేపట్టి వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో గ్రామస్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాలతో..

కేంద్ర ప్రభుత్వం జేజేఎం కింద సమృద్ధిగా నిధులు విడుదల చేసినా గత ప్రభుత్వం పనులు సక్రమంగా చేపట్టలేదు. ఈ పనులను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పడంతో గుత్తేదారులు అయోమయంలో పడ్డారు. దీనిపై గుత్తేదారులు అభ్యంతరాలు తెలపడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పట్లో మంజూరైన పనులను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించింది. ఏడాది కాలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరి కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. పనులు త్వరగా పూర్తి చేయకుంటే వేసవిలో దాహార్తి తీరేలా కనిపించడం లేదు. అధికారులు చొరవ చూపి పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

(c) eenadu

కర్నూలు

•కర్నూలు • పాణ్యం

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతం

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. దేవనగర్ సత్యనారాయణస్వామి, బి.క్యాంపు విజ్ఞాన మందిరంలో వేణుగోపాలస్వామి, సూర్యనారాయణస్వామి ఆలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. అర్చకులు భక్తులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం మంగళహారతి ఇచ్చి ప్రసాద వితరణ చేశారు.

←దేవనగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామివార్లకు అలంకరణ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : కర్నూలు ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణం : 85010 05408 ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ?: అరోరానగర్, మహాలక్ష్మీనగర్, బీక్యాంపు వీధుల్లో దోమల బెడద ఉంది. ఫాగింగ్ చేయాలి. **- స్థానికులు**

?:వెంకటరమణ కాలనీ, కప్పల్‌నగర్‌లలో కుక్కల బెడద ఉంది. **- మణికంఠ** ✔: దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. **- నగరపాలక అధికారులు**

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

నన్నూరు (ఓర్వకల్లు), న్యూస్‌టుడే : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నన్నూరులో మైనారిటీల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామంలో మైనారిటీలకు శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దారు విద్యాసాగర్ గ్రామ సమీపంలో ఎకరం పొలాన్ని గుర్తించి ఎమ్మెల్యే చేతులమీదుగా పట్టా అందజేశారు. తెదేపా యువ నాయకుడు గౌరు జనార్దన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, ఖాజామియ్యా పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్ జనరల్ పబ్లిక్ ప్రాక్టికల్స్ ప్రారంభమైనట్లు ఆర్ఐవో లాలెప్ప ఆదివారం తెలిపారు. ఉదయం సెషన్‌లో 4,053 మంది విద్యార్థులకు గాను 3,895 మంది, మధ్యాహ్న సెషన్‌లో 2,732 మందికి గాను 2,684 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలను డీవీఈవో, ఆర్ఐవో, డీఈసీ సభ్యులు తనిఖీ చేయడం జరిగిందన్నారు.

పాతబస్తీలో.. ప్రాణ భయం

★ తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్తు తీగలు

★ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : పాతబస్తీలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రాంతంలో అసలే ఇరుకు వీధులు. ఇళ్లకు ఆనుకుని.. గృహాల మీదుగానే కరెంటు తీగలు వెళ్తున్నాయి. చాలా వీధుల్లో తీగలు చేతికందేంత తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. వాహనాల్లో వస్తువులు, సరకులు తరలించాలన్నా.. తీగలు తగులుతాయని స్థానికులు భయపడుతున్నారు. మెట్లు, బాల్కనీలను తాకుతూ తీగలు వెళ్తుండటంతో మిద్దెపైకి ఎక్కాలంటేనే జంకుతున్నారు. గాలులు వీచిన సందర్భాల్లో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని పాతబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం

పాతబస్తీ సుమారు 12 వార్డుల్లో విస్తరించింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ కాలనీల్లో వీధులు చాలా ఇరుకుగా ఉన్నాయి. వీధికి ఇరువైపులా ఉండే ఇళ్లు, దుకాణాల మధ్య ఎడం తక్కువగా ఉంది. దీంతో తీగలు గృహాలను తాకుతూ వెళ్తున్నాయి. పిల్లలు ఆడుకునే క్రమంలో ఎక్కడ ప్రమాదాల బారినపడతారోనని భయం భయంగా గడుపుతున్నామని స్థానికులు చెబుతున్నారు. చిన్న వీధులతో పాటు ప్రధాన దారుల్లో కూడా తీగలు తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఇది పదో వార్డులోని మాసుంబాషా దర్గా నుంచి ఉస్మానియా కళాశాల వెళ్లే మార్గంలో ఉన్న బాబు గౌండా వీధి. ఇక్కడ విద్యుత్తు తీగలు ఇలా ఇళ్లను తాకుతూ వెళ్తున్నాయి. వీటి నుంచి తరచూ నిప్పురవ్వలు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

లౌబాలి దర్గా సమీపంలోని ఈ వీధిలో సుమారు 50 ఇళ్లు ఉన్నాయి. ఈ వీధి చాలా ఇరుకుగా ఉండటంతో చిందరవందరగా ఉన్న తీగలు ఇలా గృహాలకు తగులుతున్నాయి.

ఈ వీధుల్లో వెళ్లాలంటే గుబులే..

పాతబస్తీలో లౌబాలి దర్గా వీధి, బాబు గౌండ గల్లీ, చేపలవీధి, ఖడక్‌పుర, మాసుం బాషా దర్గా ప్రాంతం, బొంగుల బజార్, మండి బజార్, గనిగల్లీ, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. చిన్న గాలి వీచినా తీగలు రాసుకుని నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రిళ్లు శబ్దం వస్తుంది

- రంగనాయకులు, బాబుగౌండా గల్లీ

మా వీధిలో కరెంటు తీగలు ఇళ్లకు తగులుతున్నాయి. వాటివల్ల ప్రమాదాలు జరగకుండా మేమే తాత్కాలికంగా ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసుకున్నాం. రాత్రివేళలో కరెంటు తీగల నుంచి శబ్దం వస్తోంది. ప్రమాదాలు జరగకముందే విద్యుత్తుశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలి.

సంక్షిప్త సమాచారం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఊసే లేకపోవడం బాధాకరమన్నారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ : విశ్రాంత ఉపాధ్యాయుడు, అరసం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ముర్తుజా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందారని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలం ప్రహ్లాద, కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : పెద్దపాడు గ్రామంలో నిర్మిస్తున్న సూరత్- చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసి భూములు ఇచ్చిన రైతులు పొలాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం డిమాండ్ చేశారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిని విస్మరించినా.. సీఎం చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ ప్రకటన చూసి మురిసిపోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ విమర్శించారు.

కర్నూలు నగరం: బిల్వ మంగళ పాత్రతో బీసీ కృష్ణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఎన్టీఆర్ చేతులమీదుగా ఉత్తమ కళాకారునిగా పురస్కారం అందుకున్నారని వక్తలు పేర్కొన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం బీసీ కృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు.

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : నగరంలోని తెలుగుతోటలో ఆదివారం రాత్రి బీసీ కృష్ణ సంస్మరణ సభ జరిగింది. రంగస్థల నటుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రపుశాల అంకయ్య, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేతల కేవీ సుబ్బారెడ్డి, రమణారెడ్డి, చంద్రన్న, జేఎస్ఆర్‌కె శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు.

తడిక ప్రహరీ.. భద్రత మరిచిరి

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వెనుక ఎ.క్యాంపులో ఉన్న అటవీశాఖ కార్యాలయం ప్రహరీ కొంత మేర కూలిపోయింది. దానిని పునర్నిర్మించకుండా అధికారులు వెదురు తడికలను అడ్డుగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రహరీ దెబ్బతిని చాలా కాలమైనా మరమ్మతులు చేయించకపోవడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. **– ఈనాడు, కర్నూలు**

ముంచెత్తుతున్న మురుగు

నగరంలోని ఆనంద్ థియేటర్ నుంచి బంగారుపేటకు వెళ్లే మార్గంలో మురుగునీరు రహదారులపై ప్రవహిస్తోంది. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువ నిండిపోయింది. దీంతో వారంలో మూడురోజుల పాటు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరపాలక అధికారులు స్పందించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు విన్నవిస్తున్నారు. **– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం**

మట్టేసి.. చదును విస్మరించి

నగరంలోని కొత్తబస్టాండు నుంచి ఆనంద్ థియేటర్‌వైపు వెళ్లే ప్రధాన రహదారిపై పాత ఈద్గా సమీపంలో పైపులైను మరమ్మతుల కోసం భారీ గుంత తవ్వారు. పనులు పూయిన తర్వాత గుంతపై మట్టిని కుప్పగా పోశారు. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా మట్టిని చదును చేసి రోడ్డుకు పూర్తిస్థాయిలో

మరమ్మతులు చేయించలేదు. దీంతో రోడ్డు మధ్యలో ఎగుడు దిగుడుగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. **– న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు**

అంబటి రాంబాబుది క్షమించరాని నేరం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : వైకాపా నేత అంబటి రాంబాబు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును దూషించి క్షమించరాని నేరానికి పాల్పడ్డారని కర్నూలు పార్లమెంటు ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తెదేపా

అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలుపుతున్న ఐటీడీపీ నాయకులు

జిల్లా కార్యాలయం నుంచి ఐటీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదివారం అంబటి రాంబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కలెక్టరేట్ ఎదుట ఎన్టీఆర్ కూడలిలో దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీపీ నగర అధ్యక్షుడు తిలక్, కర్నూలు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ మల్లికార్జున గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు ఏసన్న, పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఐటీడీపీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మాట్లాడుతున్న పాలకవీటి విజయ్‌కుమార్

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : సీఎంపై నోరు పారేసుకున్న అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పాలకవీటి విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక బీసీ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైకాపా నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : సీఎం చంద్రబాబును దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులంతా చంద్రబాబుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. అంబటి వ్యాఖ్యలు వైకాపా నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వాహిద్ హుస్సేన్

ఓర్వకల్లులో నిరసన తెలుపుతున్న మల్లెల రాజశేఖర్, తెదేపా నాయకులు

కేసు నమోదు చేయాలి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలని తితిదే పాలకమండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. హుసేనాపురం గ్రామం నుంచి ఓర్వకల్లు వరకు ఆదివారం తెదేపా నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఓర్వకల్లు పోలీసు స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఎస్సై సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నంద్యాల జిల్లా కోశాధికారి మహబూబ్‌బాషా, నాయకులు పెద్దస్వామి, సుధాకర్, రామగోవింద, అభిమన్యుడు, గువ్వ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్‌లో గెలుపు కిక్

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : నగరానికి చెందిన పలువురు విద్యార్థులు ఆత్మరక్షణ క్రీడల్లో రాణిస్తున్నారు. గుర్రం హరికల్యాణ్, జానవి మక్కువతో కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. శిక్షణ.. నిత్య సాధనతో రాటుదేలారు. పోటీల్లో సత్తా చాటుతున్నారు. రెండేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

జానవి.. విజయదుందుభి

బి.క్యాంపు సమీపంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన ఉమ, శ్రీనివాసులు దంపతుల కుమార్తె జానవి ఆరో తరగతి చదువుతోంది. ఆత్మరక్షణ కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుని పోటీల్లో రాణిస్తోంది. ◆ 2023 జనవరి 8న డాక్టర్స్ కాలనీలోని డా.త్రినాథ్ అకాడమీలో జరిగిన జిల్లాస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాయింట్ ఫైట్, మ్యూజికల్ ఫాం విభాగాల్లో స్వర్ణం పతకాలు సాధించింది. ◆ 2024 జనవరి 4న కర్నూలు ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో పాయింట్ ఫైట్ విభాగంలో రజతం, మ్యూజికల్ ఫాం ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ◆ 2025 జనవరి 4న నగరంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు అందుకుంది. ◆ 2025 ఏప్రిల్ 5, 6 తేదీల్లో నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మ్యూజికల్ ఫాంలో స్వర్ణం, పాయింట్ ఫైట్‌లో రజత పతకం సాధించింది. ◆ 2025 ఆగస్టు 27 నుంచి 30వ తేదీన చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ◆ 2025 సెప్టెంబరులో నగరంలోని త్రినాథ్ అకాడమీలో జరిగిన జిల్లాస్థాయి కేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణం పతకం అందుకుంది. ◆ 2026 మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు బెంగళూరులో జరుగనున్న దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికైంది.

హరికల్యాణ్.. పోటీల్లో ధనాధన్

నగరంలోని బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన గుర్రం హరికల్యాణ్ డిగ్రీ పూర్తి చేశారు. రెండేళ్లుగా కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటూ పోటీల్లో రాణిస్తున్నారు. ◆ 2024 జనవరి 4న కర్నూలు ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో పాయింట్ ఫైట్‌లో కాంస్యం సాధించాడు. ◆ 2025 జనవరి 4న నగర శివారులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రజత పతకం అందుకున్నాడు. ◆ 2025 ఏప్రిల్ 5 నుంచి 6వ తేదీ వరకు నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాయింట్ ఫైట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ◆ 2025 సెప్టెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాయింట్ ఫైట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. ◆ ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు దిల్లీలోని ఇండోర్ స్టేడియంలో జరగబోయే అంతర్జాతీయ ఓపెన్ కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.

డా.రామకృష్ణారెడ్డిని సత్కరిస్తున్న పూర్వ విద్యార్థులు

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కోడుమూరు మండలం లద్దగిరి ఉన్నత పాఠశాలలో 1979- 80లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని కర్నూలు నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం డిప్యూటీ కలెక్టర్ డా.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మరాజు చిన్నఓబులేసుగౌడు రచించిన శ్రీ శిర్డీసాయి స్తోత్ర శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నగరంలోని కోల్స్ జూనియర్ కళాశాలలో 1990- 92 మధ్య ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు.

అధ్యాపకులతో కోల్స్ కళాశాల పూర్వ విద్యార్థులు

గాంధీ ఆశయ సాధనకు సిద్ధమవ్వాలి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు యువత సన్నద్ధం కావాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కర్నూలులోని కేవీఆర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో ఆదివారం గాంధీ సంస్మరణ, మండలి వెంకటకృష్ణారావు శత జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాసరచన, వక్తృత్వ

విద్యార్థికి జ్ఞాపిక అందజేస్తున్న మండలి బుద్ధప్రసాద్, డా.వేణుగోపాల్

పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు డా.వేణుగోపాల్ జ్ఞాపికలు అందచేశారు. నిర్వాహకులు వారిని సత్కరించారు. కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డా.కె.వెంకటరెడ్డి, సిల్వర్‌జూబ్లీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సీఆర్ ప్రసాద్‌రెడ్డి, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి డా.దండబోయిన పార్వతి తదితరులు పాల్గొన్నారు.

విద్య, ఆరోగ్యం అందరికీ అందాలి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : అందరికీ విద్య, ఆరోగ్యం అందాలన్నది మహాత్మాగాంధీ ఆశయమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి సైన్స్ రచయిత డా.నాగసూరి వేణుగోపాల్ రచించిన ఆరు పుస్తకాలపై సాహితీ స్రవంతి పరిచయ సభ నిర్వహించింది. జి.వెంకటకృష్ణ, కెంగార మోహన్, నాగేశ్వరాచారి, ఇనాయతుల్లా, జంధ్యాల రఘుబాబు, డా.గంధం అరుణ, ఆవుల చక్రపాణియాదవ్, హరిశ్చంద్రారెడ్డి, జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయండి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : వీరశైవ లింగాయత్ లింగ బలిజలను ఓబీసీలో చేర్పించేందుకు కృషి చేయాలని కోరుతూ వీరశైవ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం వారు మాధవనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఏజీ మల్లికార్జునప్ప, శెట్టి వీరశేఖరప్ప, సగరం నాగరాజు, మల్లయ్య, చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : ఆర్టీసీ కిందిస్థాయి సిబ్బంది పదోన్నతులు జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రంగస్వామి, జిల్లా కార్యదర్శి ఎ.వి.రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నరసయ్య మాట్లాడుతూ.. కొంతమంది కిందిస్థాయి అధికారులు బస్సుల తనిఖీ పేరుతో సిబ్బందిపై అక్రమ కేసులు రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు మద్దిలేటి, మజీద్, జోనల్

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య

కార్యదర్శి రాజశేఖర్, జోనల్ కమిటీ సభ్యుడు రాముడు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్ రాయలసీమ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన హామీలు, జీఎస్టీ నష్ట పరిహారం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి కీలక అంశాలను విస్మరించారని పేర్కొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) మృతి చెందారు. జనవరి 11వ తేదీన స్థానిక సి.క్యాంపు కూడలి వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోజు నుంచి చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియకపోవటంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ఈఈ లతకు జీఎంగా పదోన్నతి

కర్నూలు వెంకటరమణ కాలనీ: కర్నూలు విద్యుత్తు భవన్‌లో ఎంఆర్‌టీ అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న బి.లతను జీఎం (ఐటీ అండ్ ఎస్‌పీ)గా పదోన్నతిపై తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్‌బియ్యం పట్టివేత

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: బి.తాండ్రపాడు వద్ద ఆదివారం అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వాహనంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గోపాల్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గడపలో తవ్వేసి.. గండాల్లో తోసేసి

☛ అసంపూర్తి పనులతో లక్ష్మీనగర్ ప్రజల అవస్థలు

ఇంట్లోకి వెళ్లాలంటే కర్రలు, తలుపు చెక్కలే దిక్కు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో మురుగు కాలువల నిర్మాణం కోసం వీధులను ఎడాపెడా తవ్వేశారు. అసలే ఇరుకు వీధులు. సగానికి పైగా తవ్వేశారు. ఇళ్ల ముంగిటే.. భారీ గుంతలు తవ్వారు. దాదాపు మూడు వారాలవుతున్నా.. పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో ఇంటి నుంచి బయటికి రాలేక.. బయటికొస్తే ఇంట్లోకి వెళ్లలేక నరకం అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు.

ప్రమాదకరంగా రాకపోకలు

గుంతలు తవ్వించిన అధికారులు, గుత్తేదారులు మూడు వారాలు దాటినా పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో స్థానికులు ఇళ్లు, దుకాణాల ముందు గుంతలపై నిచ్చెనలు, మంచాలు, కర్రలను ఏర్పాటు చేసుకుని.. వాటి మీదుగా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా ఐదడుగుల గుంతలో పడిపోవాల్సిందే. వృద్ధులు, పిల్లలను బయటికి పంపాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు చేపట్టి త్వరగా పూర్తిచేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.

అందరికీ ఇక్కట్లే..

◆ లక్ష్మీనగర్ పరిధిలోని బిలాల్ మసీదు చుట్టుపక్కల ఉన్న ఎనిమిది వీధుల్లో మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా ఇళ్లు, దుకాణాల ముందు భారీ గుంతలు తవ్వారు. వీధుల పొడవునా మూడడుగుల వెడల్పు, ఐదు అడుగుల లోతుతో తవ్వారు. వీధుల నిండా రాళ్లు, పాత కాలువల కాంక్రీటు వ్యర్థాలు, మట్టి కుప్పలుగా వేశారు. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల ముందు భారీ గోతులు తవ్విన కారణంగా వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

◆ వీధుల నిండా గుంతల్లో మురుగునీరు నిల్వ చేరడంతో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందని, ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందంటున్నారు.

వీధుల నిండా పగిలిన బండలు, కాంక్రీటు వ్యర్థాలే..

(c) eenadu

ఈనాడు
మార్కాపురం
సోమవారం 2 ఫిబ్రవరి 2026

ఆక్వాకు ఊతం... ఖనిజానికి ప్రోత్సాహం

◗ కేంద్ర బడ్జెట్‌తో ఉమ్మడి జిల్లాకు బహుళ ప్రయోజనం

వనరుల సద్వినియోగం, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో ఉమ్మడి జిల్లాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధానంగా 'రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌'లో కేరళ, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రమూ ఉండడం... ఖనిజ సంపదకు నిలయమైన ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు మేలు కలగనుంది. ఆక్వా, ప్రకృతి సాగు, పశు పోషణను ప్రోత్సహించేలా పలు పథకాలు ప్రకటించడం కలిసివచ్చేదే.

- ఈనాడు, ఒంగోలు

అరుదైన నిక్షేపాలపై గురి

అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మినరల్స్)ను అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో విరివిగా వాడతారు. మన వద్ద సముద్ర తీరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని దర్శి, పొదిలి ప్రాంతాల్లో హెవీ, లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నట్లు గతంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో గుర్తించారు. ఇవి వెలికితీయడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పటి వరకు వీటిపై అంతగా దృష్టి సారించలేదు. బడ్జెట్‌లో రేర్ ఎర్త్ కారిడార్‌తో పాటు విలువైన ఖనిజాల తవ్వకానికి ప్రత్యేక పథకం ప్రవేశపెట్టినందున జిల్లాలో వీటి తవ్వకాలపై కదలిక వస్తుందని భావిస్తున్నారు. ప్రోత్సాహకాలు అందితే జిల్లాకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని గనులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

బాలికా విద్యకు మరింత అండ

బాలికల కోసం ప్రత్యేకంగా జిల్లాకు ఓ వసతి గృహం చొప్పున నిర్మించాలని ప్రతిపాదించినందున ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో చెరొకటి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా విద్యార్థినులకు మేలు కలగనుంది. ఇప్పటికే వసతి గృహ సౌకర్యంతో నడుస్తున్న కస్తూర్బా విద్యాలయాలకు అదనంగా ఇవి ఏర్పాటు కానుండడంతో బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

రొయ్య సాగుకు ఊపిరి

సముద్ర తీర మండలాలైన నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో దాదాపు 17 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. అమెరికా సుంకాల నేపథ్యంలో ఆక్వా రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఎగుమతులు తగ్గి స్థానికంగా గిట్టుబాటు లేక రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించినందున రొయ్య రైతులకు మేలు కలగనుంది.

'ప్రకృతి'కి ఆసరా

ఒంగోలు, కొత్తపట్నంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం విస్తరణకు ప్రత్యేకంగా కృషి జరుగుతోంది. ఇప్పటికే లక్ష్యాలు నిర్దేశించుకుని... క్షేత్రస్థాయిలో గ్రూపుల ఏర్పాటు, కషాయాల తయారీలో శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందున... ఈ కార్యక్రమాలు మరింత విస్తృతం కానున్నాయి. ప్రస్తుతం అయిదు వేల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.

మరిన్ని వర్గాలకు మేలు

◗ గళ్ల లుంగీలకు ఈత ముక్కల ప్రసిద్ధి. ఇవి కాకుండా చేనేతపై వందల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. చేనేతకు ప్రాచుర్యం కల్పించేలా బడ్జెట్‌లో ప్రత్యేక పథకం ప్రకటించినందున నేత కార్మికులకు మేలు జరగనుంది.

◗ ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు ఎక్కువ. ప్రమాదాల రేటూ తీవ్రంగానే ఉంది. సకాలంలో సరైన వైద్యం అందక బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నవాటి బలోపేతానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించినందున ఉమ్మడి జిల్లాకు కొత్త కేంద్రాలు మంజూరయ్యే అవకాశం ఉంది.

◗ నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగయ్యేలా చూస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నందున ఒంగోలులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది.

◗ జిల్లాలో వ్యవసాయం తరువాత అత్యధికంగా ఆధారపడేది పశు పోషణపైనే. డెయిరీ ఫాంల నిర్వహణ, పశు పోషణకు సాయం అందించేలా పలు నిర్ణయాలు తీసుకున్నందున ఆ మేరకు జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.

తప్పుల్లేని పాసుపుస్తకాలే లక్ష్యం

◗ ప్రతి నెలా 2 నుంచి 9వ వరకు గ్రామ సభలు
◗ నియోజకవర్గానికి రెండు పల్లెలు చొప్పున ఎంపిక

న్యూస్‌టుడే - కలెక్టరేట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూ యజమాన్య హక్కు పత్రాల్లో తప్పులు సరిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ప్రతి నెలా నియోజకవర్గానికి రెండు గ్రామాలు చొప్పున ఎంపిక చేసి... గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. మొదటి విడత రీసర్వే జరిగిన 193 గ్రామాల్లో 74,305 మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. తప్పులు సరి చేయకుండా యథాతథంగా ఇచ్చారన్న ఫిర్యాదులు రావడంతో... వాటిని సరిచేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి.

చిక్కులు తలెత్తాయిలా...

ఉమ్మడి ప్రకాశంలోని 864 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 25,07,775 ఎకరాల విస్తీర్ణం ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 298 గ్రామాల్లో విడతల వారీగా రీసర్వే చేశారు. ఈ ప్రక్రియంతా తప్పులతడకగా సాగింది. రైతుల ఫొటోలు మారిపోవడం, సంయుక్త ఎల్‌పీఎంలు, విస్తీర్ణంలో తేడాలు చోటుచేసుకున్నాయి. వాటిని సరి చేయకుండా నాటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో పాసు పుస్తకాలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ తప్పిదాలను సరి చేసి, రాజముద్రతో

రైతుల సమక్షంలోనే...

ఎంపిక చేసిన గ్రామాల్లో వచ్చిన తప్పులపై రైతుల సమక్షంలోనే రెవెన్యూ దస్త్రాలను పరిశీలిస్తారు. 1బీ ఖాతాల వారీగా రిమార్కులు నమోదు చేస్తారు. మ్యుటేషన్, సబ్ డివిజన్ తదితర సమస్యలు ఉంటే అవసరమైన సూచనలు చేయడంతో పాటు... వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అంతా సక్రమంగా ఉందని తహసీల్దార్ ధ్రువీకరించిన తర్వాతే పాసు పుస్తకం ముద్రణకు వివరాలు పంపుతారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు రైతులకు వాటిని అందజేస్తారు.

సదస్సుల వివరాలు...

ఈ నెల 2న అన్నవరం (దర్శి మండలం), కొత్తపేట (గుడ్లూరు); 3న లింగసముద్రం, సోమవరప్పాడు (కొరిశపాడు); 4న కొత్తకోట (నాగులుప్పలపాడు), ఉలిచి (ఒంగోలు), మూగచింతల (కొండపి), కశ్యాపురం (పంగులూరు), 5న మద్దిపాడు, 6న శంకరనారాయణపురం (తాళ్లూరు), ఈతముక్కల (కొత్తపట్నం); 7న శానంపూడి (సింగరాయకొండ)

జయహో... శివాజీ మహరాజ్!

ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రదర్శించిన 'జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్' నాటకం ప్రేక్షకులను కట్టిపడేసింది. శివాజీ జీవిత చరిత్రలోని అద్భుత ఘట్టాలను కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు. పదేళ్ల పిల్లలు మొదలు 75 ఏళ్ల వృద్ధుల వరకు దాదాపు అరవై మంది కళాకారులు తమ పాత్రలకు జీవం పోసి మెప్పించారు. రచన, దర్శకత్వం డాక్టర్ సీవీఎన్ కృష్ణ. నిర్మాత చలసాని బలరామయ్య. సంస్కార భారతి సారథ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్యమండలి వారు ప్రదర్శించారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

చిలకమ్మ... కల్లు తాగిందమ్మ!

దాహంగా ఉన్న చిలుకల గుంపునకు పక్కనే ఉన్న తాటిచెట్లపై కల్లు కుండలు కనిపించాయి. అంతే.. అన్నీ అక్కడకు చేరి వాటిని పరిశీలించాయి. చుక్కచుక్కగా కుండలోకి కారుతున్న కల్లును తాగి దాహార్తి తీర్చుకున్నాయి. గుడ్లూరు మండలం ఏలూరుపాడు వద్ద కనిపించిన దృశ్యాలివి.

- ఈనాడు, ఒంగోలు

వైకాపావి దిగజారుడు రాజకీయాలు

◗ మంత్రులు రవికుమార్, స్వామి ధ్వజం

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: మురికి మాటలు మాట్లాడిన వైకాపా నాయకులు వాటిని తిరిగి సమర్థించుకోవడం సిగ్గు చేటని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం... ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడమే కాకుండా... ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలు ఎప్పుడూ గీత దాటరని... ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇలాంటి వ్యవహారాలను సహించరని తెలిపారు. మంత్రి స్వామి మాట్లాడుతూ... వైకాపా వారు రప్పారప్పా అంటూ తిరిగినా, సమావేశాలు పెట్టుకున్నా సహనం పాటించామే తప్ప ఎన్నడూ అడ్డుకోలేదన్నారు. ఇప్పుడు శ్రుతిమించి సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పట్ల అసభ్యకరంగా మాట్లాడినందునే ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉనికి కోల్పోవడంతోనే వైకాపా వారు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతియుత పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం తనపని తాను చేసుకుపోతుందే తప్ప తమ ప్రోద్బలమేమీ ఉండదని స్పష్టం చేశారు.

మున్సిపల్ స్థలం... అన్యాక్రాంతం

◗ విలువ రూ.1.20 కోట్లు పైనే

న్యూస్‌టుడే - మార్కాపురం

మార్కాపురం జిల్లాగా ఆవిర్భవించాక భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా అక్రమార్కులు దందా సాగిస్తూ ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా తర్లుపాడు రహదారిలో కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో ఏ మాత్రం జాగా కనిపించినా పాగా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైకాపా నాయకుడు రహదారి పక్కనే ఉన్న 120 గజాల కుంట స్థలాన్ని ఆక్రమించి దర్జాగా మరొకరికి అద్దెకిచ్చాడు. వారు ఆ స్థలంలో ఏకంగా షెడ్లు నిర్మించి వ్యాపారాలు సాగిస్తున్నారు. స్థలం విలువ రూ.1.20 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఇటుగా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ఒకరిని చూసి మరొకరు...

ఈ రహదారిలో కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో ప్రజల రాకపోకలు పెరిగాయి. రోడ్డు పొడవునా అల్పాహార, భోజన శాలలు, టీ-కేఫ్‌లు వెలుస్తున్నాయి. దీంతో రోడ్డును ఆక్రమించి కొందరు వ్యాపారాలు సాగిస్తున్నారు. అధికారులూ పట్టించుకోకపోవడంతో ఒకరిని చూసి మరొకరు దారి అంచుల్లో పాగా వేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా ఈ తరహా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. సమస్యపై మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ... పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తర్లుపాడు రహదారి కొండారెడ్డికాలనీలో మున్సిపల్ స్థలం ఆక్రమించి నిర్మించిన షెడ్లు

బైకు @ రూ.4.50 లక్షలు

◗ ఏసీబీ దాడుల్లో చిక్కిన దర్శి కమిషనర్ విలాస జీవనం

ఈనాడు, ఒంగోలు

దొడ్డిదారి సంపాదనతో దర్శి కమిషనర్ (ఎఫ్ఏసీ) యాదాల మహేశ్వరరావు విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు వాడేందుకు ఏకంగా రూ.4.5 లక్షలు వెచ్చించి బైకు కొనుగోలు చేయడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నిర్వహించిన దాడుల్లో మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారును గుర్తించారు. దీని విలువ సైతం రూ.20 లక్షల పైనే ఉండడం విశేషం.

చేయి తడిపితేనే అనుమతులు...

రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయాలంటే... మార్కెట్‌లో గజం రేటు ఆధారంగా ముడుపులు తీసుకునేవారని, లేదంటే అనుమతులు నిరాకరించే వారన్న ప్రచారం జరుగుతోంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నాలుగైదేళ్ల ఇంటి పన్ను రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి... ఏడాది పన్ను ముడుపుగా ఇస్తే పన్ను భారం లేకుండా చేస్తానని వసూళ్లకు పాల్పడేవారని సమాచారం. చేయి తడపనిదే ఇంటి ప్లాన్ అనుమతి దస్త్రం ముందుకు కదిలేది కాదన్న విమర్శలూ ఉన్నాయి.

రూ.కోటితో ఇంటి నిర్మాణం...

మహేశ్వరరావు కుటుంబసభ్యుల పేరిట నరసరావుపేటలో ఇంటి స్థలం కొనుగోలు చేసి... ప్రస్తుతం అక్కడ రూ.కోటి వ్యయంతో భారీ భవనం నిర్మిస్తున్నారు. కుటుంబీకుల పేరిట తొమ్మిది చోట్ల స్థలాలు ఉన్నాయి. బ్యాంకు లాకర్లపై అధికారులు ఆరా తీసినా ఒక్కటీ లభించలేదు. బంధువులు, స్నేహితుల పేరిట బినామీ ఆస్తులేమైనా ఉన్నాయన్న కోణంలో శోధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జడ్జి ఎదుట ఆయనను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు అనిశా డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. ఇతరత్రా ఆస్తులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు తెలిపారు.

అనిశా దాడుల్లో బయటపడిన దస్తావేజులు, నగదు, వస్తువులు

73 మంది ఏఎన్ఎంల పునర్నియామకం

ఒంగోలు వైద్యం, న్యూస్‌టుడే: గతంలో విధుల నుంచి తొలగించిన 73 మంది ఒప్పంద పురుష ఏఎన్ఎంలకు... సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు ఆదివారం పునర్నియామక పత్రాలు అందజేశారు. 2012 నుంచి పనిచేస్తున్న వీరిని ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024లో విధుల నుంచి తొలగించారు. వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సూచన మేరకు నియామక ఉత్తర్వులిచ్చారు. గతంలో వారు ఏ పీహెచ్‌సీల్లో పని చేశారో అక్కడే మళ్లీ పోస్టింగులు కేటాయించారు. మొత్తం 75 మంది ఉండగా ఇద్దరు మృతి చెందారని, మిగిలిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.

ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

◗ అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 61 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు, 8 చోట్ల జూనియర్ ఇంటర్ వృత్తివిద్య విద్యార్థులు వీటిని ఏర్పాటు చేశారు. ఆర్ఐవో కె.ఆంజనేయులు నగరంలోని కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి విడత పరీక్షలు అయిదో తేదీ వరకు కొనసాగనున్నాయి. 6 నుంచి పదో తేదీ వరకు రెండో విడత జరగనున్నాయి. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం తొమ్మిది వేల మంది ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. బోర్డు ఆదేశాల మేరకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 99 కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాస్తున్నారని ఆర్ఐవో తెలిపారు. థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయని చెప్పారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని సౌకర్యాలున్న కళాశాలలనే ప్రయోగ పరీక్షలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బోర్డు నుంచి ఒక పర్యవేక్షకుడిని నియమించారని... వారు ఆకస్మికంగా తనిఖీలు చేపడతారని వివరించారు.

నిలకడ లేని నిమ్మ

◗ ధరల్లో హెచ్చుతగ్గులతో నష్టపోతున్న రైతులు

న్యూస్‌టుడే, హనుమంతునిపాడు

నిలకడలేని నిమ్మ ధరలతో రైతులు విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా కిలో రూ.15గా ఉన్న ధర... రెండు రోజుల క్రితం అమాంతం రూ.40కి చేరింది. ఆదివారం ఒక్కసారిగా రూ.30కి పడిపోయింది. దీంతో ఈ రెండు రోజులు పోటీపడి కొనుగోలు చేసిన కమీషన్‌దార్లు భారీగా నష్టపోయారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి తోటలు తీసుకున్న కౌలు రైతులు సైతం దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నాణ్యత లేదని మరింత తగ్గింపు...

కనిగిరి, హెచ్.ఎం.పాడు మార్కెట్ల నుంచి రోజూ అయిదు లారీలకు తగ్గకుండా సరకు ఎగుమతవుతుంది. దిల్లీ, కోల్‌కతా, పట్నా, లక్నో, రాంచీ, అహమ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ప్రస్తుతం ఆయా నగరాలతో పాటు గుంటూరు, కర్నూలు, తెనాలి మార్కెట్లకు డిమాండ్‌కు మించి పెద్ద ఎత్తున సరకు రావడంతో ఒక్కసారిగా తగ్గించారని కమిషన్ వ్యాపారులు చెబుతున్నారు. పిందెలు, నాసిరకం సరకు పేరిట మరింత ధర తగ్గిస్తున్నారని సాగుదారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులతో ముందుగా అడ్వాన్స్‌లు ఇచ్చి సరకు నిల్వ చేసిన కమిషన్ వ్యాపారులు నిండా మునిగిపోయారు. తోటల్లో కోసిన కాయలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.

కోతలు నిలిచి ఓ తోటలో రాలిన కాయలు

నిల్వకు అవకాశం లేక...

స్థానికంగా కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక నిల్వకు వీల్లేకుండా పోయింది. దీంతో వచ్చిన ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టం తప్పదని కౌలుదారులు, కమీషన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీల ద్వారా నిర్ణీత ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.

వంద పడకలన్నారు... 30తోనే సరిపెట్టారు!

● సాంకేతికంగా అప్‌గ్రేడ్ కాక సమస్య
● వై.పాలెం ప్రభుత్వ వైద్యశాలలో చిత్రం

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం

యర్రగొండపాలెంలో అప్పటికే ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకలుగా మార్చేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తరువాత రూ.23 కోట్లతో అవసరమైన భవనాలు నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పాలనాపరంగా వంద పడకలుగా అప్‌గ్రేడ్ చేసి వివరాలు నవీకరించలేదు. దీంతో సాంకేతికంగా నేటికీ ముప్పై పడకలుగానే కొనసాగుతూ ఆధునిక వసతులేవీ అందుబాటులోకి రావడం లేదు.

వై.పాలెం ప్రభుత్వ వైద్యశాల

ఆధునిక సదుపాయాలు దూరం...

ప్రస్తుతం ఇక్కడ దాదాపు ఇరవై మంది వైద్యులున్నారు. రోజువారీ ఓపీ సీజన్‌ను బట్టి 600 నుంచి వెయ్యి వరకు నమోదవుతోంది. దస్త్రాల ప్రకారం ముప్పై పడకలుగానే కొనసాగుతుండడంతో... బ్లడ్ బ్యాంక్, వెంటిలేటర్ సదుపాయం, ఆపరేషన్ థియేటర్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం లేదు. వీటి ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఉన్నా ప్రయోజనం లేకపోతోంది. దీంతో ప్రమాదాలు, అత్యవసర కేసులను ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కేటాయించక శుభ్రత పనులు సరిగా సాగడం లేదు. మురుగు, దుర్గంధం కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందినీ ఇవ్వలేదు.

కమిటీ ఏర్పాటులోనూ నిర్లక్ష్యం

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ రిజిస్ట్రేషన్ సైతం పెండింగ్‌లో ఉంది. అయిదుగురు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ఈ కారణంగా వైద్యశాలకు రావాల్సిన రూ.11 లక్షల నిధులు ఇటీవల వెనక్కు మళ్లాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి పలుమార్లు స్థానికులు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ యాదిద్య మాట్లాడుతూ ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, అభివృద్ధి కమిటీ అంశాలు కలెక్టర్ దృష్టిలో ఉన్నాయని... త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ప్రకాశం... వికసించెన్!

◗ నేడు జిల్లా 57వ అవతరణ వేడుకలు

జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పట్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలోని మూడు ముక్కలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పునర్విభజనతో మళ్లీ మూడు ముక్కలైంది. తాజాగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాతో మరింత చిక్కినా... అభివృద్ధి పరంగా ఎన్నో అడుగులు ముందుకు వేసింది.

–న్యూస్‌టుడే, కలెక్టరేట్

ప్రకాశం భవన్

జిల్లా ఏర్పడిన తొలి రోజుల్లో నాలుగు లక్షల కుటుంబాలు... 19,19,995 మంది జనాభా ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో 11,84,912 కుటుంబాలు... 49,75,176 మంది జనాభా ఉన్నారు

జిల్లా ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ప్రకాశం భవన్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అర్జీదారులు ఈ విషయం గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నో విశేషాలు...

◗ గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల; నెల్లూరు పరిధిలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి; కర్నూలులో భాగంగా ఉన్న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలను కలిపి 1970 ఫిబ్రవరి 2న కొత్తగా ఒంగోలు జిల్లా ఏర్పాటు చేశారు. 1972లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట... ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు.

◗ 2022 ఏప్రిల్ 4న చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా... కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో; చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. దీంతో జిల్లా మళ్లీ మూడు ముక్కలుగా చీలి... ప్రకాశంలో ఎనిమిది నియోజకవర్గాలే మిగిలాయి.

◗ మొన్న డిసెంబర్ 31న అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు తిరిగి విలీనమయ్యాయి. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో ప్రకాశం మరింత చిక్కిపోయి ఆరు నియోజకవర్గాలు... 28 మండలాలకు పరిమితమైంది.

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

చదువుకు ప్రాధాన్యం ఇవ్వండి

❖ 'ఈనాడు' ప్రతిభా పోటీల్లో ఎస్సై సైదుబాబు

బహుమతులు అందుకున్న విజేతలతో ఎస్సై సైదుబాబు, సాధన డిగ్రీ కళాశాల సిబ్బంది

మార్కాపురం పట్టణం: విద్యార్థులు ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొనడం ద్వారా మంచి భవిష్యత్తును ఎంచుకోవచ్చని పట్టణ ఎస్సై సైదుబాబు అన్నారు. పట్టణంలోని సాధన డిగ్రీ కళాశాలలో ఆదివారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ స్థాయి ప్రతిభా పాటవ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన 12మంది విద్యార్థులకు ఆయన బహుమతి అందజేశారు. 13 పాఠశాలల నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండి చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక మాతృభాషను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించారు. చదువుంటే ఎక్కడైనా రాణించగలరన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని, పక్కదారులు పట్టొద్దని సూచించారు. న్యాయ నిర్ణేతలుగా జి. వెంకట శ్రీనివాసరావు, ఎం.శేషకుమార్, డి. వినోద్, జి.రిషి షారోనులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్‌ప్రిన్సిపల్ శ్రీధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విజేతలు వీరే..

వ్యాసరచన.. ఎస్‌కె.సాదియా (సాయిబాలాజీ పాఠశాల) ఎం.రజిత(జడ్పీహెచ్ఎస్ దరిమడుగు) కేవీ.రాజ్యలక్ష్మి(జడ్పీహెచ్ఎస్ గజ్జలకొండ)

ఉపన్యాసం: కె.మేఘనారెడ్డి (వివేకానంద విద్యాపీఠం), ఈ.సస్యశ్రీ(భాష్యం పాఠశాల), టి. సంధ్యారాణి (జడ్పీహెచ్ఎస్ వేములకోట).

చిత్రలేఖనం.. పి.నాగలక్ష్మి (జడ్పీహెచ్ఎస్ వేములకోట), ఎస్‌కె.సుహానా (వివేకానంద విద్యాపీఠం), ఎం. మోహిత్ (జడ్పీహెచ్ఎస్ రాయవరం).

క్విజ్: డి.ప్రణీత్ (వాసవి విద్యానికేతన్), జి.వరుణ్ సాయి(వాసవి విద్యానికేతన్), డి.రేవంత్ కుమార్ (వివేకానంద విద్యాపీఠం).

బహుజన టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ఏర్పాటు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) నూతన కార్యాలయాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దద్దాల శ్రీనివాస్ యాదవ్ ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్కాపురంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సభ్యులు పలు విషయాలపై చర్చించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, ఉద్యోగులకు ఆర్థికనష్టం జరగకుండా ఐఆర్ 30శాతం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం, మేడబలిమి ముసలయ్య, బాలయ్య, చినవెంగయ్య, మార్కాపురం, వై.పాలెం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

బైకు కొట్టేసి.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి!

ఒంగోలు నేరవిభాగం: ఒంగోలులో ఆదివారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక సంతపేటలోని పశు వైద్యశాల సమీపంలో పాల బూత్ నిర్వహిస్తున్న బోడ శేషమ్మ అనే మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఉదయం 5.30 గంటల సమయంలో శేషమ్మ తమ బూత్ వద్ద ఉండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తుతెలియని యువకులు అక్కడకు చేరుకున్నారు. పాలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసు లాక్కుని బైక్‌పై పారిపోయారు. బాధితురాలు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. దుండగులు తాము వచ్చిన బైక్‌పైనే మెరుపువేగంతో అక్కడ్నుంచి ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంగోలు రెండో పట్టణ సీఐ మేడా శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితులు స్నాచింగ్‌కు వినియోగించిన బైక్ స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో అపహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. తిరిగి పారిపోయే క్రమంలో వారు సదరు బైక్‌ను నెల్లూరు వెళ్లే మార్గంలో నరాచీ రెస్టారెంట్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

'మీ కోసం' సద్వినియోగం చేసుకోండి

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 2వ తేదీన జరిగే మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జేసీ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని జేసీ కోరారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 143, రిటైల్ లైవ్ - 170, చికెన్ విత్ స్కిన్ - 247, చికెన్ స్కిన్‌లెస్- 281

ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

ఒంగోలు గ్రామీణం : ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు గ్రామీణ తహసీల్దార్ నాయబ్ రసూల్‌ను కొత్తపట్నానికి, త్రిపురాంతకంలోని చీరాల కృష్ణమోహన్‌ను ఒంగోలు గ్రామీణం, యర్రగొండపాలెం డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్‌కు త్రిపురాంతకం మండల తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

గ్రూప్-I విజేతకు మంత్రి అభినందన

మంత్రి స్వామికి మొక్క అందజేస్తున్న శ్రుతి

టంగుటూరు, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎంపికైన కొత్తపట్నం గ్రామానికి చెందిన యువతి బేతాళ శ్రుతి ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్క అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

వైకల్యం గుర్తిస్తారు.. చికిత్స అందిస్తారు

❖ నవజాతి శిశువుల్లో క్లబ్ ఫుట్‌కు ఉచిత వైద్యం

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం: పుట్టుకతో వచ్చే నవజాతి శిశువుల పాద వైకల్యాన్ని గుర్తించి నయం చేయడంలో వై.పాలెం ప్రభుత్వ ఏరియా వైద్యశాల ముందుంది. ఇక్కడ నవజాతి శిశువులకు సీటీఈవీ(క్లబ్ ఫుట్) చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

పుట్టుకతోనే లోపం ఉంటే..

పుట్టుకతోనే పాదాల ఆకృతిలో లోపం ఉన్న శిశువులకు తొలి దశలోనే చికిత్సలు అందించడం ద్వారా సాధారణ స్థితికి తీసుకు రావచ్చు. యర్రగొండపాలెం ప్రాంతంలో ఇటువంటి సమస్యలు నవజాతి శిశువుల్లో అత్యధికంగా ఉంటాయి. ఈ వైకల్యాన్ని వైద్య భాషలో క్లబ్‌ఫుట్‌గా పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఇక్కడి వైద్యశాల్లో పని చేసే కీళ్ల ఎముకల వైద్యురాలు డాక్టర్ షేక్. ముబీన ఈ చికిత్సలో మంచి నైపుణ్యంతో సేవలు అందిస్తున్నారు.

శిశువు పాద చికిత్సలో చిన్నపిల్లల వైద్యుడు వెంకటేశ్, ఫిజియోథెరపీ వైద్యురాలు విజయలక్ష్మితో డా.ముబీన

పొన్సెట్ టెక్నిక్ ద్వారా..

పుట్టిన బిడ్డలో వచ్చే వైకల్యాన్ని పొన్సెట్ టెక్నిక్ ద్వారా ప్లాస్టర్‌తో సరిచేసి అనేక మంది శిశువులకు మేలు చేకూర్చారు. ఇటువంటి చికిత్సలు కార్పొరేట్ వైద్యశాల్లో ఖర్చుతో కూడినవి. ఇక్కడ వైద్యశాల్లో ఉచితంగా అందించడం జరుగుతోంది. వైద్యురాలు ముబీన 2023లో వై.పాలెం ప్రభుత్వ వైద్యశాల్లో బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి కేసులు ఈ రెండేళ్లలో 230కి పైగా వచ్చినట్లు వాటిని బాగుచేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొకసారైనా ఇటువంటి కేసులు వస్తున్నాయన్నారు. ఈ వైకల్యం నివారణకు సమయానుకూలంగా సరైన పద్ధతుల్లో చికిత్స అందిస్తే బిడ్డ సాధారణంగా నడవగలుగుతారని ఆమె తెలిపారు. పాదాన్ని సహజస్థితికి తీసుకొస్తామన్నారు. ఇటీవల ఒక నవజాతి శిశువుకు పాదం వంకరగా ఉండగా ఆమె చికిత్స చేసి సరిచేశారు. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఈ వైద్యశాల్లో పనిచేసే చిన్నపిల్లల వైద్యుడు వెంకటేశ్, ఫిజియోథెరపీ వైద్యురాలు విజయలక్ష్మితో కలిసి డాక్టర్ షేక్.ముబీన ఈ చికిత్సల్లో పాలు పంచుకుంటారు.

అంబటి వ్యాఖ్యలు నీచ రాజకీయానికి నిదర్శనం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

కనిగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలు నీచ రాజకీయాలకు నిదర్శనమని తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అమరావతి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధిచెప్పినా.. ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన అసహనంతో గొడవలకు దిగడం, జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. అసభ్యకర మాటలు మాట్లాడిన రాంబాబును జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. బజారు భాష మాట్లాడిన అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, తెదేపా నాయకులు కొండా కృష్ణారెడ్డి, షేక్ ఫిరోజ్, ఎస్.తిరుపతిరెడ్డి, మనోహరరావు, శ్రీనివాసరెడ్డి, జంషీర్, షరీఫ్, కిశోర్, వెంకట సుబ్బయ్య, రవి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.30 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పంపిణీ చేశారు.

ప్రత్యేక అలంకరణలో మార్కండేశ్వర స్వామి

వైభవంగా శివ పీటోత్సవం

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శివ పీటోత్సవం (విల్లకి) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వాములు స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అదే విధంగా శివ మాలధారులు ప్రత్యేక హోమం, కలశాలతో ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం 30 శాతం ఐఆర్ ప్రకటించాలి

మాట్లాడుతున్న పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని..ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కృష్ణయ్య, గిరి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో మార్కాపురం జిల్లా పీఆర్టీయూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ ప్రైమరీలో రెండు సంవత్సరాల పాటు రేషనలైజేషన్ చేయరాదన్నారు. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలన్నారు. అనంతరం మార్కాపురం- తర్లుపాడు రోడ్డులో నూతనంగా మార్కాపురం జిల్లా పీఆర్టీయూ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రమణారెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, నాయకులు శ్రీనివాసులు, అంజిరెడ్డి, రమణారెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

న్యాయస్థానాల్లో సాక్షులకు భరోసా కల్పించాలి

❖ సుప్రీం కోర్టు కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ గీతా మిత్తల్, వేదికపై గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ సుబేందు సమంత

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: న్యాయస్థానాల్లో సాక్షులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసి వారి భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని జమ్మూ కశ్మీర్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్ పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు గుంటూరులో అవగాహన శిబిరం నిర్వహించారు. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. జస్టిస్ గీతా మిత్తల్ కీలకోపన్యాసం చేస్తూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో సాక్షులు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వారికి ప్రత్యేకమైన తెరలు, అనువాదకులు, సహాయకులు.. వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో సాక్షులు, నిందితులు ముఖాముఖి ఎదురుపడకుండా చూడాలన్నారు. సాక్షులను ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉండకూడదన్నారు. ప్రశ్నలు న్యాయబద్ధంగా, వయసుకు తగినట్లుగా ఉండాలని, సాక్షుల గౌరవం కాపాడాలని జస్టిస్ గీతా మిత్తల్ సూచించారు. అనవసరంగా వాయిదాలకు పిలవకుండా వారు హాజరైనప్పుడే ప్రాధాన్యం ఇచ్చి వెంటనే వాంగ్మూలం నమోదు చేయాలన్నారు. మహిళలు, పిల్లలు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి న్యాయస్థానాలు అండగా నిలవాలని సూచించారు. కీలకమైన కేసుల్లో సాక్షులుగా వస్తున్న పిల్లలు, మహిళల గోప్యతను కాపాడాలని సూచించారు. రాష్ట్ర హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయమూర్తులు సాధారణ కేసుల మాదిరిగా కాకుండా బాధితులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించారు. పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల్లో బాధిత మహిళలను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయవద్దని కోరారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో వ్యవహరించి సాక్షులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు మాట్లాడుతూ న్యాయ విచారణల్లో సాక్షులది కీలకపాత్ర అని, వారు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబేందు సమంతతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ పార్థసారథి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి పి.రాజ్యలక్ష్మి, పలువురు హైకోర్టు రిజిస్ట్రార్లు, మూడు జిల్లాల పరిధిలోని 200 మంది న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

పొగాకు..క్యూరింగ్ పనులు ముమ్మరం

ట్రాక్టర్‌లో పచ్చాకు తరలింపు

న్యూస్‌టుడే, పొదిలి

పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల పరిధిలో ముమ్మరంగా పొగాకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతులు, కూలీలు పొగాకు పచ్చాకు రెలచడం, క్యూరింగ్, గ్రేడింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. పొదిలిలో పొగాకు బ్యారన్లకు గొట్టాల కోసం రైతులు భారీగా వస్తున్నారు.

❖ సుమారు 8 వేల హెక్టార్లకు పైగానే..

పొదిలి వేలం కేంద్రం పరిధిలో సుమారు 8 వేల హెక్టార్లకు పైగానే పొగాకు సాగుచేశారు. ముందస్తుగా నాటిన పొలాల్లో క్యూరింగ్ రెండు, మూడు కొట్లు పూర్తయ్యాయి. ఈసారి నాణ్యమైన ఆకు దిగుబడి వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 35 ముఠాల కూలీలు ఈ ప్రాంతంలో పచ్చాకు పనుల్లో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాల్చుకు కర్ర ఖర్చు, కూలీల ఖర్చు భారీగా పెరిగిందని రైతులు అంటున్నారు. మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో పెట్టుబడి ఎక్కువైనా పెడుతున్నామని పలువురు రైతులు చెప్పారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE

PLOT FOR SALE

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

TO LET

WANTED

ఒంగోలు పరిసరప్రాంతాలలో 1000 చ॥అ॥ల విస్తీర్ణం గల ఇండస్ట్రియల్ షెడ్ కావాలి. 42HP మోటర్ సపోర్ట్ ఉండాలి సంబందితవారు సంప్ర: 93914 44378, 72077 70372.

JOBS

Wanted Teachers. English-2 Maths-2, Social-1, Computers, Principal for Primary & HS. Free Accommodation. 6305658400/ 8639096944

KFC Restaurant hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30Yrs. Male/Female Salary CTC 15,740/-. 8801439988, 08523017565, 7382422874, 8985918709.

ఒంగోలు ప్రముఖ రెస్టారెంట్‌నందు కెప్టెన్స్, స్టీవర్డ్స్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, వెల్‌కమ్ లేడీస్, రిసెప్షనిస్ట్ కావలెను. రూం+ భోజనం ఫ్రీ. ✆ 83283 64242.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (Q: MBA) లేడీ టెలికాలర్స్ కావలెను. సంప్ర: 8889992546.

ప్రముఖ దినపత్రికలో ప్రకటనల సేకరణకు ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, కందుకూరుటౌన్‌లో పనిచేయుటకు అసిస్టెంట్ సేల్స్‌మెన్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. అర్హత: ఇంటర్ పాస్, డిగ్రీ. జీతం: 18,000. TA,DA, ఇన్సెంటివ్ ఇవ్వబడును. ✆ 9701112824.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు పర్సనర్స్/ నర్సులు కావలెను. ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతముః 12,000/- నుండి 15,000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆: 89784 80435.

FACULTY/ TEACHERS

3నుండి 8వ తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్ (EM)లో బోధించుటకు టీచర్స్ కావలెను. సంప్ర॥ శ్రీవాణీ నికేతన్, కరవది, ఒంగోలు(మం) సెల్: 99492 17836.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటన కర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఏర్పాట్లు

కనిగిరి, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరి వారని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఒంగోలు బస్టాండ్‌లో అంబేడ్కర్ కొత్త విగ్రహం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు.. దాతలు, తెదేపా నాయకులు సహకారంతో 8 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు వాటర్ ఫాల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర సంఘాల నాయకుల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని అంబేడ్కర్ సర్కిల్‌గా నామకరణం చేస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ ఏఈఈ ఫిరోజ్‌తో చర్చించి కొలతలు వేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, తెదేపా నాయకులు కోట పాటి శేషయ్య, కంచం జక్రయ్య, బాలబాబు, షరీఫ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాయత్రీ యజ్ఞం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: లోక శాంతి కోరుతూ గిద్దలూరు కాశిరెడ్డినాయననగర్ లోని గాయత్రీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం ఉదయం గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వేమన సంస్థ అధ్యక్షుడు పి. హనుమంతారెడ్డి, గాయత్రీ పరివార్ సభ్యులు పాల్గొన్నారు.

యజ్ఞ పూజలో పాల్గొన్న భక్తులు

చెరువు చూడాలంటే.. గతుకులు దాటాలంతే..!

చారిత్రక కంభం చెరువు కట్టకు వెళ్లే దారిపై గోతులు పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేటు దాటాక కట్టకు వెళ్లే మార్గంలో దారి దెబ్బతింది. తటాకం అందాలు చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆదివారం ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కతువ వాగు చప్టా వద్ద రోడ్డు కోతకు గురైంది. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రహదారులు, భవనాల శాఖ జేఈ పాపారావు తెలిపారు.

–న్యూస్‌టుడే, కంభం

మురుగు కాలువల ప్రక్షాళన షురూ!

కనిగిరి, న్యూస్‌టుడే: గత వైకాపా హయాంలో రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మురుగు కాలువలు.. నాయకుల స్వలాభం కోసం తప్ప.. ప్రజలకు ఉపయోగం పడలేదు. దీంతో పాటు కొన్ని నిధులను పక్కదారి పట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. కనిగిరి పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన మొదలైంది. పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన కాలువలకు పెద్దపీట వేసి రోడ్లను సైతం నిర్మిస్తున్నారు.

రూ.6 కోట్లతో పనులు

కనిగిరి పురపాలక సంఘ పరిధిలో 20 వార్డులున్నాయి. 135 కిలోమీటర్ల పరిధిలో కాలువలు ఉండగా.. వీటిలో సిమెంట్ 123, కచ్చా 12 కిలోమీటర్లు ఉన్నాయి. అయితే సైడు కాలువల్లో అధిక శాతం 15 ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. దీనికి తోడు గతేడాది కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు దెబ్బతిన్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా, ఇంటి అవసరాలకు వాడిన నీరు సైతం రోడ్డుపైకి చేరుతోంది. ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కేసిరెడ్డి కాలనీ, కనకపట్టణం, కొత్తపేట, మాచవరం, పాతూరు, బీసీ కాలనీలు, కొత్తూరు తదితర ప్రాంతాల్లో రూ.6 కోట్లతో 12 చోట్ల నూతన డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. ఏళ్లుగా మురుగు పారుదల వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మురుగు బాధలు తీరనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మున్సిపల్ ఏఈఈ మాధవరావు మాట్లాడుతూ మురుగు కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయని చెప్పారు. మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు.

కాశిరెడ్డి కాలనీలో పూర్తయిన కాలువ నిర్మాణం

విజ్ఞాన యాత్రకు తరలిన విద్యార్థులు

పీసీపల్లి, న్యూస్‌టుడే: పెదఇర్లపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆదివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చొరవతో విజ్ఞాన యాత్రకు తరలివెళ్లారు. అయిదు ఆర్టీసీ బస్సుల్లో 300 మంది భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యం, సంస్కృతి, సంప్రదాయాలను వారికి వివరించినట్లు ప్రధానోపాధ్యాయుడు షేక్ సుభాన్ బాషా తెలిపారు. తొలుత విద్యార్థుల బస్సులను పెదఇర్లపాడు బస్టాండ్ కూడలిలో గ్రామ పెద్దలు జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ ఛైర్మన్ జి.మల్లికార్జునరెడ్డి, కొండపనాయుడు, నరసింహారెడ్డి, మహేంద్ర, మాల్యాద్రి, శివరామయ్య, ప్రసాదు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నారాయణస్వామి ఆలయ ఆవరణలో పెదఇర్లపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు

మిట్టపాలెం నారాయణస్వామికి పూజలు

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ మిట్టపాలెం నారాయణస్వామికి భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షలతో స్వామి వారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మూలవిరాట్‌ను వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకం, గోపూజ చేశారు. పల్లకీ సేవ, రథోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈవో ఎస్.నరసింహబాబు, సిబ్బంది పర్యవేక్షించారు.

స్వామివారికి అభిషేకం చేస్తున్న వేదపండితుడు శివప్రసాద్ శర్మ

కొత్తపేటలో ఇలా..

ప్రమాదం వేలాడుతోంది!

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలో విద్యుత్తు సర్వీసు తీగలతో పాటు పలు రకాల కేబుల్, అంతర్జాల తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా ఈ పరిస్థితి కొత్తపేట, రామాలయం వీధి, కొట్లబజారు, రామాలయం, ఎమ్మెస్సార్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నెలకొంది. చిక్కులుచిక్కులుగా ఉండటంతో మరమ్మతులు చేయాల్సిన సమయంలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సత్య వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలు

సామూహిక సత్యవ్రతాలు

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా కొమరోలు లక్ష్మీసమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పురోహితుడు ఓరుగంటి రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో పలువురు దంపతులు, మహిళలతో సామూహిక సత్య వ్రతాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత కథలను చదివి వినిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ నిర్వాహకులు దేవర రమేష్ పర్యవేక్షించారు.

దేవాంగుల అభ్యున్నతికి పాటుపడండి

బేస్తవారపేట, న్యూస్‌టుడే: దేవాంగుల అభ్యున్నతికి సంఘ సభ్యులతా పాటుపడాలని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగబాబు, ప్రధాన కార్యదర్శి కొత్త వెంకట రమణయ్య అన్నారు. సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం మండలంలోని సోమవారపేట చౌడేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఐక్యతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిధుల సమీకరణ, విద్యా పరంగా, ఆర్థిక సాయం అందించేందుకు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. గ్రూప్-1, 2 పోస్టులకు ఎంపికైన యువకులను ఘనంగా సన్మానించాలని సూచించారు. అనంతరం సంఘ ప్రాధాన్యాన్ని తెలిపే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరభద్రయ్య, చౌడేశ్వరీదేవి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సంఘ ప్రాధాన్యాన్ని తెలిపే పుస్తకాలను ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు రంగబాబు, ప్రధాన కార్యదర్శి వెంకట రమణయ్య తదితరులు

అమరుల త్యాగం మరువలేనిది

రాచర్ల, న్యూస్‌టుడే: దేశ సేవలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆకవీడు గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆదివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణలో భాగంగా సైనికులు అనేక త్యాగాలు చేస్తున్నారన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన స్థూపం రాబోయే తరాల్లో దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మంది ఆర్మీలో పనిచేయడం గర్వకారణమన్నారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సైనికుడిగా పనిచేయడం ఓ పవిత్రమైన బాధ్యతన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్పా రంగనాయకులు, విశ్రాంత సైనికులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, విశ్రాంత సైనికులు

కోటా సత్యమాంబకు కుంకుమార్చనలు

కంభం, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలోని కోటా సత్యమాంబకు ఆదివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పసుపు, చందనం, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. కుంకుమ బండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు, చీరలు, గాజులు, నిమ్మకాయలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీచక్రం, శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, పుట్టాలమ్మకు పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాహన పూజలు చేశారు.

పూజలందుకున్న అమ్మవారు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114

గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

అర్ధవీడు, న్యూస్‌టుడే

?: చింతమల్లెలపాడు ఎస్సీ కాలనీలో కాలువలు లేక మురుగు సీసీ రహదారులపై పారుతోంది. –రాకేష్, చింతమల్లెలపాడు

✓: కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. –ఖాసిం పీరా, ఎంపీడీవో

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే

?: మండలంలోని హాజీపురంలో దొడ్డిచింతల, మాగణుల్లోకి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – బ్రహ్మాచారి, రైతులు

✓: మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరు కాగానే పనులు చేస్తాం. –బ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఏఈ

మట్టి గుట్టలు.. రాకపోకలకు తిప్పలు!

గిద్దలూరు పురపాలక పరిధిలో నంద్యాల రహదారి నుంచి కోటగడ్డకు వెళ్లే మార్గంలో ఎస్సీ వసతి ఆనుకుని సిమెంట్ రహదారి నిర్మించారు. దాన్ని తడిపేందుకు ఏర్పాటు చేసిన మట్టి గాడులను పనులు పూర్తయినా తొలగించలేదు. దీంతో అటుగా కాలినడక రాకపోకలు సాగించే వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు రాత్రి వేళ జారిపడిపోతున్నారు. ఇప్పటికైనా పురపాలక శాఖ ఇంజినీరింగ్ అధికారులు స్పందించి మట్టి కట్టలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

ప్రధాన దారి.. బురదగా మారి!

మండలంలోని జేసీ అగ్రహారంలో ప్రధాన రహదారి మురుగుతో నిండి అధ్వానంగా తయారైంది. సమీపంలో ఉన్న మంచినీటి బోరు వద్ద స్థానికులు నీరు పట్టుకునే సమయంలో వృథా అయ్యే జలమంతా లోతట్టులో ఉన్న ప్రధాన రహదారిపైకి చేరి నిలుస్తోంది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏడాది పొడవునా మురుగుతో నిండిపోవడంతో అది కాస్త దోమలకు ఆవాసంగా మారిపోయింది. సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కొన్నేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా.. తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు తప్ప.. శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –న్యూస్‌టుడే, బేస్తవారపేట

చింత కలప తరలుతోంది!

చింతకలప వారం రోజులుగా అక్రమంగా తరలుతోంది. అర్ధవీడు మండలం దొనకొండ, పాపినేనిపల్లి గ్రామాల నుంచి రాత్రివేళల్లో ట్రాక్టర్లలో కంభం వైపు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. వాల్టా చట్టం అమల్లో ఉన్నప్పటికీ.. అధికారుల నిఘా కరవవడంతో విలువైన కలప తరలిపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లనాటి వృక్షాలను ఇలా నరికి తరలించడాన్ని నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, అర్ధవీడు

మరుగున పెట్టారు..!

మండలంలోని పాతురాజుటూరు ప్రాథమిక పాఠశాలలోని మరుగుదొడ్లు శిథిలమై.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. మరమ్మతులు చేయించే విషయమై ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోడానికి ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఉపాధ్యాయులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, అర్ధవీడు

నిప్పంటుకొని కారు దగ్ధం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు పురపాలక పరిధిలోని కొంగళవీడు రహదారి సమీపంలో ఖాళీ స్థలంలో గత కొన్ని నెలలుగా నిలిపి ఉంచిన కారు వద్ద ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

తురిమెళ్ల చెరువు కతువ పరిశీలన

కంభం, న్యూస్‌టుడే: మండలంలోని తురిమెళ్ల చెరువుకు నీటిని సరఫరా చేసే కతువను జలవనరుల శాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో సురభేశ్వరస్వామి ఆలయ సమీపంలో కతువ దెబ్బతింది. కోతకు గురైంది. వెంటనే మరమ్మతులు చేయించాలని నీటి సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రాంప్రసాద్, రైతులు గ్రామస్థులు కోరారు. కతువ బాగు చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జేఈ శ్రీనునాయక్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచి యేలం వెంకటేశ్వర్లు, తెదేపా నాయకుడు కరుణాకర్, రైతులు పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న జేఈ శ్రీనునాయక్ తదితరులు

కుటుంబ సమగ్ర సర్వేకు సహకరించండి

కంభం, న్యూస్‌టుడే: మండలంలో సోమవారం నుంచి నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని డిప్యూటీ ఎంపీడీవో(ఎంఎస్‌వో) డి.బ్రహ్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సిబ్బంది ప్రతి ఇంటికీ వస్తారని.. వారికి ఆధార్, ఓటర్ ఐడీ, ధ్రువపత్రాలు చూపించి.. వివరాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్యవైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా తాళ్లపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాసరావు తన నియామకాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. వైశ్యుల అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని ఆయన వివరించారు.

ఉర్దూ భాషాభివృద్ధికి కృషి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని అల్ మదద్ ఫౌండేషన్ ఛైర్మన్ ఆకుమల్ల రహీం అన్నారు. గిద్దలూరు షాదీఖానాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉర్దూ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో ఉర్దూ మాధ్యమం బోధించే జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు గుడిసె మహబూబ్ బాషా, అసదుల్లా, యాసిన్, దాదా పీరా పాల్గొన్నారు.

అతిథులతో ధ్రువపత్రాలు అందుకున్న విద్యార్థులు

చిన్నారి శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం

కనిగిరి, న్యూస్‌టుడే: కరెంట్ తీగలు తగిలి రెండు చేతులు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనిగిరి పట్టణం పాతూరుకు చెందిన చిన్నారి అక్షయ్ శస్త్రచికిత్స నిమిత్తం స్థానిక బీసీ సంక్షేమ, శాలివాహన సంఘాల సభ్యుల సహకారంతో చిన్నారి తండ్రి శ్రీనివాసులుకు.. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ చేతుల మీదుగా రూ.1.20 లక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఐ యు.శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్, ఈర్ల విజయరామరాజు, కోశాధికారి పట్నం నరసింహులు, శాలివాహన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కొర్రపాటి ఓబులేసు, శివకాశయ్య, నారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అక్షయ్ తండ్రి శ్రీనివాసులుకు నగదు అందజేస్తున్న డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, బీసీ సంక్షేమ, శాలివాహన సంఘాల నాయకులు

గాయపడిన జనసైనికుడికి..

పీసీపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పెదఅలవలపాడుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త వెంకటరావు.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మాదాసు రమేష్ రూ.10వేలు, పార్టీ నాయకులు మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బండారు రాజు, అక్బర్, నగేష్, వెంగళరావు, అంజినాయుడు పాల్గొన్నారు.

ప్రతిభా పరీక్షకు స్పందన

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి పర్యవేక్షణలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. మొత్తం 600 మంది హాజరయ్యారు. కనిగిరి మోడల్ స్కూల్ విద్యార్థి యం.శ్రీవర్ధన్‌రెడ్డి ప్రథమ స్థానం సాధించగా రూ.20వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని వి.రుచితశ్రీకి రూ.15వేలు, తృతీయ స్థానంలో నిలిచిన సీఎస్‌పురం మండలం శీలంవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జి.సుప్రియకు రూ.10 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన కనిగిరి మండలం కొత్తఏరువారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్వీ శ్రీలక్ష్మికి రూ.7వేలు, అయిదో స్థానం సాధించిన కనిగిరి జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన డి.లోహితకు రూ.5 వేలు చొప్పున ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ హాజరై విద్యార్థులకు నగదుతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి రామిరెడ్డి, కనిగిరి, పీసీపల్లి ఎంఈవోలు యు.నారాయణరెడ్డి, జి.సంజీవి, ఆర్.శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలైన విద్యార్థులతో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ కాశిరెడ్డి

పశు బీమా సద్వినియోగం చేసుకోండి

పొదిలి, న్యూస్‌టుడే: పశు బీమా పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ పొదిలి సహాయ సంచాలకులు డాక్టర్ పి.వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రీమియంలో ప్రభుత్వ రాయితీ ఉందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా పది పశువులకు బీమా వర్తిస్తుందన్నారు. ఒకసారి బీమా చేయించుకుంటే మూడేళ్లు అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ రాయితీ నాటు పశువులకు రూ.816, మేలుజాతి పశువులకు రూ.1632 మాత్రమే చెల్లించనున్నట్లు చెప్పారు. పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లో సుమారు 1.30 లక్షల జీవాలు, పశువులు సుమారు 60 వేల వరకు ఉన్నట్లు తెలిపారు.

3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మా ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు

ప్రవీణ్ ఐరన్ & స్పేర్‌పార్ట్స్ & టైలర్స్ వారి

3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ప్రొ॥ ప్రవీణ్ / గిద్దలూరురోడ్ కొమరోలు

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •యర్రగొండపాలెం

'ముఖ్యమంత్రిపై నోరు జారితే సహించేది లేదు'

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నోరు జారితే సహించేది లేదని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులో ఆదివారం రాత్రి అభినందన సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, ఇతర నాయకులు

▸ పొదిలి, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవోస్ పొదిలి తాలూకా యూనిట్-2026 క్యాలెండర్‌ను ఆదివారం మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్జీవో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.శ్రీనివాసరెడ్డి, సంధాని బాషాల బృందం మార్కాపురం వెళ్లి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు నాగూర్‌వలి, విజయ, జె.వెంకటేశ్వర్లు, కళాప్రపూర్ణ, శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, పుణ్యవతి, అనూష, సులోచన పాల్గొన్నారు.

ప్రజలకు మరింత చేరువగా హోమియో వైద్యం

పుల్లలచెరువు (యర్రగొండపాలెం), న్యూస్‌టుడే: ప్రజలకు హోమియో వైద్య సేవలు మరింత దగ్గర చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని యండ్రపల్లెలో రూ.21.5లక్షలతో నిర్మించనున్న హోమియో వైద్యశాల నూతన భవనానికి ఆదివారం ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పోట్ల గోవిందు, సర్పంచి వెంకటలక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న ఎరిక్షన్‌బాబు

▸ యర్రగొండపాలెం: అత్యవసర వైద్యసేవల కోసం పేదలు ఆర్థికంగా చితికిపోకుండా సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నియోజకవర్గ తెదేపా బాధ్యులు గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 55మంది లబ్ధిదారులకు రూ.56.25లక్షల విలువైన చెక్కులను అందించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల కన్వీనర్లు చిట్యాల వెంగళరెడ్డి, మేకల వలరాజు యాదవ్, శనగ నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

సంఘాలు.. కార్యవర్గాలు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజనపార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా వై.పాలెం పట్టణానికి చెందిన పులిమి ఆత్మారాములు నియమితులయ్యారు. ఆదివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో తనకు స్థానం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ సముదాయానికి మహర్దశ

☛ 1984-85లో నిర్మాణం ☛ మరమ్మతులకు రూ.18.50 లక్షల మంజూరు

న్యూస్‌టుడే, మార్కాపురం

మార్కాపురంలోని ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయానికి మహర్దశ కలుగుతోంది. ఎవరూ పట్టించుకోక ఏళ్లుగా శిథిల దశకు చేరగా తాజాగా ప్రభుత్వం అభివృద్ధి పనులకు రూ.18.50 లక్షలు మంజూరు చేసింది. దీంతో సముదాయ ప్రగతికి వేగంగా అడుగులు పడే వీలు కలిగింది.

మొత్తం 11 గదులు..

మార్కాపురంలో 1984-85 సంవత్సరంలో 11 గదులతో ఈ వాణిజ్య సముదాయం వినియోగంలోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల కిందట నిర్మాణం చేసిన గదులు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వాణిజ్య సముదాయంలోని అన్ని గదులను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆధునికీకరించడానికి చర్యలు చేపట్టింది.

మార్కాపురం కోర్టు కూడలి సమీపంలోని ఎస్సీకార్పొరేషన్ కాంప్లెక్స్ వాణిజ్య గదులు

అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన కింద..

కేంద్ర ప్రభుత్వం ఎస్సీకార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పథకం (పీఎం అజయ్) కింద రూ.18.50 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులను (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఈడబ్ల్యూఐడీసీ) ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపడుతున్నారు. మరమ్మతుల పనులు చేపడుతున్న సంస్థ ఫిబ్రవరి నెల చివరి నాటికి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పనులను అధికారులు ప్రారంభించారు. రూ.18.50 లక్షలతో జరుగుతున్న పనులను ఒంగోలు ఎస్సీకార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్ పరిశీలించారు.

రూ.7 లక్షల అద్దె బకాయిలు

ఈ 11 గదులకు సంబంధించి నివాసితులు చెల్లించాల్సిన అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో గదికి నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంది. అయితే పది ఏళ్లుగా అద్దెను చెల్లించకపోవడంతో రూ.7 లక్షల మేర పెండింగ్‌లో ఉన్నట్లు ఈడీ తెలిపారు. పెండింగ్ అద్దె బకాయి చెల్లించాలని లబ్ధిదారులకు సూచనలు చేసినట్లు చెప్పారు.

▸ 11 గదుల్లో అసలైన వారు కాకుండా వేరే వ్యక్తులకు నెలకు రూ.10,000 నుంచి 12,000 వరకు అద్దెకిచ్చి వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం దుకాణానికి నెలకు రూ.500 చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలో జాతీయ రహదారి మధ్య డివైడర్‌లో అక్కడక్కడ గుంతలు ఉండి చెత్తాచెదారం నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. వెంటనే గుంతలు పూడ్చాలి. – సుభాని, స్థానికుడు

✓: పంచాయతీ సిబ్బందిని పంపించి మొత్తం పరిశీలింపజేస్తాం. చెత్త తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. – రామసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని రాజ్యలక్ష్మీ కాలనీలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు లేకపోవడంతో వార్డు వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సీసీ రోడ్లు వేయాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. –డి.సోమయ్య, కాలనీవాసి

✓: సమస్య మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం నిధులు లేమితో సీసీ రోడ్లు, కాలువలు వంటి పనులకు ఆటంకం కలుగుతోంది. నిధులు మంజూరైన వెంటనే సీసీ రోడ్లు వేసేందుకు చర్యలు చేపడతాం. – డీవీఎస్.నారాయణ రావు, మున్సిపల్ కమిషనర్

మార్కాపురం, న్యూస్‌టుడే

?: మార్కాపురం మండలంలోని గజ్జలకొండ గ్రామంలోని బీసీకాలనీలో వీధి దీపాలు కొన్ని రోజుల నుంచి వెలగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించగలరు. – శ్రీధర్, గజ్జలకొండ

✓: గజ్జలకొండ గ్రామంలో వీధి దీపాలను తక్షణమే మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇతర సమస్యలూ పరిష్కరిస్తాం. – బాల చెన్నయ్య, ఎంపీడీవో, మార్కాపురం

?: మార్కాపురం మండలంలోని చింతకుంట గ్రామంలోని పాత ఊరు సమీపంలోని దేవాలయం పక్కనే మురుగు కాలువ నీరు రహదారిపై పారుతోంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోగలరు. – శ్రీనివాసులు, చింతకుంట

✓: చింతకుంట గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. – నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, చింతకుంట

పొదిలి, న్యూస్‌టుడే

?: పొదిలి కొత్తూరులోని పలు ప్రాంతాల్లో తాగు నీరు సక్రమంగా అందడం లేదు. అందరికీ తాగు నీరు అందేలా చూడాలి. – స్థానిక ప్రజలు

✓: ఆయా ప్రాంతాలకు సిబ్బందిని పంపించి పరిశీలిస్తాం. అవసరమైన చోట్ల అదనపు పైపు లైన్లకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. నీరు అందేలా చర్యలు తీసుకుంటాం. – ఎ.మారుతీరావు, కమిషనరు, పొదిలి.

వార్డెన్ సేవలు అభినందనీయం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: బీసీ సంక్షేమ వసతి గృహానికి వార్డెన్‌గా కాట్రావత్ లక్ష్మీనాయక్ చేసిన సేవలు అభినందనీయమని ఎస్వీకేపీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ధర్మానాయక్ అన్నారు. ఆదివారం స్థానిక కల్యాణ మండలంలో పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవోలు మస్తాన్ నాయక్, మల్లికార్జున నాయక్, రాందాస్ నాయక్, భాస్కర్‌తో పాటు, మండలంలోని పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విశ్రాంత ప్రిన్సిపల్ ధర్మానాయక్

మాట్లాడుతున్న భాజపా ఇన్‌ఛార్జి కృష్ణారావు

ఉపాధి కల్పనకు సమగ్ర బడ్జెట్

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి కల్పనకు సమగ్రంగా ఉందని భాజపా నాయకులు అన్నారు. పట్టణంలోని కార్యాలయంలో బడ్జెట్ కార్యక్రమాన్ని తిలకించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీ.కృష్ణారావు మాట్లాడుతూ మేకిన్ ఇండియా ప్రాజెక్టులకి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు ఎస్.షబానా, బి.కృష్ణ, కె.శ్రీనివాసులు, ప్రసాద్, శేషిరెడ్డి, రామకృష్ణ, సతీష్, డి.శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నర్సరీలపై కొరవడిన పర్యవేక్షణ

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

పల్లెలు, పట్టణాలను హరితమయం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మొక్కల పెంపకం నీరుగారిపోతోంది. సామాజిక అటవీశాఖ ద్వారా మార్కాపురం జిల్లా పలు మండలాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 23 లక్షలు మొక్కలు పెంపకం చేపట్టారు. పర్యవేక్షణ లేమితో ఇవి నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో వాటి కోసం వెచ్చించిన సుమారు.రూ.2 కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

▸ కొనకనమిట్ల మండలంలోని మర్రిపాలెం సామాజిక నర్సరీలో పట్టించుకునే వారు లేక మొక్కలు ఎండిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నర్సరీ 2.50 లక్షలు మొక్కలు పెంచారు. వాటి నిర్వహణ కోసం రూ.25 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సరీలో 1000 మొక్కలు కుప్పగా పడివేశారు. నర్సరీ గడువు ముగియడంతో నిర్లక్ష్యంగా వదిలేశారు.

▸ యర్రగొండపాలెం మురారిపల్లె, తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె అటవీ శాఖ సామాజిక నర్సరీలో వేప, చింత, నేరేడు, చింత, ఉసిరి తదితర జాతులు మొక్కలు సంచుల్లో ఎండిపోతున్నాయి.

8 నెలలుగా జీతాలు లేవు

నర్సరీలలో ఉసిరి, బాదం, రావి, టేకు, జామ, గోరింట, వేప తదితర మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పని చేసే కూలీలకు ఎనిమిది నెలలు జీతాలు మంజూరు కాకపోవడంతో వారు మొక్కలు పెంపకంపై సరిగ్గా దృష్టి సారించడంలేదు.

▸ నర్సరీలో పనిచేస్తున్న సిబ్బంది అనారోగ్యం కారణం సక్రమంగా నీరు మొక్కలకు అందించలేదని అటవీశాఖ సెక్షన్ అధికారి సక్కునాయక్ తెలిపారు. మరో వ్యక్తితో నీరు మొక్కలకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఘనంగా మాఘ పౌర్ణమి వేడుకలు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం మాఘ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న పోలేరమ్మ అమ్మవారిని వివిధ రకాల పూలు, నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అదే విధంగా స్థానిక మార్కండేశ్వరస్వామి ఆలయంలో జగదాంబ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

విశేష అలంకరణలో జగదాంబ అమ్మవారు

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ..

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం త్రిపురాంతకేశ్వరుని గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ఉదయం తూర్పు ద్వారం మెట్ల వద్ద పూజలు చేసి గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. స్కంద గిరిపై కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం చుట్టూ దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర స్వామి నామార్చన చేస్తూ భక్తులు గిరిప్రదక్షిణ చేశారు.

గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు

పల్లకీ గొడుగు బహూకరణ..

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకేశ్వర స్వామికి యర్రగొండపాలెం వ్యవసాయాధికారి కె.నీరజ దంపతులు ఆదివారం పల్లకీ గొడుగు బహూకరించారు. ఉత్సవాల వేళ స్వామికి వినియోగించే గొడుగును ఈవో డి.అనిల్ కుమార్, ఆలయాల ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రికి అందజేశారు.

ముద్దసానమ్మకు ప్రత్యేక పూజలు..

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని జమ్మనపల్లి-కోలభీమునిపాడు గ్రామశివారుల్లో వెలసిన శ్రీముద్దసానమ్మ దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేశారు. అమ్మవారు ప్రత్యేక అంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

వేడుకగా అ'పూర్వ' కలయిక

మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాలలో 1997-2000 సంవత్సరాల మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం కళాశాల వేదికగా ఒకటయ్యారు. ఆనాటి అనుభూతులు, స్నేహాలను నెమరు వేసుకొని మైమరిచారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత కలిసిన వీరు భావోద్వేగానికి లోనై ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. యోగక్షేమాలను తెలుసుకొని ఒకరినొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం అప్పుడు పాఠాలు చెప్పిన గురువులైన ఎస్.కె.ముస్తఫా, పి.వెంగన్న ఘనంగా సన్మానించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఎన్.నరసింహులు, సూపరింటెండెంట్ రవి పాల్గొన్నారు. - మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే

ట్యాంకు ఉన్నా.. అలంకారప్రాయమే..

పెద్దదోర్నాల మండలంలోని చింతల చెంచు గిరిజన గూడెంలోని మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా ఉంది. దీంతో స్థానికులు తాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ట్యాంకుని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రస్తుతం విద్యుత్తు ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందని, నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
పెద్దదోర్నాల, న్యూస్‌టుడే

సాంకేతిక పట్టు.. ప్రగతికి మెట్టు

ఆధునిక సాంకేతిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తద్వారా ప్రగతికి ఎంతో వీలు కలుగుతుందని వర్క్‌షాప్ రిసోర్స్ పర్సన్ సాయి వెంకట కోమల్ అన్నారు. స్థానిక కిట్స్ కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్‌లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. రియల్‌టైమ్ అప్లికేషన్స్, పరిశ్రమల ప్రాముఖ్యం, స్మార్ట్ సిస్టం, ఆటోమేషన్‌పై పూర్తి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది రంగనాయకులు, మణిహార్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. - పెద్దారవీడు, న్యూస్‌టుడే

పగిలిన పైపులైను.. నీరు నేలపాలు

దొనకొండ మండలం చందవరం స్టోరేజీ ట్యాంకు నుంచి కొనకనమిట్ల సాగర్ పైపుల ద్వారా నీరు సరఫరా అవుతోంది. పలు గ్రామాల మీదుగా వెళ్లే ఈ పైపులు అధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని చోట్ల పగిలి నీరంతా వృథాగా పోతోంది. తాజాగా ఆదివారం నాగంపల్లి సమీపంలో పైపులైన్ పగిలి పోవడంతో సాగర్ నీళ్లు ఇలా పక్కనే పొలాల్లోకి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. పలుచోట్ల పైపులైన్ లీకులు విషయం తెలిపినా పర్యవేక్షణ అధికారులు పట్టించుకోక పోవడంతో పలు గ్రామాలకు నీరు అందడం లేదని ప్రజలు చెబుతున్నారు. కొనకనమిట్ల, న్యూస్‌టుడే

పశు బీమా సద్వినియోగం చేసుకోండి

పొదిలి, న్యూస్‌టుడే: పశు బీమా పథకాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ పొదిలి సహాయ సంచాలకులు డాక్టర్ పి.వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రీమియంలో ప్రభుత్వ రాయితీ ఉందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా పది పశువులకు బీమా వర్తిస్తుందన్నారు. ఒకసారి బీమా చేయించుకుంటే మూడేళ్ల అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ రాయితీ నాటు పశువులకు రూ.816, మేలుజాతి పశువులకు రూ.1632 మాత్రమే చెల్లించనున్నట్లు చెప్పారు. పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లో సుమారు 1.30 లక్షల జీవాలు, పశువులు సుమారు 60 వేల వరకు ఉన్నట్లు తెలిపారు.

హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: హమాలీల సంక్షేమానికి బోర్డు ఏర్పాటుతోపాటు, నిధులు కేటాయించాలని ఏపీ హమాలీ ముఠా ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు. స్థానిక గోపాలనగర్‌లోని కల్యాణ మండపంలో ఆదివారం ఒంగోలు నగర ముఠా కార్మిక సంఘం మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. హమాలీల సంక్షేమ బోర్డు బిల్లును దశాబ్దాల క్రితమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదన్నారు. అనేక సార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలే బుద్ధి చెబుతారు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని భాజపా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు ఆరె.రమణయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజలు వైకాపాను తిరస్కరించినా ఆ పార్టీ నాయకుల తీరు మారలేదన్నారు. ఇదే పరంపర కొనసాగితే ప్రజలే వైకాపా నాయకులకు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

▸ పొదిలి, న్యూస్‌టుడే: అంబటి రాంబాబు దూషించడం ప్రజాస్వామ్య విలువలకే సిగ్గుచేటని ఒంగోలు పార్లమెంట్ ముస్లింమైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ అన్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

నేటినుంచి జగనన్న కాలనీ పట్టాల పరిశీలన

యర్రగొండపాలెం పట్టణం: యర్రగొండపాలెంలోని మల్లంపల్లి ఇలాకులోని జగనన్నకాలనీ ఇంటి పట్టాల లబ్ధిదారుల వివరాల పరిశీలనకు మూడు టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ మంజునాథ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ బృందాలు ఈ నెల 2 నుంచి 7 వరకు లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో జగనన్న కాలనీకి పట్టాలు మంజూరు చేశారు. వాటి లబ్ధిదారుల వెరిఫికేషన్ చేపట్టేందుకు బృందాలను నియమించినట్లు తెలిపారు. ఈ పరిశీలనలో వీఆర్వోలు, వీఎస్, వీఆర్ఏలు ఇంటి పట్టాలకు సంబంధించి పరిశీలన చేస్తారన్నారు. ఏదైనా సమస్య ఉంటే లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయంలో తెలయపర్చాలని కోరారు.

వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా సత్యనారాయణ

మార్కాపురం పట్టణం: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా తాళ్లపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాసరావు తన నియామకాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. వైశ్యుల అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని ఆయన వివరించారు.

పొగ మంచు.. ప్రమాదాలు హెచ్చు

☛ తెల్లవారు జామున ప్రయాణాలు తగ్గించడం మేలు

న్యూస్‌టుడే, మార్కాపురం

శీతాకాలం కావడంతో పొగ మంచు దట్టంగా పడుతోంది. వాహనదారులు మంచులో జాగ్రత్తగా నడపక పోతే ప్రమాదాలు తప్పవు. ఇలాంటి సమయంలో కాస్త మంచు తగ్గిన తరువాత వెళ్లడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు..

జాతీయ, రాష్ట్రీయ రహదారులు, అర్ అండ్ బీ రహదారులపై ఉన్న మూలమలుపులుతో పాటు గుంతలు మంచు కారణంగా సరిగ్గా కనపడవు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే వీలుంటోంది. ఇటీవల పశ్చిమ ప్రాంతంలో జరిగిన ప్రమాదాలకు పొగ మంచు ఒక కారణమని అధికారులు వివరిస్తున్నారు.

▸ మార్కాపురం డివిజన్ పరిధిలో 2025 సంవత్సరంలో అన్ని రకాల ప్రమాదాలు 179 వరకు జరిగి 86 మంది మృతి చెందారు. మరో 128 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో 10 శాతం వరకు పొగ మంచు కారణంగా జరిగిన వేనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

వీటిని పాటించండి

▸ పొగ మంచు అనేది నివాస ప్రాంతాల కంటే బయటనే ఎక్కువగా కనిపిస్తోంది. వాహనాలకున్న లైట్లు వేసుకున్నా కూడా ఒక్కోసారి కనిపించకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా వెళ్లాలి.

▸ రోడ్డు బాగా కనిపించేంత వరకు వేచి ఉండాలి. ▸ జాతీయ రహదారేకదా బాగుందని నిర్లక్ష్యంగా వాహనం నడపరాదు.

▸ వాహనం, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో సీటు బెల్ట్‌తో పాటు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలి.

పొగ మంచులో లైట్లు వేసుకుని వస్తున్న లారీ

అవగాహన కల్పిస్తున్నాం

ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు అందరూ రహదారులపైకి వెళ్లి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారిపై పోలీసుశాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనాలు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాయి. – సుబ్బారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, మార్కాపురం

తెల్లవారిన తర్వాత వెళ్లండి

తెల్లవారు జామున కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ప్రయాణించే కంటే బాగా తెల్లవారిన తరువాత వెళ్లడం మంచిది. – ఎం.మాధవరావు, ఎంవీఐ, మార్కాపురం

చౌక బియ్యంలో తేడాలు.. డీలరుపై కేసు

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నం.7లో పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యంలో తేడాలు ఉండటంతో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తహసీల్దారు చిరంజీవి తెలిపారు. శనివారం రాత్రి మార్కాపురం పట్టణంలోని చౌకదుకాణం ఏడులో ప్రతి నెల చివరి వారంలో సాధారణ తనిఖీల్లో భాగంగా దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ తనిఖీలలో 380 కిలోల బియ్యం వ్యత్యాసం ఉందన్నారు. ఈ బియ్యంకు సంబంధించిన వివరాలను డీలరు సోమిశెట్టి శ్రీను తనిఖీలో చూపించని కారణంగా డీలరుపై 6ఏ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా డీలర్లు చౌకదుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తెలి ప్రజలకు బియ్యం పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల ఉప తహసీల్దారు సాలమ్మ, ఉప తహసీల్దారు శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

చౌకదుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న తహసీల్దారు చిరంజీవి, అధికారులు

(c) eenadu

ప్రమాదాల బాటన ప్రయాణం

● వాహనదారులకు తప్పని ఇబ్బందులు

జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన నందికొట్కూరు-నంద్యాల రహదారి అధ్వానంగా మారింది. మొత్తం 60 కిలోమీటర్లు ఉండగా.. పలు ప్రాంతాల్లో రూపు కోల్పోయింది. ముఖ్యంగా నందికొట్కూరు నుంచి గడివేముల వెళ్లే 30 కి.మీ.లు గుంతలమయంగా ఉంది. ఫలితంగా వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో పరిస్థితి మరింత దయనీయమే. వీధి దీపాలు లేకపోవడంతో గుంతలు కనపడక అదుపుతప్పి పడిపోతున్నారు.

– న్యూస్‌టుడే, మిడుతూరు

నంద్యాల–నందికొట్కూరు మార్గంలో జలకనూరు వద్ద దెబ్బతిన్న రహదారి

గత ప్రభుత్వం పట్టించుకోక..

● రహదారుల మరమ్మతులను గత వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం గుంతలు పూడ్చిన దాఖలాలు లేవు. జనం విన్నవించినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నందికొట్కూరు-గడివేముల రహదారిపై ఉన్న గుంతలను తప్పించబోయి పలువురు వాహనదారులు గాయపడిన ఘటనలు ఉన్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాల కంటే రహదారిపై ఉన్న గుంతలను తప్పించుకుని వెళ్లడమే కష్టంగా మారింది.

● రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.7 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు నెల కిందట ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. ఈ దారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో పనులు ప్రారంభించి కష్టాలు తీర్చాలని వాహనదారులు విన్నవిస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేబు చేసి మంగళవాయిద్యాల నడుమ గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రచార రథంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి అర్చకులు పూజలు చేశారు. గంగాధర మండపం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలి

● జిల్లావ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసన

పేపర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు

కర్నూలు సచివాలయం, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుపై తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాంబాబు ఫొటోలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

● కల్లూరు పట్టణం వై.జంక్షన్ వద్ద తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం జరిపారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పార్వతమ్మ, యువ నేత గౌరు జనార్దన్‌రెడ్డి, ఏపీడీసీఎంఎస్ ఛైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, పెరుగు పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీతమ్మ పద్దు.. ఉపాధి పొద్దు

● 'ఖనిజాల కారిడార్'తో అభివృద్ధి పరుగులు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి బాటలు వేయనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఖనిజాల కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గనులు విస్తారంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఖనిజాల కారిడార్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, ఎమ్మిగనూరు, కర్నూలు సచివాలయం

చిరు వ్యాపారులకు ఆర్థిక దన్ను

● గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. గతంలో రుణాలు తీసుకొని సక్రమంగా రుణ చెల్లింపులు చేసిన వారికి ఇది వర్తించనుంది. ఈ నిర్ణయంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది.

వేలాది మందికి లబ్ధి

ఇది పాణ్యం మండలం తమ్మరాజుపల్లిలోని రోడ్ మెటల్ క్వారీ. ఈ ప్రాంతంలో ఇలాంటి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. పలువురు ఉపాధి పొందుతున్నారు. ఖనిజాల కారిడార్ ఏర్పాటైతే ఈ క్వారీల ద్వారానే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రత్యేకించి పాణ్యం, వెల్దుర్తి, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆదోని, ప్యాపిలి మండలాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి.

పల్లె బాటకు నిధులు

ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం రూ.500.99 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించి గ్రామీణ రహదారులకు రూపు ఇవ్వనుంది. ఏపీఆర్ఆర్ఎస్‌పీ కింద కర్నూలు జిల్లాలో 27 రహదారులకు రూ.62.87 కోట్లు, నంద్యాల జిల్లాలో 44 పనులకు రూ.93.97 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయనున్నారు.

జనానికి శుద్ధ జలం

రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీల పరిధిలో ఏఐఐబీ సాయంతో రూ.683.76 కోట్లతో తాగునీటి పైపు లైన్లు, ట్యాంకులు, శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు చేపట్టనున్నారు. వాస్తవానికి 2014-19లోనే ఈ పనులు కొలిక్కి వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుతం కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమవడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.

బాలికా విద్యకు బాసట

● జిల్లాకో బాలికల వసతిగృహం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు రెండు వసతి గృహాలు మంజూరయ్యే అవకాశముంది.

హైస్పీడ్ రైల్ కారిడార్

దేశంలో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో బెంగళూరు- హైదరాబాద్ కారిడార్ ఉంది. ఈ కారిడార్‌తో ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం కలగనుంది. ఉమ్మడి జిల్లాలో పంచలింగాల చెక్‌పోస్టు సమీపం నుంచి అనంతపురం జిల్లా గుత్తి సరిహద్దు వరకు 120 కి.మీ. మేర లైన్ నిర్మించనున్నారు. కర్నూలు నగరంతో పాటు పాణ్యం, డోన్ నియోజకవర్గాల పరిధిలో హైస్పీడ్ రైళ్లు కూత పెట్టనున్నాయి.

ప్రకృతిసాగు బలోపేతం

దేశంలో కోటి మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించనుంది. ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 2025-26లో 97 వేల మందితో 1.30 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేయించాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో 3,200 మంది రైతులు 4 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 7,015 మంది రైతులు 9,120 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిబ్బందికి వేతనాలు, శిక్షణ రూపంలో ఏటా ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలో ప్రకృతి సాగు మరింత పుంజుకోనుంది.

తరలిరానున్న పరిశ్రమలు

● నంద్యాల జిల్లాలో గనులు, క్వారీల లీజులు 250, కర్నూలు జిల్లా పరిధిలో 150 వరకు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో లైమ్ స్టోన్, బైరటీస్, ఐరన్ ఓర్, హైగ్రేడ్ లైమ్‌స్టోన్, వైట్‌షెల్, గ్రానైట్ తదితర ఖనిజాలు లభిస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా గనులు, లీజుల కారణంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఖనిజాల కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన నేపథ్యంలో గనుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. ఓర్వకల్లు పరిశ్రమల కారిడార్‌కు అనుసంధానంగా ఖనిజాల కారిడార్ అభివృద్ధి చెందనుంది.

● తుగ్గలి మండలం జొన్నగిరిలో ఇప్పటికే జియో మైసూర్ సంస్థ బంగారు శుద్ధి చేసే ప్లాంటు నిర్వహిస్తోంది. దేశంలోనే అరుదైన ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. కారిడార్ ఏర్పాటుతో ఈ పరిశ్రమ మరింత వెలుగులోకి రానుంది.

ఉమ్మడి జిల్లాలో గనులు, క్వారీల లీజులు : 400
ప్రత్యక్షంగా ఉపాధి పొందేవారు : 17 వేల మంది
పరోక్షంగా.. : 20 వేల మందికి ఆసరా

బనవాసిఫారం వద్ద నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్కు

చేనేతకు ఆసరా

పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణలో భాగంగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఫలితంగా ఎమ్మిగనూరులోని చేనేత టెక్స్‌టైల్ పార్కులో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే బనవాసి ఫారం వద్ద టెక్స్‌టైల్ పార్కుకు 77.97 ఎకరాలు కేటాయించారు. రూ.6.90 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 18 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కు అందుబాటులోకి వస్తే మరో 10 వేల మందికి ఉపాధి లభించనుంది.

చౌడేశ్వరీదేవికి ఊయలసేవ

అలంకరణలో అమ్మవారు

బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఆదివారం సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ నిర్వహించారు. పల్లకిలో ఉత్సవమూర్తులను ఉంచి ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

– న్యూస్‌టుడే, నందవరం (బనగానపల్లి గ్రామీణం)

తలకెక్కని నిబంధనలు

● రెండు నెలల్లో 40 మందికిపైగా మృతి

1 ఈ ఏడాది జనవరి 22న నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ దాటుకుని అటువైపు రోడ్డులో వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కాలి బూడిదైంది.

2 జనవరి 27వ తేదీన కర్నూలు నగరంలోని రింగ్ రోడ్డు వద్ద కావేరి బస్సు అదుపు తప్పి డివైడర్ దాటుకుని అటువైపు రహదారిలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ బయటపడ్డారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి రోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై గంటకు 120 కి.మీ.కుపైగా వేగంతో వెళుతుంటాయి. మరోవైపు చాలామంది ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు, నంద్యాల నేరవిభాగం

రహదారిపై వ్యతిరేక దిశలో వస్తున్న కారు

శిరస్త్రాణం ధరించడంలో నిర్లక్ష్యం

● ఉమ్మడి కర్నూలు జిల్లాలో శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 23,248 మందిపై గతేడాది కేసులు నమోదు చేశారు. 13,677 మందికి మంత్రణం చేశారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

● శిరస్త్రాణంతో భద్రత కలుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఇప్పటికీ 80 శాతం మంది ధరించడం లేదు.

● గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో పరిశీలిస్తే కేవలం రెండు నెలల వ్యవధిలో 40 మందికిపైగా మృత్యువాత పడటం ప్రమాదాల తీవ్రతను చెప్పకనే చెబుతోంది.

గతేడాది వాహనదారులపై నమోదైన కేసులు

ఉమ్మడి జిల్లాలో తీసుకున్న చర్యల వివరాలు	నమోదు చేసిన చలాన్లు కర్నూలు	నంద్యాల
అతివేగంగా వాహనాలు నడపడం	826	196
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం	630	-
మద్యం తాగి ఉండటం	20	8,836
శిరస్త్రాణం ధరించకపోవడం	89	23,159
చరవాణి మాట్లాడుతూ నడపడం	-	9230
సీటు బెల్టు పెట్టుకోకపోవడం..	128	1441
ఇతర కేసులు	1,121	708

వేలాది కేసుల నమోదు

ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 2,814, నంద్యాల జిల్లా పరిధిలో 43,570 కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు ఈ ఏడాది జనవరిలో పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాశాలల వద్దకెళ్లి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలను విశదీకరించారు. వివిధ ప్రాంతాల్లోనూ సదస్సులు ఏర్పాటు చేశారు.

రేణుక.. విజయపతాక

నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి చెందిన రేణుక చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూనే ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నారు. భర్త ప్రోత్సాహంతో తనకిష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వడమేకాక వివిధ పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ చాటుతున్నారు. ఆమె 2018 నుంచి పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. నిత్యం సాధన చేసి పట్టు సాధించారు. అవసరమైన మెలకువలు నేర్చుకుని ముందుకు సాగారు. అనంతరం పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే జిల్లాస్థాయిలో బంగారు పతకం సాధించడం విశేషం. ఈ ఏడాది జనవరిలో కర్నూలులో జరిగిన పోటీల్లో 68 కిలోల విభాగంలో బంగారు పతకం అందుకున్నారు. ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పాత పట్టణం

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

అధనం సమకూర్చాల్సిందే

● షిఫ్టింగ్ పేరుతో మస్కా

వ్యవసాయ కనెక్షన్లు, నియంత్రికల మరమ్మతుల పేరుతో కొందరు విద్యుత్తు సిబ్బంది రైతులకు 'మస్కా' కొడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా కొన్నిచోట్ల వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి షిఫ్టింగ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పంటలకు సాగునీరు అందించాల్సిన నేపథ్యంలో చేసేదిలేక రైతులు అదనపు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

నంద్యాల గోదాములో ఉన్న నియంత్రికలు

ఉమ్మడి జిల్లాలో ఇటీవల మరమ్మతులకు గురైన నియంత్రికలు

జిల్లా	త్రీఫేజ్
కర్నూలు	1,978
నంద్యాల	2,128

అన్నదాతలపైనే భారం

● వ్యవసాయ నియంత్రికలు అమర్చాలంటే అనుబంధ పరికరాలు అవసరం. వ్యవసాయ సర్వీసు కోసం 10 హెచ్‌పీ సామర్థ్యానికి రైతులు రూ.12,400 చెల్లిస్తున్నారు. 25 కేవీ నియంత్రిక కోసం మూడు విద్యుత్తు స్తంభాలు, 180 మీటర్ల పొడవునా మూడు లైన్ల తీగలు ఇస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ రైతులపైనే భారం పడుతోంది.

● నూతన కనెక్షన్ మంజూరు సమయంలో నియంత్రిక ఏర్పాటు కోసం దిమ్మె కట్టి అదనపు పరికరాలు ఇవ్వాలి. కొన్నిచోట్ల గుత్తేదారులు ఇవన్నీ చేసి రైతుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి మాత్రం తామే ఈ పని చేసినట్లు చూపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది సుమారు 3 వేల వరకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరయ్యాయి.

తరచూ మరమ్మతులు

● నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణం, రుద్రవరం, చాగలమర్రి, వెలుగోడు, ఆత్మకూరు, అవుకు, పాణ్యం తదితర మండలాల్లో పెద్ద ఎత్తున నియంత్రికలు కాలిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతోపాటు ఓర్వకల్లు, గూడూరు, నందవరం, మంత్రాలయం, గోనెగండ్ల తదితర మండలాల్లో నెలకు వందల్లోనే నియంత్రికలు మరమ్మతులకు గురవుతున్నాయి.

● గత వైకాపా ప్రభుత్వంలో ఓ గుత్తేదారు సంస్థకు లబ్ధి కలిగించేందుకు అవసరం లేకున్నా పెద్దఎత్తున నియంత్రికలను కొనుగోలు చేసి కర్నూలులోని గోదాములో ఉంచారు. ఆ తర్వాత రెండు, మూడేళ్లకు వీటిని రైతులకు అందజేశారు. నియంత్రిక పనిచేసేది ఐదేళ్లయితే రెండేళ్లపాటు గోదాములోనే వృథాగా ఉండిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.

తప్పని తిప్పలు

కాలిపోయిన నియంత్రికల స్థానంలో మరొకటి అమర్చడం, పాత వాటిని గోదాముకు తరలించడం చేయాలి. షిఫ్టింగ్ సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. కొందరు సిబ్బంది యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనం సమకూర్చామని.. సిబ్బంది లేకపోవడంతో పక్క మండలాలు, గ్రామాల నుంచి తీసుకొచ్చామని చెప్పి ఒక్కో రైతు నుంచి రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం అవసరం

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ సుమారు రూ.50 కోట్లతో చేపట్టిన రింగు రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రూ.6 కోట్లు వెచ్చించి జుర్రేరు వాగు సుందరీకరణ పనులు చేస్తున్నామన్నారు. రూ.28 కోట్లతో ఆర్టీసీ బస్టాండు వద్ద చేపట్టిన భూగర్భ మురుగు కాలువ పనులు పూర్తి కావొస్తున్నాయని వివరించారు. దాదాపు రూ.2 కోట్లతో పాత బస్టాండు సమీపంలో షాదీఖానా నిర్మాణం, పాత తహసీల్దారు కార్యాలయానికి ఆధునికీకరణ పనులు చేయిస్తున్నామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.


వివరాలు తెలుసుకుంటున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

చిక్కుముళ్లు తొలగాలి ఆయకట్టు మెరవాలి

మండలం మీదుగా వెళ్లే కేసీ ప్రధాన కాల్వ అధ్వానంగా మారింది. ఎస్.లింగందిన్నె 26వ లాక్ నుంచి పాతకందుకూరుకు వెళ్లే కాల్వ గట్టు ముళ్ల పొదలతో నిండిపోయింది. ఫలితంగా లైనింగ్ దెబ్బతింటోంది. నీటి ప్రవాహానికి అడ్డంకులు సైతం ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి వీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

రైతుల కుంగుబాటు

● ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులెప్పుడో

సీమ జిల్లాలకు సాగు నీరు అందించే అవుకు జలాశయం నిర్వహణ అధ్వానంగా మారింది. ప్రత్యేకించి ప్రాజెక్టు పరిధిలో కీలకమైన తిమ్మరాజు చెరువుకట్ట వద్ద లీకేజీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఫలితంగా పంటలకు పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి ఏర్పడింది.

– న్యూస్‌టుడే, అవుకు

జలాశయం లోపలి భాగంలో కుంగిన రాతి కట్టడం

ప్రాజెక్టు మట్టికట్ట భద్రతకు ఏర్పాటుచేసిన రాతి అమరిక. తిమ్మరాజుచెరువు వద్ద మూడు నెలల కిందట కుంగిపోయింది. సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లీకేజీ సమస్యకు సంబంధించిన కారణాలను గుర్తించేందుకు వీలుగా జలవనరుల శాఖకు చెందిన పలువురు ఇంజినీరింగ్ నిపుణులు పలుమార్లు అవుకు జలాశయాన్ని సందర్శించి అధ్యయనం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పరిశోధనలు చేశారు. పాత తూము కారణంగా మూడు ప్రాంతాల్లో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.

రూ.45 లక్షలు ఖర్చు చేసినా..

కర్ణాటక రాష్ట్రం బెళగావి ప్రాంతానికి చెందిన భూగర్భ జల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గత నెలలో పది రోజులపాటు నిపుణులు నీటిలో పలు రకాల పరిశోధనలు చేశారు. దాదాపు రూ.45 లక్షలు ఖర్చు చేసి సిమెంట్ గ్రౌటింగ్ చేశారు. పరికరాల సాయంతో సిమెంట్ నింపడం ద్వారా లీకేజీ ఆగిపోతుందని భావించినా 30 శాతం మాత్రమే అరికట్టగలిగారు.

నీటిమట్టం తగ్గించేసి..

● లీకేజీ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అవుకు జలాశయం సామర్థ్యం 4.18 టీఎంసీలు కాగా.. రివిట్‌మెంటు కుంగడంతో నీటి నిల్వను గణనీయంగా తగ్గించారు. సమస్య ఉన్నంత కాలం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నీటిని నింపలేని పరిస్థితి. ప్రస్తుతం రెండు టీఎంసీలకే పరిమితం చేశారు.

● 'సమస్యను గుర్తించేందుకు మరో సారి నిపుణుల బృందం పర్యటించనుంది. శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది' అని జలాశయం డీఈ సాయికిరణ్ తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
లీగల్ ప్రకటనలు
ఈనాడు క్లాసిఫైడ్స్
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
పదవీ విరమణ శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
జి.ఎస్.టి. 5% అదనం
ప్రకటనల కొరకు 99899 97628

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
City Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
TV Partner
ఈనాడు.నెట్
ETV Bharat
ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

స్వచ్ఛ సంకల్పం.. కోనేరు పరిశుభ్రం


కోనేరు శుభ్రం చేస్తున్న సేవకులు

ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పురాతన కోనేరు అధ్వానంగా మారడంతో గత నెల 31వ తేదీన 'కోనేరు.. శుభ్రం చేస్తే అలరారు' కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన గ్రామస్థులు, స్వచ్ఛంద సేవకులు, పూర్వ సంపద రక్షక సేన నిర్వాహకులు, సభ్యులు కోనేరు శుభ్రతకు కదిలారు. ఆదివారం సుమారు 200 మంది కోనేరులో చెత్తాచెదారం, పూడిక, ముళ్లపొదలు తొలగించారు. కోనేరులోని మెట్లు, ప్రతిమలకు నీటితో కడిగి శుభ్రం చేశారు. ప్రాచీన కోనేరును పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మరుగున పడిన కోనేరు స్వచ్ఛందంగా మారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. **– న్యూస్‌టుడే, ఆర్.కృష్ణాపురం (ఆళ్లగడ్డ గ్రామీణం)**

పదితో ప్రభుత్వ ఉద్యోగం

☛ తపాలా శాఖలో పోస్టుల భర్తీకి ప్రకటన

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారు గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), ఏబీపీఎం హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నంద్యాల జిల్లాలో 18 బీపీఎం, 8 ఏబీపీఎం పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి తెలిపారు.

అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో గణితం, ఆంగ్లం, ప్రాంతీయ భాష ఉండాలి. కంప్యూటర్ కోర్సు చేసిన ధ్రువ పత్రం ఉండాలి. 18-40 ఏళ్ల మధ్య వయస్సు వారై.. సైకిల్ తొక్కడం రావాలి.

వయస్సు: ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

వెబ్‌సైట్: www.indiapostgdsonline.cept.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి.

జీతభత్యాలు: బీపీఎం పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380, ఏబీపీఎం పోస్టులకు రూ.10 వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎక్కడెక్కడంటే..

బీపీఎం పోస్టులు..: ఆళ్లగడ్డ మండలంలో గొట్లూరు, పెద్దకంబులూరు, ఉయ్యాలవాడ, అహోబిలం, రుద్రవరం, బనగానపల్లె మండలంలో కోవెలకుంట్ల, బెలుం, కానాల(సంజామల),గిద్దలూరు, ఆలూరు, నంద్యాల మండలంలో తొగర్చేడు, ఊడుమాల్పురం, మసీదుపురం, గుంతనాల, నందికొట్కూరు మండలంలో వెలుగోడు, బనకచెర్ల, పగిద్యాల, వేల్పనూరు.

ఏబీపీఎం పోస్టులు..: ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె, గోవిందపల్లె, ఆర్ క్రిష్ణాపురం, బనగానపల్లె మండలంలో కానాల, నందివర్గం, టంగుటూరు, నంద్యాల మండలంలోని పాణ్యం, నందికొట్కూరు మండలం ఎన్ఎస్‌సీ పారం.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14.2.26
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 16.2.26
మార్పులు: ఫిబ్రవరి 17, 18వ

దేవదేవుని దర్శనం.. భక్తజన సందోహం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ప్రజల చెంతకే తరలి వచ్చి తన కల్యాణానికి రమ్మని ఆహ్వానించే భక్తజన బాంధవుడిని చూసి ఆళ్లగడ్డ పురవాసులు తరించిపోయారు. పార్వేటోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రహ్లాదవరద, జ్వాలా నృసింహ స్వామి వార్లు పల్లకిలో కొలువై పురవీధుల్లో విహరించారు. స్వామివార్ల పల్లకిని మోస్తూ కొందరు, దర్శించుకుని మరికొందరు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ప్రతి ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది.

కేంద్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం

బనగానపల్లి, న్యూస్‌టుడే: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కొనియాడారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకు రూ.1,560 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు కేటాయించి సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయించారన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ పరోక్షంగా రాష్ట్రం అభివృద్ధికి అండగా ఉండే బడ్జెట్ రూపొందించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతో బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగిందని మంత్రి బీసీ వెల్లడించారు.

నేడు మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లపై సోమవారం రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష నిర్వహించనుంది. కమాండ్ కంట్రోల్ రూం హాల్‌లో ఉదయం 11 గంటలకు జరగనున్న సమీక్షలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి హాజరుకానున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తదితరులు హాజరై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. శ్రీశైలంలో ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

ప్రజలు తిరస్కరించినా మార్పు రాలేదు: ఎంపీ శబరి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వైకాపా నాయకుల్లో మార్పు రాలేదని ఎంపీ డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. రాజకీయాల్లో స్థాయిని మరచి, సంస్కారాన్ని వదిలేసి మాట్లాడడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైకాపా తమ పార్టీ నాయకులతో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి శాంతిభద్రతల సమస్య చూపాలని చూస్తుందని ఆరోపించారు. అంబటి రాంబాబు. . సీఎంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో వైకాపా నేత అంబటి రాంబాబుపై తెదేపా నాయకులు, కార్యకర్తలు కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు.

అంబటిని కఠినంగా శిక్షించాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అవమానకరంగా మాట్లాడిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని తెదేపా మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, మైనార్టీ సెల్ నాయకులు నాగూర్‌కాన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించి గౌడ్ సెంటర్‌లో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాంబాబు వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. నాయకులు కలిముల్లా, దినకర్, సతీష్‌బాబు, అలీహుస్సేన్, నజీర్‌అహమ్మద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

బహిరంగ క్షమాపణ చెప్పాలి

కొత్తపల్లి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కొలనుభారతి క్షేత్రంలో ఆయన మాట్లాడుతూ.. ఏది పడితే అది మాట్లాడితే తెదేపా కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రామచంద్రారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు సరికావు: ఎమ్మెల్యే గిత్తా

నందికొట్కూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నందికొట్కూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నాయకుల్లో మార్పు రాకపోతే పార్టీని ప్రజలు సమూలంగా కనుమరుగు చేస్తారని హెచ్చరించారు. రెచ్చిపోయి మాట్లాడుతున్నా.. వైకాపా నాయకులకు ఆ పదాలన్నీ మంచిగా అనిపించడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

అమరావతి ఏపీ జేఏసీ నంద్యాల కమిటీ ఎన్నిక

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతి ఏపీ జేఏసీ నంద్యాల జిల్లా ఛైర్మన్‌గా రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా డీఎన్ఎస్ రాయుడులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో ఆదివారం ఎన్నికల అధికారి ప్రసాద్‌బాబు, సహాయ అధికారి పెద్దన్నల అధ్యక్షత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అసోసియేట్ ఛైర్మన్‌గా పాండు ఫణేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఏ.రామచంద్రరావు, జే.విజయ్, జె.వెంకటేశ్వర్లు, స్వప్న, కార్యదర్శులుగా చంద్ర నాయక్, డీకే మూర్తి, ఆనంద్, హేమంత్, కోశాధికారిగా వెంకటరెడ్డిలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు కామేశ్వరరెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, జిల్లా కోశాధికారి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నూతన కార్యవర్గం

జంబులా పరమేశ్వరికి బోనాలు

ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జంబులా పరమేశ్వరి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, ఎస్పీవై మోహన్‌రెడ్డి, తెదేపా యువ నాయకులు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

బోనాలు తీసుకువస్తున్న భక్తులు

అలుగుకు రంధ్రం.. సాగుకు కష్టం

ఎస్సార్బీసీ నీటితో రూపనగుడి చెరువు ఇటీవల కళకళలాడుతోంది. రెండో పంటగా 500 ఎకరాల్లో ఆయకట్టు రైతులు వరి సాగు చేశారు. ఇటీవల చెరువు అలుగుకు రంధ్రం ఏర్పడి సాగు నీరు వృథాగా వెళ్తోంది. ఇలాగే కొనసాగితే వరి సాగుకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. జలమండలి అధికారులు సాగు నీటి వృథాను అరికట్టడానికి చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, రూపనగుడి (ఉయ్యాలవాడ)**

శ్రీగిరిలో కళారాధన

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్య కళా ట్రస్ట్ బృందం సంప్రదాయ నృత్యాలు చేశారు. కళాకారులను దేవస్థానం అధికారులు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 73821 14647.

JOBS
Wanted Sales Managers to STAR HEALTH INSURANCE for Nandyal. Age 45 below. Preferred Insurance exp. ✆ 86391 43383.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/పేషెంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను. ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

SECURITY GUARDS
ఉలిందకొండలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. 12గం|| డ్యూటీ, 15వేలు జీతం+ ESI, PF. అర్హత 10th P/F. రూము వసతి కలదు. సంప్ర: 79937 56772.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బోయీలు.. నృసింహస్వామి సేవకులు

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేటోత్సవం వైభవం ఎనలేనిది. ఏటా స్వామి పార్వేట పల్లకిలో నెల రోజులకు పైగా ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తారు. ఆ పల్లకిని మోస్తూ స్వామిని భక్తుల చెంతకు చేర్చేది బోయీలు. రుద్రవరం మండలంలోని ఆలమూరు, టి.లింగందిన్నె గ్రామాలకు చెందిన బెస్తలే ఈ బోయీలు. పార్వేట ఆరంభమైనప్పటి నుంచి బోయీలు పల్లకిని మోస్తూ స్వామి సేవకులుగా వెలుగొందుతున్నారు.

పల్లకి మోస్తున్న బోయీలు

● వందల ఏళ్ల క్రితం పార్వేట ఆరంభమైనప్పటి నుంచి ఆలమూరు, టి.లింగందిన్నె గ్రామాలకు చెందిన బెస్త వారే స్వామి పల్లకిని మోస్తున్నారు. వారిని బోయీలుగా పిలుస్తుంటారు. ఇప్పుడు 120 మంది బోయీలు మోస్తున్నారు. వారిలో 70 మందికి పైగా యువకులే ఉన్నారు. వారిలో 50 మంది వరకు డిగ్రీలు చదివిన వారు ఉన్నారు. కొందరు వ్యాపారాలు చేసుకుంటుండగా, మరి కొందరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో మోస్తూ..

● ఎగువ అహోబిలం నుంచి పార్వేటకు పల్లకిలో బయలుదేరిన స్వామి సుమారు 130 కి.మీ వరకు పర్యటిస్తారు. అంత దూరం స్వామి పల్లకిని మోసేది బోయీలే. కాళ్లకు చెప్పులు సైతం లేకుండా పొలం రస్తాల్లో, ముళ్లపొదలు ఉన్న ప్రాంతాల్లో పల్లకిని మోస్తూ పార్వేటను కొనసాగిస్తారు. తాతల కాలం నుంచి సంప్రదాయంగా భావించి వారు స్వామి సేవ చేస్తున్నారు.

భద్రత ప్రశ్నార్థకం..

పార్వేటలో కీలకమైన బోయీలకు ఉద్యోగ, ఆరోగ్యపరమైన భద్రతలు లేవు. గతంలో బ్రహ్మోత్సవాల్లో హంస వాహన సేవలో పల్లకి విరగడంతో ఇద్దరు బోయీలు గాయపడ్డారు. మరో వ్యక్తి పురుగు కాటుకు గురై మృత్యువాతపడ్డారు. వారికి ఆలయం నుంచి ఎలాంటి భరోసా అందలేదు. చదువుకున్న యువతకు ఆలయంలో ఉద్యోగ అవకాశాలతో పాటు జీవన భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆర్‌కొత్తపల్లె(బేతంచెర్ల), న్యూస్‌టుడే: మండలంలోని ఆర్.కొత్తపల్లె గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు బేతంచెర్ల పట్టణానికి చెందిన ఇ. సుబ్బన్న(76) ఆటోలో ఆదివారం డోన్ మండలం ఉంగరానిగుండ్ల గ్రామంలో జరిగే జాతరకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. కొత్తపల్లె గ్రామ సమీపంలో రహదారిపై నిలిపిన వరిగడ్డి ట్రాక్టరును ప్రమాదవశాత్తు ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సుబ్బన్న తీవ్రంగా గాయపడ్డారు. బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


సుబ్బన్న (పాత చిత్రం)

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

బనగానపల్లి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఓ వృద్ధురాలిపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ గ్రామంలోని పొలాల్లో గతనెల 15న గడ్డికి వెళ్లిన వృద్ధురాలిపై (60) గొల్ల అమర్‌నాథ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై మృతిచెందారు. విచారణ చేపట్టిన సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజునాథరెడ్డి, ఎస్సై కల్పన అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.


వివరాలు వెల్లడిస్తున్న డోన్ డీఎస్పీ శ్రీనివాసులు

(c) eenadu

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తగవు

మాట్లాడుతున్న భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అంబటి రాంబాబు నోటికొచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని తెదేపా యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబటి రాంబాబును సామాన్య ప్రజలు కూడ అసహించుకుంటున్నారని ఆయన తెలిపారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తెదేపా నాయకులు, ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా మాట్లాడారని మూడో సారి జరిగితే జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు సప్త సముద్రాల వెనక దాక్కున్నా.. అధిష్ఠానం వద్దు అన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విజయ డెయిరీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో లోడ్ అయిన వెన్న డెయిరీకి రాకముందే మధ్యలోనే దారి మళ్లించి అమ్ముకున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి సొసైటీ రద్దు చేయడం రైతులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారని తెలిపారు.

అంబటిపై చర్యలు తీసుకోవాలి

మహానంది, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మహానంది మండల తెదేపా బీసీ సంఘం నాయకులు పాశం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సీఎం హోదాను అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే అవమానంగా అభివర్ణించారు.

క్షమాపణలు చెప్పాలి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు నాయుడిని దూషించడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి లాయర్‌బాబు అన్నారు. పాణ్యంలో మాట్లాడుతూ ఈ సంఘటనను ఖండించాల్సిన జగన్‌మోహన్‌రెడ్డి సమర్థించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని విమర్శించారు. అంబటి బహిరంగంగా క్షమాపన చెప్పాలన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: ఒప్పంద కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడికి శ్రీశైలం వీహెచ్‌పీ ప్రఖండ కాశయ్య, కార్మిక నాయకులు నాగరాజు, జనార్దన్ వినతి పత్రం అందజేశారు.

కౌలు రైతులకు రక్షణ కరవు

మహానంది, న్యూస్‌టుడే: కౌలు రైతులకు రక్షణ చట్టం ఎక్కడుందని కౌలు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమాలయ్య ప్రశ్నించారు. మహానందితో పాటు అల్లినగరం గ్రామంలో ఆదివారం సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా రైతుసంఘం కార్యదర్శి జి.సోమన్న, నాయకులు పి.రాజు, మనోహర్‌తోపాటు పాల్గొన్నారు.

ఇరుకు గదుల్లో బాల్యం

★ అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని యోచించింది. కానీ గత వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేసింది. వీటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు. ఒక్క కేంద్రానికి కూడా సొంత భవనం నిర్మించలేదు. దీంతో ఈ కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. నంద్యాల ప్రాజెక్టులో 60 శాతం పైగా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో చాలా వరకు ఇరుకు గదుల్లో ఉంటున్నాయి. కేంద్రాలను కేవలం ఒకే చిన్న గదిలో నిర్వహిస్తుండగా.. మరికొన్ని చోట్ల రెండు కేంద్రాలను ఒకే చోట నిర్వహిస్తున్నారు. వంట, చదువు, ఆటలు, శౌచాలయం, మరుగుదొడ్డి అన్నీ ఒకే చోట ఉంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

నంద్యాల పట్టణం మాల్దార్ పేట అంగన్‌వాడీ-2 కేంద్రాన్ని ఇరుకైన గదిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 14 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు అందరూ వస్తే కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు. ఇక్కడే వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఈ గదిలోనే టాయిలెట్లు ఉన్నాయి. ఆటపాటలతో ఆహ్లాదకరంగా గడపాల్సిన బాల్యం ఇరుకైన గదిలో గడుపుతున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరుకైన గదిలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

సమస్యలు..

● వెలుతురు సరిగా ఉండటంలేదు. పిల్లలు ఆడుకోవడానికి మైదానాలు లేవు.
● కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
● గుడ్డ వాసన, టాయిలెట్ల నుంచి వచ్చే దుర్వాసన మధ్యే విద్యాభ్యాసం చేయాల్సి వస్తోంది.
● ఒక నెల అద్దె చెల్లించకపోతే యజమానుల నుంచి ఒత్తిడులు ఉంటున్నాయి.

నంద్యాల ప్రాజెక్టు వివరాలు..

నంద్యాల ప్రాజెక్టు పరిధిలో 295 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 95కు సొంత భవనాలు, ఇతర శాఖల్లో నడుస్తున్నవి 22 కేంద్రాలు, అద్దె గదుల్లో నడుస్తున్నవి 178 ఉన్నాయి. నాడు-నేడు కింద 20 కొత్త కేంద్రాలకు భవనాలకు నిర్మాణాలు చేపట్టారు. నిధుల లేమితో ఇవి పునాదుల దశ దాటలేదు. నంద్యాల ప్రాజెక్టు పరిధిలో 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 11,735 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 11 వేల మంది, గర్భిణులు 2,400 మంది, బాలింతలు 2,100 మంది వరకు ఉన్నారు.

● కూటమి ప్రభుత్వమైనా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. నాడు-నేడు కింద మొదలు పెట్టి నిలిపివేసిన భవనాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం: ?: పట్టణంలోని నూనెపల్లెలో పెంపుడు శునకాలను వీధుల్లో వదులుతున్నారు. - **చంద్రశేఖర్, స్థానికుడు.** ?: పట్టణంలోని ఎస్సార్‌బీసీ కాలనీలో, రాయల్‌హోమ్స్ వద్ద వీధి కుక్కల బెడద అధికమైంది. - **కిరణ్, కుమార్ స్థానికులు.** ?: పట్టణంలోని కురువవీధిలో, సాయిబాబానగర్‌లో కాల్వలు శుభ్రం చేయడం లేదు. దోమల బెడద అధికంగా ఉంది. - **వెంకన్న, భాను స్థానికులు** ✔: కాల్వలు శుభ్రం చేయించి, స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయిస్తాం. కుక్కలను పట్టించి సమస్యను పరిష్కరిస్తాం. - **లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ?:పాణ్యం బస్టాండ్ సమీపంలో బీసీ, కొత్తకొట్టాల కాలనీల్లో చీకటిపడితే దోమల బెడదతో అవస్థలు పడుతున్నాం - **రఫీ, ధనుష్** ✔: కాలనీల్లో దోమల మందు పిచికారీ చేయిస్తాం. **-వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి, పాణ్యం**

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: వెంగళరెడ్డి నగర్‌లో పాఠశాల ఎదురుగా ఉన్న వీధి దీపం వెలగడం లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. - **సాగర్, స్థానికుడు.** ✔: వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. **- షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.** ?: ఎబిఎంపాలెం ఎదురుగా ఉన్న కుళాయి అడుగు భాగం నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. **- రాజు, స్థానికుడు.** ✔:లీకేజీకి మరమ్మతులు చేయిస్తాం. **- రమేష్‌బాబు, కమిషనరు.**

పగిడ్యాల, న్యూస్‌టుడే: ?: మండలంలోని ఘణపురంలో ఎస్సీ కాలనీలో వీధిదీపం వెలగడం లేదు. **- లోకేశ్, స్థానికుడు** ✔:విద్యుత్తు కార్మికులతో మరమ్మతులు చేయిస్తాం. **- అనిల్, పంచాయతీ కార్యదర్శి** ?: మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామం నుంచి ప్రాతకోట వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. **- మహేశ్, స్థానికుడు** ✔: సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం. **- సుమిత్రమ్మ, మండలాభివృద్ధి అధికారి** ?:మండలంలోని లక్ష్మాపురం పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండటం లేదు. **- స్వామన్న, స్థానికుడు** ✔:తనిఖీ చేసి నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటాం. **- సూభాన్, ఎంఈవో**

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ, అఖిల భారత విద్య హక్కు వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని అన్నారు. పాఠశాల విద్యను విధ్వంసం చేసిన 117 ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేయాలన్నారు.

వ్యర్థాలు ఇలా.. మురుగు పారేదెలా..

నంద్యాల పట్టణంలోని పలు మురుగు కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి ముందుకు పారడం లేదు. పద్మావతి నగర్‌లో వీధి చివర కాల్వలోని చెత్త, వ్యర్థాలు గత కొన్ని నెలలుగా తొలగించడం లేదు. దీంతో కాల్వలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు ముందుకు కదలడం లేదు. దీంతో దోమలు, దుర్వాసన పెరిగి ఇబ్బందులు పడుతున్నామని.. కాల్వలోని వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

ఇరుకు దారి.. ఇబ్బందిగా మారి

పురపాలక సంఘంలో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి నుంచి మార్కెట్ మార్గంలో వాహనాలు రహదారికి ఇరువైపులా నిలుపుతున్నారు. లక్ష్మీనగర్, ఏకలవ్యనగర్, శివప్రియనగర్, అక్కిరాజుకాలనీ, శివాలయం ప్రాంతాలకు ఇదే మార్గంలో వెళ్లాలి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు. దుకాణాలు, ఆసుపత్రులు, నిత్యావసర సరకుల కోసం వచ్చే ఆటోలు, కార్లు సైతం ఇక్కడే నిలపటం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. - న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం

దుర్వాసన.. భరించలేక

నంద్యాల నూనెపల్లె నుంచి అయ్యలూరు మెట్ట వెళ్లే దారిలో ఓ విత్తనశుద్ధి కేంద్రం నిర్వాహకులు రహదారి పక్కనే గుంత తీసి వ్యర్థ జలాలు అందులోకి వదులుతున్నారు. రోడ్డు పక్కనే తీసిన గుంత ప్రమాదకరంగా ఉంది. విత్తనాలను శుద్ధి చేసిన తర్వాత రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు, విష పదార్థాలు కలిసి దుర్వాసన వస్తోంది. ఈ రహదారిలో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు ఈ జలాలను తాగి మరణించిన ఘటనలు ఉన్నాయి. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

ఎర్రబిలుకు రాయితో ఇబ్బందులు

కొత్తపల్లి మండలంలో ఆత్మకూరు నుంచి ఎం.లింగాపుర వరకు 167కే జాతీయ రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు చదును చేసి, గ్రావెల్ వేస్తూ చదును చేస్తున్నారు. కింద ఎర్రబిలుకు రాయి వేయడంతో భవిష్యత్తులో రహదారి దెబ్బతినే అవకాశముందని ప్రయాణికులు చెబుతున్నారు. నాణ్యత లోపించకుండా రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కొత్తపల్లి

నరాల వ్యాధికి ఉచిత వైద్య శిబిరం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో థెరిస్సా జూనియర్ కళాశాలలో ఆదివారం నరాలకు సంబంధించిన వెరికోస్‌వేన్స్ బాధితులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నాగూర్‌ఖాన్, తదితరులు

నాగూర్‌ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, మండల విద్యాధికారి-2 ఆయూబ్ అహ్మద్, థెరిస్సా కళాశాల డైరెక్టర్ సాయిప్రణీత్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని శుశృత ఫౌండేషన్, ఏవియేషన్ వాస్కులర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. 27 మంది బాధితులకు శస్త్రచికిత్సలకు రిఫర్ చేయడం జరిగిందన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

నిందితులను అరెస్టు చేయాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రమేష్‌ను కిరాతకంగా చంపిన వారిని అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివుడు, ఆర్‌పీఎస్ జిల్లా నాయకులు శ్రీనివాసులు డిమాండు చేశారు. పట్టణంలోని బొమ్మలసత్రం కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం సంఘం ఐక్య వేదిక నాయకులు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ దళిత నాయకులను చంపుతున్నా. . అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. మృతి చెందిన రమేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజాస్ హుస్సేన్, మస్తాన్, ప్రసాద్, రాధ, ప్రేమ్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణంలోని ఏపీ ఎన్జీవోస్ హోమ్‌లో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా అబ్దుల్ జలీల్, మురహరిరావు, డా.ఎస్ గ్రేస్, సలహాదారులుగా వన్నూరు బాషా, బాల మద్దిలేటి, జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా రామ కిశోర్, కోశాధికారిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా ఉషారాణి, శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీలుగా మధుకుమార్, హరికృష్ణ, మీడియా సలహాదారుగా డి.శ్రీనివాసులు, ఈసీ సభ్యులుగా రమాదేవి, వీరన్న, రత్నకుమారి, జహీరుద్దీన్‌లను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు

వైభవంగా భ్రమరాంబాదేవికి ఊయల సేవ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీభ్రమరాంబాదేవికి వైభవంగా ఊయలసేవ, లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో విశేష పుష్పాలంకరణలతో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊయలపై కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు షోడశోపచార పూజలు నిర్వహించారు.


స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహిస్తున్న అర్చకులు, ఈవో దంపతులు

ఓంకారంలో భక్తుల పూజలు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: ఓంకార పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా ఓంకార క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని పంచబుగ్గల కోనేరులో స్నానాలు ఆచరించి గంగా ఉమాసమేత సిద్ధేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.

రద్దీగా ఉన్న క్షేత్రం

మహానందీశునికి నిత్య కల్యాణ సేవోత్సవం

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లకు ఘనంగా నిత్య కల్యాణసేవోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో చేశారు. మహానందిలో మార్కాపురం జిల్లా కొనకమిట్ల గ్రామానికి చెందిన నటరాజ కోలాట మహిళా కళాకారుల బృందం నృత్య ప్రదర్శించిన ఎంతో ఆకట్టుకుంది.

మహానందీశునికి కల్యాణసేవలో భక్తులు

చౌడేశ్వరీదేవి అమ్మవారికి జ్యోతి ఉత్సవాలు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు శ్రీచౌడేశ్వరీదేవి అమ్మవారికి జ్యోతి ఉత్సవాలు నిర్వహించారు. బార్తాల పున్నమి, జ్యోతుల ఉత్సవం సందర్భంగా పట్టణంలోని ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అమ్మవారికి జలాభిషేకం చేయించి ప్రత్యేక పూజలు, వెండి తొడుగుతో అలంకరణలు చేశారు.

వెండి అలంకరణలో శ్రీచౌడేశ్వరీదేవి

వైభవంగా భీష్మ ఏకాదశి వేడుకలు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: కొలను భారతి క్షేత్రంలో కాకనూరు పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. గణపతి, చండీ, సరస్వతి హోమాలు నిర్వహించారు. తెదేపా సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

హోమం చేస్తున్న పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న స్ఫటిక లింగేశ్వరాలయంలో ఆదివారం హోమాలు నిర్వహించారు. అచల పరిపూర్ణ యోగానంద పాములేటిస్వామి కుమారుడు యోగానంద ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమాలు నిర్వహించారు.

సమ్మెను జయప్రదం చేయండి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఈనెల 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి శంకర్, కోశాధికారి చౌడప్ప పిలుపునిచ్చారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఐఎఫ్‌టీయూ నాయకులు సమ్మెకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్‌లను అమలు చేయడం వల్ల కార్మికులు హక్కులను కోల్పోతారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని, పాత కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు, ఆనంద్, ఫరూక్, రఫీ, పఠాన్ పాల్గొన్నారు.

గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న ఐఎఫ్‌టీయూ నాయకులు

అన్న ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం విజయవాడకు చెందిన ఎం.నాగేంద్రబాబు రూ.1,00,116లను విరాళంగా అందజేశారు. విరాళం డీడీని ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడికి అందజేశారు. దాతకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

ఛైర్మన్‌కు విరాళం డీడీ అందజేస్తున్న దాత

ప్రతి వ్యక్తి ధర్మ మార్గంలో నడవాలి

మహానంది, న్యూస్‌టుడే: ప్రతి వ్యక్తి ధర్మ మార్గంలో నడవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిరంజీవిస్వామి పేర్కొన్నారు. మహానంది సమీపంలోని జినశంకర తపోవనంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని ఆశ్రమ కార్యనిర్వాహకులు సంజీవకుమారరెడ్డి ఆధ్వర్యంలో సత్సంగ కార్యక్రమాలను నిర్వహించారు.

సంక్షిప్త సమాచారం

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాణ్యంలోని విజయానికేతన్ పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. రెండు రోజులుగా ఏర్పాటు చేసిన శిబిరం ఆదివారం ముగిసినట్లు ఏపీ ప్రాంత సహకార సంచాలకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

గడివేముల, న్యూస్‌టుడే: మండలంలోని దుర్వేశి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గురుసాయి పాఠశాల కరస్పాండెంట్ ప్రతాపరెడ్డి, తన కుమార్తె ఏరాసు సుస్మిత జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నంద్యాల సునీత న్యూరో కేర్ ఆస్పత్రి వైద్యురాలు డా.సునీత రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ ముర్తుజా మృతి సమాజానికి తీరని లోటు అని భగత్‌సింగ్ గ్రంథాలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శంకరయ్య పేర్కొన్నారు.

నందికొట్కూరు, న్యూస్‌టుడే: రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వైఖరిని ఎండగడుతూ ఈనెల 5వ తేదీ భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా తెలిపారు. ఆదివారం బహిరంగ సమావేశం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు రూ.60 వేలు విలువజేసే వస్తువులు వితరణ చేసినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి మొండిచేయి చూపారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ విమర్శించారు.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు తక్కువగా కేటాయించి అన్యాయం చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు విమర్శించారు.

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి పెద్దపీట వేసిందని భాజపా మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి నిధుల కేటాయించటం హర్షణీయమన్నారు.

సమ్మక్క, సారక్కలకు పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు గుల్ల గంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక మేకలబండకు చెందిన 50 మంది చెంచు గిరిజనులు మేడారం సమక్క, సారక్క జాతరకు వెళ్లారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల పట్టువస్త్రాలు, కుంకుమ సమర్పించారు. కొమురంభీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమసంఘం గౌరవ అధ్యక్షులు వై.ఆశీర్వాదం, ఉపాధ్యక్షులు పిట్ట భ్రమరాంబ, కుడుముల బయన్న, అంజమ్మ,తోకల అనుమమ్మ పాల్గొన్నారు.

సీఐ దాడి చేశారని మహిళ ఆత్మహత్యాయత్నం!

నంద్యాల నేర విభాగం, నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రెండో పట్టణ సీఐ అస్రార్‌బాషా దాడి చేసి అవమానపరిచారని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి. శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై అడిగేందుకు జయరామిరెడ్డి కుమార్తె రేణుక ఆదివారం సాయంత్రం వెళ్లింది. అప్పుడే రెండో పట్టణ సీఐ, పోలీసులతో అక్కడికి వెళ్లి రేణుక పట్ల అవమానకరంగా ప్రవర్తించగా.. రేణుక తమ్ముడు హేమేశ్‌రెడ్డి నిలదీశాడు. దీంతో అక్కాతమ్ముళ్లపై సీఐ దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. మనస్తాపం చెందిన రేణుక విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టినట్లు హేమేశ్‌రెడ్డి ఆరోపించారు. సీఐ అస్రార్ బాషాను వివరణ కోరగా చికెన్ దుకాణం వద్దకు రేణుక మరో 20 మందితో కలిసి దాడి చేయడానికి వెళ్లిందనే సమాచారం మేరకు వెళ్లి బెదరగొట్టానని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద దాడి చేయలేదన్నారు.

ఆగడాలకు అడ్డు లేక

★ సర్వజన ఆసుపత్రిలో అసాంఘిక కార్యక్రమాలు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల సర్వజన ఆసుపత్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రాత్రిళ్లు మందుబాబులు మద్యం తాగడంతో ఆసుపత్రిలోని రోగులతో పాటు చుట్టూ ఉండే స్థానికులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి ప్రహరీ ఎత్తు తగ్గడంతో కొంత మంది దాటుకొని వస్తున్నారు. మరికొంత మంది షాదిక్ నగర్ గేటు నుంచి లోపలికి వచ్చి మందు తాగడం వంటి పనులు చేస్తున్నారు.

ఆసుపత్రి వెనుక వైపు నుంచి మందుబాబులు వచ్చే గేటు

కేకలు వేస్తూ..

నంద్యాల సర్వజన ఆసుపత్రికి రోజు 1200 ఓపీతో పాటు 450 మంది ఐపీలో రోగులు చికిత్స పొందుతున్నారు. రోగులతో పాటు సహాయకులు కూడా వేలాది మంది ఉంటున్నారు. ఇంత మంది ఉన్న ఆసుపత్రికి ప్రహరీ సరిగా లేకపోవడంతో ఆకతాయిలు గోడదూకి ఆసుపత్రిలోకి వస్తున్నారు. వచ్చి మద్యం తాగి కేకలు వేయడం సీసాలు పగలగొట్టడం వంటి పనులు చేస్తున్నారు. రాత్రిళ్లు పందులను ఆసుపత్రిలో వదులుతున్నారు.

ప్రహరీ సరిగా లేకపోవడంతో...

ఆసుపత్రికి షాదిక్ నగర్ మీదుగా గేటును మూసి వేయాలి. అప్పుడే వెనుక వైపు నుంచి మందుబాబులు రాకుండా ఉంటుంది. వాటితో పాటు రహదారి పక్కనే ఉన్న ప్రహరీ ఎత్తుగా లేకపోవడంతో బయటి వాళ్లు గోడ మీద మందు తాగుతూ ఎవరైనా వస్తే గోడ దూకి వెళ్తున్నారు. కుక్కలు, పందులు కూడా ఆసుపత్రిలోకి గోడ దూకి వస్తున్నాయి. ఆసుపత్రిలో రోగుల చరవాణులు దొంగిలించి చాలా మంది గోడ దూకి వెళ్తున్నారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఆసుపత్రిలో ప్రధాన గేట్ల దగ్గర మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. దొంగలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లకుండా గోడదూకి వెళ్తున్నారు. సెక్యూరిటీకి కూడా కనిపించకుండా వెళ్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

- డా.జిలాని, సూపరింటెండెంట్, జీజీహెచ్, నంద్యాల

రహదారి ఎత్తు పెరగడంతో ప్రహరీ చాలా చిన్నదిగా అయింది. ఎత్తు పెంచాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రహరీ ఎత్తు పెంచితే కుక్కల బెడద, మందుబాబులు, దొంగలు గోడ దాటుకొని లోపలికి రాకుండా ఉంటుంది. రోగులకు కూడా భద్రత ఉంటుంది. త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తా.

(c) eenadu

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

బాధితుల సమస్యను వింటున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన చదివి వివరాలు తెలుసుకున్నారు. కొన్నింటికి అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను చెప్పి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలు తీసుకొని హాజరయ్యారు.

క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు

బనగానపల్లి, న్యూస్‌టుడే: యువత క్రమశిక్షణతో చదివితే ఉన్న శిఖరాలకు చేరుకుంటారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఆదివారం గ్రూప్‌-2 ఫలితాల్లో ఏఎస్‌వో ఉద్యోగం సాధించిన కోవెలకుంట్లకు చెందిన నాగేంద్రబాబు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత అనుకుంటే ఏదైనా సాధించొచ్చన్నారు. అనంతరం మంత్రి నాగేంద్రబాబును సన్మానించారు.

యువత క్రీడల్లో రాణించాలి

బనగానపల్లి, న్యూస్‌టుడే: యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని పట్టణ మాజీ సర్పంచి బీసీ రాజారెడ్డి సూచించారు. జడ్పీ ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన 20 మంది కబడ్డీ క్రీడాకారులకు సొంత నిధులతో క్రీడా దుస్తులను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భాస్కరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తున్న బీసీ రాజారెడ్డి

గుంటూరు- తిరుపతి రైలును ఆపాలి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలో గుంటూరు- తిరుపతి రైలును ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుతున్నారని, అలా కాకుండా శాశ్వతంగా ఆపేలా చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి ఆదివారం కోరారు. రైలు సర్వీసు ప్రారంభించినప్పటి నుంచి తాత్కాలిక ప్రాతిపదికన కోవెలకుంట్లలో నిలుపుతున్నారని.. దీంతో సమీప ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైలు కోవెలకుంట్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరిని కోరుతున్నామన్నారు.

గమ్యం చేర్చని బస్సులతో ఇక్కట్లు

అవుకు, న్యూస్‌టుడే: గమ్యం చేర్చాల్సిన బస్సులు గ్రామం వెలుపలే దించేస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. అవుకు-కోవెలకుంట్ల మార్గంలో తిరిగే బస్సులు గత రెండు రోజుల నుంచి అవుకు బస్టాండుకు రావడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. మురుగు కాల్వల ఏర్పాటులో భాగంగా కోవెలకుంట్లకు చెందిన బస్సులు బస్టాండుకు రాని పరిస్థితి ఏర్పడింది. అధికారులు పరిశీలించి బస్సులు బస్టాండు చేరడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సమస్యలపై అర్జీల స్వీకరణ

శిరివెళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సోమవారం అర్జీలను స్వీకరించనున్నట్లు తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై అర్జీలను ఇవ్వాలని సూచించారు.

చెరువులు అధ్వానం.. సాగు ప్రశ్నార్థకం

బనగానపల్లి, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలో చెరువులు అధ్వానంగా ఉన్నాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. నిధులు మంజూరు చేయకపోవడంతో రూపు కోల్పోయాయి. ఫలితంగా ఆయకట్టు విస్తీర్ణం పడిపోయింది. రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

దద్దణాల చెరువు తూము లీకేజీతో వృథాగా పోతున్న నీరు

వైకాపా హయాంలో నిర్లక్ష్యం

గత పాలనలో చెరువుల అభివృద్ధి కోసం రూ.35 కోట్ల ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యాయి. గతంలో కొన్ని గ్రామాల పరిధిలో ఊట చెరువుల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపిన నిధులు రాలేదు. చెరువులు ఎలాంటి మరమ్మతులకు నోచుకోక ఏళ్లు గడిచి పోయింది. కూటమి ప్రభుత్వం చెరువులకు మహర్దశ తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

★ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనర్ ఇరిగేషన్ పరిధిలో రూ.30 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే నియోజకవర్గంలోని 25 చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నారు. మొత్తం 109 పనులు చేసేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. చెరువుల కట్ట, తూములు, కాలువల మరమ్మతులు తదితర పనులు చేయనున్నారు.

★ ఇప్పటికే దద్దణాల చెరువుకు రూ.10లక్షలు మంజూరు చేయగా పనులు పూర్తి చేశారు. జుర్రేరు జంగిల్ క్లియరెన్స్ కోసం రూ.19 లక్షలు ఖర్చు చేశారు. పాతపాడు శుద్ధజల ట్యాంకు కోసం రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలో ఉన్న చెరువుల్లో ప్రధానంగా దద్దణాల, కుక్కలగుంట, కానాల చెరువు, ముక్కమళ్ల, రామభద్రునిపల్లె, వేములపాడు, మెట్టుపల్లె, తిమ్మనాయునిపేట చెరువులు ఉన్నాయి. ఇక మిగిలిన చెరువులు రామతీర్థం, క్లైప, తిమ్మనాయునిపేట, ఉప్పలపాడు, పసుపుల ఇతర చెరువులు బాగు చేయనున్నారు.

నిధులు మంజూరు చేయాలి
–తిరుమలయ్య, రైతు, జోలాపురం

కూటమి ప్రభుత్వంలో చెరువులకు నిధులు మంజూరు అవుతాయని నమ్మకంతో ఉన్నాం. పసుపుల చెరువు కూడ పనికిరాకుండా పోయింది. దద్దణాల చెరువును బాగు చేయాల్సిన అవసరం ఉంది. చెరువుకు గేట్లు పని చేయక పోవడంతో లీకేజీ గురై నీరు వృథాగా పోతోంది. ప్రభుత్వం నిధులు వెంటనే మంజూరు చేయాలి.

ప్రతిపాదనలు పంపాం
– రామ్మోహన్‌రెడ్డి, ఏఈ

నిధులు మంజూరైతే పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.30కోట్ల ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని అన్ని చెరువుల బాగు చేయాలని చూస్తున్నాం. జుర్రేరు వాగు పనుల కోసం రూ.5 కోట్లతో పనులు చేపట్టాం.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

డోన్, న్యూస్‌టుడే: ?: ఎర్రగుంట్ల గ్రామంలో ప్రధాన రహదారి పక్కన మురుగు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. **-మధు, గ్రామస్థుడు.** ✔: సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **-వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో, డోన్.**

?: ధర్మవరం గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. **- రంగనాయకులు, ధర్మవరం.**

✔: ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చూస్తాం. **- వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో, డోన్.**

బాచేపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లె గ్రామంలో ఈద్గా సమీపంలోని ట్యాంకు పాచిపట్టి అధ్వానంగా మారింది. **-హుసేన్, బాచేపల్లె.** ✔: ట్యాంకు శుభ్రం చేయిస్తాం. **-నూర్జహాన్, ఎంపీడీవో.**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: వనికెన్‌దిన్నెలో చెత్త సంపద సృష్టి కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలి. **-పావని, స్థానికురాలు.** ✔: కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. **-శ్రీనివాసశర్మ, డిప్యూటీ ఎంపీడీవో, శిరివెళ్ల.**

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: ?: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వెనుక ప్రాంతంలో వీధి దీపాలు వెలగటంలేదు. **- కాలనీ వాసులు, కొలిమిగుండ్ల.** ✔: దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **-చంద్రమౌళీశ్వరగౌడ్, డిప్యూటీ ఎంపీడీవో.**

సంజామల, న్యూస్‌టుడే: ?: గిద్దలూరు- పేరుసోముల రహదారికి కొన్ని చోట్ల కోతకు గురైంది. **- వెంకటేశ్వర్లు, గిద్దలూరు** ✔: రహదారికి మరమ్మతులు చేయిస్తాం. **- రెడ్డిగోవింద్, ఆర్అండ్‌బీ ఏఈ**

స్పందించారు.. మొక్కలు నాటారు

దొర్నిపాడు, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ నియోజకవర్గం గుండా సాగే జాతీయ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విభాగినులపై మొక్కలు నాటి, పర్యవేక్షించాల్సిన హైవే యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని 'నిండా నిర్లక్ష్యం.. కానరాని పచ్చదనం' అనే శీర్షికతో డిసెంబరు 27న 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన హైవే యంత్రాంగం విభాగినులపై మొక్కలు నాటారు.

చిన్నారుల్లో దైవ చింతన పెంచాలి

దువా చేస్తున్న మౌలానా అబ్దుల్ హది తదితరులు

ఆళ్లగడ్డ గ్రామీణం, ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: చిన్నారుల్లో దైవ చింతన పెంచాలని నంద్యాలకు చెందిన మత గురువు మౌలానా అబ్దుల్ హది పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఈద్గా మసీదులో ఆదివారం ఇస్లామిక్ క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు ఇస్లాం, ఖురాన్ పఠనంపై క్విజ్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు హాఫిజ్‌లు షరీఫ్, కరిముల్లా, ఇలియాజ్, రషీద్, ఖాసీం, జిలాన్, షరీఫ్, ఉస్మాన్, షరీఫ్, వివిధ ప్రాంతాల చిన్నారులు పాల్గొన్నారు.

జోరుగా పార్కింగ్ పనులు

బనగానపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో వాహనాలు నిలిపేందుకు ముళ్లపొదల తొలగింపు కార్యక్రమం ఆదివారం జోరుగా కొనసాగాయి. శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. – న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

యథేచ్ఛగా పశువుల సంచారం

బేతంచెర్ల పట్టణంలో ప్రధాన రహదారిపై పశువులు తిష్ట వేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందే మార్టు నుంచి పాతబస్టాండు, కొత్తబస్టాండు వరకు ప్రధాన రహదారిపై నిత్యం పశువుల సమూహం దారిపై ఉండటంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఢీకొని ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బేతంచెర్ల

ఏళ్లు గడుస్తున్నా.. నిరుపయోగమే..

డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో రహదారి పక్కన నూతనంగా రైతుసేవా కేంద్ర భవనం నిర్మించారు. చివరిదశ పనులు పూర్తికాకపోవటంతో ఈ భవనం ఇలాగే ఏళ్లు గడుస్తున్నా నిరుపయోగంగానే ఉంది. స్థానిక ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. పనులు పూర్తిచేసి ఈ భవనం అందుబాటులోకి వచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డోన్

దారికి రక్షణ గోడ నిర్మించరూ

రామ్‌కో సిమెంట్ పరిశ్రమ అవసరాల కోసం సంజామల నుంచి కొలిమిగుండ్ల వరకు రైల్వే రహదారిని నిర్మించారు. సంజామల మండలంలోని రెడ్డిపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాల మధ్య పొలాల రహదారిలో ఎస్సార్బీసీ పంట కాల్వ మీదుగా అడ్డంగా రైల్వే రహదారి నిర్మించారు. రైల్వే రహదారి అటువైపు, ఇటువైపు ఎత్తుగా మట్టి రహదారి వేశారు. కాలువకు అటువైపు, ఇటువైపు రక్షణ గోడ నిర్మించాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సంజామల

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

చాగలమర్రి, న్యూస్‌టుడే: మూడు నెలలకొకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు తెలియజేశారు. స్థానిక ఎంపీడీవో సమావేశ భవనంలో ఆదివారం ఎంపీపీ అధ్యక్షత, ఎంపీడీవో తాహీర్‌హుసేన్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశానికి హాజరైన అధికారులు వారివారి శాఖల పరిధిలో జరిగిన పురోగతిని చదివి వినిపించారు. ఎంపీపీ మాట్లాడుతూ రానున్న వేసవి కాలం సందర్భంగా గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామిశెట్టి వీరభద్రుడు

సంక్షిప్త సమాచారం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన రాజా హుస్సేని(48) అనారోగ్యంతో మరణించారు. సమాచారం అందుకున్న తెదేపా యువనేత భూమా విఖ్యాత్‌రెడ్డి పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు.

డోన్, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాయలసీమకు మోసమే తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మద్దులేటి స్వామి ఆరోపించారు. విభజన హామీల్లో కేటాయింపులు లేవన్నారు. నిధుల కేటాయింపులపై కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అన్నాభిషేకం నిర్వహించారు. అర్చకులు నాగభూషణం, ఆలయ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి మండల ఎంఈవో-1గా శేషశయనా రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

డోన్, న్యూస్‌టుడే: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులను విస్మరించిందన్నారు.

డోన్, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రక్షించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టే పరిరక్షణ యాత్ర విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దులేటిస్వామి అన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: గూటుపల్లె గ్రామ సమీపంలోని కొండల్లో జూదం ఆడుతున్నట్లు 11 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: రహిమాన్‌పురం గ్రామంలో కాశీవిశాలాక్షి విశ్వేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా బండలాగు పోటీలను నిర్వహించారు.

సంజామల, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని చెప్పారు. మండలంలోని ఆల్వకొండలో ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: రవ్వలకొండ పవిత్రమైందని గుండ్లశింగవరం సర్పంచి కాటసాని రమాకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో క్యాలెండర్లను ఆవిష్కరించారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా టాటా కంపెనీ నిర్వహించిన ముఖాముఖిలో ఎంపికైన అభ్యర్థులు శిక్షణ నిమిత్తం ఆదివారం ప్రత్యేక బస్సుల్లో హోసూరుకు వెళ్లారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: కనకాద్రిపల్లె- అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర, హర్షవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తులు గాయపడినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

అవుకు, న్యూస్‌టుడే: మండలంలోని రామాపురంలో ఆదివారం నిర్వహించిన గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో ముగిసింది. మహాశివరాత్రి సమీపిస్తుండటంతో శివమాలధారులు ఉత్సవం నిర్వహించారు. స్వామికి అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు.

ఊరూవాడా వైభవంగా ఉత్సవాలు

డోన్: రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల

ఆళ్లగడ్డ: హోమంలో పాల్గొన్న విద్యాశంకరభారతి మహాస్వామి

డోన్, న్యూస్‌టుడే: ఉంగరానిగుండ్ల గ్రామంలో మునిరంగస్వామి ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ఆమె ప్రారంభించారు. కబడ్డీ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఉడుములపాడు గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డోన్, న్యూస్‌టుడే: డోన్ పట్టణంలో సాయిబాబా ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక హారతులు అందించారు. డోన్ తెదేపా మాజీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కొండపై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

బేతంచెర్ల, రుద్రవరం, న్యూస్‌టుడే: పుట్ట పెద్దమ్మ బోనాల జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపెద్దమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. రుద్రవరం శివారులోని జంబులాపరమేశ్వరీ దేవి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు తెచ్చి దేవతకు సమర్పించారు. వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతల యజమానులకు బహుమతులు అందజేశారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా సుదర్శన శత చండీ యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చివరి రోజు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ గ్రామీణం, దొర్నిపాడు, న్యూస్‌టుడే: ఆర్.కృష్ణాపురంలోని రామతీర్థం పుట్టాలమ్మ ఆలయంలో, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో మూల పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డోన్: కబడ్డీ క్రీడాకారులతో కోట్ల సుజాతమ్మ

డోన్: పూజల్లో పాల్గొన్న కేఈ ప్రతాప్, ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు

బేతంచెర్ల: బోనాలు తీసుకొస్తున్న భక్తులు

సైబర్ నేరాలపై అవగాహన అవసరం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మధుసూదన్ ఆదివారం పేర్కొన్నారు. మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్లమెట్ట వద్ద పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అందరి సహకారంతోనే ప్రగతి

మిద్దెపల్లె(డోన్), న్యూస్‌టుడే: అందరి సహకారంతోనే గ్రామ ప్రగతి సాధ్యమని సర్పంచి జయచంద్ర అన్నారు. ఆదివారం మిద్దెపల్లె గ్రామంలో కొత్తగా వేయించిన బోరు, మోటారు ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసేందుకు తమవంతుగా పాటుపడుతున్నామన్నారు. కార్యక్రమంలో తిమ్మారెడ్డి, తిమ్మయ్య, రంగన్న, రామాంజనేయులు, నాగరాజు, భాస్కర్, విశ్వనాథ్ పాల్గొన్నారు.

విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

డోన్, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్లూరు మండలం పరిధి చిన్నటేకూరు గ్రామంలోని డా.బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉలిందకొండ పోలీసుస్టేషన్ ఎస్సై ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన మాధవస్వామి కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు గ్రామానికి వెళ్లి జనవరి 21వ తేదీన కళాశాలకు తిరిగి వచ్చాడు. అదేరోజు సాయంత్రం పనిమీద బయటకు వెళ్లి వస్తానని చెప్పి అధ్యాపకుల అనుమతితో వెళ్లాడు. తిరిగి కళాశాలకు రాలేదు. దీంతో తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మూగజీవాలకూ.. మందుల్లేవ్

ప్యాపిలి, న్యూస్‌టుడే: పశు వైద్యశాలలో ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జీవాలకు సంబంధించి చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో సరఫరా చేయకపోవడంతో అన్నదాతలపై భారం పడుతోంది. ఆయా జీవాలకు చికిత్స చేయించేందుకు బహిరంగ మార్కెట్‌లో మందులను రైతులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అవస్థలు పడుతున్న అన్నదాతలు

నియోజకవర్గంలో పశుసంపద				
మండలం	ఆవులు	గేదెలు	మేకలు	గొర్రెలు
డోన్	11,640	9,860	28,509	10,0019
ప్యాపిలి	15,193	9,942	29,166	13,0678
బేతంచెర్ల	7,434	11,132	22,521	47,295

డోన్ నియోజకవర్గంలో 21 పశువైద్యశాలలు ఉండగా వాటిల్లో ప్యాపిలి, బేతంచెర్ల, డోన్ ప్రాంతాల్లోని ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు 10, గ్రామీణ పశువైద్యశాలలు 8 ఉన్నాయి. కొన్ని వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడింది. పశువైద్యశాలలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పశువైద్యాధికారులు అవసరమైన ఔషధాల నిమిత్తం ఇండెంట్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఇండెంట్ పంపించిన ఔషధాల ఊసే లేకుండా పోయింది. రెండు నెలలకు పైగా కావస్తున్నా మందులు ఎంతకీ మంజూరుకాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యశాలలకు సంబంధించిన ఏడీని వివరణ కోరగా ఇండెంట్ పంపించామని త్వరలో ఔషధాలు వస్తాయని చెప్పారు.

ఆత్మీయ కలయిక.. ఆనంద వేడుక

శిరివెళ్ల, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయులు మహబూబ్‌బాషా, అబ్దుల్ తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఖాజా హుసేన్, రామకృష్ణ, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1978-1979 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. అప్పటి గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థులు మహబూబ్‌బాషా, వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, నాగయ్య పాల్గొన్నారు.

శిరివెళ్ల: విశ్రాంత ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

చాగలమర్రి: వేదికపై సమావేశమైన పూర్వ విద్యార్థులు తదితరులు

బాలికలు.. క్రీడా కుసుమాలు

యర్రగుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: శిరివెళ్ల మండల యర్రగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపుతున్నారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల జరిగిన ఎస్‌జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా తరపున పాల్గొని ప్రతిభ చూపారు. పాఠశాల హెచ్‌ఎం విజయ్‌కుమార్, పీడీ సురేష్, వ్యాయామోపాధ్యాయురాలు విజయమణి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఆటల్లో పతకాలు అందుకుంటున్నారు.

జాతీయ స్థాయి పతకమే లక్ష్యం – షిరీన్ సుల్తానా, పదో తరగతి

యర్రగుంట్ల గ్రామానికి మహమ్మద్ జాఫర్, ఉసేన్‌బీ దంపతుల కుమార్తె షిరీన్ సుల్తానా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతోంది. గతేడాది నవంబరులో కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ 50 కేజీల విభాగం థాంగ్-టా క్రీడలో ప్రతిభ చూపారు. ఇదే ఏడాది డిసెంబరులో అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. దిల్లీలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. థాంగ్‌టా క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడమే లక్ష్యమని చెబుతోంది షిరీన్ సుల్తానా.

పోలీసు కొలువే ధ్యేయం – ఎస్.మదార్‌బీ, ఎనిమిదో తరగతి

యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఇమాం ఉసేన్, నిషార్‌బాను దంపతుల కుమార్తె ఎస్.మదార్‌బీ స్థానిక జడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. చదువుతోపాటు క్రీడల్లో సమానంగా రాణిస్తోంది. గతేడాది నవంబరులో జరిగిన జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ కురాష్ క్రీడలో 14వ విభాగంలోని 44 కేజీల పోటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా తరపున పాల్గొని కాంస్య పతకం సాధించింది. ఇదే ఏది అనంతపురంలో డిసెంబరులో జరిగిన రాష్ట్రస్థాయి కురాష్ క్రీడలో పాల్గొని రజత పతకం సాధించింది. భవిష్యత్తులో పోలీసు కొలువు సాధిస్తానని చెబుతోంది మదార్‌బీ.

(c) eenadu

జలవిహారం.. కళావిహీనం

అధ్వానంగా లేజర్ లైటింగ్ షో ప్రాంగణం

జల విహార కొలను వద్ద పార్కు ఇలా..

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మెట్ల మార్గం వద్ద జలవిహారం కళావిహీనంగా మారింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు జలవిహారం కల్పించాలనే సంకల్పంతో గతంలో తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి క్యాంటీన్, అందమైన పార్కు, కొలనును అభివృద్ధి చేసి బోటింగ్ ఏర్పాటు చేసింది. ఏడాది పాటు పర్యాటకులు పచ్చందాల మధ్య జలవిహారాన్ని ఆస్వాదించారు 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పార్కు పూర్తిగా మూలనపడింది. పచ్చదనం ఎండిపోయి వాకింగ్ ట్రాక్ పాడైంది. కొలను మురుగుమయంగా మారింది. లేజర్ లైటింగ్ షో ప్రాంగణం అధ్వానంగా ఉంది. కూటమి ప్రభుత్వం దానికి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.

-ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్

పైలట్ కావాలనుకుని.. ఐఏఎస్ అయ్యా..

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్

జేసీ సంజనా సింహా

గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందని ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానం తెలుసుకుని పల్నాడు వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జేసీ సంజనా సింహ చెప్పారు. సామాజిక మాధ్యమాలతో యువత సమయాన్ని వృథా చేసుకుంటోంది. ఆనందం పేరుతో జీవిత లక్ష్యాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. ఇటీవల జిల్లాకు జేసీగా వచ్చిన ఆమెతో 'ఈనాడు' ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఇలా..

ప్రాధమ్యాలు.. రెవెన్యూ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాను. జాతీయ రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు మూడురోజులకు ఒకసారి సమీక్షలు చేస్తా. ప్రతినెలా 26 నుంచి 30 లోపల వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ పూర్తి చేయాలి. కానీ జిల్లాలో సరిగా ఇవ్వడం లేదు. దీనిపై దృష్టి పెడతా. లక్ష్యాలను చేరుకోకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తా. స్వామిత్వలో వెనుకపడిన్నట్లు గుర్తించా. తప్పుల్లేని పాస్‌పుస్తకాలు, రీసర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటా.

లక్ష్యంపై గురి.. చిన్నప్పుడు పైలట్ అవ్వాలని ఉండేది. ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనుకున్నా. కళ్లకు సైట్ రావడంతో అర్హురాలిని కానని తెలిసి బాధపడ్డా. సివిల్స్‌లో ప్రయత్నించమని నాన్న చెప్పడంతో బీటెక్ మొదటి సంవత్సరం నుంచే సన్నద్ధమయ్యా. అలా అని బీటెక్‌ను తేలిగ్గా తీసుకోలేదు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఈసీఈ పూర్తి చేశా. గోల్డ్‌మెడలిస్ట్‌ని. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు.

రెండో ప్రయత్నంలో ఐఏఎస్.. నా విజయం వెనుక మా ఆయన శ్రీహర్ష ఉన్నారు. సివిల్స్ కోచింగ్‌లో నాకు సీనియర్. మూడుసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన గైడెన్స్‌తో రెండో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. మొదటిసారి 2021లో 207 ర్యాంకుతో ఐఆర్ఎస్ వచ్చింది. రెండోసారి 2022లో 37వ ర్యాంకుతో ఐఏఎస్ వచ్చింది. ఇంటికెళ్లాక పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తా. ఒత్తిడి నుంచి బయటపడటానికి పుస్తకాలు చదువుతా. హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఉపన్యాసాలు విని స్ఫూర్తిపొందా. అక్కడ పలు కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వాలంటీరుగా సేవలందించా.

ప్రేరణ.. ప్రోత్సాహం.. నానమ్మ పద్మావతి నాకు ఆదర్శం. నాన్న ఉదయ్‌సింహను నానమ్మ ఒక్కరే పెంచి పెద్దచేసి అడ్వకేట్‌ను చేశారు. అలాగే, అమ్మ అరుణశ్రీ పెళ్లయ్యాక బ్యాంకు మేనేజర్ కావడం వెనుక నానమ్మ తోడ్పాటు ఉంది. అమ్మను పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా చూసి చిన్నపిల్లలుగా ఉన్న మా ఆలనాపాలన చూసుకునేవారు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే నాన్నమ్మే అని నాన్న చెప్పిన మాటలు గుర్తున్నాయి. అలా ఆమెను ఆదర్శంగా తీసుకుని సివిల్స్ సర్వీసెస్‌లోకి వచ్చా.

జిల్లా మత్స్యశాఖ అధికారిగా ప్రసాద్

నరసరావుపేట వ్యవసాయం: జిల్లా మత్స్యశాఖ అధికారిగా బి.ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ ఆదేశాలు ఇచ్చారు. ఉప జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంజీవరావును కోర్టు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

పద్దు సాయం లభిస్తే జనాలకు పండుగే

జిల్లాలోని టెక్స్‌టైల్ పార్కుకు మంచిరోజులు

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ

బడ్జెట్‌తో పల్నాడు జిల్లాకు కొంత మేలు కలగనుంది. ప్రోత్సాహం లేని టెక్స్‌టైల్ పార్కుకు ఊపిరిపోసినట్లైంది. క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాల ధరలు తగ్గనున్న నేపథ్యంలో జిల్లాలోని మధుమేహ, క్యాన్సర్ రోగులకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. హైదరాబాద్-చెన్నై మార్గాన్ని హైస్పీడ్ కారిడార్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. దీన్ని ఒకవేళ గుంటూరు డివిజన్‌లో వయా నల్లగొండ మీదుగా ప్రతిపాదిస్తే మన జిల్లాకు ప్రయోజనం దక్కినట్లే. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారతాయి.

ఔషధాలపై పన్ను తగ్గింపుతో.. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 రకాల ఔషధాలపై పన్ను తగ్గింపు వల్ల జిల్లాలోని 33,938 మందికి లబ్ధి చేకూరనుంది. నోటిక్యాన్సర్-15,460, రొమ్ము క్యాన్సర్-7274, సర్వికల్ క్యాన్సర్-10764 మందిని ఇటీవల జరిపిన సర్వేలో వైద్యారోగ్యశాఖ అనుమానితులుగా గుర్తించింది. వీరు కాకుండా ప్రస్తుతం మందులు వాడుతున్న 440 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 20 శాతం మంది డయాబెటిక్ రోగులు ఉండగా, ఇటీవల జరిపిన సర్వేలో 18,839 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరందరికీ మందుల కొనుగోళ్లపై ఆర్థికభారం తగ్గనుంది.

టెక్స్‌టైల్ పార్కులో ఓ యూనిట్

దివ్యాంగులకు ఉపయుక్తంగా... దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజనను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. జిల్లాలో 36 వేల మంది దివ్యాంగ పింఛనులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 36 వేల మంది దివ్యాంగులకు కేంద్రం తెచ్చే ఈ రెండు పథకాలతో లబ్ధి చేకూరనుంది.

విద్యుత్తు వాహనాలకు.. విద్యుత్తు వాహనాల్లో వాడే బ్యాటరీల ధరలు కూడా తగ్గనున్న నేపథ్యంలో విద్యుత్తు వాహనాల కొనుగోళ్లు పెరగనున్నాయి. జిల్లాలో ఇప్పటికే విద్యుత్తు వాహనాలు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కలిపి సుమారు 15 వేలు నడుస్తున్నాయి. విద్యుత్తు ద్విచక్ర వాహనాల ధరలు తగ్గితే చాలామంది కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు.

సుమారు 6 వేల మందికి ఉపాధి.. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో టెక్స్‌టైల్ రంగం కోసం అయిదు సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టెక్స్‌టైల్ రంగానికే వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల జిల్లాలోని టెక్స్‌టైల్ పార్కుకు మంచిరోజులు వచ్చినట్లే. చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెంలో 2014లో కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 ఎకరాల్లో రూ.200 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు నిర్మించింది. మొత్తం 61 యూనిట్లు నడిచేలా ఇక్కడ అన్నిరకాల గోదాములు, విద్యుత్తు, రవాణా, నీటి సౌకర్యం కల్పించారు. కానీ ప్రస్తుతం 9 యూనిట్లే నడుస్తున్నాయి. అన్ని యూనిట్లు అందుబాటులోకి వస్తే సుమారు 6 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం వెయ్యిమందే ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. నిర్మలమ్మ ప్రకటనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఊరు... పది ప్రభలు

పురుషోత్తమపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రభ

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట ప్రాంతం నుంచి మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ప్రభలు తరలించే గ్రామాల్లో పురుషోత్తమపట్నంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి ఆరు భారీ విద్యుత్తు ప్రభలు, నాలుగు సాధారణ ప్రభలు తరలివెళ్తాయి. ఈ గ్రామంలో వందల సంవత్సరాల నుంచి కోటప్పకొండకు ప్రభలు తరలించిన చరిత్ర ఉంది. దానిని కొనసాగిస్తూ ఇప్పటికీ గ్రామ ప్రభ, భైరావారి ప్రభ, విడదల వారి ప్రభ, తోట పుల్లప్పతాత ప్రభ, చిన్నతోట వారి ప్రభ, మండలనేనివారి ప్రభ పేరిట ఆరు భారీ విద్యుత్తు ప్రభలు, బ్రహ్మంగారి గుడివీధి ప్రభ, యాదవ రాజుల ప్రభలు రెండు, మండలనేని (ఫణి) ప్రభ ఇలా సాధారణ ప్రభలు నాలుగు నిర్మిస్తున్నారు. తిరునాళ్లకు రెండ్రోజుల ముందు గ్రామంలోనే పండగ నిర్వహిస్తారు. పురుషోత్తమపట్నం నుంచి దేశ, విదేశాల్లో ఉన్న వారంతా ఆ రోజుకు ఊరికి చేరుకుంటారు. ఎక్కువ ప్రభలు నిర్మించే గ్రామంగా ప్రసిద్ధికెక్కిన తమ ఊరి గొప్పతనాన్ని చాటుకుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ మొత్తం నిర్మించడానికి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేస్తారు. కోటయ్యస్వామిపై ఉన్న భక్తి ప్రతి ఏటా తమను ముందుకు నడిపిస్తోందని పురుషోత్తమపట్నంకు చెందిన ప్రభల నిర్వాహకులు ఆనందంగా చెబుతున్నారు.

బడి ఒకటే.. భవనాలే వేర్వేరు

బ్రాహ్మణపల్లె దారిలో నిర్మించిన నూతన భవనం

వినుకొండ, న్యూస్‌టుడే: ఒకే పాఠశాలకు వేర్వేరు చోట్ల భవనాలు నిర్మించారు. రెండింటికి మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను తొలుత వినుకొండ వెల్లటూరు రోడ్డులోని విద్యార్థుల వసతిగృహంలో ఏర్పాటుచేశారు. మూడు నుంచి పదో తరగతి వరకు గిరిజన బాలురకు విద్య, వసతి సౌకర్యం కల్పించినా, ఇరుకుగా ఉన్నందున ఇదే ప్రాంగణంలో నాలుగేళ్ల కిందట నాబార్డ్ నిధులు రూ.1.40 కోట్లతో మూడంతస్తుల్లో 12 గదులు నిర్మించారు. అందులోనే విద్యార్థులు ఉంటున్నారు. తరగతి గదులు, వసతి సమస్య తీరినా.. వంట గది, డైనింగ్ హాలు కొరత ఉంది.

2 కి.మీ. దూరం.. పీఎం-జుగా పథకం కింద 2024లో పాఠశాలకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పుడున్న చోట కాకుండా సుమారు 2 కి.మీ. దూరంలోని బ్రాహ్మణపల్లె పంచాయతీ పరిధిలో చెక్కువాగు వద్ద 4.50 ఎకరాల్లో రెండంతస్తుల్లో 12 తరగతి గదులు, వంటగది, భోజనశాల, 16 స్నానాల గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. భవనాలకు రంగులు వేసి సిద్ధం చేసినా వసతిగృహంతో పాటు పాఠశాల చుట్టూ రక్షణ గోడ లేనందున వెల్లటూరు రోడ్డులో ఇప్పుడున్న చోట నుంచి కొత్త భవనంలోకి మారేందుకు విద్యార్థులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొత్త భవనం ప్రారంభించకుండా వదిలేశారు. బడికి సరిపడా భవనాలున్నా.. వేర్వేరు చోట్ల ఉన్నందున అవి విద్యార్థుల అవసరాలు తీర్చడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లగా.. అదనపు నిధులు తెచ్చి కొత్త భవనం చుట్టూ ప్రహరీ, వసతిగృహం, సిబ్బంది నివాస గృహాలు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఎన్నాళ్లీ పాపం.. రోగులకు శాపం..

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కష్టాలు

జీజీహెచ్‌లో స్ట్రెచర్ పైనే వైద్యం చేస్తున్నారిలా..

ఈనాడు, అమరావతి

నెల రోజుల క్రితం.. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాలికి గాయంతో జీజీహెచ్‌కు వచ్చారు. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్ అందుబాటులో లేక.. మిట్టమధ్యాహ్నం మోడువారిన చెట్టు కింద కదల్లేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. స్ట్రెచర్ కోసం ఆసుపత్రి లోపలికి వెళ్లిన ఆయన భార్య గంటకుపైగా బయటకు రాలేకపోయారు.

రెండు రోజుల క్రితం.. ఫిరంగిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆమెమేఘాలపై జీజీహెచ్‌కు తరలించగా.. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్లు అందుబాటులో లేవు. చేతులపైనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే... రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి.

ఎంతో కీలకం...

☛ జీజీహెచ్‌కు ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. 1,260 పడకలుండగా... రోజుకు 5 వేలమందికిపైగానే చికిత్స పొందుతుంటారు. ఐపీ సేవల కోసమే 1,500 మంది వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర చికిత్స కోసం వచ్చే వారు ఎక్కువ.

ఎందుకీ సమస్య...

❖ వీల్‌ఛైర్లను ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రి తరలించేందుకు వాడుతున్నారు.

❖ స్ట్రెచర్లు పడకలుగా మారుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

❖ జీజీహెచ్‌లో 250 స్ట్రెచర్లు ఉన్నాయంటున్నారు అధికారులు. 25 అత్యవసర సేవలకు ఉంచినట్టు చెబుతున్నా.. వార్డుల్లో పడకలుగా కనిపిస్తున్నాయి.

❖ వీల్‌ఛైర్లు వంద వరకు ఉన్నాయని చెబుతుండగా.. వీటిని వైద్య సిబ్బంది, రోగుల దుస్తులు, మందుల పెట్టెలు, ఆక్సిజన్ సిలిండర్లు తరలించడానికి వాడుతున్నారు. పైగా ఇవి త్వరగా మూలకు చేరుతున్నాయి. ఇటీవలే తుక్కు కింద అడ్డదారిలో తరలించేయడం గమనార్హం.

కనీస సౌకర్యం ఇవ్వలేరా..?

కొత్తగా 20 స్ట్రెచర్లు కొనుగోలు చేశామని చెబుతున్నా.. ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినా వాటినీ సిబ్బంది ఇతర అవసరాలకు వినియోగిస్తే అన్న ప్రశ్న ఉదయిస్తోంది. హెచ్‌డీఎస్ నిధులు లేదా దాతల సహాయంతో కనీసం వంద స్ట్రెచర్లు, మరో వంద వీల్‌ఛైర్లు యుద్ధప్రాతిపదికన సమకూరిస్తే మేలు. ఉన్నవాటిని ఇతర అవసరాలకు వాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణతో 'ఈనాడు' మాట్లాడగా.. రోగులకు స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

న్యాయస్థానాల్లో సాక్షులకు భరోసా కల్పించాలి

గుంటూరు లీగల్: న్యాయస్థానాల్లో సాక్షులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసి వారి భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని జమ్మూ కశ్మీర్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్ పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు గుంటూరులో అవగాహన శిబిరం నిర్వహించారు. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. జస్టిస్ గీతా మిత్తల్ కీలకోపన్యాసం చేస్తూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో సాక్షులు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. న్యాయస్థానాల్లో సాక్షులు, నిందితులు ముఖాముఖి ఎదురుపడకుండా చూడాలన్నారు. సాక్షులను ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉండకూడదన్నారు. రాష్ట్ర హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు తదితరులు మాట్లాడారు.

అంబటిపై కేసు నమోదు

నకరికల్లు, న్యూస్‌టుడే: నకరికల్లు పోలీసుస్టేషన్‌లో ఆదివారం మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి చేసిన మురికి వ్యాఖ్యలపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీచౌదరి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై కె.సతీష్ కేసు నమోదు చేశారు.

స్మార్ట్‌గా లేని సేవలు

రుసుము కట్టించుకున్నారు.. కార్డులు ఇవ్వడంలేదు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

రవాణాశాఖ సేవలు స్మార్ట్‌గా లేకపోవడం వాహన చోదకులు, యజమానులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివిధ సేవలకు రుసుములు కట్టించుకుని స్మార్ట్ కార్డులు పంపిణీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రం దాటి తెలంగాణలోకి (హైదరాబాద్ లోకి) ప్రవేశిస్తే స్మార్ట్ కార్డు చూపించాలని పోలీసు, రవాణాశాఖల అధికారులు ప్రశ్నిస్తున్నారు. కార్డు లేదని కాగితం చూపిస్తే చెల్లదంటూ జరిమానాలు విధిస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, రీ-రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఇతర రవాణా సేవలకు స్మార్ట్ కార్డుల పేరిట రూ.200, పోస్టల్ ఛార్జీ కింద రూ.35 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తోంది. తపాలా శాఖ ద్వారా గతంలో ఇంటికే నేరుగా కార్డులు పంపిణీ చేసేవారు. వైకాపా ప్రభుత్వంలో కార్డులు పంపిణీ చేసే గుత్తేదారులకు రూ.కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో 2022 ఏప్రిల్ నుంచి కార్డుల పంపిణీ నిలిచిపోయింది.

✶ 2023 జులై నుంచి ఆన్‌లైన్లో ఉన్న వాటినే డౌన్‌లోడ్ చేసుకుని కార్డుగా వాడుకోవాలని వైకాపా ప్రభుత్వం వాహనదారులకు సూచించింది. కార్డు, పోస్టల్ ఛార్జీల రుసుము తొలగించింది. అయితే ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకున్న పత్రం రాష్ట్రంలో తప్పించి దేశంలో ఎక్కడా పనికి రాకపోవడంతో వాహన దారులు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కార్డుల కోసం వసూలు

✶ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖకు సంబంధించి వివిధ సేవలకు స్మార్ట్ కార్డులు అందజేస్తామని తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే కార్డుల పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో మళ్లీ స్మార్ట్ కార్డుల కోసం రూ.200, పోస్టల్ ఛార్జీగా రూ.35 చొప్పున వసూలు చేయడం ప్రారంభించారు. ✶ జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మాచర్ల రవాణాశాఖ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులకు రుసుములు వసూలు చేశారే గాని ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. వాటికోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. చేసేదేమి లేక ఆన్‌లైన్‌లో కాగిత రూపంలో కార్డు నమూనాల డౌన్‌లోడ్‌పైనే ఆధార పడుతున్నారు. స్మార్ట్ కార్డు పంపిణీ చేయనప్పుడు రుసుములు వసూలు చేయడం ఎందుకనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. స్మార్ట్ కార్డులు ఎప్పుడు వస్తాయని రవాణాశాఖ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తుంటే సరైన సమాధానం రావట్లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన వెంటనే వాహన చోదకులు, యజమానులకు స్మార్ట్ కార్డులు తపాలాశాఖ ద్వారా నేరుగా ఇంటికి చేరవేస్తామని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.

ఇక్కడ జీతం.. అక్కడ ఉద్యోగం

వినుకొండ, న్యూస్‌టుడే: పురపాలకశాఖలో సిఫారసు ఉంటే అదనపు బాధ్యతల పేరుతో ఆదాయం వచ్చే పోస్టులో చేరిపోవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన దర్శి మున్సిపల్ కమిషనర్ యాదాల మహేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. వినుకొండ పురపాలక సంఘంలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా నియమితులైన ఆయన 2022 డిసెంబరు నుంచి మూడు సంవత్సరాలుగా పొరుగు జిల్లాలో కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో ఇక్కడ మరొకరిని నియమించకుండా ఇన్నేళ్లుగా ఆ పోస్టు భర్తీ చేయకుండా ఖాళీగా అట్టిపెట్టారంటే అతని ప్రభావం ఆ శాఖ ఉన్నతాధికారులపై ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అక్కడ పని చేస్తున్నా వినుకొండలోనే ఇప్పటికీ జీతం తీసుకుంటున్నారు. ఉద్యోగ జీవితంలో అత్యధికంగా సుమారు 12 సంవత్సరాలకు పైగా ఇదే మున్సిపాల్టీలో రెగ్యులర్‌గా, ఇన్‌ఛార్జిగా ఏదో ఒక పద్ధతిలో కొనసాగుతున్నారు. ఇక్కడ కీలకమైన ఆర్ఐ, ఆర్వో బాధ్యతలు తప్ప మరొకటి చేయలేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ పోస్టు కోసం ప్రయత్నించినా అధికార పార్టీ ముఖ్య నాయకుడు అంగీకరించనట్లు తెలిసింది. ఆర్వో ఇంటిపై ఏసీబీ దాడి స్థానిక మున్సిపల్ అధికారులను కలవరానికి గురిచేసింది.

ఆలయాల్లో ఆన్‌లైన్ చెల్లింపులేవీ?

ఈనాడు, నరసరావుపేట

ఇప్పటికీ నగదు లావాదేవీలే..

ప్రస్తుతం టీ దుకాణం నుంచి బంగారు నగల షాపుల వరకు ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపుల ప్రక్రియే జరుగుతోంది. చివరకు రూ.10 అయినా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆన్‌లైన్ నగదు చెల్లింపులు జరుగుతున్నా దేవాదాయశాఖ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో అన్నింటికి నగదే తీసుకుంటున్నారు. ప్రజలంతా ఫోన్‌పే, గూగుల్, పేటీఎం వాడుతుండటం.. ఎక్కడికి వెళ్లినా స్కాన్ చేసి నగదు బదిలీ చేస్తుండటంతో జేబుల్లో కరెన్సీ నోట్లు ఉంచుకోవడం లేదు. ఆలయాల దర్శనాలకు వెళ్లినప్పుడు ఇదో సమస్యగా మారుతోంది. జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయం

కోటప్పకొండ వద్ద ప్రసాదం కౌంటర్

తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యూపీఐ చెల్లింపులు లేవు. కోటప్పకొండ వద్ద సెల్ సిగ్నల్స్ సమస్య ఉన్నా.. మిగతాచోట్ల అయినా అమలు చేయడం లేదు.

దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయానికి వారంలో గురువారం, ఆదివారం భారీగా భక్తులు తరలివస్తారు. బాపట్ల, ప్రకాశం, తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో వారానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పండగ రోజుల్లో రూ.3 లక్షలకు పైగా వస్తుంది. అయినా సరే ఆన్‌లైన్ చెల్లింపులు మొదలుకాలేదు. అమ్మవారి ప్రసాదం, కుంకుమార్చనలు, అభిషేకాలు, తలనీలాలు.. ఇలా అన్నిటికీ నగదే తీసుకుంటున్నారు. కొంతమంది తెలియక నగదు లేకుండా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.

❖ కోటప్పకొండపై ఇటీవల వారం మొత్తం భక్తుల రద్దీ ఉంటోంది. యువత ఎక్కువగా కొండకు వస్తుంటారు. వారు యూపీఐ లావాదేవీలు జరుపుతుంటారు. నేతి అరిసె ప్రసాదం ఇక్కడ ప్రత్యేకం. ప్రసాదం అమ్మకాల్లో కేవలం నోట్లే తీసుకుంటారు. యూపీఐ చెల్లింపులు లేవు. చేతిలో నగదు లేనివారు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొండపై సెల్ సిగ్నల్స్ సమస్య ఉండటంతో త్వరలో టవర్ ఏర్పాటుచేయనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.

❖ పంచారామ క్షేత్రం అమరావతిలో భక్తులకు డిజిటల్ నగదు చెల్లింపులను సిబ్బంది అనుమతించడం లేదు. అమరేశ్వరాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అభిషేకం రూ.300, ప్రత్యేక దర్శనం రూ.100, కుంకుమార్చన రూ.200, లడ్డూ ప్రసాదం రూ.15 టికెట్లను కౌంటర్ల ద్వారా విక్రయిస్తుంటారు. యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తామని భక్తులు అడిగినా సిబ్బంది అంగీకరించడం లేదు. అన్నదానం, ఆలయానికి ఏవైనా డొనేషన్లు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. 'పెద్ద ఆలయాలైన కోటప్పకొండ, అమరావతి, అడిగొప్పులలో డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని ఆదేశాలున్నాయి. అమలు కాకపోతే పరిశీలించి చర్యలు తీసుకుంటాం' అని జిల్లా దేవాదాయ శాఖాధికారి శ్రీనివాస్ తెలిపారు.

(c) eenadu

రవ్వారం.. భక్త జనసంద్రం

★ వైభవంగా కొండగుర్నాథుడి తిరునాళ్ల ★ భారీ విద్యుత్తు ప్రభల కనువిందు

మిరుమిట్లు గొలుపుతున్న విద్యుత్తు ప్రభలు

నూజండ్ల, న్యూస్‌టుడే: మండలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రవ్వారం శ్రీ కొండగుర్నాథ స్వామి తిరునాళ్ల ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వెండి కిరీటం, నాగాభరణాలతో అలంకరించారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. సంతానం కోసం దంపతులు సంతాన లింగేశ్వరుడిని పూజించి శివలింగాన్ని తిప్పి భక్తిని చాటుకున్నారు. భక్తులు పోటెత్తడంతో మెట్ల మార్గంలో రద్దీ పెరిగి గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పంపిణీ చేశారు. వివిధ సామాజిక వర్గాల వారు సత్రాల్లో భారీఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి భారీ విద్యుత్తు ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బృందావన భజనలు, కోలాటాలు భక్తిరస నాటకాలు ప్రదర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జీడీసీసీబీ ఛైర్‌పర్సన్ మక్కెన మల్లికార్జునరావు, నేతలు బచ్చు అంజిరెడ్డి, గంగినేని ఆంజనేయులు, బాబు, రామయ్య, శ్రీను, వినుకొండ జనసేన సమన్వయకర్త నాగశ్రీను, ప్రకాశం జిల్లా నేతలు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రకాశం జిల్లా దర్శి, పొదిలి, అద్దంకి, పల్నాడు జిల్లా వినుకొండ డిపోల నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడిపారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా వినుకొండ పట్టణ, రూరల్ సీఐలు ప్రభాకర్, బ్రహ్మయ్య, ఎస్సై కృష్ణారావు ఆధ్వర్యంలో 11 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

మెట్ల మార్గంలో కిక్కిరిసిన భక్తులు

కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత గిరి ప్రదక్షిణ చేసి అనంతరం త్రికోటేశ్వరస్వామి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిశాయి. ప్రత్యేక అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శివరాత్రి వరకు ఆది, సోమ వారాల్లో ప్రత్యేక అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

మల్లిక స్పైన్ సెంటర్‌కు బేసిక్ స్పైన్ రీసెర్చ్ అవార్డు

అవార్డు అందుకుంటున్న డాక్టర్ నరేష్‌బాబు

కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ డాక్టర్ నరేష్‌బాబు ఏఎస్ఎస్ఐ బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డు అందుకున్నారు. గత వారం పుణెలో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా-2026 జాతీయ సదస్సులో డాక్టర్ నరేష్‌బాబు ఈ అవార్డును అందుకున్నట్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఆర్ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలు సూచించవచ్చని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బేసిక్ స్పైన్ రీసెర్చ్-2026 అవార్డుతో పాటు ఏఎస్ఎస్ఐ క్లినికల్ స్పైన్ రీసెర్చ్ అవార్డును మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ అందుకున్నారు. మల్లిక స్పైన్ సెంటర్.. ఫెలోస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో అల్ట్రాసోనిక్ బోన్ లేజర్ టూల్స్ వినియోగంపై రూపొందించిన సాంకేతిక వీడియోకు బెస్ట్ వీడియో ప్రజెంటేషన్ అవార్డు దక్కింది. పరిశోధనలో భాగస్వాముడైన డాక్టర్ పృథ్వీ కుమార్‌రెడ్డిని నరేష్‌బాబు అభినందించారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ (సీఎంవో) రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

Aster Ramesh HOSPITALS We'll Treat You Well

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యాసంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Man of the Series: Hero

Digital Partner: ఈనాడు.నెట్ | TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్ | ఈ FM Mee FM | Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

నేటి నుంచి నాదెండ్లలో ఎడ్ల బల ప్రదర్శన

నాదెండ్ల(చిలకలూరిపేట (గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 3గం టలకు జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బలప్రదర్శన పోటీలు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహక కమిటీ ఛైర్మన్ నల్లమోతు కోటేశ్వరరావు ఆదివారం తెలిపారు. 2, 4, 6 పళ్ల విభాగాలు, న్యూ కేటగిరీ, సబ్‌జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో మొత్తం 75 నుంచి 80 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. విజేతలైన ఎడ్ల జత యజమానులకు రూ.10లక్షల వరకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారన్నారు.

జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ఎన్నిక

ప్రమాణం చేస్తున్న నూతన జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కమిటీ

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ఎన్నికను స్థానిక జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారులంతా ఏకగ్రీవంగా కుంభ బ్రహ్మయ్యను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ఎం.సునీత, కోశాధికారిగా మల్లికార్జున్, సహాధ్యక్షుడిగా షేక్ ఆరిష్, ఉపాధ్యక్షులుగా గోపిరెడ్డి , అభిషష్టవర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శేషబాబు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగేశ్వరరెడ్డి, సహాయ ఎన్నిల అధికారిగా రాష్ట్ర అధ్యక్షుడు తోటపల్లి శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డీఏవో ఎం.జగ్గారావును మర్యాదపూర్వకంగా కలిశారు. విస్తరణ అధికారుల సంఘం, అధికారులు సమష్టిగా కృషి చేసి వ్యవసాయ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.

జాక్‌పాట్ కొట్టిన కడప జిల్లా ఎద్దు

మాచవరం, న్యూస్‌టుడే: శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా మోర్జంపాడులో జరిగిన జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు సీనియర్స్(జాక్‌పాట్) విభాగంలో బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో చంద్ర ఓబుల్‌రెడ్డి (చౌటపల్లి, ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప జిల్లా) ఎడ్లు 3,042.9 అడుగుల దూరం బండ లాగి మొదటి బహుమతిని గెల్చుకున్నాయి. సుంకి సురేంద్రరెడ్డి (హుజూర్‌నగర్, సూర్యాపేట, తెలంగాణ) ఎడ్లు 3,013.7 అడుగులతో రెండో, బోరెడ్డి కేశవరెడ్డి (పెదకొట్టాల, నంద్యాల జిల్లా) ఎడ్లు 3,002.9 అడుగుల దూరం లాగి మూడో బహుమతిని దక్కించుకున్నాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రాయల్ ఎన్‌ఫీల్డ్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌తోపాటు నగదు బహుమతులు అందజేశారు.

జూనియర్స్ విభాగం: జూనియర్స్ విభాగంలో అత్తోట శిరీషా, శివకృష్ణ చౌదరి (వేటపాలెం, చుండూరు, బాపట్ల జిల్లా) ఎడ్లు 3,210 అడుగుల దూరం బండలాగి మొదటి స్థానాన్ని సంపాదించాయి. ఇప్పర్ల చినవెంకటేశ్వర్లు (బాపులపాడు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా) ఎడ్లు 2,780 అడుగుల దూరం లాగి రెండో, పోతిన దక్షిత్ చౌదరి (కొండపాటూరు, కాకుమాను, గుంటూరు జిల్లా) ఎడ్లు 2,400 అడుగుల దూరం లాగి మూడో స్థానాన్ని సంపాదించాయి. ఎడ్ల యాజమానులకు వరుసగా రూ.55 వేలు, రూ.40 వేలు, రూ.30 వేల నగదు అందజేశారు.

రెంటచింతలలో.. రెంటచింతల: రెంటచింతల తిరునాళ్ల సందర్భంగా ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం జూనియర్ విభాగంలో 11 జతలు బరిలో నిలిచాయి. చక్రాయపేటకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి ఎడ్ల జత 2,908.08 అడుగులు, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన కౌసల్యారెడ్డి జత 2,573.07 అడుగులు, బాపట్ల జిల్లా వేటపాలెం చెందిన అత్తోట శిరీషా చౌదరి జత 2,450 అడుగులతో తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నాయి.

రెంటచింతలలో బండ లాగుతున్న ఎద్దు

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్). ✆ 87907 41166

REAL ESTATE

PLOT FOR SALE

TENALI

తెనాలిలో రాబోవు బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDA వెంచర్లో స్థలాలు గ|| 13 వేలకే కలవు. 50 లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 76739 30924.

GENERAL

200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

తెనాలిలో గవర్నమెంట్ ఆసుపత్రికి సమీపంలో టీచర్స్ కాలనీ వద్ద 700 గ|| NSW మూడువైపుల రోడ్డు కలిగిన ఖాళీ స్థలం అమ్మకము. సెల్: 8374947473

JOBS

KFC Restaurant hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30Yrs. Male/Female Salary CTC 15,740/-. 8801439988, 08523017565, 7382422874, 8985918709.

EENADU Classifieds

SVR ఎలక్ట్రికల్స్ ప్రై.లి. గుంటూరు & జడ్చర్ల బ్రాంచిలలో పనిచేయుటకు అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, డిప్లమో ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీర్స్, ఐటీఐ హెల్పర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్ కావలెను. 91333 55781 (10 AM - 5 PM) svrelectricalsgmt@gmail.com.

రాఘవ ఆటోఫైనాన్సియర్స్ గుంటూరు, బాపట్ల, మంగళగిరి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, సత్తెనపల్లి ఏరియాలో కలెక్షన్‌ఎగ్జిక్యూటివ్స్ గుంటూరు ఆఫీస్‌లో స్టాఫ్‌కావలెను. వ: 21-35. జీ: 15K-18K, TA,INC, అ: ఇంటర్ ఆపైన. 2వీలర్ తప్పనిసరి. ✆: 9154746824, 9154067714.

ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు హెల్పర్స్, మరియు ఆఫీస్ వర్కర్స్ 19-35 సం|| వయస్సు గల స్త్రీలు కావలెను. ఉచిత భోజన వసతి. 95058 13993.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12,000/- నుండి 15,000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆: 89784 80435.

గుంటూరులో బార్ & రెస్టారెంట్ లో పనిచేయుటకు బిల్లింగ్ ఆపరేటర్, లిక్కర్ బాయ్స్, వెయిటర్స్, కావలెను. ✆ 95732 71161.

10th పాసైన విశ్రాంత ఉద్యోగులు (50సం||లు పైబడి) అదనపు ఆదాయంకొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతోకలిసి పనిచేయుటకు కావలెను. ✆ 8121009396.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్ /నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

ప్రముఖ స్టార్ హోటల్ గీతారీజెన్సీ నందు పనిచేయుటకు డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ (M/F) రిసెప్షనిస్ట్స్, బెల్‌బాయ్స్, రెస్టారెంట్ కెప్టెన్స్ (వెజ్&నాన్ వెజ్) కావలెను. అనుభవమునుబట్టి మంచి జీతం ఇవ్వబడును. సంప్ర: 4/1, అరండల్‌పేట, గుంటూరు. 99490 77525.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సం||ల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆: 8978480429.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్, అసిస్టెంట్ అడ్మిన్ ప్రిన్సిపల్ మరియు అసిస్టెంట్ అకడమిక్ ప్రిన్సిపాల్‌గా పనిచేయుటకు వివాహితులైన పురుషులు కావలెను. జీతము 20,000/- నుండి 30,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: డిగ్రీ నుండి పి.జి. వరకు. వయస్సు: 25 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర: ✆: 9248733301.

గుంటూరులోగల నర్సింగ్ కాలేజి నందు పనిచేయుటకు ఆటో, కారునడుపుటకు డ్రైవర్ కావలెను. ఆకర్షణీయమైనజీతము ఇవ్వబడును. వివరములకొరకు సంప్రదించగలరు. ఫోన్‌నెంబర్ 8122461164

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్ గుంటూరులో సెక్యూరిటీ గార్డ్లు (ఆడ/ మగ) 25 మంది, జీతం: 15500/, PF & ESI, డ్యూటీలో భోజనం ✆ 96525 42277

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

సృజన చాటి.. బహుమతులు సాధించి

'ఈనాడు' ప్రాంతీయ స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

విజేతలతో ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈనాడు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అన్నారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈనాడు రీజినల్ స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. 16 పాఠశాలల్లో నాలుగు నెలల పాటు నిర్వహించిన పోటీల్లో విజేతలకు పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్‌కే సతీష్ పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా ఎస్‌కే సుభాని, కంబాల రాజేశ్వరి, ఎల్ శ్రీదేవిలు వ్యవహరించారు.

విజేతల వివరాలు

వ్యాసరచన: పి.సుచిత్ర(శ్రీతిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాల) ఎస్‌కే సమీర (మున్సిపల్ బాలికోన్నత పాఠశాల) జీ లక్ష్మీప్రణతి(జడ్పీ ఉన్నత పాఠశాల, ఉప్పలపాడు) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.

చిత్రలేఖనం: ఆర్ ఆసిఫా అంజు(నారాయణ ఉన్నత పాఠశాల), ఎస్‌కే జావిద్ (సన్‌షైన్ ఉన్నత పాఠశాల), ఎం.గాయత్రి (పీఎన్‌సీ ఉన్నత పాఠశాల) వరుసగా తొలిమూడు స్థానాలు సాధించారు.

ఉపన్యాసం: ఆర్.రక్షిత(నారాయణ ఉన్నత పాఠశాల) పి.వర్షిక (శ్రీచైతన్య ఉన్నత పాఠశాల) ఎ కౌశల్‌కుమార్ (సెయింట్స్ జోసెఫ్ ఉన్నత పాఠశాల) తొలిమూడు బహుమతులు సాధించారు.

క్విజ్: ఎస్‌కే హీరాకౌశర్,(సీబీఐటీ ఉన్నత పాఠశాల), ఎస్‌కే సుహాన (శ్రీచైతన్య ఉన్నత పాఠశాల), పి.గాయత్రి (శ్రీతిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాల) వరుసగా మూడు బహుమతులు సాధించారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

మార్చి 8న నిదానంపాటి అమ్మవారి జాతర

దుర్గి, న్యూస్‌టుడే: పల్నాట ప్రసిద్ధి చెందిన అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి జాతర (తిరునాళ్ల) మార్చి 8న నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు సమక్షంలో అమ్మవారి పుట్టింటి వంశస్థులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయప్రధాన అర్చకులు విజయరామ్‌కుమార్ వేదమంత్రాల నడుమ తిరునాళ్ల ఆహ్వాన పత్రికకు ప్రత్యేక పూజలు చేసి అందజేశారు. కార్యక్రమంలో యాగంటి వంశస్థులు కృష్ణమూర్తి,నారయ్య, ప్రసాద్, సత్యం, లింగయ్య, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వాన పత్రిక చూపుతున్న ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, ఏసీ ఆదిశేషనాయుడు తదితరులు

వైకాపా నేతలు అంబటి, రజినిపై ఫిర్యాదు

నాదెండ్ల (చిలకలూరిపేట (గ్రామీణ), న్యూస్‌టుడే : వైకాపా నేతలు అంబటి రాంబాబు, విడదల రజినిపై నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన జి.వి.హరికృష్ణ, దావల రవికుమార్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సభ్యసమాజం తలదించుకునేలా అంబటి చేసిన ముకికి వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని, అకారణంగా మాట్లాడిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండ్రోజుల క్రితం బోయపాలెం వద్ద జరిగిన సంఘటనను ఉదహరిస్తూ 2029 ఎన్నికల తర్వాత తెదేపా నాయకులు, కార్యకర్తల అంతు చూస్తానని విడదల రజిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును అగౌరవంగా మాట్లాడటమే కాక సభ్య సమాజం అసహ్యించుకునేలా వ్యాఖ్యలు చేశారన్నారు. తెదేపా కార్యకర్తల అంతు చూస్తానని భయపెట్టేలా మాట్లాడిన విడదల రజినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

యడ్లపాడు, న్యూస్‌టుడే: మండలంలో 16వ నంబరు జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద రోడ్డు విభాజకంపై మొక్కలకు నీరు పోస్తున్న మహిళా కూలీని లారీ ఢీకొనటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద కొత్త బైపాస్‌లో ఆదివారం నాగమ్మ అనే మహిళా కూలీ ట్యాంకరు సాయంతో డివైడర్‌లో మొక్కలకు నీరు పెడుతోంది. ఇంతలో చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ అతివేగంతో వచ్చి వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మొక్కలకు నీరు పోస్తున్న నాగమ్మ అనే మహిళా కూలీ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అంతటితో ఆగక లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. లారీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసి చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో|కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 143, రిటైల్ ధర - 170, చికెన్ విత్‌స్కిన్ - 247, చికెన్ స్కిన్‌లెస్ - 281.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 158, 167, 178 చికెన్ విత్ స్కిన్ - 306 చికెన్ స్కిన్‌లెస్ - 316.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నరసరావుపేట లీగల్, న్యూస్‌టుడే: మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్యానల్ న్యాయవాదులు అన్నారు. లింగంగుంట్లలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులు, మృతి చెందిన సైనికుల కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు న్యాయపరమైన సలహాలు ఎలా పొందాలో తెలియజేశారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది రామినేని ప్రసాద్, మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు కె. రత్నపాల్, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: విద్యార్థుల నైపుణ్యం అంచనా వేయడానికి బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించామని కరాటే శిక్షకుడు రాంబాబు అన్నారు. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏపీ ఆర్‌బీ డ్రాగన్స్ షూటోకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్, బ్లాక్ బెల్ట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. శివకృష్ణ, ఆనంద్, మస్తాన్ తదితరులు పర్యవేక్షించారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం.. అన్నవరం, న్యూస్‌టుడే : కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యదేవుడి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన నిమ్మల వెంకట శ్యాంప్రసాద్ రూ.లక్ష విరాళం అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలో సాంబశివనగర్ నుంచి సింగ్‌నగర్‌కు వెళ్లే దారిలో రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. - **సుబ్బారావు** ✔ పరిశీలించి రహదారికి మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. - **అల్తాఫ్, పురపాలక సంఘ ఏఈ**
– న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

అంచుల్లో అదుపుతప్పితే అపాయమే

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించారు. దీనికి ఇరువైపులా అంచుల్లో మట్టి పోయాల్సి ఉండగా రోజులు గడుస్తున్నా అంచుల్లో మట్టి పోయకుండా వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే పెద్ద వాహనాలు ప్రయాణిస్తే రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రిళ్లు అంచుల్లో వాహనం అదుపు తప్పి స్థానికులు కింద పడి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో కృష్ణకుమారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మట్టి తోలించి రోడ్డు అంచులను సరి చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు.

యథేచ్ఛగా తవ్వి.. నామమాత్రంగా పూడ్చి..

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మండలంలో పోతవరం - నాదెండ్ల వరకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన ద్వారా 2022లో రూ.8.02 కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మించారు. ఈ రహదారి గ్రామీణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో పోతవరం దాటిన తర్వాత కొంతమంది వ్యక్తులు పైపులు వేసుకునేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు రోడ్డును పగులగొట్టారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులను పగులగొట్టి మొక్కుబడిగా మట్టితో పూడుస్తున్నారు. ఇలాంటి చోట్ల పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. ఈ విషయాన్ని రహదారిని పర్యవేక్షిస్తున్న ఏఈ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని వారితోనే సీసీ రహదారి నిర్మించేలా చూస్తామన్నారు.

ఆందోళనకు విరుగుడు.. ధ్యానం

ర్యాలీలో ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ, న్యూస్‌టుడే: మనిషికి మానసిక ప్రశాంతతే బలమని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ సభ్యులు పట్టణంలో ఆదివారం నిర్వహించిన శాకాహార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పిరమిడ్ ధ్యాన సభ్యులు హాజరయ్యారు. జీవీ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే బీపీ, మధుమేహం బారిన పడటానికి మనసుకు ప్రశాంతత లేకపోవడం, ఆందోళన కారణం కావొచ్చని అవి తగ్గాలంటే ధ్యానం ఎంతో అవసరమని చెప్పారు. ఎన్నెస్పీ కాలనీలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో గుంటూరుకు చెందిన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తిప్రపత్తులతో గిరి ప్రదక్షిణ

ఘాట్ రోడ్డులో భక్తుల ప్రదక్షిణ

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం కోటప్పకొండపై భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే భక్తులు కొండకు చేరుకొని ప్రదక్షిణ ప్రారంభించారు. ఓం నమః శివాయ.. హర హర మహాదేవా శంభోశంకర నామ స్మరణతో కొండ ప్రాంతం మార్మోగింది. కొండ దిగువన వినాయక స్వామి దేవాలయం నుంచి ప్రారంభించి ఘాట్ రోడ్డు మీదుగా కొండ చుట్టూ తిరిగి శివకుటుంబం విగ్రహాన్ని దర్శించి అక్కడి నుంచి వినాయకుడి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. నాగేంద్రుడి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు భక్తులకు అల్పాహారం అందజేశారు.

ఘటము కుండతో గ్రామోత్సవం

సాతులూరు(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం సాతులూరులోని గ్రామ దేవతల ఆలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఘటము కుండలతో గ్రామోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మేళతాళాల నడుమ ఘటము కుండ గ్రామ పెద్ద గొట్టిపాటి శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్లగా కుటుంబ సభ్యులు సద్దిని తయారు చేసి ఘటము కుండకు సమర్పించారు. అనంతరం పెద్దఎత్తున గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరునాళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

మెట్ల మార్గం శుభ్రం చేస్తున్న ఎమ్మెల్యే అరవిందబాబు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. కోటప్పకొండపై ఆయన ఆదివారం పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే అరవిందబాబు చీపురు చేత పట్టి దేవాలయ ప్రాంగణం, నాగేంద్రుడి పుట్ట వద్ద, మెట్ల మార్గంలో శుభ్రం చేశారు. తిరునాళ్లలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కడియాల తాండవకృష్ణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారి వైద్యానికి భరోసా

చిలకలూరిపేట: మంజూరు పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, పక్కన తెదేపా నాయకులు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట సంజీవ నగర్‌కు చెందిన ఓ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి రూ.5లక్షల విలువైన ఎల్‌వోసీ అనుమతి పత్రాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా సీఎంఆర్‌ఎఫ్ నిలిపేసి పేద ప్రజల మరణానికి కారణమైందన్నారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు ఉన్నారు.

చెక్కుల పంపిణీ.. వినుకొండ: నియోజకవర్గంలో 61 మందికి రూ.36.22లక్షలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. సకాలంలో వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కల్యాణం.. కమనీయం

రొంపిచర్లలో స్వామి వార్ల ఉత్సవమూర్తులు

చిలకలూరిపేట: సంక్రాంతిపాడులో..

రొంపిచర్ల, సంక్రాంతిపాడు(చిలకలూరిపేట గ్రామీణ), పోట్లూరు(శావల్యాపురం), న్యూస్‌టుడే: శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల కల్యాణ వేడుకలు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లోని ఆలయాల్లో ఆదివారం వైభవంగా నిర్వహించారు. రొంపిచర్లలోని ఆలయంలో ఉత్సవ మూర్తులకు వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. అమ్మవారి కల్యాణంలో పలువురు దంపతులు పీటలపై కూర్చోగా, కల్యాణం తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంకమ్మతల్లి, గణనాథుడు, ప్రసన్న వేంకటేశ్వరస్వామికి విశేష అలంకరణ చేశారు. భక్తులకు భారీ అన్నసంతర్పణ చేశారు.

శావల్యాపురం: పోట్లూరులో..

◆ నాదెండ్ల మండలం సంక్రాంతిపాడులో స్వామివార్లను పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కేదారేశ్వరస్వామి ఆలయంలో గంగా పార్వతి సమేత కేదారేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్వాహక కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

◆ శావల్యాపురం మండలం పోట్లూరు శివారు అద్దంకి బ్రాంచి కెనాల్ సమీపంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వారితో పాటు, ప్రకాశం జిల్లా నుంచి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్సై బాజీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

జగన్నాథ పీఠంలో.. నూజండ్ల, న్యూస్‌టుడే: రవ్వారం శ్రీ వేంకటేశ్వర జగన్నాథ పీఠంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ, పూజలు అనంతరం దంపతులు పీటలపై కూర్చొని స్వామి కల్యాణం జరిపించారు. పీఠం నిర్వాహకుడు దుర్గేశ్వరరావు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం నిర్వహించారు.

నోబ్యాగ్ డే పాటించండి

వినుకొండ, న్యూస్‌టుడే: ప్రతి పాఠశాలలో శనివారం నోబ్యాగ్ డేను పాటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ప్రైవేటు పాఠశాలల యజమానులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా అవార్డులు, క్యాష్ రివార్డులు ఇస్తామని తెలిపారు. సబ్జెక్టుల వారీగా నూరుశాతం సాధించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందిస్తామన్నారు.

పాతకోటయ్య ఆలయ రహదారి శుభ్రం

రహదారిలో రాళ్లు తొలగిస్తున్న రైతులు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: కోటప్పకొండపై ప్రముఖ పుణ్యక్షేత్రం త్రికోటేశ్వరస్వామి ఆలయం నుంచి పాత కోటయ్య స్వామి ఆలయం వరకు రహదారిని ఐటీసీ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం బాగు చేశారు. ఈనెల 15న కోటప్పకొండ తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో భక్తులు పాతకోటయ్య స్వామిని దర్శించుకోనున్నారు. రహదారి అంతా రాళ్లు, ముళ్ల చెట్లతో నిండి ఉండటంతో వినుకొండ, నూజండ్ల, శావల్యాపురం, కురిచేడు తదితర ప్రాంతాల నుంచి రైతులు సుమారు వంద మందికిపైగా స్వచ్ఛందంగా తరలివచ్చి రహదారిని శుభ్రం చేశారు. వీరికి ఆలయ అర్చకుడు కోటేశ్వరరావు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

అవీ ఇవీ

నేడు ప్రత్యేక ఆధార్ శిబిరాలు

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలో ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరాలు సోమవారం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. వెల్లటూరు రోడ్డులోని గుడ్‌షెపర్డ్ పాఠశాల, ఎన్నెస్పీ కాలనీలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డులలో మార్పులు, చేర్పులు, నమోదు ఇతరత్రా సమస్యలను ఇందులో పరిష్కరిస్తారని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సమాజ ఉన్నతికి కృషి చేయాలి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ఉద్యోగులు నిజాయతీతో పని చేసి సమాజ ఉన్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. పట్టణంలోని రెడ్‌క్రాస్ హాల్‌లో ఆదివారం ఏపీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తగ్గించాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. బీసీ భవన్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. బీసీ కమిటీ సభ్యుడిగా వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్డీవో మధులత మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులె, సావిత్రిబాయి త్యాగాలను గుర్తుంచుకుని వారి అడుగు జాడల్లో నడిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సంఘం క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు పొందిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీఎల్‌ఎన్ రాయల్‌బాబు, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, మహిళా అధ్యక్షురాలు మౌలాబి, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి స్పందన

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని రావిపాడులో మెడబలిమి ఇన్నయ్య జ్ఞాపకార్థం ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. వైద్యులు ప్రవీణ్, సౌమ్య సుమారు 300 మందికి బీపీ, ఈసీజీ, మధుమేహం తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో లింగంగుంట్ల సొసైటీ ఛైర్మన్ కన్యదారరాజు, రాష్ట్ర తెదేపా దివ్యాంగుల సెల్ ఛైర్మన్ పూదోట సునీల్, పాల్‌రాజు, వెంకట్రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

పౌరాణిక నాటకంలో సన్నివేశం

వినుకొండ, న్యూస్‌టుడే: ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు నాటక అకాడమి సహకారంతో శనివారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన జానపద, పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, బ్రహ్మంగారి జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ మీసాల మురళీ కృష్ణయాదవ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నాటక ప్రదర్శనలు ప్రారంభించారు. అనంతరం ఆయన కళాకారులను శాలువాతో సత్కరించారు. సేవా సంస్థ అధ్యక్షుడు మందా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

గణపవరం టు అరుణాచలం

గణపవరం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : మాఘ పౌర్ణమి పురస్కరించుకుని అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసేందుకు నాదెండ్ల మండలం గణపవరం గ్రామం నుంచి నాలుగు బస్సుల్లో భక్తులు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బస్సులకు పచ్చజెండా ఊపారు. కార్యక్రమంలో మండలనేని వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి వలేటి హిమవంతరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు నియంత్రికల్లో రాగి తీగ చోరీ

ఈపూరు, న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పొలాల్లో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి అందులో రాగి తీగను చోరీ చేశారు. శ్రీనగరు గ్రామం పడమర పొలాల్లో ఏర్పాటు చేసిన రెండు 25 కేవీఏ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను దిమ్మెలపై నుంచి కిందకు పడదోసి వాటిని పగులగొట్టి రాగి తీగ అపహరించారు. నల్లగొండ తండా వద్ద ఎత్తిపోతల పథకానికి ఏర్పాటు చేసిన 63 కేవీఏ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టారు. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన రైతులు రక్తపు మరకలను గుర్తించారు. చోరీ సమయంలో దొంగలకు గాయం అయి ఉంటుందని దీంతో ఉడాయించి ఉంటారని రైతులు అభిప్రాయపడ్డారు.

అనధికారిక బయో ఉత్పత్తుల తరలింపుపై కేసు

ఈపూరు, న్యూస్‌టుడే: ఈపూరులో రెండ్రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ పురుగుమందులను అనధికారిక బయో ఉత్పత్తులుగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. ముప్పాళ్ల రోడ్డు మూల మలుపు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 10 కేసుల బయో మందులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఏవో రామినేని రామారావు సమక్షంలో విచారణ జరిపారు. తనిఖీల్లో దొరికిన బయో ఉత్పత్తులకు ఎటువంటి అనుమతులు, లైసెన్సు లేదని గుర్తించారు. మొత్తం రూ.4.80లక్షలు విలువైన 480 సీసాల బయో ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిందితుడు వినుకొండకు చెందిన కొత్తమాసు రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పరుగు పోటీల్లో సత్తా చాటారు

విజయం సాధించిన జట్ల సభ్యులు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషులు, మహిళల క్రాస్ కంట్రీ పరుగు పోటీల్లో పట్టణానికి చెందిన కృష్ణవేణి డిగ్రీ కళాశాల మహిళ, పురుషుల జట్లు విజయకేతనం ఎగురవేశాయని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. జనవరి 30, 31 తేదీల్లో బాపట్ల జిల్లా ఖాజీపాలెం కేవీఆర్ కేవీఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏఎన్‌యూ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ పురుషుల, మహిళల పరుగు పోటీలు నిర్వహించారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు మహిళల విభాగంలో ప్రథమ, పురుషుల విభాగంలో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన వివరించారు. మహిళ జట్టులో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఎం.శిరీష ఏఎన్‌యూ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికైందని, స్టాండ్ బైగా చౌడేశ్వరి, ఎం.హేమలతను ఎంపిక చేశారని కళాశాల పీడీ ఆదిబాబు తెలిపారు.

ఆర్టీసీ డీఎంగా వేణుబాబు బాధ్యతల స్వీకరణ

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట డిపో నూతన మేనేజర్‌గా వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన భీమవరంలో పనిచేస్తూ బదిలీపై చిలకలూరిపేట డిపోనకు వచ్చారు. గతంలో చిలకలూరిపేట డిపోలో స్టోర్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన రాంబాబు బదిలీపై బాపట్ల ఆర్టీసీ డిపోనకు వెళ్లారు.

(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

వైభవంగా ఓర్వకల్లు తిరునాళ్ల

అమ్మవారు

ఓర్వకల్లు(అచ్చంపేట), న్యూస్‌టుడే: మండలంలోని ఓర్వకల్లులో గంగాదేవి పేరంటాళ్లమ్మ తిరునాళ్ల ఆదివారం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రభలతో తరలివచ్చి, పొంగళ్లతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం చుట్టూ పశువులతో ప్రదక్షిణ చేశారు. దేవాదాయ శాఖ ఈవో కోటేశ్వరరావు, అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ కోటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రుద్రవరం గ్రామస్థులు విద్యుత్తు ప్రభను ఏర్పాటు చేశారు. ముగ్గపూల ఉత్సవం ఘనంగా జరిగింది.

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల శ్రమదానం

పుష్కరఘాట్ వద్ద ముళ్లపొదలు తొలగిస్తున్న వాలంటీర్లు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏపీఆర్‌డీసీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విజయపురిసౌత్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు ఆదివారం చేపట్టినట్లు ప్రిన్సిపల్ నయీమ్‌బాను తెలిపారు. స్థానిక కృష్ణా పుష్కరఘాట్, అంబేడ్కర్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం, సాగరమాత ఆలయ ప్రాంతాల్లో శ్రమదానంతో శుభ్రం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మొహమ్మద్ బాషా, లైబ్రేరియన్ గోపాల్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

?మాదినపాడు గ్రామంలోని పలు వీధుల్లో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు సరిగా పారక దుర్వాసన వస్తోంది. **- ప్రసాద్ కుమార్, స్థానికుడు**

✔ పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- మణికుమారి, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, దాచేపల్లి

వ్యర్థాలకు విలువ.. స్వచ్ఛతకు చేరువ

తంగెడ, నారాయణపురం, దాచేపల్లి, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణతోపాటు ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ రథాలు - వస్తు మార్పిడి విధానం' దాచేపల్లి మండలంలో విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయిన పునర్వినియోగ వ్యర్థాలను అందజేసి, వాటికి తగిన నగదు లేదా అవసరమైన సరకులు పొందుతున్నారు. దీంతో ఓ వైపు చెత్త సమస్య తగ్గుతుండగా.. మరోవైపు కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తోంది.

వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు సేకరించి, సరకులు అందజేస్తున్న సిబ్బంది

మండలానికి మూడు వాహనాలు.. పల్నాడు జిల్లాలో ప్రతి మండలానికి మూడు చొప్పున వాహనాలు కేటాయించగా, దాచేపల్లి మండలానికి ప్రస్తుతం ఒక స్వచ్ఛ రథం మాత్రమే అందుబాటులో ఉంది. అదే వాహనం రోజువారీగా షెడ్యూల్ ప్రకారం పలు గ్రామాల్లో తిరుగుతూ సేవలు అందిస్తోంది. త్వరలో మిగిలిన రెండు వాహనాలు రానున్నాయని అధికారులు తెలిపారు. గతంలో బియ్యం పంపిణీ కోసం ఉపయోగించిన ఎండీయూ వాహనాలను అద్దెకు తీసుకుని, స్వచ్ఛ రథాలుగా తీర్చిదిద్దారు. ముందస్తు సమాచారం ఇచ్చి గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ వ్యర్థాల సేకరణ చేపడుతున్నారు.

కాలుష్యానికి అడ్డుకట్ట.. మండలంలోని ముత్యాలంపాడు, కేసానుపల్లి, తంగెడ, భట్రుపాలెం, పెదగార్లపాడు, తక్కెళ్లపాడు తదితర గ్రామాల్లో చెత్త గుట్టలు పేరుకుపోయి దుర్వాసనతోపాటు దోమలు వ్యాప్తి చెంది.. ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. పంచాయతీ సిబ్బంది నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొని చెత్తను తగలబెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరిగేది. ప్రస్తుతం స్వచ్ఛ రథాల ద్వారా సేకరణతో ఈ సమస్య తగ్గుముఖం పట్టింది. పల్లెలు శుభ్రత దిశగా అడుగులు పడుతున్నాయి.

నిర్వహణకు ప్రభుత్వ సాయం

స్వచ్ఛ రథాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.25 వేల చొప్పున అందిస్తోంది. నిర్వాహకులు మార్కెట్ ధరల ప్రకారం వ్యర్థాలను కొనుగోలు చేస్తున్నారు. కిలో పాత ఇనుము రూ.20, పాత పేపర్లు రూ.15, పుస్తకాలు రూ.10, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ సీసాలు రూ.2, స్టీల్ రూ.20, అల్యూమినియం రూ.120 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వస్తు మార్పిడి విధానం ద్వారా వ్యర్థాలకు విలువ కట్టి, తగిన సరకులు ఇస్తున్నారు. ❖ గత నెల నుంచి స్వచ్ఛ రథ సేవలు ప్రారంభమయ్యాయని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజల సహకారం లభిస్తే మండలాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందన్నారు.

వైద్య శిబిరాలకు స్పందన

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని నార్నెపాడు గ్రామంలో ఆదివారం నరసరావుపేటకు చెందిన నెల్లూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో 250 మంది పరీక్షలు చేయించుకుని, మందులు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శిబిరానికి హాజరైన అందరికీ మొక్కలు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యులు రమేష్, అనూష, హరికృష్ణ సేవలందించారు.

హుస్సేన్‌నగరం(పెదకూరపాడు): హుస్సేన్‌నగరం సచివాలయంలో ఆదివారం మాజీ సర్పంచి మల్లికార్జునరావు, సత్తెనపల్లి ఎల్‌పీజీ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి స్పందన లభించింది. సత్తెనపల్లికి చెందిన కోట సైదయ్య మెమోరియల్ నేత్ర వైద్యశాల వైద్యులు స్తిమిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

నేడు కానుకమాత చర్చి వేడుకలు

రెంటచింతల, న్యూస్‌టుడే: తిరునాళ్లకు కానుకమాత చర్చి ముస్తాబైంది. సోమవారం వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కోలాటాలు, సాంఘిక నాటకాలు, ఎడ్ల పందేలు, పాట కచేరీలు నిర్వహించనున్నారు. 176 ఏళ్లుగా రెంటచింతల చర్చిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. పూర్వం అనంతపురం జిల్లాలో ఏర్పడిన కరవు రక్కసి నుంచి తప్పించుకునేందుకు వందలాది కుటుంబాలు రెంటచింతలకు వలస వచ్చాయి. వారు ప్రార్థనలు చేసుకునేందుకు ఐదెకరాల విస్తీర్ణంలో 1850లో చర్చిని నిర్మించారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో 1978లో సుమారు 3 వేల మంది విశ్వాసులు ఒకేసారి ప్రార్థనలు చేసేలా చర్చిని పునర్నిర్మించారు. ఏసు ప్రభువును శిలువ వేసే సమయంలో 14 స్థలాలు తిప్పారని.. వాటికి గుర్తుగా 14 మందిరాలు నిర్మించారు. ప్రాంగణంలోనే పాఠశాల భవనం, కన్య స్త్రీలకు, విచారణ గురువులు, వృద్ధులకు వసతి గృహాలు ఏర్పాటు చేశారు. కల్యాణ మండపం, వాణిజ్య సముదాయం, యూనియన్ బ్యాంకుకు భవనం నిర్మించి సామాజిక సేవలోనూ తరిస్తున్నారు.

చెన్నకేశవ ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి

ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులు

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: మాచర్లలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ లీలావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జూలకంటి సమక్షంలో ఛైర్మన్ కొమెర అనంతరాములుతోపాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 800 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు కొమెర దుర్గారావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ మధుసూదన్ యాదవ్, నాయకులు ఎనుముల కేశవరెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, కూనిశెట్టి వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం

స్వామికి హారతి ఇస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

మాచవరం, న్యూస్‌టుడే: కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోరుకుంటోందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మల్లవోలులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక శాంతి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆయన ఆలయానికి వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తుల జోలికి వెళ్లినా ఇబ్బంది లేదని, దేవుడి జోలికి వెళితే అంతే సంగతులన్నారు. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసేవరకు వైకాపా నేతలు వెళ్లారని దుయ్యబట్టారు. మల్లవోలు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసింది తెదేపా ప్రభుత్వంలోనే అన్నారు. కల్యాణ మండపం, పొలం బాటలకు గతంలో నిధులు మంజూరు చేశామని, ప్రస్తుతం ఆలయ ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

లక్ష్మీ నృసింహుడి కల్యాణం

మాచవరం: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం మల్లవోలులో వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కల్యాణం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

మేరు సంఘం కార్యవర్గ ఎన్నిక

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం పట్టణ, మండల మేరు సంఘీయులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల సంఘం అధ్యక్షుడిగా వెన్ను సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా మల్లికార్జునలను ఎన్నుకున్నారు. తెదేపా పట్టణ మహిళా అధ్యక్షురాలు నిర్మలను సత్కరించారు.

అపూర్వ సమ్మేళనం

పూర్వ విద్యార్థులతో ఉపాధ్యాయులు, వార్డెన్లు

రెంటచింతల, న్యూస్‌టుడే: రెంటచింతలలో జర్మనీ దేశస్థుల ఆర్థిక సహాయంతో కేఎన్‌హెచ్ పేరిట వసతి గృహాన్ని నిర్వహించారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. ఆదివారం స్థానిక లూథరన్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు సమావేశం అయ్యారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. రోజంతా ఉత్సాహంగా గడిపారు.

శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష 3న

అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలపై ఈనెల 3న సమన్వయ సమీక్ష సమావేశం జరుగుతుందని తహసీల్దార్ డానియేలు తెలిపారు. ఆర్డీవో రమణకాంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమీక్షిస్తారన్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరవుతారన్నారు.

రెండోరోజు సైన్సు ప్రదర్శన

పిడుగురాళ్ల: పట్టణంలోని వివేకానంద పాఠశాలలో రెండోరోజు ఆదివారం విద్యార్థులు సైన్సు ప్రదర్శన నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నమూనాలు తిలకించారు.

సభ్య సమాజం తలదించుకునేలా వైకాపా నాయకుల వ్యాఖ్యలు

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాచర్లలో విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేశారన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ నోరు జారి మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతుంటే.. జగన్ మాత్రం కుల, మతాలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆయన పాదయాత్ర కాదు పొర్లుదండాల యాత్ర చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికే 151 నుంచి 11 సీట్లకే పరిమితం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. అంబటి, జోగి రమేష్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రిని కోరారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు కేశవరెడ్డి, దుర్గారావు, మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు, మధు పాల్గొన్నారు

కుల రాజకీయాలు మానాలి

మాట్లాడుతున్న కాపు నాయకులు

దాచేపల్లి, న్యూస్‌టుడే: కులాల మధ్య చిచ్చుపెట్టి వైకాపా రాజకీయ పబ్బం గడుపుతోందని కూటమి పార్టీ కాపు నాయకులు ఆరోపించారు. దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. అంబటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. క్షమాపణ చెప్పాలని కూటమి కార్యకర్తలు అంబటి ఇంటికి వెళితే వారిని రెచ్చగొట్టేలా దుర్భాషలాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దివంగత నేత వంగవీటి మోహనరంగాతో అంబటిని పోల్చడం తగదన్నారు. తప్పును కప్పిపుచ్చేందుకు కాపు కులాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. నాయకులు నారాయణ, తంగెళ్ల శ్రీనివాసరావు, తోట వెంకటేశ్వర్లు, నిమ్మయ్య, గిరి, భాస్కరరావు, వేముల తిరుమల కుమార్, అంబటి మల్లి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి పల్లకీసేవ

అడిగొప్పల(దుర్గి), న్యూస్‌టుడే: అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి పల్లకీసేవ ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారి సన్నిధికి తరలివచ్చారు. బిందెతీర్థం, అభిషేకాలు, నక్షత్రహారతి, చండీహోమం, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, ఈవో, ఏసీ ఆదిశేషనాయుడు పర్యవేక్షించారు.

అంబటి మురికి వ్యాఖ్యలపై ఆగ్రహం

సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో ఆందోళన

వెన్నాదేవి గ్రామం వద్ద నిరసన

పెదకూరపాడులో..

పిడుగురాళ్లలో సీఐ వెంకట్రావుకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

కారంపూడిలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి అంజయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన మురికి, అసభ్య వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. అంబటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు. అంబటి దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. అధికారంలో ఉన్న అయిదేళ్లు ఇష్టారాజ్యంగా అందరిపై నోరు పారేసుకున్న జగన్ అండ్ కో తీరు ప్రతిపక్షంలోనూ మారలేదన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. ఆయనను శిక్షించాలని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. **- న్యూస్‌టుడే, బృందం**

సంకల్ప యాత్రకు సంఘీభావం

బండ్ల గణేష్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రవీణ్

పెదకూరపాడు, న్యూస్‌టుడే: సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్రకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంఘీభావం తెలియజేశారు. ఆదివారం కడప జిల్లా మైదుకూరుకు చేరుకున్న బండ్ల గణేష్‌ను ఎమ్మెల్యే కలిశారు. యాత్ర జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఫ్లెక్సీ తొలగించాలని సీఐకి వినతి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నిజం అంటూ పట్టణంలోని అమరావతి బస్టాండులో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించాలని, దానిని ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు సీఐ నాగమల్లేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత వైకాపా కార్యాలయం నుంచి పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శ్రీరామ పట్టాభిషేకం

గజ వాహనంపై శ్రీరాముడు

75త్యాళ్లూరు(పెదకూరపాడు), న్యూస్‌టుడే: శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవంతో 75త్యాళ్లూరు కోదండ రామస్వామి ఆలయం పులకించింది. నిత్యపూర్ణాహుతి అనంతరం అశ్వ, గజ వాహనంపై శ్రీరాముడు ఊరేగాడు. శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో పట్టాభిషేక వేడుక సాగింది. స్వామి గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తుల కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.

కావడి మోసి.. మొక్కు చెల్లించి

కావడితో వస్తున్న భక్తులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని వెంకటపతికాలనీలో శ్రీలక్ష్మి ప్రత్యంగిరా అమ్మవారి పీఠంలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా ఆదివారం కావడి ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి పీఠం నుంచి పురవీధుల్లో భక్తులు కావడిని మోస్తూ భజనలు చేశారు. అనంతరం స్వామి కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. గురూజీ మధుసూదనరావు, మాతాజీ శ్యామలమ్మ పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి వైభవం

పిడుగురాళ్లలో వేంకన్న కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం వెనుక ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి అర్చకులు హనుమాన్ దీక్షితులు, రంగనాథ్, సింగరాచార్యులు కల్యాణ క్రతువు జరిపించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు జంగా కృష్ణమూర్తి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. దేవస్థానం అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఇనిమెట్లలో ఉత్సవమూర్తులు

రాజుపాలెం: ఆకులగణపవరం, బలిజేపల్లి గ్రామాల్లో కల్యాణోత్సవం, ఉత్సవమూర్తుల గ్రామోత్సవం నిర్వహించారు. ఇనిమెట్లలో కల్యాణ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణం జరిపారు.

తిరుపతమ్మ కల్యాణోత్సవం

బెల్లంకొండలో దేవతామూర్తులు

శాంతి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

న్యూస్‌టుడే, బృందం: బెల్లంకొండ, గురజాల, సత్తెనపల్లి, ముప్పాళ్ల, మాచవరం, రాజుపాలెం తదితర మండలాల్లో తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్యస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. మహాచండియాగం, శాంతి కల్యాణ యాగం నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కల్యాణం అనంతరం గ్రామోత్సవం, పసుపు, కుంకుమ బండ్ల ఊరేగింపు కనుల పండువగా సాగింది.

ప్రైవేటు ఉద్యోగి మృతి

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: సత్తెనపల్లి-పిడుగురాళ్ల రైలు మార్గంలో ధూళిపాళ్ల సమీపంలోని రైలు పట్టాల పక్కన కందకట్ల భానుప్రకాష్(38) మృతదేహం లభ్యమైంది. పెదకూరపాడులో నివసిస్తున్న భానుప్రకాష్ పిడుగురాళ్లలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు రైలులో పెదకూరపాడు నుంచి పిడుగురాళ్లకు రాకపోకలు సాగించేవాడు. గత నెల 23న విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నట్లు భార్య మల్లేశ్వరికి తెలిపాడు. రాత్రికి ఇంటికి చేరలేదు. మరునాటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆచూకీ కోసం బంధువులను వాకబు చేసినా ఫలితంలేదు. అతడి భార్య పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు మృతదేహం పడిన ప్రాంతాన్ని చరవాణి ద్వారా పోలీసులు ఆదివారం గుర్తించారు. దృష్టిలోపం వల్ల రైలు ద్వారం నుంచి కిందపడి ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు. నడికుడి రైల్వే పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.

గ్రాసానికి వెళ్లి.. విగతజీవిగా మారి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన పోషకుడు కుంటలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన బలుసుపాడులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై గిరిబాబు, స్థానికుల వివరాల మేరకు బలుసుపాడు గ్రామానికి చెందిన పశుపోషకుడు బాబురావు(62) గేదెలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పశువులకు గ్రాసం కోసం గ్రామ శివారులో గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. పొలానికి వెళ్లిన అతను ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా పంట కుంటలో విగతజీవిగా కనిపించాడు.

భయం గుప్పిట్లో ప్రయాణం

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే

ఇవీ ప్రధాన సమస్యలు


మాడుగుల - గురజాల మధ్య వాగుపై రక్షణలేని వంతెన

గురజాల డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు సాగించే వంతెనలపై ప్రయాణం సాగించాలంటే భయం భయంగా మారింది. వీటికి ఇరువైపులా రక్షణ గోడలు లేవు. పాదచారులు, ప్రయాణికులు జాగ్రత్తగా దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ దారుల్లో పంట కాలువలపై చిన్న వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. రోడ్డు అంచులు జారి ప్రమాదకరంగా మారాయి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయా గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గురజాల నుంచి మాడుగుల, పల్లెగుంత నుంచి గోగులపాడు, దాచేపల్లి నుంచి మాదినపాడు, భట్రుపాలెం, అలాగే పిడుగురాళ్ల, మాచవరం మండలాలకు వెళ్లే రహదారులు ఇరుగ్గా ఉండటంతో పాటు వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చోదకులు వాహనాన్ని రహదారి అంచుల్లోకి తీసుకెళ్లిన సందర్భంలో ఏమాత్రం అదుపుతప్పినా వంకల్లోకి పడిపోయే ప్రమాదం ఉంది. రాత్రిళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వంతెనల వద్ద రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

◆ గతేడాది కారంపూడి నుంచి సిమెంట్ బస్తాలతో హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో చర్లగుడిపాడు నల్లవాగు సమీపంలో అదుపుతప్పి లారీ కాలువలో పడిపోయింది. సుమారు 100 బస్తాల సిమెంటు నీటిలో కలిసిపోయింది. దుర్గి మండలానికి చెందిన ఓ వ్యక్తి గురజాల వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో గాడిదల వాగు వద్ద అదుపుతప్పి పడిపోవడంతో గాయాలపాలయ్యాడు.



(c) eenadu

చిరకాల దారి.. చేరుతోంది దరి

- 3 జిల్లాల రహదారికి మహర్దశ
- పీపీపీ విధానంలో సీఆర్‌ఆర్ మార్గం పనులు

న్యూస్‌టుడే - బొబ్బిలి, పార్వతీపురం

మూడు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాను అనుసంధానం చేసే చిలకపాలెం - రామభద్రపురం-రాయగడ (సీఆర్‌ఆర్) రహదారి అభివృద్ధికి అడుగుపడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హాం)లో విస్తరణకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఇక పనులకు కదలిక వచ్చినట్లే.

బొబ్బిలి పట్టణ పరిధిలో అధ్వానంగా సీఆర్‌ఆర్ రహదారి

- విస్తరించనున్న దూరం: 131 కి.మీలు
- నిర్మాణ వ్యయం: రూ.1,172 కోట్లు
- భూసేకరణ, ఇతర వ్యయాలు: రూ.363 కోట్లు

ఏం చేస్తారంటే

రద్దీగా ఉన్న గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వరుసలుగా.. మిగిలినచోట్ల పది మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా దీన్ని విస్తరించనున్నారు. ప్రైవేటు ఏజెన్సీ అంతా చూస్తోందని, టెండరు అయ్యాక పనులు జరుగుతాయని ర.భ.శాఖ సహాయక ఇంజినీరు అప్పలరాజు తెలిపారు.

పదేళ్లుగా ప్రతిపాదనల్లో నలిగి

ఈ రహదారి విస్తరణ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. వైకాపా హయాంలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారే తప్ప నిధుల కేటాయింపు జరగలేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరమీదకు వచ్చింది. ఓ ప్రైవేటు ఏజెన్సీ సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపింది.

అందుబాటులోకి వస్తే..

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరమవుతుంది.

- ఒడిశాలోని కొరాపుట్, నవరంగపూర్, జయపురం ప్రాంతాల నుంచి రామభద్రపురం, రాజాం మీదుగా బ్రహ్మపుర వరకు రోజూ బస్సులు నడుస్తున్నాయి.
- విశాఖ, విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ, రాయపూర్‌కు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
- రాయపూర్, బిలాయ్‌లో పలు పరిశ్రమలు ఉండడంతో విశాఖ పోర్టు నుంచి ముడిసరకు వెళ్తోంది.
- సాలూరు, బొబ్బిలి నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు లేవు. దారి మెరుగైతే అవి నడిపే అవకాశం ఉంది.

వైభవం.. శ్రీచక్రస్నానం

తోటపల్లి వేంకటేశ్వరస్వామికి నాగావళి నదీతీరాన వైభవంగా శ్రీచక్రస్నానం పూజలు ఆదివారం జరిగాయి. ప్రధానార్చకుడు వి.వి.అప్పలాచార్యులు ఆధ్వర్యంలో తొలుత వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. స్వామికి నదీతీరాన పంచామృతాభిషేకం, గంధాభిషేకం నిర్వహించారు. – న్యూస్‌టుడే, గరుగుబిల్లి

అక్కడ పద్దు.. ఇక్కడ ఫలితం

ఈనాడు, విజయనగరం
న్యూస్‌టుడే, పార్వతీపురం

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్‌లో భాగంగా దీర్ఘకాల లక్ష్యాల ఆకాంక్షలు సిద్ధించేలా అభివృద్ధిని ప్రతిపాదించారు. పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఇతర రంగాలకు చేయూతనిచ్చేలా పద్దులో పొందు పరిచారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకు చేయూత అందించేలా ఈ కేటాయింపులు కనిపిస్తున్నాయి.

జల్‌జీవన్ మిషన్‌కు రూ.67,363 కోట్లు

గ్రామాల్లో నిలిచిపోయిన పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో రెండు వేల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బకాయిపడిన బిల్లులు చెల్లించేందుకు, పనులు కొనసాగించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

పీఎంఈజీపీకి రూ.4,500 కోట్లు

ఈ పథకంలో రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు వీలవుతుంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది ఈ పథకానికి సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేశారు. ఈసారి మరింతమందికి అవకాశం లభించనుంది.

ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లు

నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని ఎంఎస్ఎంఈ పార్కులకు రూ.44 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దస్త్రాలు సిద్ధం చేశారు. స్థలాల సమస్య కొలిక్కి రాకపోవడంతో నిలిచిపోయింది.

రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు

ఈ నిధులతో రహదారులు కొంత మేర మెరుగుపరచుకోనేందుకు అవకాశం కలుగుతుంది. మన్యం జిల్లాలో 1029.539 కిలోమీటర్ల రహదారులున్నాయి. కోటిపాం, తోటపల్లి రెగ్యులేటరు వద్ద, నీలకంఠాపురం, సీతంపేట వంటి ప్రాంతాల్లో పాత వంతెనలున్నాయి. వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాల్సి ఉంది. పునర్నిర్మాణ పనులకు నిధులు వినియోగిస్తే జిల్లాలో రవాణామార్గాలు మెరుగవుతాయి.

'పూర్వోదయ'తో పర్యాటకాభివృద్ధి

'పూర్వోదయ' కింద పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల జిల్లాకు కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పర్యాటక కేంద్రాలను కొత్తగా గుర్తించి, ఆదాయ మార్గాలుగా మలిచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. భామినిలో రెండు కేంద్రాలు, గుమ్మలక్ష్మీపురంలో నాలుగు, పాచిపెంటలో మూడు, సాలూరులో నాలుగు, సీతంపేటలో నాలుగు కేంద్రాలను గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వీటికి 'పూర్వోదయ'లో స్థానం కల్పిస్తే ఫలితం ఉంటుంది.

జీడి రైతులకు ఆర్థిక లాభం

జీడిపప్పు, కొబ్బరి పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రం ప్రతిపాదించింది. జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను 48 వేల మంది రైతులు పండిస్తున్నారు. ఇందులో 80 వేల ఎకరాల్లో జీడి ఉంది. జీడి పిక్కలను రైతులు వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. సీతంపేట, పార్వతీపురాల్లో జీడిపప్పు తయారీ కేంద్రాలను ఐటీడీఏలు ఏర్పాటు చేసినా.. అనుకున్న స్థాయిలో సాగని పరిస్థితి. ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు చేపడితే గిరిజనుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే వీలుంది. దీని వల్ల 80 వేల ఎకరాల్లో జీడి పండిస్తున్న గిరిజన, రైతులకు లాభసాటిగా ఉంటుంది.

పార్వతీపురంలో జీడిపప్పు తయారీ పరిశ్రమలో కార్మికులు

ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు

విజయనగరం జిల్లాలో 240 పంచాయతీల్లో 68,102 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీనిని లక్ష ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మరింత ప్రోత్సాహం అందనుంది. మన్యం జిల్లాలో 69,956 ఎకరాల్లో 55వేల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో 200 క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ఇందులో ప్రతి 50 హెక్టార్లకు 125 మంది రైతులతో ఒక క్లస్టరుగా గుర్తించి రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతుల పంటలను సత్వర ధ్రువీకరణ చేపడితే మార్కెట్లో మంచి ఆదాయం లభించేందుకు వీలుకలుగుతుంది.

సోలార్ ప్యానెల్స్ కీలక మెటీరియల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తొలగింపు

విజయనగరం జిల్లాలో 4,825 మంది 15,370 కిలోవాట్ల సామర్థ్యంతో యూనిట్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ధరలు దిగి వస్తాయని అంచనా వేస్తున్నారు.

అందరికీ మేలు జరిగే బడ్జెట్

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకూ మేలు కలిగేలా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్నతరహా పరిశ్రమలకు రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉందన్నారు.

సకల సదుపాయాలతో వసతి గృహం

శంకుస్థాపన శిలాఫలకం వద్ద ఎమ్మెల్యే విజయచంద్ర, తదితరులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: దూరప్రాంత పేద విద్యార్థుల కోసం సకల సదుపాయాలతో వసతి గృహాలను సిద్ధం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. ఆదివారం కొత్త బెలగాంలో పీఎం అజయ్ పథకం కింద రూ.3 కోట్లతో మంజూరైన ఎస్సీ బాలుర వసతి గృహం భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, మాట్లాడారు. 100 మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలతో చదువుకునే విధంగా భవనం నిర్మిస్తామని చెప్పారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. జిల్లాకు రావాల్సిన అన్ని సదుపాయాలు, భవనాలు ఏడాదిలో సమకూరేలా ప్రయత్నిస్తామన్నారు.

డిసెంబరు నాటికి అమృత్ భారత్ స్టేషన్ల పూర్తి

కొత్తవలస: వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో 15 అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణాలు ఈ ఏడాది డిసెంబరు 26 నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఒక్కొక్క స్టేషన్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పార్కులో షటిల్ కోర్టు, మహిళ ఉద్యోగుల విశ్రాంతి భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. పీడబ్ల్యూఐ కార్యాలయంలో ఏటీ వెల్డింగ్‌పై నిర్వహించిన సేఫ్టీ సెమినార్‌లో భద్రత ప్రమాణాలపై సిబ్బందికి సూచనలు చేశారు.

ఆదివాసీ కళ.. ఆదాయ కాంతులు నింపేలా..

- గిరిజన యువతకు శిక్షణ.. ఉపాధి

వస్తువులపై ముచ్చట గొలిపేలా చిత్రాలు

న్యూస్‌టుడే, సీతంపేట

అంతరించిపోతున్న ఆదివాసీ చిత్రకళ(సవర సంస్కృతి చిత్రకళ)కు జీవం పోస్తున్నారు గిరిజన యువత. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సృజనాత్మకతను జోడిస్తున్నారు. తాము ఆదాయం సంపాదిస్తూ.. న్యూహోప్ ఫౌండేషన్ సహకారంతో మరికొందరికి తర్ఫీదు ఇస్తున్నారు. సీతంపేట సవర ట్రైబల్ ఆర్టిజన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరిట కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారు. వీరికి హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి చేయూతనిస్తున్నారు.

సీతంపేటలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు

- నాటి గిరిజనుల ఆహార అలవాట్లు, వ్యవసాయం, దైవారాధన తదితరాలు నేటితరం కొనసాగిస్తున్నారు. ప్రత్యేక వేషధారణలతో సందడి చేస్తుంటారు. ఈ విశేషాలన్నీ చిత్రకళతో పరిచయం చేస్తున్నారు. ఇన్నాళ్లు గోడలకే పరిమితమైన ఈ చిత్రాలు.. దుస్తులు, గృహోపకరణాలు, టీ కప్పులు, సాసర్లు, బెంచీలు, హాట్ బాక్స్‌లు, పెన్లు, బ్యాగులు, ప్లేట్‌లు, ఫొటో ఫ్రేమ్‌లపై వేస్తున్నారు. వాటికి విజయవాడ లేపాక్షి హ్యాండీ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్.. ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. పలుచోట్ల స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. సీతంపేట పీఎమ్మార్సీ, ముత్యాలు, రెల్లిగూడలో శిక్షణ ఇస్తూ, మెలకువలు నేర్పుతున్నారు. ఇప్పటి వరకు 200 మందికి పైనే శిక్షణ ఇచ్చారు.

ప్రోత్సాహం అందిస్తున్నాం..

గిరిజన యువతకు చిత్రకళలపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సొంతంగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా పురోగతి సాధించేలా ప్రోత్సహిస్తున్నాం. 300 మందికి టూల్ కిట్‌లు అందించాం. శిక్షణ సమయంలో రోజుకు రూ.300 చొప్పున ఇస్తున్నాం. ఆరు రోజులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తూ, రోజుకు రూ.800తో పాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. అపిట్కో సహకారంతో రూ.70 లక్షలతో ఫెసిలిటీ సెంటర్ నిర్మాణం చేపడతాం.

– బి.అనిల్‌కుమార్, డైరెక్టర్, సవర చంద్రశేఖర్, ఎండీ, సీతంపేట సవర ట్రైబల్ ఆర్టిజన్ ప్రొడ్యూసర్ కంపెనీ

ఇక సికిల్‌సెల్ నిర్ధారణ ఇక్కడే..

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే

వ్యాధి నిర్ధారణ ఏర్పాటుచేసిన పరికరం

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ జిల్లాలోనే అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన ఆధునిక పరికరాన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన పరికరాన్ని జిల్లా ఆసుపత్రిలో సిద్ధం చేశారు. రూ.35 లక్షలు ఖరీదు చేసే ఈ పరికరం కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్రం, శ్రీకాకుళం జిల్లా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్థిక సహకారంతో సమకూరింది. ఇటీవల సంబంధిత ఇంజినీరింగ్ నిపుణులు సేవలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసి వెళ్లారు. ల్యాబ్ సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించారు.

- జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా బాధితులు ఎక్కువ. ప్రస్తుతం 304 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 4,808 మంది వాహకులుగా ఉన్నట్లు ఇటీవల నిర్ధారించారు. వారసత్వంగా వచ్చే ఈ తీవ్రమైన రక్తహీన మహమ్మారి నిర్ధారణకు ఇబ్బందులు ఏర్పడేవి. నమూనాలు సేకరించి.. పరీక్షలకు విశాఖకు పంపేవారు. దీనివల్ల ఫలితాలు రావడానికి సమయం పట్టేది. జిల్లా యంత్రాంగం కృషి ఫలితంగా ఎన్‌సీపీఎల్ సహకారంతో పరికరం సమకూరింది. ఇక నుంచి నిర్ధారణ పరీక్షలు స్థానికంగానే జరుగుతాయని డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు తెలిపారు.

రూ.లక్షల ఖర్చు నీరుగార్చేశారు..



సాలూరు పట్టణంలోని సామాజిక మరుగుదొడ్ల భవనమిది. రూ.5.50 లక్షలతో నిర్మించి ఏడాది వరకు బాగానే వినియోగించారు. తరువాత బోరు మరమ్మతులకు గురవ్వడంతో ఇలా వదిలేశారు. చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ రత్నకుమార్ అన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

అడ్డగోలుగా తవ్వుకో.. అడ్డుకోరు తరలించుకో

ఇసుకాసురులు నదులు, గెడ్డలు, వాగులు అనే తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వుకుపోతున్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా భారీ వాహనాల్లో తరలించి. . రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుని కాసులు చేసుకుంటున్నారు. ఫలితంగా సాగు, తాగునీటి వనరులు నిల్వ సామర్థ్యాన్ని కోల్పోవడంతోపాటు గోతులమయంగా మారి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఉచితం మాటున నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. యంత్రాంగం చోద్యం చూస్తోంది. – న్యూస్‌టుడే, సీతానగరం, పార్వతీపురం పట్టణం, సాలూరు, పాలకొండ

పక్కనే కార్యాలయాలు.. అయినా పట్టించుకోరు

వంతెనలకు చుట్టూ 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉంది. సీతానగరం సమీపంలో 36వ రాష్ట్ర రహదారిపై ఇటీవల నిర్మించిన నూతన వంతెన పక్కనే సువర్ణముఖి నదిలో నీరు ఉన్నా.. తహసీల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయం పక్కనే ఉన్నాయి. అయినాసరే ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. వారధి పై నుంచి ఇదంతా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోపక్క పెదంకలాం ఆనకట్ట దిగువన ఇసుక మేటలను అనధికారికంగా ఏర్పాటు చేసి గరుగుబిల్లి, బలిజిపేట మండలాలకు తరలిస్తున్నారు.

- బూర్జ రేవులో మరో రకం దందా సాగుతోంది. నది నుంచి ఇసుకను నాటు బండ్లపై ఒడ్డుకు చేర్చి, అక్కడి నుంచి ట్రాక్టర్లపై పార్వతీపురం, బొబ్బిలి పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

- సాలూరు నియోజకవర్గం పరిధిలో పాచిపెంట, సాలూరు ప్రాంతంలోని దుగ్గసాగరం, పట్టణ సమీపంలోని నది నుంచి, మామిడిపల్లి, శివరాంపురం, తోనాం ప్రాంతాలతోపాటు కాకులతోట, గుమడాం తదితర ప్రదేశాల నుంచి ఇసుక తరలిపోతోంది. ప్రధానంగా వేగావతి, సువర్ణముఖి, గోముఖి నదుల నుంచి తరలించి. తీర ప్రాంతాన్ని బలహీనపరుస్తున్నారు.

వంతెనలు, భూగర్భబావులకు ముప్పు

సీతానగరం పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలతో సమీపంలోని ఎనిమిది భూగర్భజల బావులు దెబ్బతింటున్నాయి. ఏటా సామర్థ్యం తగ్గిపోయి తాగునీటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడ రెండు మెగా రక్షిత, ఆరు చిన్న తాగునీటి పథకాలున్నాయి. 28 గ్రామాలకు ఇవే ఆధారం. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువ అవుతోందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- సీతానగరం, మక్కువ మండలాల సరిహద్దు ప్రాంతం ఆనకట్ట గర్భంలో ఇసుకను తవ్వుతున్నారు. ● పాలకొండ నియోజకవర్గంలో వీరఘట్టం మండలం కిమ్మి, బిటివాడ ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుకను తరలిస్తున్నారు. పాలకొండ పరిసర ప్రాంతాల్లోని అన్నవరం, అంపిలి నుంచి యథేచ్ఛగా పట్టుకుపోతున్నారు. కిమ్మి వంతెన దెబ్బతింటోంది.

చర్యలు తీసుకుంటాం..

నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలను అప్రమత్తం చేస్తాం. వంతెనలు, ఆనకట్టలు, తీర ప్రాంతాల సమీపంలో తవ్వకాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.

– ప్రసన్నకుమార్, రాధాకృష్ణ, నీలకంఠరావు, తహసీల్దార్లు, సీతానగరం, పాలకొండ, సాలూరు

ఆసుపత్రి భవనాల ప్రారంభం నేడు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ప్రాంతీయాసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలు, ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.45 గంటల మధ్యలో విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి వీటిని ప్రారంభిస్తారన్నారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ బి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే — ప్రతి ఆదివారం శెలవు

వైకల్యం కాళ్లకే.. కలలకు కాదు..

పేదరికం కాళ్లకు బంధాలేసింది. . అంగవైకల్యం అడుగడుగునా అడ్డుగా నిలిచింది.. చిన్నతనం నుంచి కష్టాలు వెంటాడినా.. ఆ యువకుడు వెనుదిరగలేదు. చేతులనే తన ఆటకు లక్ష్యంగా చేసుకున్నారు. పతకాలు కొల్లగొడుతున్నారు విజయనగరానికి చెందిన పైడి రాము. డిస్కస్‌త్రోలో సత్తా చాటుతూ వచ్చేనెల 5 నుంచి 14 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు దేశం తరఫున హాజరుకానున్నారు.

- నగరంలోని గాంధీనగర్‌కు చెందిన రామును 11 నెలల వయసు నుంచే పోలియో మహమ్మారి వెంటాడుతోంది. దీంతో రెండు కాళ్లూ రాక ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూనే పెంచారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. స్నేహితుల సలహాతో ఏయూలో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై.. తర్వాత పాలిటెక్నికల్ కోర్సులో చేరారు. సాయంత్రం వేళల్లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలోనే ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో సాఫ్ట్‌వేర్ శిక్షణ తీసుకుని ఉద్యోగం పొందారు. అప్పటికే అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ప్రధానంగా డిస్కస్‌త్రోలో పలు విభాగాల్లో పోటీ పడుతూ పతకాలు సాధించారు.

– న్యూస్‌టుడే, విజయనగరం బాబామెట్ట



డిస్కస్‌త్రో సాధన చేస్తున్న రాము

సాధించిన విజయాలివీ..

- 2016: దుబాయ్- ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో(డిస్కస్‌త్రో) రెండో స్థానం
- 2018: బెంగళూరులో జరిగిన పారా అంతర్జాతీయ మీట్‌లో రజతం
- 2022: పోర్చుగల్‌లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీలకు దేశం తరఫున హాజరు
- గతేడాది బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో కాంస్యంతో మెరిశారు. త్వరలో జపాన్‌లో నిర్వహించే పారా ఏషియన్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే పతకాలు సాధిస్తున్నట్లు రాము తెలిపారు.

ఉపాధికి సోపానం.. భవిత భద్రం

వైటీసీల్లో శిక్షణ ప్రారంభం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని చదువుకున్నా.. ఉద్యోగం సాధించలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ గిరిజన యువతకు వారి అభిరుచులకు తగ్గట్టుగా శిక్షణ, సరైన ప్రోత్సాహంతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కృషిచేస్తోంది. ఈ సంస్థ పలు రకాల వృత్తి విద్యా శిక్షణ కోర్సులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగ యువతీ, యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో తెదేపా హయాంలో గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరులో యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ)ను నిర్మించారు. గతంలో పలు రకాల శిక్షణలు అందించడంతో ఎంతో మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

కూటమితో పూర్వవైభవం

కూటమిప్రభుత్వం వైటీసీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. మహిళలకు అగర్‌బత్తి, ఫినాయిల్ తయారీ, పురుషులకు నాలుగు చక్రాల వాహనం డ్రైవింగ్‌లో 45 రోజులు శిక్షణ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అంతేగాక పోటీ పరీక్షలకు సైతం ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి శిక్షణలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వైటీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. శిక్షణల ఊసే లేకపోవడంతో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగ గిరిజన యువతకు శిక్షణ కల్పించి వారు ఉపాధి పొందేలా ఐటీడీఏ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. శిక్షణలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికాభివృద్ధివైపు అడుగులు వేయాలి. స్వయం ఉపాధి పొందుతూనే ప్రభుత్వ కొలువులు కోసం సాధన చేయాలి. – ఎస్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

అడిగి అలిసిపోయాం.. అడుగేయలేక నిలిచిపోయాం

ఓ వైపు వేగావతి నది, మరోవైపు కూరాకుల గెడ్డతో మూడు వైపులా నీరే ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామానికి అవస్థలే.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు.. రాకపోకలకు నిత్యం ఇక్కట్లే.. ఇదీ సాలూరు మండలం పెదపారన్నవలస గ్రామస్థుల దుస్థితి. బయటకు వచ్చేందుకు వంతెన లేక ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. 2021లో చినబోరబంద ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి పారన్నవలస వరకూ సీసీ రోడ్డు నిర్మాణానికి, కూరాకుల గెడ్డపై మినీ వంతెన నిర్మాణానికి రూ.135 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ పూర్తి చేసి అదే ఏడాది డిసెంబర్‌లో వారధి పనులు ప్రారంభించారు. పిల్లర్లు వేసిన తర్వాత బిల్లుల రాక పోవడంతో నిలిపేశారు. నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో గ్రామస్థులు చేసేది లేక ఇనుపరేకులు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తోడు రహదారి రాళ్లు తేలి ఇబ్బందిగా మారింది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు ఆగాయని, కొత్తగా ప్రతిపాదనలు చేస్తామని, నిధులొస్తే ప్రారంభిస్తామని పీఆర్ ప్రాజెక్ట్స్ ఏఈ శంకరరావు తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

ఉత్తరాంధ్ర ప్రగతికి నిధులు

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కృషితో కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట వేసింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు కేటాయించడంతో నిర్మాణానికి మంచి రోజులొచ్చాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. మైనింగ్ మిషన్ తీసుకురావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు అనుసంధానంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి – కిమిడి నాగార్జున, తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు

మహిళాశక్తికి ఆర్థిక తోడ్పాటు

కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి, మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునిస్తోంది. దేశంలోనే ఎక్కువ మంది లక్‌పతి దీదీలు రాష్ట్రంలో ఉన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి ఈ బడ్జెట్ ఊతమిచ్చినట్లయింది. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగి 20 శాతం వృద్ధిని సూచిస్తోంది. భూ ఖనిజాల ప్రాజెక్టు వృద్ధిపై రాష్ట్రానికి చోటు లభించడం శుభ పరిణామం. – కొండపల్లి శ్రీనివాస్, మంత్రి

యువశక్తికి ప్రోత్సాహం

విద్య ద్వారా సాధికారత సాధించడమే లక్ష్యంగా బడ్జెట్‌ను పొందుపర్చారు. ప్రతి జిల్లాలో బాలికలకు వసతిగృహాలు ఉండేలా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. విద్యపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చేలా అయిదు అకడమిక్ జోన్ల ఏర్పాటు, మహిళలను ప్రోత్సహించేందుకు శ్రీమార్ట్ పథకం, క్రీడా శిక్షణ కేంద్రాలు, వైద్య, ఫార్మా రంగంలో పరిశోధన కేంద్రాలు, పశు వైద్యం, మానసిక వైద్యానికి వైద్య కళాశాలలు, ఫార్మసీ సంస్థల ఏర్పాటు యువతను ముందుకు నడిపిస్తాయి. – అదితి గజపతిరాజు, ఎమ్మెల్యే, విజయనగరం

ఉన్నత విద్యకు పెద్దపీట

విద్యను ఉపాధి, పారిశ్రామిక అవకాశాలకు సమీపంగా తీసుకెళ్లే నిర్ణయాలు యువతకు మేలు చేస్తాయి. విశ్వవిద్యాలయాల టౌన్‌షిప్‌లతో యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతాయి. విద్య- ఉపాధి మధ్య అంతరం తగ్గించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు శుభపరిణామం. కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లతో డిజైన్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ తదితర రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. – డా.ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, విద్యావేత్త

తాటిపూడి.. నిర్వహణకు నీళ్లొదిలేశారు..

నిధుల రాక.. పనులు చేయక

న్యూస్‌టుడే, తాటిపూడి(గంట్యాడ)

అతి తక్కువ వ్యయంతో మూడు కొండల మధ్య కట్టిన జలాశయం తాటిపూడి. 1968వ సంవత్సరంలో కేవలం రూ.1.92 లక్షల వ్యయంతో మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాలకు చెందిన 35 గ్రామాల్లో ఉన్న 15,358 ఎకరాలకు ఖరీఫ్ కాలానికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. విశాఖవాసులకు రోజుకు 11 మిలియన్ గ్యాలరీల నీరు అందిస్తుంది. ప్రతిగా జీవీఎంసీ జలాశయ నిర్వహణ కోసం జలవనరుల శాఖకు ఏటా రూ.12 లక్షలు నిధులు విడుదల చేయాలన్నది ఒప్పందం. నిర్వహణ లేమి కారణంగా జలాశయం నుంచి రోజుకు సుమారు 10 క్యూసెక్కులు వృథాగా పోతోంది.

గత కొన్నేళ్లుగా నిర్వహణ(మెయింటెనెన్స్) నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో గోడలకు సున్నాలు వేసి, తలుపులకు గ్రీజు రాసి మమ అనిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జలవనరుల విడిది గృహం దాదాపు నేలమట్టం అయ్యింది. జైకా పనుల్లో కొనుగోలు చేసిన రెగ్యులేటర్ తలుపులు ఏళ్లుగా జలాశయం గట్టుపై పడి ఉన్నాయి. స్పిల్‌వే గేట్లు రోకర్ ఆరమ్‌లు, బాటమ్ సీళ్లు సరిగా లేక నాలుగు తలుపుల నుంచి నిత్యం నీరు వృథా అవుతోంది. జీవీఎంసీ నుంచి దాదాపుగా రూ.20 లక్షలు నిధులు రావాలి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిధులు ఈఈ ఖాతాలో కాకుండా నేరుగా ప్రభుత్వానికి జమ అవుతున్నాయి. మరమ్మతుల కోసం ఇప్పటికే దాదాపు రూ.5 లక్షలు వరకు సొంత సొమ్ము ఖర్చుపెట్టామని, ఆ బిల్లులు కూడా రాలేదని తాటిపూడి ఆయకట్టు సంఘం ఛైర్మన్ జగన్నాథరావు చెబుతున్నారు.

స్పిల్‌వే నుంచి లీకవుతున్న నీరు

మరమ్మతులు చేపడతాం

స్పిల్‌వే, రెగ్యులేటర్ లీకులు ఇప్పటికే పూడ్చాం. గోనెలు పెట్టడంతో తరచూ లీకులు అవుతున్నాయి. నిర్వహణ పనులు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. – శంకర్, జలవనరులశాఖ ఏఈ, తాటిపూడి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT, ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ఊరి బడిని కాపాడుకుందాం

ఉత్తరాంధ్ర సదస్సులో యూటీఎఫ్ పిలుపు

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమ సమాజ స్థాపన కోసం ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులో మాట్లాడారు. బడులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రశ్న, పరిశోధన లేని విద్యావిధానాన్ని నేడు ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని విమర్శించారు. సాల్ట్ ఒప్పందం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో గ్రామంలో సమావేశాలు పెట్టి, తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, కార్యదర్శులు ఎస్.కిశోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, డి.రాము, నాగమణి, చౌదరి, ఆరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

PARVATHIPURAM MUNICIPALITY
e-PROCUREMENT TENDER NOTICE

S. No.	NIT No.	No.OF WORKS	TOTAL ESTIMATE AMOUNT IN LAKHS
1.	Tender No 4/2025-26 (CSR/ SWACHHTA Fund & General Fund)	02 Works	Rs. 20.87 Lakhs
	Total	02 Works	Rs. 20.87 Lakhs

For further details visit:
For all details visit site
www.apeprocurement.gov.in
Sd/- xxx
COMMISSIONER,
Parvathipuram Municipality

పాఠ్యపుస్తక రచయితగా వంగర ఉపాధ్యాయుడు

వంగర, న్యూస్‌టుడే: వంగర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎస్.జయకృష్ణకు రాష్ట్ర స్థాయిలో ఏడో తరగతి ఇంగ్లిష్ సెమిస్టర్-1 పాఠ్యపుస్తక రచయితగా అవకాశం వచ్చిందని హెచ్‌ఎం(ఎంఈవో-2) ఎం.కూర్మినాయుడు తెలిపారు. మంగళగిరిలో మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి రచనలో పాల్గొన్నారన్నారు. గతంలో ఎనిమిదో తరగతి ఆంగ్ల టెక్స్ట్ బుక్ రచయితగా కూడా అవకాశం వచ్చిందన్నారు. ఈయనకు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

చికెన్ ధరలు

రకం	బ్యాగ్‌లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	270	280

EENADU eClassifieds

JOBS

విజయనగరం జిల్లా, రాజాం పరిధిలో గల రాజాం అర్బన్ బ్రాంచ్ మరియు చుట్టూ ఉన్న మండలాల్లో, రాజాం టౌన్ బ్రాంచ్‌లో శ్రీరామ్ చిట్స్ & శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నందు పనిచేయుటకు BDES కావలెను. శాలరీ 20000+Incentive వయసు: 41 సం||రాల లోపు కలిగి ఏదైనా డిగ్రీ కలిగి, మంచి అనుభవం కలిగిన వారు ఇంటర్ (Or) డిప్లొమా ఉన్న ప్రాధాన్యత కలదు మరియు రాజాం చుట్టూ ఉన్న అన్ని రూరల్ మండలాలలో ఔట్‌లెట్ ఇన్‌ఛార్జిస్, BDES కావలెను. డిగ్రీ కలిగి వయసు 41 సం||రాల లోపు కలిగి ఉండాలి. ఇది పర్మినెంట్ ఆన్ రోల్ జాబ్ మంచి భవిష్యత్ కోరుకునేవారు ✆ 9849824071, 9247724671.

SECURITY GUARDS

వైజాగ్ సిటీ, శ్రీకాకుళం, పైడిభీమవరం, తగరపువలస కంపెనీలకు, బ్యాంకులకు, డిపార్ట్‌మెంట్ స్టోర్స్, AC షాపింగ్‌మాల్స్‌కు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్‌వైజర్స్ కావలెను. రూమ్, భోజనం కలదు. జీతం: 20 వేలు, 36 వేలు ✆ 6300071128

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

3, 4 తేదీల్లో వేద పరీక్షలు, సభ

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: శంకరమఠం విజయనగరం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో శృతి సౌందర్య సందర్శన సభ ఆహ్వానం మేరకు ఉత్తరాంధ్ర వేద విద్యార్థులకు వేద పరీక్షలు, వేద సభలు నిర్వహించనున్నట్లు అద్వైత సభ, ఉపనిషత్తు విహారం కార్యవర్గం తెలిపింది. ఆదివారం శంకరమఠంలో దీనికి సంబంధించిన ఆహ్వాన ప్రతులు ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మండపాక రవి మాట్లాడుతూ ఆ రెండ్రోజులు ఉదయం వేదస్వస్తితో స్వామి తిరువీధి చేపడతామన్నారు. 3న వేద పరీక్షలు ఉంటాయన్నారు. 4న చతుర్వేద పారాయణం ఉంటుందన్నారు. పలువురు వేద పండితులు పాల్గొన్నారు.

వందేమాతరం శతగళార్చన

గేయాన్ని సామూహికంగా ఆలపిస్తున్న విద్యార్థులు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్కార భారతి జిల్లా శాఖ అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నగరంలోని విజ్ఞానభారతి పాఠశాలలో వందేమాతరం శతగళార్చన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురుప్రసాద్ మాట్లాడుతూ స్వరాజ్య ఉద్యమ నేపథ్యంలో పెల్లుబికిన వందేమాతరం భారతజాతి చైతన్యాన్ని తట్టిలేపిందన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ సంయోజకుడు చెరుకూరి శ్రీధర్, ప్రిన్సిపల్ విమల జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు మహాలక్ష్మి, రచయిత్రి అనూరాధ వ్యవహరించారు.

రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం-మహారాజుపేట (తగరపువలస) మార్గంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన పులప వెంకట అప్పారావు (40) పద్మనాభం మండలం మద్ది గ్రామంలోని ఇటుకల బట్టీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈనెల 31న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా పాండ్రంగి పంచాయతీ పరిధి కురపల్లి జగనన్న కాలనీ సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో రోడ్డు పక్కనున్న టేకు చెట్టును ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రియురాలు అలిగిందని.. పట్టాలపై తలపెట్టాడు!

రైలు నిలిపేయడంతో తప్పిన ప్రమాదం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు.. మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి గతంలో విజయనగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అమ్మాయిని చూడాలనే ఆలోచనతో తనకు ప్రమాదం జరిగిందని, టెక్కలి రావాలని యువకుడు సమాచారమిచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండానే ఆ యువతి ఆదివారం టెక్కలి చేరుకుంది. యువకుడి పరిస్థితి గమనించిన ఆమె అబద్ధం చెప్పినందుకు అలకబూనింది. అయితే యువతి అక్కడినుంచి వెళ్లిపోతే తనకు నిజంగా ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తూ యువకుడు పట్టాల మీద తలపెట్టడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు లోనయ్యారు. అదే సమయంలో గుణుపూర్ వెళ్తున్న పాసింజరు రైలు కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఇద్దర్నీ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

రెక్కీకి వచ్చారు.. పోలీసులకు చిక్కారు..!

విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా అరెస్టు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఎత్తిపోతల పథకాల విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వీరు మూడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం కోటబొమ్మాళిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన మధుశాల రాము, మధుశాల నాగరాజు, నెల్లి మోహనరావు, పోతుల శ్రీను, మైనపు శ్రీనివాస్, నెల్లి రఘుబాబు స్నేహితులు. రాము ఆటో నడపటంతో పాటు విద్యుత్తు మరమ్మతులు చేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గ్రామాలకు దూరంగా ఉండే విద్యుత్తు నియంత్రికల్లో రాగి, అల్యూమినియం తీగలు, ఇతర సామగ్రి చోరీ చేసి, విక్రయించాలని వీరంతా నిర్ణయించుకున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో సుమారు 25కు పైగా చోరీలు చేశారు. దొంగతనాలకు సంబంధించి భోగాపురంలోనూ ఓ కేసు నమోదైంది. చోరీ కోసం జర్జంగిలో వీరంతా రెక్కీ నిర్వహిస్తుండగా ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. రూ.8.15 లక్షల విలువైన రాగి, అల్యూమినియం తీగలు, ఆరు చరవాణులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వీరిలో ఏ1 రాము వయస్సు 30 ఏళ్లు కాగా మిగిలిన వారంతా పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.

పొలంకెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు!

పట్టపగలే 36 తులాల బంగారం చోరీ

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని బొద్దాం గ్రామంలో పట్టపగలే 36 తులాల బంగారం చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. రామస్వామిపేటలో రోడ్డుకు ఆనుకొని ఉన్న జనపురెడ్డి వెంకటరమణ, ఆయన భార్య ముత్యాలమ్మ ఆదివారం ఉదయం పొలంలో పెసర మొక్కలు తీసేందుకు వెళ్లారు. 11.45 గంటల సమయంలో వెంకటరమణ ఆవును శాలలో కట్టేందుకు వచ్చి, దాహంగా ఉండడంతో నీటికోసం ఇంట్లోకి వెళ్లారు. తలుపులు తెరిచి ఉందని అనుమానంతో లోపల చూడగా అలమరాలు తెరిచి, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. భార్యకు కబురుపెట్టగా ఇంటికి వచ్చిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తనతో పాటు కుమార్తెలు ఇద్దరికి చెందిన బంగారు ఆభరణాలు 36 తులాలు, వెండి పట్టీలు 25 తులాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బ్యాంకులో లాకరుకు దరఖాస్తు చేసుకున్నామని, ఈలోగా ఇలా జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో విజయనగరం డాగ్ స్క్వాడ్ సిబ్బంది జగదీష్, కిశోర్ సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పాచిపెంట జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు బి.ఈశ్వరరావును సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. శనివారం పాఠశాలను సందర్శించిన సమయంలో 'ముస్తాబు' కార్యక్రమాన్ని సరిగ్గా అమలు చేయనట్లు గుర్తించామన్నారు. పరిసరాలు శుభ్రంగా లేవని, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని, వాటి కోసం ఇచ్చిన ద్రావణాలను కూడా వినియోగించడం లేదని గుర్తించామని చెప్పారు. తరగతి గదుల్లో వాడదగిన బెంచీలను బయట పడేసి పాడు చేశారని, గ్రీన్ చాక్ బోర్డులను తరగతి గదుల్లో వినియోగించకుండా వరండాల్లో మెట్ల కింద వదిలేశారని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరును ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైనట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని కలెక్టరు ప్రభాకరరెడ్డి దృష్టిలో ఉంచగా.. ఆయన ఆదేశాల మేరకు విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. పాఠశాలల నిర్వహణ, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కొండపల్లి

బుడతనాపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి, తదితరులు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని బుడతనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు పేటీఎం ఫౌండేషన్ సభ్యులు రూ.9.70 లక్షలతో అందజేసిన పది కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం వృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ను మంజూరు చేశామని, భోజనశాలను నిర్మిస్తామన్నారు. ఉపాధ్యాయులు మంత్రిని సన్మానించారు. డీఈవో మాణిక్యంనాయుడు, పేటీఎం ఫౌండేషన్ సభ్యులు రామునాయుడు, అర్జునమహేశ్వరరావు పాల్గొన్నారు.

(c) eenadu

రాళ్లు తేలినా పట్టించుకోరా..?

సాలూరు మండలంలోని కురుకుట్టి పంచాయతీ కేంద్రం నుంచి బట్టివలసకు వెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది. వైకాపా హయాంలో రూ.1.20 కోట్లు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. బిల్లులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఈ మార్గం మీదుగా ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఐటీడీఏ ఏఈ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. - న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

నిలిచిన... నేత్ర శస్త్రచికిత్సలు

పాలకొండ ప్రాంతీయాసుపత్రిలో నేత్ర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. వైద్యులు ఉన్నప్పటికీ కేవలం పరీక్షలు, సాధారణ వైద్య సేవలకే పరిమితమైంది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఆపరేషన్ థియేటర్‌ను కూల్చివేశారు. దీంతో శస్త్రచికిత్సలు చేయడం లేదు. గతంలో నెలకు 30 నుంచి 50 వరకు జరిగేవి. ఇప్పుడు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, విజయనగరం పుష్పగిరి, విశాఖ శంకర్ ఫౌండేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. పనుల కారణంగా రోగులను ఇతర ప్రాంతాలకు పంపాల్సి వస్తోందని, ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆసుపత్రి సూపరింటెండెంటు చిరంజీవి పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే, పాలకొండ, గ్రామీణం

జిల్లా మారినా పేరు మారలేదు

శ్రీకాకుళం నుంచి భామిని మండలం విడిపోయి నూతన జిల్లా పార్వతీపురం మన్యంలో కలిసి నాలుగేళ్లు కావస్తోంది. కానీ ఇంకా పలు బోర్డుల్లో పేర్లు మాత్రం మారలేదు. బత్తిలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల బోర్డులు ఇంకా పాత జిల్లా పేరుతోనే ఉన్నాయి. విద్యాశాఖాధికారులు బోర్డులో పేరు మార్పుపై వ్యవహరించే తీరును చూస్తే పాఠశాల రికార్డుల పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో భాస్కరరావు న్యూస్‌టుడేకు తెలిపారు. - న్యూస్‌టుడే, భామిని

పాఠశాల బాగు చేయరూ

కొటికిపెంట మండల పరిషత్తు పాఠశాల భవనం అధ్వానంగా దర్శనమిస్తోంది. ఇక్కడ ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 21 మంది చదువుతున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో పక్కనే ఉన్న మరో భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. శిథిల భవనం ఎప్పుడు కూలుతుందోనని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపడతామని సర్పంచి అప్పలనాయుడు చెప్పారు. -న్యూస్‌టుడే, పాచిపెంట

ప్రమాదకరంగా నియంత్రిక

వీరఘట్టం మండలం కిమ్మి ప్రధాన రహదారి పక్కన విద్యుత్తు నియంత్రికకు రక్షణ కంచె లేక ప్రమాదకరంగా ఉంది. పరిసరాల్లో పంట పొలాలుండడంతో అటుగా వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని రైతులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై ఏఈ సోమేశ్వరరావు వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు చేపడతామని తెలిపారు. - న్యూస్‌టుడే, వీరఘట్టం

మేమున్నాం.. మీకు తోడుగా

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

(10 AM TO 1 PM)

?: తోటపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి రామాలయానికి వెళ్లే సిమెంటు రహదారి బీటలు వారింది. - **స్థానికులు** ★ బాగు చేస్తాం. - **సింహాచలమ్మ, సర్పంచి** - న్యూస్‌టుడే, గరుగుబిల్లి

?: మొండెంఖల్లు నుంచి నీలకంఠాపురం వెళ్లే మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. - **రామకృష్ణ** ★ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - **సుశీల, జేఈ ర.భ.శాఖ** - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

?: మరిపివలస గ్రామ రక్షిత పథకం ఓవర్ హెడ్ ట్యాంకుకు రక్షణ గోడ లేకపోవడంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. - **భాను ప్రసాద్** ★ రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. - **పవన్‌కుమార్, ఏఈ** - న్యూస్‌టుడే, సీతానగరం

?: గోపాలపురం పంచాయతీ భవనం పక్కన ఉన్న గొట్టపుబావి ప్లాట్‌ఫారం పాడైంది. - **సీతమ్మ** ★ కార్యదర్శిని అప్రమత్తం చేస్తాను. - **పాపారావు, ఉప ఎంపీడీవో** - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

?: పాలకొండలోని వివేకానంద పాఠశాల రహదారిలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. -**శ్రీధర్, పాలకొండ** ★ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయిస్తాం. - **రాజు, నగర పంచాయతీ ఏఈ** -న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

వీధి దీపాల ఏర్పాటు

స్పందనకు వందనం

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ వేమకోటివారివీధిలో ఎట్టకేలకు అంధకారం వీడింది. ఈ వీధిలో దీపాలు వెలగని వైనంపై ఇటీవల 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'కు నివేదించారు. నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ స్పందించి సిబ్బందితో కొత్త దీపాలు ఏర్పాటు చేయించారు.

వడ్డీ వ్యాపారులా.. రౌడీమూకలా?

రాజకీయ బలంతో దాడులు

పట్టణంలో పెరిగిపోతున్న ఆగడాలు

పిండి.. పిప్పి.. చేస్తున్నారు

★ బెలగాంలో ఓ చిల్లర దుకాణం నడిపే వ్యక్తి అత్యవసరమై వడ్డీ వ్యాపారి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారం బాగో లేక కొన్నాళ్లు వడ్డీ చెల్లించలేకపోయాడు. రుణదాత ఆగ్రహంతో అందరి ముందు దాడి చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ మూడే కాదు.. పార్వతీపురం పట్టణంలో తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెలుగులోకి వస్తున్నవి మాత్రం కొన్నే. రాజకీయ నాయకుల అండతో వారి అనుచరులు/వడ్డీ వ్యాపారులు అడ్డూఅదుపు లేకుండా చాలా మందిని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. చిల్లర వ్యాపారుల అవసరాలను గుర్తించి తొలుత మంచి మాటలతో అప్పు ఇస్తున్నారు. తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చి అప్పు, వడ్డీ చెల్లింపులో కాస్త జాప్యం జరిగితే భౌతిక దాడికి పాల్పడుతున్నారు. చట్టం అంటే భయం లేకపోవడం, వెనుక రాజకీయ నాయకుల బలం ఉందన్న ధీమాతో దాడులకు తెగబడుతున్నారు.
- న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, పురపాలక

★ పట్టణంలో చిల్లర వ్యాపారం చేసే ఓ వృద్ధురాలు అప్పు చేసింది. ఇప్పటికే సగానికి పైగా అసలు చెల్లించింది. వ్యాపారం సరిగా సాగక నెలవారీ వాయిదా చెల్లింపు కాస్త ఆలస్యమైంది. దీంతో అప్పు ఇచ్చిన వారు ఆమెను పిలిపించి.. ఇంటి వద్ద నిలబెట్టి.. ఇబ్బంది పెట్టారు. కుమారుడు వచ్చి పూచీ ఇవ్వగా కొంత వెసులుబాటు ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ ఆయన్ని పిలిపించి దాడి చేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

★ పట్టణానికి చెందిన ఓ మహిళ అప్పు చేసింది. కొన్నాళ్ల పాటు పక్కాగా వడ్డీ కట్టింది. ఆపై పరిస్థితులు సరిగా లేక చెల్లించడం కాస్త ఆలస్యమైంది. నాలుగు రోజుల క్రితం రుణదాత ఆమెను బాగా ఇబ్బంది పెట్టడంతో పోలీసు స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది

జిల్లా కేంద్రంలో రోజువారీ చీటీల వ్యాపారం క్రమంగా ఎక్కువవుతోంది. సాధారణ, చిల్లర వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని వడ్డీ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బాధలో ఉన్నవారికి అ78ప్పు ఇచ్చి తీసుకోవడమే కాకుండా.. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అధిక వడ్డీతో పిండి పిప్పిచేస్తున్నారు. రుణగ్రహీతల నుంచి రూ.5, రూ.10 చొప్పున వడ్డీ గుంజుతున్న వారు లేకపోలేదు. చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోలేక, అత్యవసరంతో అప్పులు చేసేస్తున్నారు. అటువంటి వారు తీవ్ర వడ్డీ భారం మోస్తున్నారు. ఒకవేళ సకాలంలో కట్టకపోతే మాత్రం దాడులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వెనుక రాజకీయ నాయకులు ఉండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు ఊరుకుంటున్నారు. ఫలితంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. దీనిపై ఇకనైనా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

బైండోవర్ చేస్తాం

పట్టణంలో రోజువారీ వడ్డీకి అప్పు ఇచ్చేవారి జాబితా తయారు చేస్తున్నాం. గుర్తించిన వారిని బైండోవర్ చేస్తాం. అవసరం అయితే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- వెంకటరావు, సీఐ

అధికారులూ.. ఇవి మొక్కుబడి చర్యలు

పార్వతీపురం నుంచి గోపాలపురం మీదుగా పరశురాంపురం వెళ్లే రహదారిలో జంఝావతి కాలువపై వంతెన గోడలు పడిపోయి.. మధ్యలో ముక్కలు మిగిలాయి. అసలే ఇక్కడ మలుపు, ఆపై ప్రమాదకర స్థితిలో వంతెనతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మొక్కుబడిగా రెండువైపులా చీరలు, ప్లాస్టిక్ తాళ్లు కట్టి వదిలేశారని వాపోతున్నారు. చీకటిపడితే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. జంఝావతి దిగువ కాలువపై పాడైన వంతెనలు బాగు చేసేలా ప్రతిపాదనలు పంపామని ఏఈ పవన్ చెప్పారు.
- న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

తెరపై ఈనాడు

★ శ్రీ సినిమా(ఎస్‌వీబీ): **భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు** ★ టీబీఆర్: **మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి**

కూరగాయుల ధరలు

పార్వతీపురం రైతు బజారు: ఆదివారం సాయంత్రానికి కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (కిలో..రూపాయిల్లో) టమాటా: 16, వంకాయలు: 22, బెండ: 55, బీర: 64, దొండ: 48, చిక్కుడు: 30, పచ్చిమిర్చి: 64, కాకర: 34, క్యారెట్: 34, బీట్‌రూట్: 34, ఉల్లి: 24, బంగాళాదుంపలు: 22, అల్లం: 72, వెల్లుల్లి: 130, క్యాప్సికమ్: 60, అరటికాయ: 5, ఆనపకాయ: 12 - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

లలితాదేవికి కుంకుమాభిషేకం

అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేస్తున్న భక్తులు

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా పాలకొండ నక్కలపేట జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వెయ్యిసార్లు సామూహిక లలితాదేవి సహస్ర నామ పారాయణ మహాయజ్ఞం చేపట్టారు. 108 కిలోల కుంకుమతో మహిళలు అభిషేకం చేశారు. వడమ గ్రామంలో గాయత్రీ మహాయజ్ఞం, పాలకొండ సూర్యనారాయణస్వామి గుడిలో ఆదిత్యుడి కల్యాణం జరిగాయి.

కల్యాణం.. వైభోగం

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మార్‌నగరంలోని ఆలయంలో శివపార్వతి, రమా సత్యనారాయణుల కల్యాణం అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సర్పంచి లక్ష్మి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పి.ఎన్.బొడ్డవలసలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.ఎస్.ఎన్.మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 80 సీట్లు (ఎంపీసీ, బైపీసీ) ఉన్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు 94917 23374 నంబరును సంప్రదించాలన్నారు.

ఏకలవ్య ప్రవేశాలకు..

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరసింగ్ ప్రకటనలో తెలిపారు. 31-03-2026 నాటికి 10 ఏళ్లు నిండి 13 ఏళ్లలోపు ఉండాలని, ఏదైనా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 5 నుంచి 28లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 4న పరీక్ష ఉంటుందన్నారు. ఆన్‌లైన్ నమోదు కోసం పాఠశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

9న కలెక్టరేట్ ఎదుట నిరసన

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో సాగునీటి వనరులు మెండుగా ఉన్నా.. పంట భూములకు నీరందని పరిస్థితి ఉందని రైతు సంఘ జిల్లా కార్యదర్శి బంటు దాసు అన్నారు. ప్రాజెక్టుల నిధుల సాధనకై తలపెట్టిన నిరసనకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈనెల 9న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో బి.అప్పారావు, గౌరమ్మ, రవీంద్ర, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వివాహిత అదృశ్యంపై కేసు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: కురుపాం మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నీలకంఠరావు తెలిపారు.

తప్పిన పెను ప్రమాదం

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ మండలం గోపాలపురం వద్ద ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి పాలకొండ వైపు వస్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై డి.వెంకన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలోని గాలిబెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

సుందరంగా తీర్చిదిద్దుతాం

భూమి పూజ చేస్తున్న మంత్రి

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణ ముఖద్వారం, ప్రత్యామ్నాయ దారి కూడలి వద్ద నిర్మించనున్న 33 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. విగ్రహం చుట్టూ ఉద్యాన పనులు చేపట్టి, ఆకర్షణీయంగా మార్చుతామన్నారు. విగ్రహ దాత కె.తిరుపతిరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు చిట్టి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కె.చంద్రశేఖర్, కౌన్సిలర్ హర్ష తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

మాట్లాడుతున్న శ్రీనివాసరావు, నాయకులు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని భాజపా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి భారీగా నిధులను కేటాయించి కూటమి భాగస్వామ్యం ప్రాధాన్యతని తెలియజేశారని చెప్పారు. సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. నాయకుడు పి.తిరుపతిరావు, ఎస్.సంజీవి తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో బంగారు భవిష్యత్తుకు బాటలు

సీతంపేట, న్యూస్‌టుడే: పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ప్రేమ, ఇతరత్రా ఆకర్షణలకు గురికాకుండా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎంవో చల్ల చిరంజీవులు అన్నారు. సీతంపేట కేజీబీవీలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశలో మోసపూరిత ప్రేమకు ఆకర్షితులైతే జరిగే పరిణామాలపై దిశానిర్దేశం చేశారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎం.స్పందన, ఉపాధ్యాయులు డి.యమున, నీరజ తదితరులు ఉన్నారు.

15 నుంచి యూత్ ఫెస్టివల్

సీతంపేట, న్యూస్‌టుడే: సీది గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ మీటదుర్గ సహిత మల్లికార్జునస్వామి దేవాలయం ప్రాంగణంలో గ్రామీణ యూత్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మన్య ప్రగతి ఛైర్మన్ గేదెల రవి తెలిపారు. ఈనెల 15 నుంచి 19 వరకు మన్య ప్రగతి ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్, షటిల్, చెస్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. వివరాలకు 98661 81612, 70756 89035 నంబర్లలో సంప్రదించాలన్నారు.

బస్సు వెనుక రేగుతున్న దుమ్ము

గేటు పోయి.. దుమ్ము వచ్చే.. ధాం.. ధాం.. ధాం

సీతానగరం మండలం చినభోగిల వద్ద రైల్వే గేటు కష్టాలు తీరాయని ఆనందపడాలో.. అసంపూర్తి పనులతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో చేయనప్పటికీ శనివారం రాత్రి గేటు మూసివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సిమెంటు పనుల తర్వాత నీటితో తడపకపోవడంతో వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము రేగుతోంది. గోడల పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా మక్కువ ప్రధాన రహదారి అనుసంధాన పనులు పూర్తి కాలేదు. మొత్తానికి రైల్వే గేటు కష్టాలు తీరినా, అండర్ పాస్ కష్టాలు తప్పేలా లేవని ప్రయాణికులు వాపోతున్నారు. - న్యూస్‌టుడే, సీతానగరం

'విధుల నుంచి తొలగింపు సరికాదు'

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో పెట్రోల్ బంకు వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, కానీ ఇందులో సంబంధం లేని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్యను విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఒక సమావేశానికి హాజరయ్యారనే కక్షతోనే అక్రమంగా తొలగించారని ఆరోపించారు. వెంటనే ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండు చేశారు. సిటు జిల్లా కార్యదర్శి మన్మథరావు, ఆర్‌వీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది నీచ రాజకీయాలకు నిదర్శనం

మాట్లాడుతున్న విప్ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలు వైకాపా నీచ రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మండిపడ్డారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురంలో విలేకర్లతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటం దారుణమని, అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా లేకపోయినా.. ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ వైకాపా పద్ధతి మార్చుకోకపోవడం దురదృష్టకరమన్నారు. తెదేపా మండల కన్వీనర్ నరేష్, నాయకుడు రామారావు ఉన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, పాలకొండ, సీతంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే విజయచంద్ర హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా నాయకులు విచక్షణతో మాట్లాడాలని చెప్పారు. ★ చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనుచితమని తెదేపా పాలకొండ నియోజకవర్గ బాధ్యురాలు పడాల భూదేవి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం పాటుపడుతుంటే వైకాపా నాయకులు ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. తూర్పుకాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గండి రామినాయుడు, అరకు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్, పార్టీ నాయకులు సింహాద్రి, జయశంకర్ తదితరులు ఉన్నారు.

వడ్రంగి వృత్తి అభివృద్ధికి కృషి

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: విశ్వబ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు వడ్రంగి వృత్తిని కాపాడుకోవడానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పార్వతీదేవీ ఆలయంలో కార్మిక సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా కె.రామ గౌరీశంకర్‌ను ఎన్నుకోగా.. అధ్యక్షుడిగా కెల్ల వెంకటరమణ, కార్యదర్శిగా కంచరాపు వెంకటరమణ, కోశాధికారిగా జె.వెంకటరమణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ పెద్దలు వై.శ్రీను, సీహెచ్ కృష్ణ, కె.శ్రీరామ్మూర్తి, సీహెచ్ ఉమా పాల్గొన్నారు.

స్థానికులను అప్రమత్తం చేయండి

సీతానగరం, న్యూస్‌టుడే: అటవీ ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో స్థానికులను అప్రమత్తం చేయాలని ఎస్సై హేమలత సిబ్బందికి సూచించారు. కొన్నిరోజులుగా బక్కుపేట కొండ ప్రాంతంలో ఉన్న గుంపు ఆదివారం తామరకండి సమీపానికి చేరింది. చెరకు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటిని కాపాడుకునేందుకు రైతులు పొలాలకు చేరుకోవడంతో సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

విరాళం అందజేత

గుమ్మలక్ష్మీపురం: ఎల్విన్‌పేటలోని ప్రతిభా భారతి కాలనీలో చేపడుతున్న వినాయక మండపం నిర్మాణానికి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి రూ.50 వేలు విరాళాన్ని అందించారు.

నేటి నుంచి క్రాష్ ప్రోగ్రాం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలో సోమవారం నుంచి అన్ని గ్రామాల్లో క్రాష్ ప్రోగ్రాం చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ భరత్‌చంద్ర తెలిపారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా వందల సంఖ్యలో బోర్ల మరమ్మతులు చేపట్టనున్నామని చెప్పారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.

ప్రతిపాదనలకు ఏళ్లు.. పనులకు ఇంకెన్నాళ్లు!

నిధులున్నా అభివృద్ధికి నోచుకోని ఏఎంసీ

ఏటా రైతుల నుంచి సెస్సు రూపంలో రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు తప్పా వ్యవసాయ మార్కెట్ కమిటీ సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదు. గత ప్రభుత్వం వీటి అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. తుపాను సమయంలో ప్రహరీ కూలింది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షం వస్తే కారిపోతోంది. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా దర్శనమిస్తుండడంతో అధికారులు, సిబ్బంది భయాందోళనతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పంటలను నిల్వ చేసుకునే గోదాములు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ధాన్యం, మొక్కజొన్న తదితరాలను ఆరబోసేందుకు యార్డులు సైతం లేవు. ఉన్న ఒక్క యార్డు పూర్తిగా పాడైంది.
- న్యూస్‌టుడే, సాలూరు

శిథిలావస్థలో మార్కెట్ కమిటీ కార్యాలయం

రూ.4.06 కోట్లతో..

గతేడాది అధికారులు మార్కెట్ కమిటీ నిధులు రూ.4.06 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. యార్డు ప్రహరీ రూ.1.15 కోట్లు, కార్యాలయ భవనం మరమ్మతులు, పైన షెడ్ల నిర్మాణానికి రూ.23 లక్షలు, నూతన భవనానికి రూ.80 లక్షలు, మక్కువ మార్కెట్ యార్డు ప్రహరీకి రూ.20 లక్షలు, గోదాము నిర్వహణ పనులకు రూ.32 లక్షలు, పాచిపెంట మార్కెట్ యార్డు ప్రహరీ నిర్మాణానికి రూ.1.10 కోట్లు, గోదాము మరమ్మతులకు రూ.21 లక్షలు, దుగ్గేరులో యార్డు అభివృద్ధికి రూ.5 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. ఆపై వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. ఇంకా అనుమతులు రాక పనులు ప్రారంభం కాలేదు.

పూర్తి స్థాయిలో సేవలు..: ఏఎంసీ యార్డులు, గోదాములు, కార్యాలయం భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఆ మేరకు పనులు జరిపిస్తాం. వీటి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడమే ధ్యేయం అని ఏఎంసీ కార్యదర్శి నరేష్ కుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

యువతకు వాలీబాల్ కిట్లు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: గుజ్జువాయి గ్రామంలోని గిరిజన యువతకు సీఐ హరి, ఎస్సై నీలకంఠరావు ఆదివారం ఉచితంగా వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం రహదారి ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే అనర్థాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సర్పంచి హిమరిక నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

క్యాలెండర్ విడుదల చేస్తున్న నాయకులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: హిందీ, తెలుగు పరిషత్‌కు సంబంధించి సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.జనార్దనరావు అన్నారు. ఆదివారం హిందీ భవన్‌లో రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. క్యాలెండరు విడుదల చేశారు. తెలుగు, హిందీ ఎస్ఎస్‌సీ పేపర్ల మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు డీఈవో బ్రహ్మాజీరావు అవకాశం కల్పించారని వివరించారు. రాష్ట్ర నాయకులు మహేష్, తిరుపతిరావు, ఎం.గోపీనాథ్, సభ్యులు పాల్గొన్నారు.

(c) eenadu

తల్లి ఒడికి చేరనున్న పసిబిడ్డ

చింతూరు, న్యూస్‌టుడే: పొదల్లో పసిగుడ్డును వదిలేసి వెళ్లిన కన్న తల్లిని పోలీసులు గుర్తించారు. ఆదివారం ఆ తల్లికి చింతూరు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. గత నెల 20న కల్లేరు గ్రామ శివారులో బిడ్డను ప్రసవించి పొదల్లో వదిలేసి వెళ్లిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎస్సై రమేశ్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని దయాల్‌తంగ్ గ్రామానికి చెందిన కొందరు ఏలూరు జిల్లాలో పనుల నిమిత్తం వెళ్తుండగా.. ఒక మహిళ పురిటినొప్పితో బాధపడుతుండగా ఆమెను అక్కడ వది లేసి వెళ్లారన్నారు. ఆమె ప్రసవించగా, పుట్టిన బిడ్డను పొదల్లో వదిలేసి వెళ్లిపోయిందని చెప్పారు. సరిహద్దులోని ఆటో డ్రైవర్లను విచారణ చేయడంతో ఆ మహిళ వివరాలు తెలిశాయని, ఆ గ్రామానికి వెళ్లి ఆమెను గుర్తించి తీసుకువచ్చామన్నారు.

ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్న ఎస్సై

రేపటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర

ఎటపాక, న్యూస్‌టుడే: ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు ఎటపాక మండల సరిహద్దు గ్రామం తెలంగాణలో దుమ్ముగూడెం మండల పరిధి చిన్న మేడారంగా పిలిచే మారాయిగూడెంలో సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు జాతర కమిటీ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. గిరిజన తెగ ఇలవేల్పు సమ్మక్క-సారలమ్మ దేవతలను భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 3న జాతర ప్రారంభమవుతుందని, 4, 5న వనదేవతలు గుట్టల నుంచి తల్లిదేవతలను గుడికి తీసుకురావడం, 6న సుంకు పండగతో దర్శనాలు, 7న తల్లిదేవత తిరిగి గుట్టకు వెళ్లే కార్యక్రమంతో జాతర ముగుస్తుందని చెప్పారు. ఈ జాతరలో దేవర బాలలుగా సోడి శాంతమ్మ, అచ్చమ్మలు నడిపిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.

మారాయిగూడెంలో ముస్తాబైన సమ్మక్క-సారలమ్మ గద్దెలు

ప్రగతి నావకు కాసుల చుక్కాని..

చిరుపరిశ్రమలకు ఊపిరినిచ్చిన నిర్మలమ్మ పద్దు

ఉద్యాన రైతుకు అండగా..

కొబ్బరి సాగు ప్రోత్సహించడానికి కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఉత్పాదకత లేని కొబ్బరి చెట్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు ఇది తోడ్పడుతుంది. తీర ప్రాంతంలో ఉప్పునీటి ప్రభావంతో వేలాది చెట్లు మోడుబారి రైతు నష్టపోతున్నాడు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి తోటలను పరిశీలించి సాయం అందిస్తామన్నారు.

● కోనసీమలో సుమారు లక్ష ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. వేలాది మంది రైతులు, కార్మికులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో కోకో, పోలవరం జిల్లాలో సాగుచేసే జీడిమామిడి రైతులను ప్రోత్సహించేలా స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

జల మార్గాలకు నిధులు..

రోడ్డు, రైలు రవాణాతో పాటు ఈ సారి జలమార్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రూ.265 కోట్లు కేటాయించడంతో 20 కొత్త జలమార్గాలు రానున్నాయి.

● కాకినాడ-పుదుచ్చేరి కెనాల్, రాజమహేంద్రవరం, భద్రాచలం మార్గాలు అభివృద్ధి చెందనున్నాయి. తక్కువ ఖర్చుతో సరకు రవాణాతో పాటు జల పర్యాటకం వృద్ధి చెందనుంది.

తీరనున్న దాహార్తి..

జల్‌జీవన్ మిషన్‌కు రూ.67,363 కోట్లు కేటాయించడంతో గ్రామాల్లో నిలిచిపోయిన జల్‌జీవన్ మిషన్ పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది.

● ఉమ్మడి జిల్లాలో 1720 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బిల్లులు చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుకు కేంద్ర పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా విద్య, ఉపాధి అవకాశాలకు భారీగా నిధులిచ్చారు. - ఈనాడు, కాకినాడ

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం..

అర్హులైన ఎంఎస్ఎంఈలకు గ్యారంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం కింద ఈఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించారు. దీనిద్వారా రుణాలు పొంది యూనిట్లు స్థాపనకు అవకాశం కలుగుతుంది.

● ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర నిధులతో వీటిలో కొత్త యూనిట్లు నెలకొల్పడానికి వీలవుతుంది.

'ఆయుష్'.. మరింత బలోపేతం

నేషనల్ ఆయుష్ మిషన్‌ను మరింత బలోపేతం చేయడానికి రూ.1300 కోట్లు కేటాయించారు.

● కాకినాడలో ఆయుర్వేద వైద్యకళాశాల మంజూరై ఉంది. దీనికి ఈ బడ్జెట్‌లో నిధులు వచ్చే అవకాశం ఉంది.

యువతకు ఉపాధి..

పీఎంఈజీపీకు గతేడాది రూ.2,548 కోట్లు ఖర్చుచేస్తే ఈ ఏడాది పద్దులో రూ.4500 కోట్లకు పెంచారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది.

● ఉమ్మడి జిల్లాలో గతేడాది ఈ పథకానికి 2,478 మంది దరఖాస్తు చేశారు.

సాగరమాల.. సుగమం

సాగరమాల పథకం, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి రూ.616.88 కోట్లు కేటాయించారు.

● కాకినాడ జిల్లాలో సాగరమాల పథకంలో పోర్టు, రహదారుల అభివృద్ధి పనులకు ఇందులో కొంతమేర నిధులు అందుబాటులోకి రానున్నాయి.

ఇక.. మరిన్ని పీఎంశ్రీ పాఠశాలలు

పాఠశాలల్లో మౌలిక వసతులు, సాంకేతిక వనరులు సమకూర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి 'పీఎం శ్రీ' అమలు చేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో 73 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ సారి రూ. 7500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మరిన్ని పాఠశాలలను ఈ పథకంలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది.

మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం

మలికిపురం, న్యూస్‌టుడే: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి పశ్చిమక్షేత్ర పరిధిలోని తూర్పుపాలెం బావిలోంచి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. రీడ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అక్కడి సామగ్రిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంట వ్యవధిలో అక్కడి సాంకేతిక సిబ్బంది దానిని అదుపు చేశారు.

పంజా విసిరిన పెద్దపులి

● తొర్రేడులో రెండు ఆవులు, ఒక లేగదూడను చంపిన వైనం
● పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు భయాందోళన

దేవీనగరం, రాజానగరం, కొంతమూరు: ఏలూరు నుంచి తూర్పులోకి ప్రవేశించిన పెద్దపులి హడలెత్తిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడులోకి ప్రవేశించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్తిరాజు పశువుల శాలలోని రెండు ఆవులు, నాలుగు నెలల దూడను చంపి పక్కనే ఉన్న అరటి తోటలోకి తీసుకెళ్లింది. ఆదివారం ఉదయం రైతు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి వి.ప్రభాకరరావు, రేంజ్ అధికారి ఎన్.దావీదునాయుడు తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారులు, నాయకులు అక్కడ ఉండగా లిప్త పాటు కాలంలో పరుగుతీయడం కలకలం సృష్టించింది.

బయటకు రాకపోవచ్చు..

ప్రస్తుతం ఆ తోటలోనే ఉందని, కడుపునిండా ఆహారం తినడంతో బయటకు రాకపోవచ్చన్నారు. దాని ప్రశాంతతకు భంగం కలిగిస్తే దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు. కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది రక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సిద్ధంగా ఉందన్నారు.

అరటి తోటలో పెద్దపులి పాదముద్ర

ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు వైపు..

తమకున్న సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా రెండు మగ పులులు వచ్చాయని డీఎఫ్‌వో తెలిపారు. అందులో ఒకటి తెలంగాణలోని వికారాబాద్‌లో సంచరిస్తోందని మరొకటి ఇదేనని భావిస్తున్నామన్నారు. దీని వయసు మూడేళ్లకు మించి ఉండొదన్నారు. అవసరాన్ని బట్టి ఒక రాత్రిలో 25 నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

రాత్రిపూట పెట్రోలింగ్..

దేవీపట్నం మండలం నేలకోట, గండికోట, పోశమ్మగండి అటవీ ప్రాంతం వైపునకు వస్తుందేమోనని పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు పురుషోత్తపట్నం సెక్షన్‌తో పాటు దామనపల్లి పరిసర ప్రాంతాల్లోని అటవీశాఖ అధికారులను రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. దామనపల్లి, పెద్దనూతులు, కొత్తవీధి, దండంగి పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.

పోతవరం వద్ద పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ అధికారులు

పర్యాటకులకు అవగాహన..

పెద్దపులి సంచారంపై పాపికొండలకు వెళ్లే పర్యాటకులకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. చీకటి పడకుండానే పోశమ్మగండి నుంచి అటవీ ప్రాంతాన్ని దాటుకుని వెళ్లిపోవాలని సూచించారు. పోలవరం ముంపు గ్రామాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేసే రైతులతో పాటు ముంపు గ్రామాల్లో నిత్యం పాలను తీసుకొచ్చే రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు.

గోదావరి డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల


జెన్‌కో సీఈ రాజారావు

మోతుగూడెం, న్యూస్‌టుడే: గోదావరి డెల్టా ఆయకట్టుకు ఆదివారం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు కేవీ రాజారావు తెలిపారు. ఆదివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ గోదావరి డెల్టాలో రబీ పంటలకు గతేడాది డిసెంబరు 16 నుంచి నెలాఖరు వరకు వెయ్యి క్యూసెక్కుల నుంచి 3 వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. జనవరి 26 వరకు 4.364 టీఎంసీల నీటిని డొంకరాయి జలాశయం నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. గత నెల 27 నుంచి డొంకరాయి పవర్ కెనాల్ ద్వారా పోర్‌బే జలాశయానికి నీటిని విడుదల చేసి, ఆ నీటితో పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో 28వ తేదీ వరకు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్ఈ గోపినాథ్ కోరారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డొంకరాయి జలాశయం నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 60 టీఎంసీలు, డొంకరాయి జలాశయంలో 13 టీఎంసీలతో కలిపి సీలేరు బేసిన్‌లో 73 టీఎంసీల వరకు నీటి నిల్వలున్నాయన్నారు. వచ్చే వేసవిలో సీలేరు కాంప్లెక్స్‌లో ఉన్న జలవిద్యుత్కేంద్రాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తదన్నారు. రబీ పంటలకు అదనంగా నీటిని విడుదల చేస్తూనే ఈ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు సీఈ చెప్పారు. డొంకరాయి ప్రధాన ఆనకట్టు 5, 6, 7 గేట్లను ఎత్తి రాత్రి 9 గంటలకు 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

అదరహో అరకు ఉత్సవ్..!

మంత్రి సంధ్యారాణితో ఎమ్మెల్యే శిరీషాదేవి

ఫ్యాషన్ షోలో అల్లూరి, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయ కృష్ణన్

అరకులోయ, న్యూస్‌టుడే: అరకు ఉత్సవ్ అదరహో అన్నట్లు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. సాహస క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, దేశవ్యాప్తంగా గిరిజన రాష్ట్రాల కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఉత్సవ్‌లో ఆదివారం గిరిజన మహిళల కట్టూబొట్టు, ఆభరణాల అలంకరణతో ఏర్పాటైన ఆదివాసీ ఫ్యాషన్ షో అలరించింది. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఫ్యాషన్ షోలో సందడి చేశారు. అల్లూరి, అనకాపల్లి కలెక్టర్లు దినేష్‌కుమార్, విజయకృష్ణన్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర దంపతులు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. మణిపూరీ కళాకారుల సంప్రదాయ రాస్‌లీలా నృత్యం ఆకట్టుకుంది. కూటమి నాయకులు దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, దాసుబాబు థింసా నృత్యం చేశారు. గిరిజన కళాకారుల కొమ్ము కోయ నృత్యం, శ్రీకాకుళం జిల్లా కళాకారులు సవర నృత్యం ఆహుతులను అలరించింది. భీమ్లా నాయక్ పాటతో గాయకుడు రామ్ మిరియాల సంగీత విభావరిని ప్రారంభించారు. అరకు చాలా బాగుందని, ఇక్కడి వారంతా ఎప్పుడూ సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆలపించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అరకు ఉత్సవ్ విజయవంతానికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ జ్ఞాపికలు అందజేశారు.

ఫ్యాషన్ షోలో యువతితో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం

రాజవొమ్మంగి: ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అరకు ఉత్సవాల్లో ముగింపు రోజైన ఆదివారం ఆమె గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలసి పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి వారసత్వ సంపదలాంటిదన్నారు. అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శన, పద్మాపురం గార్డెన్ వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. పాడేరులో శంకర్ ఆడిటోరియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని చెప్పారు. జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపురి గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే, తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీపూజ పాల్గొన్నారు.

ఉత్సవానికి హాజరైన జనం..

ప్రతి పంచాయతీలో పది పనులు!

● ఒకటి పూర్తయితేనే మరొకటి మంజూరు
● ఉపాధి హామీ పథకంలో మార్పులు

న్యూస్‌టుడే - చింతూరు

ఉపాధి హామీ పథకంలో మార్పులు సంతరించుకుంటున్నాయి. గ్రామాల్లో చేపట్టిన పనులు పెండింగ్‌లో లేకుండా పూర్తయ్యే విధంగా, వేతనదారులకు ఎక్కువ పనిదినాలు ఉపాధి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న స్టాండర్డ్ ఆపరేషన్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. దీని ప్రకారం ఒక్కో పంచాయతీకి తొలుత పది పనులు చొప్పున మంజూరు చేస్తారు. ఒకటి పూర్తయిన తరువాత మరోపని చేపట్టాలి. అంటే క్షేత్రస్థాయిలో పలురకాల పది పనులు నిరంతరాయంగా కొనసాగుతుంటాయి. 2014 నుంచి ఇప్పటివరకు మంజూరైన, పెండింగ్ ఉన్న పనులను మార్చి 31 నాటికి పూర్తిచేయాలని నిర్దేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై చేపట్టిన పనుల్ని అదే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి పంచాయతీకి 20 పనులు మంజూరు చేసేవారు. అత్యవసరంగా ఎక్కడైనా కొత్త పనులు చేపట్టాలంటే డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అధికారి(డీపీసీ)గా ఉండే కలెక్టర్ మంజూరు చేసేవారు. కొత్త జీవో ప్రకారం ఈ అధికారాన్ని వినియోగించకుండా లాగిన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఉపాధి పనులు చేస్తున్న కార్మికులు

పూర్తికాని పనులు..

కాలనీల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరైతే 90 రోజుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. పండ్ల తోటల పెంపకంలో మూడేళ్ల నిర్వహణకు అనుమతి ఉంది. రహదారులు, భవనాల నిర్మాణాలకు కాలపరిమితి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు తరువాత ఏడాదిలోనూ కొనసాగించుకునే అవకాశం ఉండటంతో జిల్లాలో వందల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకల్లా పూర్తిచేయాలని నిర్దేశించారు. 2022-23 ఆర్థిక సవత్సరం నుంచి 2025-26 వరకు జిల్లాలో 2,26,920 పనులు మంజూరుకాగా 1,93,399 పనులు పూర్తయ్యాయి. 33,521 పనులు పూర్తి చేయాల్సి ఉంది.

జిల్లాలో ఉపాధి పనుల వివరాలివీ..

మండలం	2024-25		202-26	
	మంజూరైనవి	పూర్తయినవి	మంజూరైనవి	పూర్తయినవి
అడ్డతీగల	1,158	408	1,650	0
చింతూరు	485	154	449	13
దేవీపట్నం	649	205	611	20
గంగవరం	1,052	204	985	08
కూనవరం	678	75	762	0
మారేడుమిల్లి	1,253	163	1,817	35
ఎటపాక	518	139	749	12
రాజవొమ్మంగి	2,022	893	1,564	26
రంపచోడవరం	1,317	261	1,467	32
వరరామచంద్రపురం	447	136	487	2
వై రామవరం	1,329	226	1,658	2

చక్రస్నానోత్సవం.. భక్తజన శోభితం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది సాగర తీరం మాఘపౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. నారసింహ నామస్మరణ నడుమ చక్రస్నానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. 16 చేతులు, 16 ఆయుధాలతో ఉన్న ప్రాచీనకాలం నాటి సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు, వేద పండితులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు.

సుదర్శన పెరుమాళ్‌కు సాగర తీరంలో చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు, పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు

గిరిజన మహిళల అభివృద్ధికి కృషి

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజన మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సీఆర్పీఎఫ్ కృషి చేస్తోందని మారేడుమిల్లిలోని సీఆర్పీఎఫ్ సీ42 బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాశ్ పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు గత ఏడాది డిసెంబర్ 22న ప్రారంభించిన కుట్టుశిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. సుమారు 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. తమ కాళ్లపై తాము నిలబడి.. కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి రక్షణ సమస్యలు వచ్చినా సీఆర్పీఎఫ్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దీపిక, ఇన్‌స్పెక్టర్ రవీంద్రబాబు, శిక్షకురాలు సుమిత్ర, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

శిక్షణ పొందిన మహిళలతో సీఆర్పీఎఫ్ కమాండెంట్, సిబ్బంది

గురుకులం పిలుస్తోంది

● ప్రవేశాలకు దరఖాస్తులు
● నెలాఖరు వరకు గడువు

న్యూస్‌టుడే - రాజవొమ్మంగి

రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అయిదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.50 రుసుము ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. పోలవరం జిల్లా రాజవొమ్మంగి, రంపచోడవరం, చింతూరు మండలం కూనవరంలో బాలికలకు, అడ్డతీగల, రంపచోడవరంలో బాలురకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి.

పరీక్ష విధానం:

నాలుగో తరగతి సిలబస్ ఆధారంగా తెలుగు 10, ఆంగ్లం 10, గణితం 15, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ 15 మార్కులు చొప్పున మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

కేంద్రాలు: రంపచోడవరం, కూనవరం, రాజవొమ్మంగి (బాలికలు), రంపచోడవరం, అడ్డతీగల (బాలురు), చింతూరు (పీటీజీ, బాలురు), చింతూరు ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

అర్హతలివీ..

● ఓసీ, బీసీలకు బాలలు 2015 సెప్టెంబరు 1 నుంచి 2017 ఆగస్టు 31 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2013 సెప్టెంబరు 1 నుంచి 2017 ఆగస్టు మధ్య జన్మించిన వారు అర్హులు. ● బాల, బాలికలు ఏదైనా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదివి ఉండాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు సైతం రాత పరీక్షకు అర్హులే. ● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష దాటకూడదు.

ఆన్‌లైన్‌లో...

● అర్హులైన విద్యార్థులు ప్రవేశాల నిమిత్తం https://twreiscet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నెలాఖరు వరకు గడువు ఉంది. హాల్ టికెట్లు మార్చి 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఏప్రిల్ 4న నిర్వహించి, 24న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. మే 9, 24, జూన్ 10వ తేదీల్లో మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వివరాలకు సమీప గురుకుల పాఠశాల, ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో సంప్రదించవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

సత్యవేణి

గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యాబోధనతోపాటు వసతులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - ఎస్.సత్యవేణి, కన్వీనర్ ప్రిన్సిపల్, గి.సం.గురుకుల బాలికల పాఠశాల, రాజవొమ్మంగి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బీవీఆర్ చౌదరి

అంబటి వ్యాఖ్యలపై నిరసనాగ్రహం

టి.నగర్: మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సభ్య సమాజాన్ని తలదించుకొనేలా వ్యాఖ్యలు శోచనీయమని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా తెదేపా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ తెలిపారు. అంబటిని కఠినంగా శిక్షించాలని ఆదివారం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వైకాపా తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. ఆయనను వెనకేసుకు వచ్చేలా జగన్‌తోపాటు, ఆ పార్టీ మొత్తం వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. తిరుపతి లడ్డూ కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

'రాష్ట్రంలో అరాచకం సృష్టించే ప్రయత్నం'

మాట్లాడుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబును రెచ్చగొట్టి బయటకు వదులుతున్నారన్నారు. ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. గతంలో ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా విమర్శించారన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ స్పష్టం చేసిందన్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ ఆచారాలపై అవగాహన లేదన్నారు. ఆయన భార్యను తీసుకొని ఎప్పుడైనా తిరుపతి వెళ్లారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబును జగన్ హత్యచేసి, ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు కూడా వెనుకాడరన్నారు. జగన్ మళ్లీ అధికారం చేపడితే రాష్ట్రం బతికి బట్టగట్టే పరిస్థితి లేదన్నారు. కేంద్రం కలుగజేసుకుని బెయిల్ రద్దు చేయాలన్నారు. తెదేపాలో ఎక్కువ మంది కాపులు ఉన్నారని, అంబటి ఒక్కడే కాపు నాయకుడు కాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది కాపులపై కుట్రగా చెప్పడం సరికాదన్నారు. లడ్డూలో కల్తీ సహజమేనని వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం తెలిసిందేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్, కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తాళ్లపూడి: దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి తదితర నాయకులు

'నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తరిమికొడతారు'

• కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

తాళ్లపూడి: సీఎం చంద్రబాబుపై వైకాపా మాజీ మంత్రి అంబటిరాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తూ తాళ్లపూడిలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తాళ్లపూడి పోలీసుస్టేషన్‌లో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ బూతుల రాంబాబు నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తరిమికొడతారన్నారు. సుబ్బారాయచౌదరి, టీవీ రామారావు, సిద్దా దుర్గారావు, వెంకట్రావు, ప్రకాశం, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అలాంటి వారికి సమాజంలో చోటులేదు

అనపర్తి గ్రామీణం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి లాంటి వ్యక్తులకు సభ్య సమాజంలో చోటులేదని పేర్కొన్నారు. సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి మురికి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తులను వైకాపా నాయకులు వెనకేసుకురావడం శోచనీయమన్నారు.

వ్యాఖ్యలు అర్థరహితం

కడియం: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, జోన్-2 సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. బూతు పురాణంతో అధికార పార్టీ శ్రేణులపై వైకాపా నేతలు విరుచుకుపడటం ప్రజలు గతంలో గమనించి గద్దె దింపినా బుద్ధి రాలేదన్నారు. అంబటి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలీసులకు తెదేపా నాయకుల ఫిర్యాదు

రాజానగరం: రాజానగరం పోలీస్‌స్టేషన్లో వైకాపా నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెదేపా నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తెదేపా నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సై సత్యనారాయణను కోరారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గంగిశెట్టి చంటిబాబు, తెదేపా జిల్లా కార్యదర్శి కొణతం నరసింహరావు, టీఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ఎస్సై సత్యనారాయణకు ఫిర్యాదు అందజేస్తున్న నాయకులు

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే-ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నేపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఆలమూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులిద్దరూ తరచుగా గొడవ పడుతున్నారని జీవితంపై విరక్తితో ఓ యువకుడు గోదావరి నదిలో దూకబోతుండగా పోలీసులు వెంటనే స్పందించి అతన్ని కాపాడిన ఘటన ఆలమూరు మండలం జొన్నాడలో ఆదివారం చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం పెద్దపేటకు చెందిన కాలాబత్తుల రవికిరణ్ తన సోదరి చిన్నారికి ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా జొన్నాడ వంతెనపై ఉన్నట్లు గుర్తించి ఆలమూరు ఎస్సై నరేష్ సిబ్బందితో వెళ్లి రవికిరణ్‌ను పట్టుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. యువకుడిని కాపాడిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

ఆశల పంట.. ఆనందమే ఇంట

ఏళ్ల కల.. కఠోర సాధన.. ఫలించిన వేళ విజేతలతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం అంతాఇంతా కాదు. తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు పలువురు విజయం సాధించారు. సర్కారు కొలువులో స్థిరపడనున్నారు.

- న్యూస్‌టుడే, సర్పవరం(కాకినాడ గ్రామీణం), శ్యామలాసెంటర్(రాజమహేంద్రవరం)

సుబ్బారెడ్డి ఇక ఆర్టీవో..

నందిపాటి లక్ష్మీ వెంకట సుబ్బారెడ్డి

కాకినాడ గ్రామీణం వలసపాకలకు చెందిన నందిపాటి లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు. తండ్రి నందిపాటి వెంకటరెడ్డి విశ్రాంత పంచాయతీ కార్యదర్శి, తల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాలు. లక్ష్మీవెంకట సుబ్బారెడ్డి విజయవాడ కేకేఆర్ గౌతమ్ కళాశాలలో ఇంటర్, అహ్మదాబాద్‌లోని పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఐఐఎం కోర్సు పూర్తి చేశారు. 2025 మే నెలలో మొదటిసారి సొంతంగా సన్నద్ధమై గ్రూప్-1 పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్(ఆర్టీవో)గా ఎంపికయ్యారు. 2024లో శిక్షణ లేకుండానే సివిల్స్ రాసి ముఖాముఖి వరకు వెళ్లారు. 2014 నుంచి 2019 వరకు ఎస్సార్ ఆయిల్స్‌లో మేనేజర్‌గా పనిచేశారు.

పదేళ్ల కల.. నెరవేరే అక్షరాలా..

కర్రి రాజా రమేష్‌బాబు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సంతృప్తి లేదు. ఆ తరువాత ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కొనసాగాలనిపించలేదు. మళ్లీ టీసీఎస్‌లో చేరడం.. ఓ పక్క కొలువు.. మరోపక్క కల సాధనకు కఠినంగా శ్రమించడం.. పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. గ్రూప్స్‌లో విజయం సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్‌ట్యాక్స్ కొలువు సాధించారు రాజమహేంద్రవరానికి చెందిన కర్రి రాజా రమేష్‌బాబు. తండ్రి సత్యనారాయణ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. తల్లి పద్మావతి జిల్లా పరిషత్ స్కూల్లో హిందీ పండిట్. భార్య స్వప్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నా ఉద్యోగ సాధనకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించటంతో పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా చదువుకున్నానని రమేష్‌బాబు చెప్పారు. రోజుకు 7 నుంచి 9 గంటల పాటు చదివి విజయం సాధించానని, గతంలో నాలుగు సార్లు ముఖాముఖి వరకు వెళ్లగా గ్రూప్స్ రెండుసార్లు ఒక మార్కు, ఐదు మార్కుల వద్ద ఆగిపోయానని, నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించి విజయం సాధించానని తెలిపారు.

బట్టీ వద్దు..

పాఠ్యాంశాలపై పట్టు అవసరం..!

• 'ఈనాడు' ఆధ్వర్యంలో 'డయల్ యువర్ ఆర్ఐవో'

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది..? ఒత్తిడికి గురి కాకుండా ఎలా చదవాలి.. వంటి ప్రశ్నలకు 'ఈనాడు' ఆధ్వర్యంలో ఆదివారం 'డయల్ యువర్ ఆర్ఐవో' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను ఆర్ఐవో ఐ.శారద నివృత్తి చేశారు.

ప్రశ్న: హాల్‌టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు..? **-టి.మీనాక్షి, రాజమహేంద్రవరం**

సమాధానం: రాత, ప్రయోగ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో ఉంచుతాం. మీరు చదువుతున్న కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, ఇవ్వకపోయినా నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి హాజరుకావచ్చు. ఈ నెల రెండోవారంలో హాల్‌టికెట్లు వస్తాయి.

ప్రశ్న : 'సంకల్పం' తరగతులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? **-ఎం.భరత్, విద్యార్థి తండ్రి, ధవళేశ్వరం**

సమాధానం: ప్రభుత్వ కళాశాలల్లో సంకల్ప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను ఎ.బీ.సీ, విభాగాలుగా విభజించి సీ విభాగం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు వీరిని దత్తత తీసుకుని, ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దుతున్నాం.

ప్రశ్న : లెక్కలు, ఆంగ్ల భాషపై సాధన ఎలా ఉండాలి..? **-టి.దుర్గారావు, తుని**

సమాధానం : ఆంగ్ల, గణితం పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలంటే వాటిని బట్టీ పట్టకూడదు. గ్రామర్‌పై పూర్తిగా పట్టు సాధిస్తే 60 మార్కులకు 50 సులువుగా తెచ్చుకోవచ్చు. మిగిలిన 40 మార్కులు పద్య, గద్యభాగం, నాన్‌డిటేల్ నుంచి వస్తాయి.

ప్రశ్న: బయాలజీ ప్రశ్నపత్రం మారిందా..? **-మోజెస్, రావులపాలెం**

సమాధానం: ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఆంగ్లం 100, తెలుగు/సంస్కృతం/హిందీ 100, గణితం-100, ఫిజిక్స్-85, కెమిస్ట్రీ-85, బయాలజీ (బోటనీ,జువాలజీ) 85 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ప్రశ్న : పరీక్షలు సమీపించడంతో ఎలా రాస్తామో అని భయంగా ఉంది. **-చక్రవర్తి, కాకినాడ**

సమాధానం : విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా వారిలో ధైర్యం నింపేందుకు కేర్ టేక్స్ సిస్టమ్ ద్వారా ప్రముఖులచే ప్రతి కళాశాలలో ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

సంక్షేమ పథకాల రథసారథి ఎన్టీఆర్

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి దుర్గేష్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేషారావులు

నిడదవోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం కోరుమామిడి కంచాలమ్మ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పిన మహామనిషి ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా నిత్యం ప్రజల సంక్షేమానికి పనిచేశారన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షుడు మట్టపర్తి చంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు

మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మూర్తి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్‌గా, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వి.వి.ఎస్.మూర్తి ఆదివారం రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, నదీతీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక వారసత్వ సంపదను సమర్థంగా వినియోగిస్తే ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా రూపొందుతుందన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పన దిశగా దృష్టి సారించాలని ఆర్డీకి సూచించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

కలలన్నీ.. కల్లలై..

• రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

• వివాహమైన ఏడాదిలోనే మృతి

కాపా కార్తీక్ (పాత చిత్రం)

తణుకు, పెరవలి, న్యూస్‌టుడే: ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. సహధర్మచారిణితో ఆనందంగా జీవిస్తున్నాడు. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. ఇంతలోనే విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కాపా కార్తీక్ (24) దుర్మరణం పాలయ్యాడు. తణుకు గ్రామీణ ఇన్‌ఛార్జి ఎస్సై జానా సతీశ్ కథనం మేరకు.. కార్తీక్ ప్రేమ వివాహం అనంతరం తన భార్యను నర్సింగ్ చదివిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ మినీ వ్యాను తేతలి కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా.. తాడేపల్లిగూడెం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న కార్తీక్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజేతలతో వ్యాయామ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి

ఓపెన్ స్కేటింగ్ పోటీల్లో చాగల్లు విజయం

చాగల్లు: గత నెల 31న స్కేటింగ్ రేంజర్స్ అకాడమీ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ స్కేటింగ్ పోటీల్లో చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 21 పతకాలను సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు జె.విజయలక్ష్మి తెలిపారు. 10 బంగారు, 4 రజత, 7 కాంస్య పతకాలను విద్యార్థులను సాధించారన్నారు. ప్రధానోపాధ్యాయురాలు వాసవి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ.లలో)
కొత్తకొబ్బరి	19,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	32,500
గటగట	30,000
కొత్తకాయ: గండేరా	30,500
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ.లలో

ఫారంరేటు	143-00
రిటైల్ లైవ్	170-00
డ్రెస్డ్	247-00
స్కిన్‌లెస్	281-00

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-67 పైII
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. రాజమండ్రి 'శ్రీసాయిలక్ష్మీ లాడ్జి'లో SVG మార్కెట్‌రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో మందులు కలవు.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గ॥ స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

JOBS

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ప్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

MARKETING/ SALES

రామచంద్రాపురం K.V.L సోలార్ ఎనర్జీ బ్రాంచి నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Salary: 13,500/-+ పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటివ్స్+ అకామిడేషన్ ఇవ్వబడును. వివరాలకు సంప్ర. ✆ 83285 53150, 90103 57793

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU for Advertisement Contact: 8008597607

92.7FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

(c) eenadu

విద్యుత్తు సౌకర్యం లేక ఇక్కట్లు

మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నులకమద్ది గ్రామస్థులు విద్యుత్తు సౌకర్యం లేక ఏళ్లుగా చీకటిలోనే జీవనం సాగిస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు వేసి లైన్లను అమర్చి విద్యుత్తు సరఫరా అందించినప్పటికీ గాలివానలకు చెట్లు పడి విద్యుత్తు తీగలు తెగిపోయాయి. తెగిన లైన్లను అధికారులు తిరిగి పునరుద్ధరించలేదు. పరిస్థితిపై ట్రాన్స్ కో ఏఈ అబ్బాయిదొరను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. అటవీ ప్రాంతం కావడంతో చెట్లు పడి తీగలు తెగిపోయాయి. .నూతనంగా విద్యుత్తు లైన్లు వేసి గ్రామానికి విద్యుత్తు సరఫరా అందేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. – న్యూస్‌టుడే, వై.రామవరం

అధ్వానంగా రహదారి

మండలంలోని వెలగపల్లి ఆర్‌అండ్‌బీ చప్టా నుంచి దోనలంక, సీహెచ్ గంగవరం, పెద్దనూతులు, యర్రమెట్ల వైపు వెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు రాకపోలకు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి ఉంది. దీంతో గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో నరకం చూస్తున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీపట్నం



సప్టా ఏర్పాటు చేయరూ?

మండలంలోని చినకోరుమిల్లి-పెదకోరుమిల్లి రహదారిలో కొండవాగు ప్రవహించే ప్రాంతంలో సప్టా లేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. బందపల్లి నుంచి పెదకోరుమిల్లి వరకు సీసీ రోడ్డును నిర్మించి పెదకోరుమిల్లి సమీపంలో రోడ్డును వేయకుండా వదిలేశారు. దీంతో రాత్రి వేళల్లో ద్విచక్రవాహన చోదకులు అదుపుతప్పి పడిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రంపచోడవరం

వెనుక వెళ్తే.. కళ్ల మంట

ఇసుకను ట్రాక్టర్లపై తరలించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో వాటి వెనుక ప్రయాణించే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని తిమ్మాపురం పంచాయతీ బొంగరాలపాడు వాగు నుంచి ఇసుకలోడుతో ఏలేశ్వరం వైపు ఓ ట్రాక్టర్ ఆదివారం వెళ్తుంది. ట్రక్కు పైన ఎటువంటి టార్పాలిన్ కప్పలేదు. ట్రాక్టర్ వెనుక తలుపు రంధ్రం నుంచి ఇసుక రావడంతో ట్రాక్టర్ వెనుక వెళ్లే ప్రయాణికుల కళ్లల్లోకి ఇసుక ఎగిరి పడి ఇబ్బందులకు గురయ్యారు. ఇసుక కళ్లల్లోకి ఎగురుతుందని ద్విచక్రవాహనదారులు ట్రాక్టర్ డ్రైవర్‌ను అడగగా.. 'ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అడ్డతీగల

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1
రంపచోడవరం 9490877172 అడ్డతీగల 9491575045
దేవీపట్నం 7673936638 గంగవరం 9493541083

సమస్య: రంపచోడవరం నుంచి మారేడుమిల్లి ప్రధాన రహదారిలోని భూపతిపాలెం జలాశయం వద్ద ఉన్న మలుపులో తుప్పలు పెరిగిపోవడంతో ప్రమాద సూచికలు కనిపించడం లేదు. – ముర్ల అన్నవరం, పెదగెద్దాడ గ్రామం

సమాధానం: చర్యలు చేపడతాం. –ప్రదీప్, ఏఈ, ర.భ.శాఖ, రంపచోడవరం. – న్యూస్‌టుడే, రంపచోడవరం

పలుచోట్ల మరమ్మతు పనులకు చర్యలు

స్పందనకు వందనం

మోతుగూడెం: చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధి మల్లవరం గ్రామంలోని చేతిపంపు మరమ్మతులకు గురవడంతో గ్రామస్థుల తాగునీటి కష్టాలపై 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి స్థానిక సర్పంచి ఆకేటి సీత స్పందించారు. మరమ్మతులు చేయించి నీటి సదుపాయం కల్పించారు. ఇంతులూరువాగు గ్రామంలోని బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు మోటార్ పాడవడంతో బాగు చేయించారు. పొల్లూరు గ్రామంలో పైపులైను పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోవడంతో కొత్త పైపులను ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

ఇరుకు గదులు.. అరకొర సేవలు

ఎస్‌బీఐలో ఇద్దరే సిబ్బందితో ఖాతాదారుల ఇబ్బందులు

గంగవరం, న్యూస్‌టుడే: భారతీయ స్టేట్ బ్యాంకులు ఎక్కడ చూసినా విశాలంగా, పెద్ద పెద్ద భవనాల్లో, ఖాతాదారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. కాని గంగవరం మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ దానికి భిన్నంగా ఉంది. చూసేందుకు కనీసం బ్యాంకులా కూడా అనిపించడం లేదు. రెండు చిన్న గదులు కలిగిన భవనంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. కనీస సదుపాయలు లేకపోవడంతో ఖాతాదారులు, ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఇక్కడే సేవలను కొనసాగిస్తున్నారు.

వరండాలో ఉన్న కౌంటర్

ఇదీ పరిస్థితి..

అప్పట్లో తాత్కాలికంగా అద్దె భవనంలో ప్రారంభించి ఖాతాదారులకు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాలక్రమేణా ఖాతాదారుల సంఖ్య పెరిగినప్పటికీ నిర్వహణ సామర్థ్యం మాత్రం పెంచలేదు. ఒక్క కౌంటరే అందుబాటులో ఉంది. ఇక్కడ ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఒకరు బ్రాంచ్ మేనేజర్, మరొకరు క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుకు వంద నుంచి రెండొందల మంది ఖాతాదారులు నిత్యం వివిధ పనులపై ఇక్కడకు వస్తుంటారు. దీంతో ఉన్న ఇద్దరు సిబ్బంది సేవలు అందించలేకపోతున్నారు. ఒకరు క్షేత్రస్థాయి కార్యకలాపాల నిమిత్తం గ్రామాల్లోకి వెళితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. నగదు ఉపసంహరణ, చెల్లింపులకు తప్ప మరే ఇతర పనులపై బ్యాంకుకు వెళ్లినా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. బంగారు, ఇతర రుణాల మంజూరుకు, ఖాతాలు తెరిచేందుకు, ఆధార్ సీడింగ్, చరవాణి అనుసంధానం, ఏటీఎం వంటి తదితర సేవలను పొందడానికి ఇబ్బంది తప్పడం లేదని పలువురు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులు కూడా బ్రాంచ్ నిర్వహణకు ప్రాంగణం అనువుగా లేదని.. పేర్కొంటున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదు.

ఏటీఎం సదుపాయం లేక...

ఏటీఎం సౌకర్యం లేక అత్యవసర సమయంలో నగదు ఉపసంహరణకు నానా పాట్లు పడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. బ్రాంచ్ ఏర్పాటు చేసి ఏళ్ల గడుస్తున్నా నేటికి ఏటీఎం సదుపాయం కల్పించలేదు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇక్కడకు మంజూరైన ఏటీఎం యంత్రాలను వేరే చోట తరలించారన్న వార్తలు వినిపించాయి. ఇప్పటికైనా ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పూజల్లో పాల్గొన్న ఆలయ ఛైర్మన్ బాపన్నదొర, సభ్యులు

ఘనంగా గ్రామోత్సవం

రంపచోడవరం, న్యూస్‌టుడే: సీతపల్లిలోని గడిబాపనమ్మతల్లి ఆలయంలో ఆదివారం ఘనంగా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ఊరేగించారు. రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు వెంకటేశ్వరరావు అమ్మవారికి పంచహారతులు బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కుంజం బాపన్నదొర, ఈవో సత్యరమేష్, మండల తెదేపా అధ్యక్షుడు పెంటపాటి అనంతమోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు సిద్దా వెంకన్నదొర, సంకురు పెంటమ్మ, కారు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజులబాబు పండగ

అడ్డతీగల, న్యూస్‌టుడే: అడ్డతీగల మండలంలో ఆదివారం పలు గ్రామాల్లో రైతులు రాజులబాబు పండగను నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో, అడవిలో తిరుగుతున్నపుడు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని ఈ పండగను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనిగేరు, పైడిపుట్ట, వీరభద్రపురం, కోనలోవ పలు గ్రామాల్లో గిరిజన, గిరిజనేతరులు సహపంక్తి భోజనాలు చేశారు.

అనిగేరులో..

ఆరోగ్య పరిరక్షణ.. అందరి బాధ్యత

వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాజమహేంద్రవరానికి చెందిన వైద్య నిపుణులు నిఖిత అన్నారు. మారేడుమిల్లిలో ఆదివారం సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి సేవా కేంద్రం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యంలోనూ మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాలను పాటించాలని సూచించారు. డాక్టర్ నీలిమ, డాక్టర్ సాయి ఉజ్వల పాల్గొని మారేడుమిల్లి, గుర్తేడు మండలాలకు చెందిన సుమారు 250 మందికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు యోగేశ్వర్రావు, హౌసింగ్ బోర్డ్ సుబ్రహ్మణ్యం, రామ్మోహన్‌రావు, సేవాదళ్ సభ్యులు సురేంద్ర, జగన్నాథం, రమణారెడ్డి, చంద్రమ్మ, నాగమణి, సుమాంజలి తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరంలో..

రంపచోడవరం: రామకృష్ణమిషన్ ట్రస్టు ఆధ్వర్యంలో సిరిగిందలపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి వైద్య సేవలు అందించినట్లు ట్రస్టు కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనంద మహరాజ్ తెలిపారు. శిబిరంలో డాక్టర్లు పోతుల రామారావు, దాసరి ఉమామహేశ్ రోగులకు పరీక్షలు చేశారు. రోగులకు, వారితో వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో రామకృష్ణమిషన్ సమన్వయకర్త కానుమోను శ్రీనివాసు, వాలంటీర్లు దాసరి పెద అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

బడ్జెట్ నిరాశాజనకం

రంపచోడవరం: కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గడిపే విశ్వరాజ్ అన్నారు. రంపచోడవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పాత పెన్షన్ విధానం గురించి ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులు తమ సేవా కాలం అనంతరం గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పెన్షన్ విధానం అత్యవసరమన్నారు.

రోడ్డు నిర్మించండి

వై.రామవరం, న్యూస్‌టుడే: వై.రామవరం గ్రామంలో ఉన్న పాటిలంక ప్రాంతానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు ఎంపీడీవో బాపన్నదొరను కోరారు. గతంలో ఉపాధి హామీ గ్రామసభలో తీర్మాణం చేసినప్పటికీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టలేదని పలువురు రైతులు వాపోయారు. దీనికి ఎంపీడీవో స్పందించి గ్రామసభలో తీర్మానం అయి ఉంటే రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు.

చేతిపంపు ఏర్పాటుకు కృషి

కూనవరం, న్యూస్‌టుడే: మండలంలోని కూటూరు ప్రజలు కొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ సభ్యురాలు అమ్మాజీ తన సొంత నిధులతో చేతి పంపు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శనివారం పనులు ప్రారంభించారు. సర్పంచి బొగ్గా వెంకమ్మ, పాయం సీతారామయ్య, శేఖర్, సీతమ్మ, ప్రభాకర్, శ్రీరాములు పాల్గొన్నారు.

వృద్ధులకు రేషన్ పంపిణీ

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: వీఆర్వోల ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు అర్హులైన వృద్ధులకు రేషన్ సరకులను అందించారని మండల తెదేపా అధ్యక్షులు బొర్రా నరేశ్ తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే శిరీషాదేవి వీఆర్‌పురంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ఫిర్యాదు వెళ్లడంతో అధికారులు స్పందించారు. సరకులను తీసుకోలేని వృద్ధుల వద్దకు వెళ్లి అందించారు.

టూరిజం ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దు: మంత్రి దుర్గేశ్

కడియం, న్యూస్‌టుడే: కడియపులంకలో నర్సరీలను పర్యాటకంగా అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళికలో భాగంగా సుమారు రూ.5కోట్లతో నిర్మించే ఎకో టూరిజం ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ హితవు పలికారు. ఆయన కడియపులంకలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలోనే ఇక్కడ ఎకో టూరిజం హబ్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అఖండ గోదావరిలో భాగమైన ఈ ప్రాజెక్టు రద్దయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కు మళ్లే అవకాశం ఉందన్నారు. ఆ మేరకు గ్రామస్థులంతా సహకరించాలని ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టించవద్దని, చిన్నపాటి మార్పులు కోరితే వాటిని స్వాగతిస్తామన్నారు. కార్యక్రమంలో మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, పంతం గణపతి, మార్గాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

గోతులు తీసి వదిలేశారు

మన్యంలో అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తున్నా.. నిర్మాణ పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలమైపోవడంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా సుమారు రూ.32 లక్షల అంచనా వ్యయంతో నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఎమ్మెల్యే శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. శంకుస్థాపన సమయంలో పునాదికి తీసిన గోతులే నేటికీ దర్శనమిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు ఆ దిశగా కృషి చేయకపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీకి అవసరమైన భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని.. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించి భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

పర్యాటకులతో పొల్లూరు జలాశయం

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కళకళలాడాయి. జలాశయాలు, రిసార్ట్‌ల్లో పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతాలు, సీలేరు నది ప్రదేశాల వద్ద ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రవితేజ, ప్రియభవానీ శంకర్, జగపతిబాబు, సాయికుమార్ వంటి ప్రముఖ నటులతో ఇరుముడి సినిమా రెండో షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలను ఇప్పటికే సీలేరులో చిత్రీకరించారు. సోమవారం నుంచి మోతుగూడెం పర్యాటక ప్రాంతాల్లో మరికొన్ని సన్నివేశాలను ఈ నెలాఖరు వరకు చిత్రీకరించనున్నారు. చిత్రయూనిట్ బృందంలో సుమారు వంద మంది ఆదివారం సాయంత్రం మోతుగూడెం రిసార్టులకు చేరుకున్నారు.

గండిపోశమ్మ ఆలయంలో...

దేవీపట్నం, న్యూస్‌టుడే: గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఏడు బోట్లలో 483 మంది పర్యాటకులు ఆదివారం పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. తొలుత గండిపోశమ్మ వారికి మొక్కులు చెల్లించారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం వద్ద సందడి నెలకొంది. వరద ప్రభావం తగ్గడంతో అమ్మవారి ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది.

అమ్మవారి ఆలయంలో భక్తులు

అంబటిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో శీతంశెట్టి విలేకరులతో మాట్లాడారు. వైకాపా అధికారంలో ఉన్నపుడు వేంకటేశ్వరస్వామి సొమ్మును రూ.250కోట్లు దోపిడీ చేసిందన్నారు. మాజీ మంత్రి అయి ఉండి రౌడీలా ప్రవర్తించడం సరికాదన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు

అంబటి రాంబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెదేపా అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు అడబాల బాపిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు విచారణ బృందం వాస్తవాలను వెల్లడించిందని పేర్కొన్నారు. చంద్రబాబుపై అసభ్య పదజాలంతో మాట్లాడటం అంబటికి సిగ్గు చేటన్నారు.

చింతూరు: అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెదేపా మండల అధ్యక్షుడు జమాల్‌ఖాన్ అన్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై నోటికొచ్చిన బూతులు మాట్లాడిన అంబటి తక్షణమే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. మాజీ మండల అధ్యక్షుడు జహంగీరు, ఎస్టీ సెల్ నాయకుడు ముత్తయ్య పాల్గొన్నారు.

ఎటపాక: ఎటపాక మండల తెదేపా మండల అధ్యక్షులు బొల్లా పుల్లయ్య, నాయకులు ముప్వా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ మాచినేని రాజేష్‌లు అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టి.నగర్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు సరికాదని శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు. వైకాపాలో ఉన్న ప్రతిఒక్కరిలో దుర్మార్గమైన డీఎన్ఏ ఉందన్నారు. చంద్రబాబు నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. ఆ కారణంగానే ఇంతవరకు రాష్ట్రంలో తిరగగలుగుతున్నారన్నారు.

కారు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు

చింతూరు, న్యూస్‌టుడే: కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా కేక్ తెచ్చేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై చింతూరు వస్తుండగా మోతుగూడెం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో తండ్రి సోయం సురేశ్‌తోపాటు కిందు రామారావు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గోపాలపురం వద్ద జరిగింది. క్షతగాత్రులకు చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలకు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అంబులెన్సులో క్షతగాత్రులు

ద్విచక్రవాహనం నడిపిన బాలుడి మృతి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ఓ బాలుడు ద్విచక్రవాహనాన్ని నడిపి అదుపుతప్పి పడిపోవడంతో మృతి చెందాడు. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కూనవరం మండలం, బండారుగూడెం గ్రామానికి చెందిన చదల ఆనందరెడ్డి (16), తన బంధువుతో కలసి భైరవపట్నం వెళ్లాడు. అక్కడ నుంచి వీఆర్‌పురం వైపు వస్తుండగా ఓ మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది. దీంతో ఆనందరెడ్డి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కూలి పనికి వెళ్లి గిరిజనుడి దుర్మరణం

వై.రామవరం, న్యూస్‌టుడే: కూలి పనికి వెళ్లి ట్రాక్టర్‌పై గడ్డి తొక్కుతుండగా మండలానికి చెందిన కొర్రా సీతారాములు ఆదివారం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వై.రామవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పృద్వీయాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తేడు ఎస్సై రాజ్‌కోటి అన్నారు. ఆదివారం గుర్తేడు మండలంలోని గంధనూరు, రేవడికోట, కర్ణికోట గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు, గంజాయి విక్రయం, రవాణా వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలతో అనర్థాలు తలెత్తుతాయని వివరించారు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని.. క్రీడల్లో రాణించడంతో ఉన్నత అవకాశాలు పొందవచ్చని హితువు పలికారు. ఈ సందర్భంగా వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు

రేవడికోటలో అవగాహన కల్పిస్తున్న ఎస్సై రాజ్‌కోటి

మోహనాపురంలో సేవలను వివరిస్తున్న మేనేజర్

పోస్టు పేమెంట్స్ బ్యాంకులో బీమా సౌకర్యం

గంగవరం న్యూస్‌టుడే: ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకులో రూ.550తో రూ. పది లక్షల బీమా సౌకర్యం పొందవచ్చని కాకినాడ బ్రాంచి సీనియర్ మేనేజర్ కె.రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని మోహనాపురంలో ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యాలను పొందవచ్చని.. గ్రామాల్లో ఉన్న అన్ని పోస్టు ఆఫీస్‌ల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి కురసం అక్కమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మద్దేటి వెంటరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎం.వెంకటలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, స్థానిక పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రబ్బరు సాగును ప్రోత్సహించాలి



వినతిపత్రం అందిస్తున్న జడ్పీటీసీ బాలాజీబాబు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో రబ్బరు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందని.. సాగుకు అవసరమైన ప్రోత్సాహన్ని గిరిజనులకు అందించాలని మారేడుమిల్లి జడ్పీటీసీ సభ్యుడు గొర్లె బాలాజీబాబు కోరారు. ఆదివారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డిని కలసి వినతిపత్రం అందించారు. గిరిజనులకు సొంతంగా సాగు చేసుకునే ఆర్థిక స్తోమత లేదని... రబ్బరు బోర్డు, ఐటీడీఏలు సంయుక్తంగా బ్లాక్ ప్లాంటేషన్ ద్వారా ప్రోత్సహించేలా కృషి చేయాలని తెలిపారు. చావడికోట పంచాయతీ బొడ్లంక వద్ద ఉన్న పెళ్లిరేవువాగుపై చెక్‌డ్యాంను నిర్మిస్తే సుమారు వెయ్యి ఎకరాల భూములు సాగులోకి వస్తాయని వివరించారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు ఘాట్‌రోడ్డులో ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

(c) eenadu

ఆక్వాకు ఊతం... ఖనిజానికి ప్రోత్సాహం

◗ కేంద్ర బడ్జెట్‌తో ఉమ్మడి జిల్లాకు బహుళ ప్రయోజనం

వనరుల సద్వినియోగం, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో ఉమ్మడి జిల్లాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధానంగా 'రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్'లో కేరళ, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రమూ ఉండడం... ఖనిజ సంపదకు నిలయమైన ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు మేలు కలగనుంది. ఆక్వా, ప్రకృతి సాగు, పశు పోషణను ప్రోత్సహించేలా పలు పథకాలు ప్రకటించడం కలిసివచ్చేదే.

- ఈనాడు, ఒంగోలు



అరుదైన నిక్షేపాలపై గురి

అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మినరల్స్)ను అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో విరివిగా వాడతారు. మన వద్ద సముద్ర తీరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని దర్శి, పొదిలి ప్రాంతాల్లో హెవీ, లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నట్లు గతంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో గుర్తించారు. ఇవి వెలికితీయడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పటి వరకు వీటిపై అంతగా దృష్టి సారించలేదు. బడ్జెట్‌లో రేర్ ఎర్త్ కారిడార్‌తో పాటు విలువైన ఖనిజాల తవ్వకానికి ప్రత్యేక పథకం ప్రవేశపెట్టినందున జిల్లాలో వీటి తవ్వకాలపై కదలిక వస్తుందని భావిస్తున్నారు. ప్రోత్సాహకాలు అందితే జిల్లాకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని గనులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రొయ్య సాగుకు ఊపిరి

సముద్ర తీర మండలాలైన నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో దాదాపు 17 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. అమెరికా సుంకాల నేపథ్యంలో ఆక్వా రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఎగుమతులు తగ్గి స్థానికంగా గిట్టుబాటు లేక రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించినందున రొయ్య రైతులకు మేలు కలగనుంది.

బాలికా విద్యకు మరింత అండ

బాలికల కోసం ప్రత్యేకంగా జిల్లాకు ఓ వసతి గృహం చొప్పున నిర్మించాలని ప్రతిపాదించినందున ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో చెరొకటి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా విద్యార్థినులకు మేలు కలగనుంది. ఇప్పటికే వసతి గృహ సౌకర్యంతో నడుస్తున్న కస్తూర్బా విద్యాలయాలకు అదనంగా ఇవి ఏర్పాటు కానుండడంతో బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

'ప్రకృతి'కి ఆసరా

ఒంగోలు, కొత్తపట్నంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం విస్తరణకు ప్రత్యేకంగా కృషి జరుగుతోంది. ఇప్పటికే లక్ష్యాలు నిర్దేశించుకుని... క్షేత్రస్థాయిలో గ్రూపుల ఏర్పాటు, కషాయాల తయారీలో శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందున... ఈ కార్యక్రమాలు మరింత విస్తృతం కానున్నాయి. ప్రస్తుతం అయిదు వేల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.

మరిన్ని వర్గాలకు మేలు

◗ గళ్ల లుంగీలకు ఈత ముక్కల ప్రసిద్ధి. ఇవి కాకుండా చేనేతపై వందల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. చేనేతకు ప్రాచుర్యం కల్పించేలా బడ్జెట్‌లో ప్రత్యేక పథకం ప్రకటించినందున నేత కార్మికులకు మేలు జరగనుంది.

◗ ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు ఎక్కువ. ప్రమాదాల రేటూ తీవ్రంగానే ఉంది. సకాలంలో సరైన వైద్యం అందక బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నవాటి బలోపేతానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించినందున ఉమ్మడి జిల్లాకు కొత్త కేంద్రాలు మంజూరయ్యే అవకాశం ఉంది.

◗ నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగయ్యేలా చూస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నందున ఒంగోలులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది.

◗ జిల్లాలో వ్యవసాయం తరువాత అత్యధికంగా ఆధారపడేది పశు పోషణపైనే. డెయిరీ ఫాంల నిర్వహణ, పశు పోషణకు సాయం అందించేలా పలు నిర్ణయాలు తీసుకున్నందున ఆ మేరకు జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.

తప్పుల్లేని పాసుపుస్తకాలే లక్ష్యం

◗ ప్రతి నెలా 2 నుంచి 9వ వరకు గ్రామ సభలు
◗ నియోజకవర్గానికి రెండు పల్లెలు చొప్పున ఎంపిక

న్యూస్‌టుడే - కలెక్టరేట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూ యజమాన్య హక్కు పత్రాల్లో తప్పులు సరిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ప్రతి నెలా నియోజకవర్గానికి రెండు గ్రామాలు చొప్పున ఎంపిక చేసి... గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

చిక్కులు తలెత్తాయిలా...

ఉమ్మడి ప్రకాశంలోని 864 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 25,07,775 ఎకరాల విస్తీర్ణం ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 298 గ్రామాల్లో విడతల వారీగా రీసర్వే చేశారు. ఈ ప్రక్రియంతా తప్పులతడకగా సాగింది. రైతుల ఫొటోలు మారిపోవడం, సంయుక్త ఎల్‌పీఎంలు, విస్తీర్ణంలో తేడాలు చోటుచేసుకున్నాయి. వాటిని సరి చేయకుండా నాటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో పాసు పుస్తకాలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ తప్పిదాలను సరి చేసి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. మొదటి విడత రీసర్వే జరిగిన 193 గ్రామాల్లో 74,305 మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. తప్పులు సరి చేయకుండా యథాతథంగా ఇచ్చారన్న ఫిర్యాదులు రావడంతో... వాటిని సరిచేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి.

రైతుల సమక్షంలోనే...

ఎంపిక చేసిన గ్రామాల్లో వచ్చిన తప్పులపై రైతుల సమక్షంలోనే రెవెన్యూ దస్త్రాలను పరిశీలిస్తారు. 1బీ ఖాతాల వారీగా రిమార్కులు నమోదు చేస్తారు. మ్యుటేషన్, సబ్ డివిజన్ తదితర సమస్యలు ఉంటే అవసరమైన సూచనలు చేయడంతో పాటు... వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అంతా సక్రమంగా ఉందని తహసీల్దార్ ధ్రువీకరించిన తర్వాతే పాసు పుస్తకం ముద్రణకు వివరాలు పంపుతారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు రైతులకు వాటిని అందజేస్తారు.

సదస్సుల వివరాలు...

ఈ నెల 2న అన్నవరం (దర్శి మండలం), కొత్తపేట (గుడ్లూరు); 3న లింగసముద్రం, సోమవరప్పాడు (కొరిశపాడు); 4న కొత్తకోట (నాగులుప్పలపాడు), ఉలిచి (ఒంగోలు), మూగచింతల (కొండపి), కశ్యాపురం (పంగులూరు), 5న మద్దిపాడు, 6న శంకరనారాయణపురం (తాళ్లూరు), ఈతముక్కల (కొత్తపట్నం); 7న శానంపూడి (సింగరాయకొండ)

జయహో... శివాజీ మహరాజ్!

ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో భాగంగా ఒంగోలులో ఆదివారం ప్రదర్శించిన 'జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్' నాటకం ప్రేక్షకులను కట్టిపడేసింది. శివాజీ జీవిత చరిత్రలోని అద్భుత ఘట్టాలను కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు. పదేళ్ల పిల్లలు మొదలు 75 ఏళ్ల వృద్ధుల వరకు దాదాపు అరవై మంది కళాకారులు తమ పాత్రలకు జీవం పోసి మెప్పించారు. రచన, దర్శకత్వం డాక్టర్ సీవీఎన్ కృష్ణ. నిర్మాత చలసాని బలరామయ్య. సంస్కార భారతి సారథ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్యమండలి వారు ప్రదర్శించారు. -న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

చిలకమ్మ... కల్లు తాగిందమ్మ!

దాహంగా ఉన్న చిలుకల గుంపునకు పక్కనే ఉన్న తాటిచెట్లపై కల్లు కుండలు కనిపించాయి. అంతే.. అన్నీ అక్కడకు చేరి వాటిని పరిశీలించాయి. చుక్కచుక్కగా కుండలోకి కారుతున్న కల్లును తాగి దాహార్తి తీర్చుకున్నాయి. గుడ్లూరు మండలం ఏలూరుపాడు వద్ద కనిపించిన దృశ్యాలివి.

– ఈనాడు, ఒంగోలు

వైకాపావి దిగజారుడు రాజకీయాలు

◗ మంత్రులు రవికుమార్, స్వామి ధ్వజం

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: మురికి మాటలు మాట్లాడిన వైకాపా నాయకులు వాటిని తిరిగి సమర్థించుకోవడం సిగ్గు చేటని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం... ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడమే కాకుండా... ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలు ఎప్పుడూ గీత దాటరని... ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇలాంటి వ్యవహారాలను సహించరని తెలిపారు. మంత్రి స్వామి మాట్లాడుతూ... వైకాపా వారు రప్పారప్పా అంటూ తిరిగినా, సమావేశాలు పెట్టుకున్నా సహనం పాటించామే తప్ప ఎన్నడూ అడ్డుకోలేదన్నారు. ఇప్పుడు శ్రుతిమించి సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పట్ల అసభ్యకరంగా మాట్లాడినందునే ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉనికి కోల్పోవడంతోనే వైకాపా వారు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతియుత పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం తనపని తాను చేసుకుపోతుందే తప్ప తమ ప్రోద్బలమేమీ ఉండదని స్పష్టం చేశారు.

ప్రకాశం... వికసించెన్!

◗ నేడు జిల్లా 57వ అవతరణ వేడుకలు

జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పట్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలోని మూడు ముక్కలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పునర్విభజనతో మళ్లీ మూడు ముక్కలైంది. తాజాగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాతో మరింత చిక్కినా... అభివృద్ధి పరంగా ఎన్నో అడుగులు ముందుకు వేసింది.

–న్యూస్‌టుడే, కలెక్టరేట్

విద్యుద్దీపాల వెలుగులో ప్రకాశం భవన్

జిల్లా ఏర్పడిన తొలి రోజుల్లో నాలుగు లక్షల కుటుంబాలు... 19,19,995 మంది జనాభా ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో 11,84,912 కుటుంబాలు... 49,75,176 మంది జనాభా ఉన్నారు

జిల్లా ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ప్రకాశం భవన్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అర్జీదారులు ఈ విషయం గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నో విశేషాలు...

◗ గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల; నెల్లూరు పరిధిలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి; కర్నూలులో భాగంగా ఉన్న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలను కలిపి 1970 ఫిబ్రవరి 2న కొత్తగా ఒంగోలు జిల్లా ఏర్పాటు చేశారు. 1972లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట... ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు.

◗ 2022 ఏప్రిల్ 4న చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా... కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో; చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. దీంతో జిల్లా మళ్లీ మూడు ముక్కలుగా చీలి... ప్రకాశంలో ఎనిమిది నియోజకవర్గాలే మిగిలాయి.

◗ మొన్న డిసెంబర్ 31న అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు తిరిగి విలీనమయ్యాయి. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో ప్రకాశం మరింత చిక్కిపోయి ఆరు నియోజకవర్గాలు... 28 మండలాలకు పరిమితమైంది.

బైకు @ రూ.4.50 లక్షలు

ఈనాడు, ఒంగోలు

◗ ఏసీబీ దాడుల్లో చిక్కిన దర్శి కమిషనర్ విలాస జీవనం

దొడ్డిదారి సంపాదనతో దర్శి కమిషనర్ (ఎఫ్‌ఏసీ) యాదాల మహేశ్వరరావు విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు వాడేందుకు ఏకంగా రూ.4.5 లక్షలు వెచ్చించి బైకు కొనుగోలు చేయడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నిర్వహించిన దాడుల్లో మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారును గుర్తించారు. దీని విలువ సైతం రూ.20 లక్షల పైనే ఉండడం విశేషం.

చేయి తడిపితేనే అనుమతులు...

రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయాలంటే.. మార్కెట్‌లో గజం రేటు ఆధారంగా ముడుపులు తీసుకునేవారని, లేదంటే అనుమతులు నిరాకరించే వారన్న ప్రచారం జరుగుతోంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నాలుగైదేళ్ల ఇంటి పన్ను రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి.. ఏడాది పన్ను ముడుపుగా ఇస్తే పన్ను భారం లేకుండా చేస్తానని వసూళ్లకు పాల్పడేవారని సమాచారం. చేయి తడపనిదే ఇంటి ప్లాన్ అనుమతి దస్త్రం ముందుకు కదిలేది కాదన్న విమర్శలూ ఉన్నాయి.

రూ.కోటితో ఇంటి నిర్మాణం...

మహేశ్వరరావు కుటుంబసభ్యుల పేరిట నరసరావుపేటలో ఇంటి స్థలం కొనుగోలు చేసి... ప్రస్తుతం అక్కడ రూ.కోటి వ్యయంతో భారీ భవనం నిర్మిస్తున్నారు. కుటుంబీకుల పేరి తొమ్మిది చోట్ల స్థలాలు ఉన్నాయి. బ్యాంకు లాకర్లపై అధికారులు ఆరా తీసినా ఒక్కటీ లభించలేదు. బంధువులు, స్నేహితుల పేరిట బినామీ ఆస్తులేమైనా ఉన్నాయన్న కోణంలో శోధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జడ్జి ఎదుట ఆయనను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు అనిశా డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. ఇతరత్రా ఆస్తులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు తెలిపారు.

అనిశా దాడుల్లో బయటపడిన దస్తావేజులు, నగదు, వస్తువులు

73 మంది ఏఎన్‌ఎంల పునర్నియామకం

ఒంగోలు వైద్యం, న్యూస్‌టుడే: గతంలో విధుల నుంచి తొలగించిన 73 మంది ఒప్పంద పురుష ఏఎన్‌ఎంలకు... సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు ఆదివారం పునర్నియామక పత్రాలు అందజేశారు. 2012 నుంచి పనిచేస్తున్న వీరిని ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024లో విధుల నుంచి తొలగించారు. వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సూచన మేరకు నియామక ఉత్తర్వులిచ్చారు. గతంలో వారు ఏ పీహెచ్‌సీల్లో పని చేశారో అక్కడే మళ్లీ పోస్టింగులు కేటాయించారు. మొత్తం 75 మంది ఉండగా ఇద్దరు మృతి చెందారని, మిగిలిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.

ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

◗ అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 61 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు, 8 చోట్ల జూనియర్ ఇంటర్ వృత్తివిద్య విద్యార్థులు వీటిని ఏర్పాటు చేశారు. ఆర్ఐవో కె.ఆంజనేయులు నగరంలోని కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి విడత పరీక్షలు అయిదో తేదీ వరకు కొనసాగనున్నాయి. 6 నుంచి పదో తేదీ వరకు రెండో విడత జరగనున్నాయి. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం తొమ్మిది వేల మంది ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. బోర్డు ఆదేశాల మేరకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 99 కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాస్తున్నారని ఆర్ఐవో తెలిపారు. థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయని చెప్పారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని సౌకర్యాలున్న కళాశాలలనే ప్రయోగ పరీక్షలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బోర్డు నుంచి ఒక పర్యవేక్షకుడిని నియమించారని... వారు ఆకస్మికంగా తనిఖీలు చేపడతారని వివరించారు.

వంద పడకలన్నారు... 30తోనే సరిపెట్టారు!

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం

● సాంకేతికంగా అప్‌గ్రేడ్ కాక సమస్య
● వై.పాలెం ప్రభుత్వ వైద్యశాలలో చిత్రం

యర్రగొండపాలెంలో అప్పటికే ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకలుగా మార్చేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తరువాత రూ.23 కోట్లతో అవసరమైన భవనాలు నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పాలనాపరంగా వంద పడకలుగా అప్‌గ్రేడ్ చేసి వివరాలు నవీకరించలేదు. దీంతో సాంకేతికంగా నేటికీ ముప్పై పడకలుగానే కొనసాగుతూ ఆధునిక వసతులేవీ అందుబాటులోకి రావడం లేదు.

వై.పాలెం ప్రభుత్వ వైద్యశాల

ఆధునిక సదుపాయాలు దూరం...

ప్రస్తుతం ఇక్కడ దాదాపు ఇరవై మంది వైద్యులున్నారు. రోజువారీ ఓపీ సీజన్‌ను బట్టి 600 నుంచి వెయ్యి వరకు నమోదవుతోంది. దస్త్రాల ప్రకారం ముప్పై పడకలుగానే కొనసాగుతుండడంతో... బ్లడ్ బ్యాంక్, వెంటిలేటర్ సదుపాయం, ఆపరేషన్ థియేటర్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం లేదు. వీటి ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఉన్నా ప్రయోజనం లేకపోతోంది. దీంతో ప్రమాదాలు, అత్యవసర కేసులను ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కేటాయించక శుభ్రత పనులు సరిగా సాగడం లేదు. మురుగు, దుర్గంధం కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందినీ ఇవ్వలేదు.

కమిటీ ఏర్పాటులోనూ నిర్లక్ష్యం

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ రిజిస్ట్రేషన్ సైతం పెండింగ్‌లో ఉంది. అయిదుగురు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ఈ కారణంగా వైద్యశాలకు రావాల్సిన రూ.11 లక్షల నిధులు ఇటీవల వెనక్కు మళ్లాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి పలుమార్లు స్థానికులు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ యాదిద్య మాట్లాడుతూ ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, అభివృద్ధి కమిటీ అంశాలు కలెక్టర్ దృష్టిలో ఉన్నాయని... త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వివరించారు.



(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే-ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

వ్యక్తిత్వ వికాసానికి ప్రతిభాపాటవ పోటీలు దోహదం

ఈనాడు రీజనల్ స్థాయి ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలతో అతిథులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చేపట్టిన ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా ఆదివారం ఒంగోలు నగరంలోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో రీజనల్ స్థాయిలో నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, శారీరక ఆరోగ్యానికి జీవనశైలి అనే అంశంపై ఉపన్యాస, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జిపై క్విజ్, మాతృభాష ప్రాముఖ్యత, పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై వ్యాసరచన, నీటి సంరక్షణ, నిర్వహణ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు రీజనల్ స్థాయి పోటీలకు హాజరయ్యారు. మొత్తం 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ విజయం సాధించిన వారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

విజేతలు వీరే..

❖ **వ్యాసరచన** పోటీలో భాష్యం స్కూలు 9వ తరగతి విద్యార్థి కె.హర్షవి ప్రథమ, బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి వి.నైనిక మణికిరణ్ ద్వితీయ, జూపిటర్ స్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎన్.లాస్య తృతీయ స్థానాలు సాధించారు. ❖ **చిత్రలేఖనం** పోటీలో అపెక్స్ స్కూలు 9వ తరగతి విద్యార్థి పి.జనార్దన్ ప్రథమ, డ్రీమ్స్ ఒలంపియాడ్ స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి కె.లాస్య ద్వితీయ, రవీంద్ర భారతి స్కూలు 9వ తరగతి విద్యార్థి బి.వైశాలి తృతీయ స్థానాల్లో నిలిచారు. ❖ **ఉపన్యాస** పోటీల్లో జూపిటర్ స్కూలు 9వ తరగతి విద్యార్థి ఎ.మహిత ప్రథమ, నారాయణ స్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి.శ్రీగోవిందాంబిక ద్వితీయ, క్విస్ హైస్కూలు 8వ తరగతి విద్యార్థి ఎ.జ్ఞానశ్రీ తృతీయ బహుమతి గెలుచుకుంది. ❖ **క్విజ్** పోటీల్లో కేరళ హైస్కూలు 8వ తరగతి విద్యార్థి ఎన్.నటరాజ్ ప్రథమ, పీవీఆర్ బాలుర ఉన్నతపాఠశాల 9వ తరగతి విద్యార్థి ఆర్‌వీఎన్ చరణ్ ద్వితీయ, కేరళ హైస్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎస్‌కే ఆసిఫ్ తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఒంగోలు మండల ఎంఈవో-2 సరస్వతి, శ్రీహర్షిణి విద్యాసంస్థల డీన్ డి.ఆంజనేయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు

పెయింటింగ్ ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రులు స్వామి, గొట్టిపాటి, కళాపరిషత్ అధ్యక్షుడు హరిబాబు తదితరులు

ఒంగోలు సాంస్కృతికం: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. స్థానిక పీవీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో జరుగుతున్న ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిథి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ప్రజలు చిరస్థాయిగా గుర్తుచేసుకునే విధంగా ఆయన పేరుతో కళాపరిషత్‌ను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారని, ఆ అనుభవాలతో తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను మంత్రులు అభినందించారు. అంతకుముందు ఎన్టీఆర్ కళాపరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాన్‌సోల్ పెయింటింగ్ ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, బీఎన్.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బైకు కొట్టేసి.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి!

ఒంగోలు నేరవిభాగం: ఒంగోలులో ఆదివారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక సంతపేటలోని పశు వైద్యశాల సమీపంలో పాల బూత్ నిర్వహిస్తున్న బోడ శేషమ్మ అనే మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఉదయం 5.30 గంటల సమయంలో శేషమ్మ తమ బూత్ వద్ద ఉండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తుతెలియని యువకులు అక్కడకు చేరుకున్నారు. పాలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసు లాక్కుని బైక్‌పై పారిపోయారు. బాధితురాలు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. దుండగులు తాము వచ్చిన బైక్‌పైనే మెరుపువేగంతో అక్కడ్నుంచి ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంగోలు రెండో పట్టణ సీఐ మేడా శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితులు స్నాచింగ్‌కు వినియోగించిన బైక్ స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో అపహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. తిరిగి పారిపోయే క్రమంలో వారు సదరు బైక్‌ను నెల్లూరు వెళ్లే మార్గంలో నరాచీ రెస్టారెంట్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 143, రిటైల్ లైవ్ - 170, చికెన్ విత్ స్కిన్ - 247, చికెన్ స్కిన్‌లెస్- 281

మౌలిక, సంక్షేమ రంగాలకు పెద్దపీట

❖ **బడ్జెట్‌పై ఎంపీ మాగుంట**

ఒంగోలు గ్రామీణం: వికసిత్ భారత్-2047కు అనుగుణంగా 2026-27 కేంద్ర బడ్జెట్‌లో మౌలిక, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకు రవాణా సదుపాయ కారిడార్, 20 జల మార్గాల అభివృద్ధి, ప్రతి జిల్లాలో బాలికలకు వసతి గృహం తదితర ఏర్పాటు అభినందనీయమన్నారు. పోలవరానికి రూ.3,320 కోట్లు, అమరావతికి రూ.1,129 కోట్లు కేటాయింపులతో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చారని ఓ ప్రకటనలో తెలిపారు.

❖ **ఏపీ అభివృద్ధికి ఊతం: ఎమ్మెల్యే దామచర్ల**

కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతం వస్తోందని, ఏడు నగరాల మధ్య హై స్పీడు రైళ్ల అనుసంధానంతో ప్రయాణం సులువు కానుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాల కారణంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, మినరల్ కారిడార్ ద్వారా ఏపీకి మరింత లబ్ధి చేకూరనుందన్నారు.

వైకల్యం గుర్తిస్తారు.. చికిత్స అందిస్తారు

❖ నవజాత శిశువుల్లో క్లబ్ ఫుట్‌కు ఉచిత వైద్యం

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం: పుట్టుకతో వచ్చే నవజాత శిశువుల పాద వైకల్యాన్ని గుర్తించి నయం చేయడంలో వై.పాలెం ప్రభుత్వ ఏరియా వైద్యశాల ముందుంది. ఇక్కడ నవజాత శిశువులకు సీటీఈవీ(క్లబ్ ఫుట్) చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

శిశువు పాద చికిత్సలో చిన్నపిల్లల వైద్యుడు వెంకటేశ్, ఫిజియోథెరపీ వైద్యురాలు విజయలక్ష్మితో డా.ముబీన

పుట్టుకతోనే లోపం ఉంటే..

పుట్టుకతోనే పాదాల ఆకృతిలో లోపం ఉన్న శిశువులకు తొలి దశలోనే చికిత్సలు అందించడం ద్వారా సాధారణ స్థితికి తీసుకు రావచ్చు. యర్రగొండపాలెం ప్రాంతంలో ఇటువంటి సమస్యలు నవజాత శిశువుల్లో అత్యధికంగా ఉంటాయి. ఈ వైకల్యాన్ని వైద్య భాషలో క్లబ్‌ఫుట్‌గా పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఇక్కడి వైద్యశాల్లో పని చేసే కీళ్ల ఎముకల వైద్యురాలు డాక్టర్ షేక్.ముబీన ఈ చికిత్సలో మంచి నైపుణ్యంతో సేవలు అందిస్తున్నారు.

పాన్సెటి టెక్నిక్ ద్వారా..

పుట్టిన బిడ్డలో వచ్చే వైకల్యాన్ని పాన్సెటి టెక్నిక్ ద్వారా ప్లాస్టర్‌తో సరిచేసి అనేక మంది శిశువులకు మేలు చేకూర్చారు. ఇటువంటి చికిత్సలు కార్పొరేట్ వైద్యశాల్లో ఖర్చుతో కూడినవి. ఇక్కడ వైద్యశాల్లో ఉచితంగా అందించడం జరుగుతోంది. వైద్యురాలు ముబీన 2023లో వై.పాలెం ప్రభుత్వ వైద్యశాల్లో బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి కేసులు ఈ రెండేళ్లలో 230కి పైగా వచ్చినట్లు వాటిని బాగుచేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొకసారైనా ఇటువంటి కేసులు వస్తున్నాయన్నారు. ఈ వైకల్యం నివారణకు సమయానుకూలంగా సరైన పద్ధతుల్లో చికిత్స అందిస్తే బిడ్డ సాధారణంగా నడవగలుగుతారని ఆమె తెలిపారు. పాదాన్ని సహజస్థితికి తీసుకొస్తామన్నారు. ఇటీవల ఒక నవజాత శిశువుకు పాదం వంకరగా ఉండగా ఆమె చికిత్స చేసి సరిచేశారు. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఈ వైద్యశాల్లో పనిచేసే చిన్నపిల్లల వైద్యుడు వెంకటేశ్, ఫిజియోథెరపీ వైద్యురాలు విజయలక్ష్మిలతో కలిసి డాక్టర్ షేక్.ముబీన ఈ చికిత్సల్లో పాలు పంచుకుంటారు.

ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

ఒంగోలు గ్రామీణం : ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు గ్రామీణ తహసీల్దార్ నాయబ్ రసూల్‌ను కొత్తపట్నానికి, త్రిపురాంతకంలోని చీరాల కృష్ణమోహన్‌ను ఒంగోలు గ్రామీణం, యర్రగొండపాలెం డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్‌కు త్రిపురాంతకం మండల తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం

ముప్పవరం, జె.పంగులూరు: పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముప్పవరంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం 108 మందికి సుమారు రూ.కోటి నాలుగు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.900 కోట్ల మేర పేదలకు సాయం అందించామన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2309 మందికి రూ.21.65 కోట్ల సాయం అందించామని వివరించారు. తూర్పు కొప్పెరపాడులో విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి రూ4.36 కోట్లు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభించాలని ఆ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్‌రావును ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముప్పవరంలో ఎస్టీ కాలనీకి వెళ్లే దారిలో నివాసముంటున్న వారికి పట్టాలు మంజూరు చేయించాలని కుక్కపల్లి ఏడుకొండలు మంత్రికి విన్నవించగా, ఆయన తక్షణం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రావూరి రమేష్, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, కె.వి.సుబ్బారావు, బాలిన రామసుబ్బారావు, అల్లంనేని బ్రహ్మానందం, శింగరకొండ, సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోటపాడులో శానంపూడి మస్తాన్‌రావు, వీరగంధం లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చందలూరులో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

మాట్లాడుతున్న తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి

అంబటి వ్యాఖ్యలు నీచ రాజకీయాలకు నిదర్శనం

కనిగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలు నీచ రాజకీయాలకు నిదర్శనమని తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అమరావతి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధిచెప్పినా.. ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన అసహనంతో గొడవలకు దిగడం, జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. అసభ్యకర మాటలు మాట్లాడిన రాంబాబును జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. బజారు భాష మాట్లాడిన అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, తెదేపా నాయకులు కొండ కృష్ణారెడ్డి, షేక్ ఫిరోజ్, ఎస్.తిరుపతిరెడ్డి, మనోహరరావు, శ్రీనివాసరెడ్డి, జంషీర్, షరీఫ్, కిశోర్, వెంకట సుబ్బయ్య, రవి పాల్గొన్నారు.

చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిందే..

ఒంగోలు గ్రామీణం: డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పరుష పదజాలంతో మాట్లాడిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక గుంటూరు రోడ్డులోని తెదేపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసభ్యకరంగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి నాయకుల కారణంగానే రాష్ట్ర ప్రజలు వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. అయినా వారి తీరులో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకరంగా మాట్లాడటాన్ని ఖండించారు. 2029 ఎన్నికల్లోనూ వైకాపాకు వ్యతిరేకంగా మరోసారి తీర్పు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బండారు మదన్, బేతంశెట్టి హరిబాబు, తోటకూర వెంకటరావు, వరద నరసింహారావు, దాసరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రాంబాబుపై పోలీసులకు తెదేపా నేతల ఫిర్యాదు..

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబుపై ముండ్లమూరు తెదేపా నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్సై హనుమంతరావుకు ఫిర్యాదు అందించారు.

న్యాయస్థానాల్లో సాక్షులకు భరోసా కల్పించాలి

❖ **సుప్రీం కోర్టు కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్**

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ గీతా మిత్తల్, వేదికపై గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ సుబేందు సమంత

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: న్యాయస్థానాల్లో సాక్షులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేసి వారి భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని జమ్మూ కశ్మీర్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ గీతా మిత్తల్ పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు గుంటూరులో అవగాహన శిబిరం నిర్వహించారు. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించారు. జస్టిస్ గీతా మిత్తల్ కీలకోపన్యాసం చేస్తూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో సాక్షులు, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వారికి ప్రత్యేకమైన తెరలు, అనువాదకులు, సహాయకులు.. వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో సాక్షులు, నిందితులు ముఖాముఖి ఎదురుపడకుండా చూడాలన్నారు. సాక్షులను ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉండకూడదన్నారు. ప్రశ్నలు న్యాయబద్ధంగా, వయసుకు తగినట్లుగా ఉండాలని, సాక్షుల గౌరవం కాపాడాలని జస్టిస్ గీతా మిత్తల్ సూచించారు. అనవసరంగా వాయిదాలకు పిలవకుండా వారు హాజరైనప్పుడే ప్రాధాన్యం ఇచ్చి వెంటనే వాంగ్మూలం నమోదు చేయాలన్నారు. మహిళలు, పిల్లలు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి న్యాయస్థానాలు అండగా నిలవాలని సూచించారు. కీలకమైన కేసుల్లో సాక్షులుగా వస్తున్న పిల్లలు, మహిళల గోప్యతను కాపాడాలని సూచించారు. రాష్ట్ర హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయమూర్తులు సాధారణ కేసుల మాదిరిగా కాకుండా బాధితులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించారు. పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల్లో బాధిత మహిళలను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయవద్దని కోరారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో వ్యవహరించి సాక్షులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు మాట్లాడుతూ న్యాయ విచారణల్లో సాక్షులది కీలకపాత్ర అని, వారు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబేందు సమంతతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ పార్థసారథి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి పి.రాజ్యలక్ష్మి, పలువురు హైకోర్టు రిజిస్ట్రార్లు, మూడు జిల్లాల పరిధిలోని 200 మంది న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

12న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం రూ.26 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతోపాటు, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, పాత ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు ఎం.రమేష్, ఎం.ఎస్.సాయి, ఆర్.మోహన్, కె.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

ఒంగోలు ప్రముఖ రెస్టారెంట్‌నందు కెప్టెన్స్, స్టీవర్డ్స్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, వెల్‌కమ్ లేడీస్, రిసెప్షనిస్ట్ కావలెను. రూం+ భోజనం ఫ్రీ. ✆ 83283 64242.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (Q: MBA) లేడీ టెలికాలర్స్ కావలెను. సంప్ర: 8889992546.

EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

ప్రముఖ దినపత్రికలో ప్రకటనల సేకరణకు ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, కందుకూరుటౌన్‌లో పనిచేయుటకు అసిస్టెంట్ సేల్స్‌మెన్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. అర్హత: ఇంటర్ పాస్, డిగ్రీ. జీతం: 18,000. TA,DA, ఇన్సెంటివ్ ఇవ్వబడును. ✆ 9701112824.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

REAL ESTATE
PLOT FOR SALE
200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు హాస్టల్ ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12,000/- నుండి 15,000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆: 89784 80435.

TO LET
WANTED
ఒంగోలు పరిసరప్రాంతాలలో 1000 చ||అ||ల విస్తీర్ణం గల ఇండస్ట్రీయల్ షెడ్ కావాలి. 42HP మోటర్ సపోర్ట్ ఉండాలి సంబంధితవారు సంప్ర: 93914 44378, 72077 70372.

FACULTY/ TEACHERS
3నుండి 8వ తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్, (EM)లో బోధించుటకు టీచర్స్ కావలెను. సంప్ర|| శ్రీవాణీ నికేతన్, కరవది, ఒంగోలు(మం) సెల్: 99492 17836.

JOBS
Wanted Teachers. English-2 Maths-2, Social-1, Computers, Principal for Primary & HS. Free Accommodation. 63056 58400/ 86390 96944

KFC Restaurant hiring Part Time/Full Time Jobs in Mangalagiri. SSC Pass Age:18 to 30Yrs. Male/Female Salary CTC 15,740/-. 8801439988, 08523017565, 7382422874, 8985918709.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కందుకూరు

• కందుకూరు • కొండపి

తెదేపాలో పలువురి చేరిక

పార్టీలో చేరిన వారితో మంత్రి స్వామి

టంగుటూరు, మర్రిపూడి న్యూస్‌టుడే: మర్రిపూడి మండలం కాకర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాయునిపేటకు చెందిన 15 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెదేపాలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. జగన్‌పై నమ్మకం లేక రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి తెదేపాలో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్లగొండ కాశయ్య, రామిరెడ్డి, శివనారాయణ, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

విధుల్లోకి తీసుకోవడంపై హర్షం...

టంగుటూరు, న్యూస్‌టుడే: మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల (ఎంపీహెచ్ఏ)లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై సిబ్బంది ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామిని ఎంపీహెచ్ఏ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీహెచ్ఏలను విధుల్లోకి తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.కిరణ్‌కుమార్, కార్యదర్శి రమణారెడ్డి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముని పేరుతో పథకం కొనసాగించాలి

పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సీపీఎం ఆధ్వర్యంలో గుడ్లూరులో సంతకాలు సేకరణ చేపట్టారు. ఆదివారం పార్టీ నాయకులు బీసీ కాలనీ, రెడ్డిపాలెం, ప్రధానవీధిలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. సోమవారం అన్ని సచివాలయాల్లో దీనిపై వినతి పత్రాలు అందజేస్తామని సీపీఎం నాయకులు జి.వెంకటేశ్వర్లు తెలిపారు. వీబీ జీరామ్‌జీ పథకం అమలైతే కూలీలకు పూర్తి స్థాయిలో పనులు లభించవన్నారు. కార్యక్రమంలో కృష్ణయ్య, సుబాన్ తదితరులు పాల్గొన్నారు.

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా సవరించడం తగదని సీపీఎం మండల ఇన్‌ఛార్జి జీవీబీ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని అంకభూపాలపురం ఎస్సీ కాలనీలో జెండా ఆవిష్కరణను చేశారు. కొత్త పథకం కింద కూలీలకు కల్పించే పలు సదుపాయాలను క్రమేన తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు చెన్నకేశవులు, గౌస్ బాషా, జక్రయ్య, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

వ్రతం చేస్తున్న అర్చకులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పెద్దబజారులో ఉన్న కోదండ రామాలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ అర్చకులు అనిల్‌స్వామి, పవన్‌స్వామి సత్యనారాయణ స్వామిని సుందరంగా అలంకరించారు. వ్రతం ఆచరించడం వలన కలిగే మంచిని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ వెంకటసుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. అంకమ్మ ఆలయంలో మహిళలు లలితా సహస్రనామ అఖండ పారాయణం వైభవంగా నిర్వహించారు.

◗ **ఉలవపాడు:** మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఉలవపాడులోని రామాలయంలో సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, సురేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛరథం ఆపరేటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఉలవపాడు, న్యూస్‌టుడే: స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపికకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7వ తేదీ లోపు దరఖాస్తులు పూర్తిచేసి ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలన్నారు. ఆ తరువాత పది రోజుల్లోగా ఎంపిక కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు.

వికసిత్ భారత్ ప్రతిబింబించేలా బడ్జెట్

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 'వికసిత్ భారత్ 2047' ఉద్దేశంతో దేశం పురోగతి సాధించేలా బడ్జెట్ ఉందని భాజపా నియోజకవర్గ కన్వీనర్ జి.హరిబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తూ నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ రహితం...

గోడలకే పరిమితం

న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం:

సింగరాయకొండలో ప్లాస్టిక్ భూతం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను పూర్తిగా నిషేధించినా యథేచ్ఛగా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫలితంగా ఎటుచూసినా ప్లాస్టిక్ సంచులు, గ్లాసులే కనిపిస్తున్నాయి.

ఇష్టారీతిన వినియోగం

చిల్లర కొట్టు మొదలు, పెద్ద దుకాణాల వరకు వీటిని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. మాంసాహారం, కూరగాయల దుకాణాలు, చివరకు టీ, కాఫీలు, కర్రీ పాయింట్లలో సాంబారు, కూరలను సైతం ప్లాస్టిక్ కవర్లలో కట్టి ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. పంచాయతీ అధికారులు ప్రకటనలు, సమావేశాల్లో తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు టన్నుకు పైగా...

మేజరు పంచాయతీలైన సింగరాయకొండ, మూలగుంటపాడు గ్రామాల్లో రోజుకు 15 టన్నులు చెత్త సేకరిస్తే అందులో టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించింది.

☛ పట్టణంలో యథేచ్ఛగా వినియోగం

కాలువల్లో పేరుకున్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు
ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ప్రహరీపై ప్రకటన (అంతర చిత్రంలో)

అయినా దుకాణాల్లో విరివిగా లభిస్తున్నాయి. ఉపయోగించిన తరువాత ఇవి మురుగు కాలువల్లో చేరి నీరు సాఫీగా వెళ్లకుండా నిలిచిపోతున్నాయి. ప్రధాన రహదారి వెంబడి ఇరువైపులా కాలువలు, బుంగబావి కూడలి, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, బైరాగి మాన్యం, హనుమాన్‌నగర్, తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి.

అవగాహన కల్పిస్తాం

ఈ విషయమై ఈవోపీఆర్డీ రమేష్‌బాబును వివరణ కోరగా .. గతంలో దాడులు నిర్వహించి దుకాణదారులను హెచ్చరించామన్నారు. సిబ్బందితో గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కందుకూరులో క్రికెట్ మైదానం ఏర్పాటుకు కృషి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: వచ్చే జనవరి కల్లా పట్టణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. మంత్రి నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా పడమటి బలిజపాలెం యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపులో యువకుల పాత్ర కీలకంగా ఉందని, కావున వచ్చే లోకేష్ పుట్టినరోజు నాటికి క్రికెట్ మైదానం తప్పనిసరిగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. మొత్తం 28 జట్లు పాల్గొనగా, పట్టణానికి చెందిన ఛాంపియన్స్ జట్టు మొదటి బహుమతి రూ.55,516, విన్నర్స్ క్లబ్ జట్టు ద్వితీయ బహుమతి రూ.35,516 గెలుచుకున్నారు. ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రఫీ, అల్లంవెంకటేశ్వర్లు, గొందిన రసింగరావు తదితరులు పాల్గొన్నారు.

నాట్య కళాకారులతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు

నాట్య కళాకారులకు ప్రశంసలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీనటరాజ నాట్యమండలికి చెందిన 16 మంది చిన్నారులు డిసెంబర్ 29న హైదరాబాద్‌లో భారతీ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవం-2 పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు హాజరయ్యారు. పోటీల్లో అత్యద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి చిన్నారులు వరల్డ్ రికార్డులో స్థానం సాధించారని నాట్యమండలి నిర్వాహకులు తిరుమలశెట్టి వెంకటదత్తేశ్వరి, ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాట్య కళాకారులు ఎమ్మెల్యేని కార్యాలయంలో కలవగా వారిని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624
కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

లింగసముద్రం, న్యూస్‌టుడే:

?: లింగసముద్రంలోని పెట్రోలు బంకు సమీపంలో తాగునీటి పైపు లీకై నీరుంతా వృథాగా రోడ్డుపైకి వస్తున్నాయి. –హరి, స్థానికుడు.
✓: పరిశీలించి పైపులకు మరమ్మతులు చేయిస్తాం.
– మాధవరావు, పంచాయతీ కార్యదర్శి

ఉలవపాడు, న్యూస్‌టుడే:

?: ఉలవపాడు మండలం రామాయపట్నంలోని పంచాయతీలోని ఎస్టీకాలనీలో వీధిదీపాలు సక్రమంగా వెలగడంలేదు.
– సుబ్బారావు, ఎస్టీకాలనీ.
✓: పరిశీలించి రెండు రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం.
– మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శి.

మర్రిపూడి, న్యూస్‌టుడే:

?: మండలంలోని వల్లాయిపాలెం ఎస్సీ కాలనీ శివారున కాలువ లేక పోవటంతో మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. – దావీదు, స్థానికుడు
✓: పారిశుద్ధ్య పనులు చేయిస్తాం.
– సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి

గుడ్లూరు, న్యూస్‌టుడే:

?: మండలంలోని దారకానిపాడు సొసైటీ భవనం పక్క వీధిలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. – కె.హరీశ్
✓: పరిశీలించి మరమ్మతులు చేస్తాం. – గోపాల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి.

పొన్నలూరు, న్యూస్‌టుడే:

?: పొన్నలూరు 4వ వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది.
– వేణుబాబు, 4వ వార్డు
✓: దోమల మందు పిచికారీ చేయించి సమస్యను పరిష్కరిస్తాం.
– నారాయణ, పంచాయతీ కార్యదర్శి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని విప్పగుంటరోడ్డు చాకలిపాలెం సమీపంలో వారం రోజులు నుంచి పైపులైన్ లీకై నీరు వృథాగా పోతోంది.
– బ్రహ్మయ్య, చాకలిపాలెం.
✓: సిబ్బందిని పంపి మరమ్మతులు చేయిస్తాం. – బాలాజీ, మున్సిపల్ ఏఈ.

గ్రూప్-I విజేతకు మంత్రి అభినందన

టంగుటూరు, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎంపికైన కొత్తపట్నం గ్రామానికి చెందిన యువతి బేతాళ శ్రుతి ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్క అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

తగ్గిన రాళ్లపాడు నీటి మట్టం

లింగసముద్రం, న్యూస్‌టుడే: రాళ్లపాడు జలాశయం నీటి మట్టం 17.5 అడుగులకు మేర తగ్గింది. ప్రాజెక్టు నుంచి కుడి కాలువ-80, ఎడమ కాలువ- 10 క్యూసెక్కుల చొప్పున నీరు ఆయకట్టు పరిధిలో పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. 7 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పగలే వెలుగులు

కందుకూరు పట్టణంలోని తానికొండ వారి కొష్టాలులో ఉదయం 8.30 గంటలకు వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా అదే ప్రాంతంలోని పామూరు ప్రధాన రోడ్డు వెంబడి రాత్రి పూట వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఒక వైపు పగలే దీపాలు వెలగడం, మరోవైపు రాత్రి పూట వెలగకపోవడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

సంపద కేంద్రం.. నిరుపయోగం

మండలంలోని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సుమారు రూ.6లక్షల వ్యయంతో పాజర్ల సంపద తయారీ కేంద్రం నిర్మించారు . నిర్మాణం పూర్తిచేసి నాలుగు సంవత్సరాలు అవుతున్న వ్యర్థాలను అందులో పోయడం లేదు. దీంతో ఆవరణమంతా చిల్లచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. కేంద్రాలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గుడ్లూరు

అంబటిపై చర్యలు తీసుకోవాలి

టంగుటూరులో ఎస్సైకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నేతలు

టంగుటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఎస్సై నాగమల్లేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైకాపాలో నాయకుడిగా ఉన్న అంబటి రాంబాబు చిల్లరగా మాట్లాడటం తగదని అన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నాగశ్రీను, బ్రహ్మానందం,దయానందం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

❖ **మర్రిపూడి:** వైకాపా నాయకుల బాషా సంస్కృతి రోజురోజుకు దిగజారిపోతుందని తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు తెరిస్తే బూతులు తప్ప మరేమి రావటం లేదని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం రాష్ట్రానికే అవమానమని ఆయన అన్నారు.

❖ **ఉలవపాడు:** మండలం కేంద్రమైన ఉలవపాడు, కరేడు గ్రామాల్లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పలు అభ్యంతరకర పదజాలంతో మాట్లాడినందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ అంబటి దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, శ్రీనివాసరావు, మహేంద్ర, యలమంద, షాహుల్, రవి, యానాది, ఆదాము, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

సింగరాయకొండలో అమరవీరుల స్థూపం వద్ద జెండా ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘాలు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం భవన, ఆటో, రవాణా రంగాల కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అందించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ డిమాండ్ చేశారు. సింగరాయకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం జిల్లా ఐఎఫ్‌టీయూ సంఘం కార్యవర్గం సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాల రద్దు కోసం దేశవ్యాప్తంగా 12న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు 1996లో పోరాడి సాధించుకున్న సంక్షేమ పథకాలను గత వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని, చంద్రబాబు ఎన్నికల ముందు కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి కాలయాపన చేయడం తగదని అన్నారు. కార్మికులంతా ఏకమై తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటాలు ఉద్ధృతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సాగర్, నాంచార్లు, తదితరులు పాల్గొన్నారు.

బాలిక అదృశ్యంపై కేసు

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని స్వర్ణాజిపురంలో బాలిక(12) రెండురోజుల నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఆదివారం గుడ్లూరు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవటంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికారు కానీ ఆచూకీ లభించలేదు. దీనిపై తల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జూదరుల అరెస్టు

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని అడవిరాజుపాలెంలో ఆదివారం కోడిపందేలు వేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై వెంకటరావు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కోళ్ళు, రూ.2,120 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై వెల్లడించారు.

అంకితభావంతో పనిచేస్తే రాణింపు

లోహితశ్రీని సన్మానిస్తున్న రజకసంఘం ప్రతినిధులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి వైపు పయనించాలని గుడ్లూరు సీఐ మంగారావు అన్నారు. ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన రజక సమూహానికి సూచించారు. ఆదివారం పట్టణంలోని విప్పగుంటరోడ్డులో మడివాళ మాచిదేవ స్వామి జయంతి కార్యక్రమం పడమటి రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి చిత్రపటంతో ప్రధాన వీధుల్లో కోలాటం వేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అభివృద్ధికి కులాలు అడ్డురావని, చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టపడి పనిచేస్తే ఏ వృత్తిలో అయినా రాణించవచ్చన్నారు. రజకసంఘం ప్రతినిధులు కె.మోహన్‌రావు, కె.రమణయ్య మాట్లాడుతూ.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండు చేశారు. రజకులకు రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ కల్పించాలని, రాయితీతో రుణాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన లింగసముద్రంకు చెందిన లోహితశ్రీ ని అభినందించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాలకొండయ్య, పి.శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

రెండు పొగాకు బ్యారన్ల దగ్ధం

నేతివారిపాలెంలో ప్రమాదానికి గురైన బ్యారన్

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని నేతివారిపాలెంలో గ్రామంలో రెండు బ్యారన్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోయి వినోద్ కుమార్, తుళ్లూరి సత్యవతి, తుళ్లూరి వెంకట్రావు బ్యారన్లు పక్కపక్కనే ఉన్నాయి. సాయంత్రం సమయంలో పొగాకు అల్లిన కర్ర జారీ మద్దు గొట్టంపై పడటంతో దట్టమైన పొగ వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ దుర్ఘటనలో సుమారు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి వెంకట్రావు తెలిపారు.

'కాసుల కక్కుర్తితోనే శ్రీవారి ప్రసాదం కల్తీ'

టంగుటూరు, న్యూస్‌టుడే: కాసుల కక్కుర్తితోనే జగన్ అండ్ కో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో గల క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైకాపా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. లడ్డూ తయారీకి వాడిన కృత్రిమ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు అన్న మాట వాస్తవమేనన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. శ్రీవారి ప్రసాదం కల్తీ చేయకపోతే నాటి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ బ్యాంకు ఖాతాకు రూ.4.60 కోట్ల నగదు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కమీషన్ తీసుకొని అర్హత లేని కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ నీచ రాజకీయాల్ని ప్రజలు ఛీ కొడుతున్నారని మండిపడ్డారు.



(c) eenadu

అద్దంకి

•అద్దంకి • దర్శి

ఆధ్యాత్మిక కేంద్రంగా బౌద్ధారామం అభివృద్ధి

చందవరంలోని చారిత్రక ఆధారాన్ని పరిశీలిస్తున్న పరిశోధకులు చంద్రమౌళి, శ్రీనివాసప్రసాద్

కురిచేడు, న్యూస్‌టుడే: జగన్నాథపురం బౌద్ధరామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురాతన చరిత్ర పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన ప్రముఖ చరిత్ర పరిశోధకులు జ్యోతి చంద్రమౌళితోపాటు మరో 30మందితో కలిసి పడమర కాశీపురం పంచాయతీలోని జగన్నాథపురం పరిధిలోని బౌద్ధారామాన్ని సందర్శించారు. వారంతా కలిసి అక్కడికి సమీపంలోని కొన్ని చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. ప్రాచీన స్తూపానికి దక్షిణం వైపున ఉన్న మట్టి దిబ్బపై 12, 18 అంగుళాల గల బౌద్ధుల కాలంనాటి రెండో శతాబ్దపు ఇటుకలతో నిర్మించిన చిన్న స్తూపాన్ని గుర్తించారు. ఆ స్తూపానికి కొంతదూరంలో బౌద్ధులు ఉపయోగించిన రాతి రోలును, దానికి వంద అడుగుల దూరంలో పురాతన మానవుల సమాధి, రెండు వేల ఏళ్లనాటి మట్టి పిడతలు, కుండ భాగాలు గుర్తించారు. గుండ్లకమ్మవాగు నది ఒడ్డున బౌద్ధ శిల్పాన్ని గుర్తించారు. అనంతరం బౌద్ధ స్తూపాన్ని దర్శించి, ఆనాటి బౌద్ధ జీవన విధానాన్ని తెలుసుకున్నారు. దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలో ఉంచిన పురాతన శిల్పాల దుస్థితిని చూసి వారు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జగన్నాథపుర బౌద్ధారామాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేకూరుతోందని వారు తెలిపారు.

ఇక్కడ జీతం.. అక్కడ ఉద్యోగం

వినుకొండ, న్యూస్‌టుడే: పురపాలకశాఖలో సిఫారసు ఉంటే అదనపు బాధ్యతల పేరుతో ఆదాయం వచ్చే పోస్టుల్లో చేరిపోవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన దర్శి మున్సిపల్ కమిషనర్ యాదాల మహేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. వినుకొండ పురపాలక సంఘంలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా నియమితులైన ఆయన 2022 డిసెంబరు నుంచి మూడు సంవత్సరాలుగా పొరుగు జిల్లాలో కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో ఇక్కడ మరొకరిని నియమించకుండా ఇన్నేళ్లుగా ఆ పోస్టు భర్తీ చేయకుండా ఖాళీగా అట్టిపెట్టారంటే అతని ప్రభావం ఆ శాఖ ఉన్నతాధికారులపై ఎంతమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అక్కడ పనిచేస్తున్నా వినుకొండలోనే ఇప్పటికీ జీతం తీసుకుంటున్నారు. ఉద్యోగ జీవితంలో అత్యధికంగా సుమారు 12 సంవత్సరాలకు పైగా ఇదే మున్సిపాలిటీలో రెగ్యులర్‌గా, ఇన్‌ఛార్జిగా ఏదో ఒక పద్ధతిలో కొనసాగుతున్నారు. ఇక్కడ కీలకమైన ఆర్ఐ, ఆర్వో బాధ్యతలు తప్ప మరొకటి చేయలేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ పోస్టు కోసం ప్రయత్నించినా అధికార పార్టీ ముఖ్య నాయకుడు అంగీకరించనట్లు తెలిసింది. ఆర్వో ఇంటిపై ఏసీబీ దాడి స్థానిక మున్సిపల్ అధికారులను కలవరానికి గురిచేసింది.

కోలాటాలు.. ప్రతిభా పోటీలు

కోలాట ప్రదర్శన చేసిన కళాకారులతో మంత్రులు గొట్టిపాటి, స్వామి తదితరులు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జానపద పాటలకు కోలాటాలు, విద్యార్థులకు వివిధ పోటీలు, చారిత్రక నాటక ప్రదర్శనలతో ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు ఆదివారం సందడిగా సాగాయి. ముందుగా మాస్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో సరస్వతి కోలాట సమాజం కందుకూరు, మాస్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కోలాట భజన మండలి తురకపాలెం వారి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వీటిని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు తిలకించి కళాకారులను అభినందించారు. ఉదయం ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. దీనికి 600 మంది బాలబాలికలు హాజరయ్యారు. క్విజ్ పోటీల్లో మొదటి, రెండో స్థానంలో నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిలవగా.. మూడో స్థానంలో శ్రీ సూర్య విద్యానికేతన్ విద్యార్థులు నిలిచారు. కన్సోలేషన్ బహుమతిని కేరళ హైస్కూల్ విద్యార్థులు పొందారు. ఈ కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, అన్నమనేని ప్రసాద్, శివ తదితరులు పర్యవేక్షించారు.

విద్యా వికాసానికి విశేష కృషి

దర్శి, న్యూస్‌టుడే: దర్శి మండలం రాజంపల్లి ఎంపీపీ పాఠశాల హెచ్ఎం పద్మజ ఉద్యోగ విరమణ కార్యక్రమం దర్శిలో ఆదివారం బీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 35 సంవత్సరాలపాటు పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి ఆమె చేసిన విశేష కృషిని వక్తలు కొనియాడారు. ఎంఈవోలు మాలకొండయ్య, రమాదేవి, విశ్రాంత ఎంఈవో రఘురామయ్య అతిథులుగా హాజరై పద్మజ, గురుప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

దర్శి, న్యూస్‌టుడే: దర్శి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి, 6 నుంచి 10 వ తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ మీరాసా హెబ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 వరకు రూ.100 పరీక్ష రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

జె.పంగులూరు, న్యూస్‌టుడే:

?: మండలంలోని కొండమూరు సెంటరులో మలుపు వద్ద గుంతపడటం వల్ల వాహనచోదకులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తక్షణం గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించాలి. –కొండమూరు గ్రామస్థులు

✓: రెండు రోజుల్లో గుంతను పూడ్చి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. – హనుమంతరావు, పీఆర్ ఏఈ

దొనకొండ, న్యూస్‌టుడే:

?: దొనకొండలో పందులు, కుక్కలు, కోతుల బెడద ఎక్కువైంది. ఇవి స్థానికులపై దాడి చేస్తున్నాయి. నియంత్రణ చర్యలు తీసుకోవాలి. –యం శేఖర్, దొనకొండ

✓: పంచాయతీలో తీర్మానంచేసి వాటిని పట్టించి అడవిలో వదిలేలా కొద్దిరోజుల్లోనే చర్యలు తీసుకుంటాను. – కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి

అతివల ప్రగతి అడుగులు

తరుణి

మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా వారు అడుగులేస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న పొదుపు మహిళలను గుర్తించి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. రూ.రెండు లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13 లక్షల వరకు బ్యాంక్ రుణాలు అందుకుని రాణిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో 153 మంది ఔత్సాహిక పొదుపు మహిళలను ఎంపిక చేసి వ్యాపారాభివృద్ధికి చేయూతనందించారు. ఇందులో భాగంగా అద్దంకి మెప్మా పరిధిలోని పది మంది పొదుపు మహిళలకు వారి వ్యాపార సామర్థ్యాన్ని బట్టి రుణాలు అందించారు.

\- న్యూస్‌టుడే, అద్దంకి

అందరికీ రుణ సదుపాయం

వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రుణ పరపతి పెంచుతున్నామని మెప్మా సంచాలకులు ఆనంద్ సత్యపాల్ అన్నారు. గతంలో కేవలం పొదుపు మహిళలకే రుణం కల్పించామని, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు.

అంచెలంచెలుగా ముందడుగు

కాకానిపాలేనికి చెందిన కల్యాణి..చందన పొదుపుగ్రూపు నిర్వాహకురాలు. తొలి రోజుల్లో రూ.రెండు లక్షల స్వల్ప పెట్టుబడితో వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. నెలకు కనిష్ఠంగా రూ.30 వేల వరకు ఆదాయం సాధిస్తున్నారు. క్రమంగా వ్యాపారాభివృద్ధి గావించారు. తాజాగా మెప్మా 'జీవనోపాధుల పెంపు'లో భాగంగా రూ.4.5 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని పెంచారు. ప్రస్తుతం మంచి లాభాలు పొందుతున్నానని, కుటుంబానికి అండగా నిలవడం సంతృప్తినిస్తోందని ఆమె చెబుతున్నారు. –కల్యాణి, అద్దంకి

అదనపు నిధులు తీసుకుని

యశోద పొదుపు గ్రూపునకు చెందిన విజయమ్మ గత కొన్నేళ్లుగా పాలు, వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబ పోషణలో తాను భాగస్వామిగా ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం రూ.రెండు లక్షలతో డ్రైఫ్రూట్స్ వ్యాపారం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సాయంతో మంచి టర్నోవర్ సాధించారు. కుమార్తెకు వివాహం చేసి ఆమె స్థిరపడేలా చూశారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రైఫ్రూట్స్, వస్త్రాలు తీసుకొచ్చి స్వల్ప లాభం వేసుకుని విక్రయించడంతో కొనుగోలుదారులు ఆసక్తిగా వస్తున్నారన్నారు. జీవనోపాధుల పథకం కింద అదనపు రుణం తీసుకుని వ్యాపారాన్ని విస్తృతం చేస్తానని ఆమె చెబుతున్నారు. - కన్నెబోయిన విజయమ్మ, ఉత్తరఅద్దంకి

అంబటి వ్యాఖ్యలు గర్హనీయం

జె.పంగులూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలు గర్హనీయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముప్పవరంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వైకాపా నాయకులు అధికారంలో ఉండగా ఇలాంటి ప్రేలాపనలతో రోత పుట్టించారన్నారు. దీంతో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా వారిలో మార్పురాలేదని విమర్శించారు. కల్తీ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికిపోయారని, దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించాడు. ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఇలాంటి దూషణాలు, సంస్కృతిని సమర్థిస్తారా అని ప్రశ్నించారు..

బహిరంగ క్షమాపణ చెప్పాలి..

అద్దంకి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వలపర్ల సుబ్బారావు అన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రానికి సేవలందించి, గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రహదారి పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు

డంపింగ్ యార్డుల్లా శివారు ప్రాంతాలు

తాళ్లూరు, న్యూస్‌టుడే : తాళ్లూరు గ్రామ శివారు ప్రాంతాలు డంపింగు యార్డును తలపిస్తున్నాయి. తాళ్లూరు-అద్దంకి ప్రధాన రహదారి పక్కన ఇష్టారీతిలో చెత్త, చెదారం పోయడంతో అధ్వానంగా తయారైంది. దీంతో దుర్వాసన వస్తోంది. అటు వైపు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రైతులు, కూలీలు, పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణం స్పందించి పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

వైకాపా కమిటీలు ఏర్పాటుచేయాలి

దర్శి, న్యూస్‌టుడే: దర్శి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద రెడ్డి అన్నారు. దర్శి వైకాపా కార్యాలయంలో ఆదివారం జడ్పీ ఛైర్‌పర్సన్ వెంకాయమ్మతో కలిసి కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

గేదె అపహరణపై కేసు !

అద్దంకి, న్యూస్‌టుడే: గేదె అపహరణపై అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు అయింది. కానిస్టేబుల్ అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జి.రమణయ్య గేదె జనవరి 21న అపహరణకు గురైంది. ఇప్పటి నుంచి వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

బహుమతుల ప్రదానం

అద్దంకి, న్యూస్‌టుడే: విద్యకు మాత్రమే జీవితాలను మార్చే శక్తి ఉందని ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ అధ్యక్షుడు టి.వెంకట్రావు అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈఈఎంసెట్-2026 నిర్వహించిన పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు విజయవాడలో ఆదివారం బహుమతులు అందించారు. కార్యక్రమానికి అద్దంకి పట్టణానికి చెందిన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి హాజరైన వక్తలు విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు.

అగ్నికీలల్లో ద్విచక్ర వాహనం

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. బూదవాడకు చెందిన జిలకర ప్రశాంత్ స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంకొల్లు వెళుతూ ధనలక్ష్మి కాలనీ ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్క్ చేసి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయింది. దీనిపై రేణింగవరం పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. **జె.పంగులూరు,న్యూస్‌టుడే**

అమరావతికి బడ్జెట్‌లో నిధులు

దర్శి: కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 1128.91 కోట్లు కేటాయించటం పట్ల దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో లక్ష్మి మాట్లాడుతూ అమరావతితో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల మౌలిక వసతులకు నిధులు కేటాయించటం శుభపరిమాణమన్నారు. సీఎం చంద్రబాబు కృషితోనే రాష్ట్రం ప్రగతి మార్గాన పయనిస్తుందని ఆమె తెలిపారు.

ఆర్యవైశ్య నాయకుల సందడి

తాళ్లూరు, న్యూస్‌టుడే : ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రధాన నాయకులు ఆదివారం తాడేపల్లిగూడెంలో సందడి చేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాసరావు ఎన్నిక, నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఒంగోలు, కందుకూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, పామూరు, పొదిలి, తదితర ప్రాంతాలనుంచి యాభై మందిపైగా జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఐవీఎఫ్ సంఘ నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త సంఘంలో కొలువుదీరిన ప్రధాన నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు, చక్కా కేశవరావు, ముప్వల శ్రీను, జలదంకి కృష్ణారావు, శ్రీరంగనాయకులు, అనుమాలశెట్టి సుబ్బారావు, టి.సత్యనారాయణ, ఇతర నాయకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించి అభినందించారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు

బల్లికురవ, న్యూస్‌టుడే: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని వి.కొప్పెరపాడు సమీపంలోని అద్దంకి- నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అద్దంకి మండలం గోవాడ గ్రామానికి చెందిన ధనరాజ్‌పల్లి సాంబయ్య, ఇండ్ల విష్ణు రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. ఆదివారం కూడా పనులు ముగించుకుని తిరుగు స్వగ్రామానికి వెళ్తుండగా కొప్పెరపాడు హోటల్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని కింద పడ్డారు. ఈ ఘటనలో సాంబయ్య, విష్ణుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అడవి పంది దాడిలో వ్యక్తి మృతి

కురిచేడు: అడవి పంది దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని బోధనంపాడు పొలాల్లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. ఎస్సై శివ, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..నమశ్శివాయపుర అగ్రహారం గ్రామానికి చెందిన **రాతం ఏడుకొండలు** (41) ఆదివారం వేకువజామున గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి కంది కోతకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో ఉన్న అడవి పంది ఒక్కసారిగా ఏడుకొండలపై దాడి చేసి అతని కాలుతొడ భాగాన్ని తీవ్రంగా గాయపరిచి, అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే గాయపడిన ఏడుకొండలని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో ఏడుకొండలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ సిబ్బందితో సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏడుకొండలుకు ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు.

మూడేళ్ల తరువాత ఆవిర్భావ సంబరం

మూడేళ్ల తరువాత అద్దంకిలో ప్రకాశం జిల్లా ఆవిర్భావ వేడుకలను సోమవారం నిర్వహించనున్నారు. 2022లో జిల్లాల పునర్విభజన జరిగింది. బాపట్ల పార్లమెంట్ పరిధిలోకి అద్దంకి నియోజకవర్గం వెళ్లింది. లోకేశ్ పాదయాత్రలో అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశంలో కలుపుతామని హామీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 30న జిల్లాల పునర్విభజనను కూటమి ప్రభుత్వం చేపట్టింది. అద్దంకి, కందుకూరు నియోజక వర్గాలను ప్రకాశంలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న అద్దంకి నియోజకవర్గంలో మూడేళ్ల తరువాత ఆవిర్భావ వేడుకను నిర్వహిస్తున్నట్లు అద్దంకి, కొరిశపాడు తహసీల్దార్‌లు శ్రీచరణ్, జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. **అద్దంకి, మేదరమెట్ల, న్యూస్‌టుడే**

పురోహితులకు పంచాంగాల అందజేత

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పట్టణంలోని అర్చకులు, పురోహితులకు శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాలను ఆదివారం అందజేశారు. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు మేడూరు జానకిరామ్, డాక్టర్ వినుకొండ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ఎన్నారై రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్‌రెడ్డి సహకారంతో అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి వీవీ అనంతాచార్యులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు చంద్రశేఖర్, తదిరులు పాల్గొన్నారు.

పూజలు నిర్వహిస్తున్న భక్తులు

శింగరకొండలో లక్ష తమలపాకుల పూజ

అద్దంకి: శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. గుంటూరుకు చెందిన మార్నింగ్ ట్రావెల్స్ అధినేత పొనకాల శ్రీనివాసరావు దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కనుల పండువగా కల్యాణోత్సవం

అడవిపాలెం (సంతమాగులూరు), న్యూస్‌టుడే: అడవిపాలెంలో గోపయ్య, లక్ష్మీతిరుపతమ్మ దేవస్థానంలో మూలవిరాట్‌ల కల్యాణోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్థానికులతోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామప్రజలు సమష్టిగా సహకరించారు.

కళ తగ్గిన సాగరం..రైతన్నల్లో అయోమయం

దర్శి, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో పెద్దఎత్తున పంటలు సాగుచేశారు. ఇవి ప్రస్తుతం కోతకు వస్తున్న తరుణంలో నీటి తడుల అవసరముంది. అయితే వరి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు పంటలకు అవసరాల మేరకు సాగరు జలాలు సరఫరా కావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. ఒంగోలు బ్రాంచి కాలువ ద్వారా కేవలం 660 క్యూసెక్కులు, కరవది మేజరు కాలువలో 120 క్యూసెక్కులలోపే సరఫరా అవుతోంది. గుంటిగంగ సమీపంలో ఆదివారం కరవది మేజరులో నీటి ప్రవాహం బాగా తగ్గింది. **తాళ్లూరు, న్యూస్‌టుడే**

వీరంగం సృష్టించిన వారికి కౌన్సెలింగ్

మేదరమెట్ల, న్యూస్‌టుడే: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి గట్టిగా హెచ్చరించారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవరప్పాడు గ్రామానికి చెందిన చింతకుంట్ల రాజేష్, పేరం అనిల్, చిరంజీవి అనే స్నేహితులు ఆదివారం ఉదయం మద్యం మత్తులో దాడులు చేసుకుని నానా హంగామా సృష్టించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎస్సై మహమ్మద్ రఫీ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. యువకులపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మొక్కలు నాటారు.. నిర్వహణ మరిచారు

దర్శి పట్టణ సుందరీకరణలో భాగంగా నాటిన పచ్చని మొక్కలు నిర్వహణ లోపంతో ఎదుగుదల లేక ఎండిపోతున్నాయి. పట్టణంలో గడియార స్తంభం కూడలికి మూడు వైపులా ఉన్న ప్రధాన రోడ్ల విభాగినులపై ఆరు నెలల క్రితం మొక్కలు నాటారు. దీనికోసం రూ.4 లక్షలు వెచ్చించారు. అయితే అంత మొత్తం వెచ్చించడంపై అప్పట్లోనే విమర్శలొచ్చాయి. ఎర్రమట్టిని పరిచి. .మొక్కలను పాతి మొదట్లో హడావుడి చేశారు. ఆ తర్వాత నీరు పెట్టటం, కలుపు తొలగించటం వంటివి కూడా చేయలేదు. దీంతో కొన్ని మొక్కలు చనిపోయాయి. పెద్ద మొక్కల్లో ఎదుగుదల లోపించి పుల్లల్లా దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి సంరక్షణకు కృషి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారుల వివరణ కోరగా, నిర్వహణ సక్రమంగా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. - **న్యూస్‌టుడే, దర్శి**

దర్శి పట్టణంలో విభాగినుల్లో నాటిన మొక్కలు ఇలా.

శింగరకొండ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వద్ద గిరిప్రదక్షిణలో భక్తులు

గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ

☛ **మాఘ పౌర్ణమితో ఆలయాలు కిటకిట**

అద్దంకి: మాఘ పౌర్ణమి సందర్భంగా అద్దంకిలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి ఆలయం, వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామి ఆలయం, ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రాలు కిటకిటలాడాయి. దేవేరులను ప్రత్యేకంగా అలంకరించారు. శింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వద్ద గిరి ప్రదక్షిణ జరిగింది.

కోదండ రామస్వామి దేవాలయంలో..

హోమం నిర్వహిస్తున్న దృశ్యం

బల్లికురవ: కొండాయపాలెంలో వేంచేసియున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వార్లకు పంచామృతాభిషేకాలు, మహా శాంతి హోమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కక్కెర ఆంజనేయులు, కక్కెర శ్రీరామ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు.

గంగమ్మకు ప్రత్యేక పూజలు..

తాళ్లూరు: గుంటిగంగలో కొలువుదీరిన గంగాభవానీ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామునే పూజారులు పూలు, నిమ్మ కాయల దండలతో అమ్మవారిని అలంకరించి ముస్తాబు చేశారు. ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. కొత్త వాహనాలకు పూజలు చేయించుకున్నారు. ఈవో ప్రసాద్, పెద్దలు పాల్గొన్నారు.

ముప్పవరంలో అన్నదానం..

జె.పంగులూరు: ముప్పవరంలో వేంచేసి ఉన్న మద్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములువారి ఆలయంలో పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని ఆదివారం శ్రీ పాద వల్లభ దిగంబర అవధూతేంద్ర భక్త సమాజం భజన కార్యక్రమం నిర్వహించింది. గ్రామస్థుల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి ప్రతి నెలలో పౌర్ణమి నాడు అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు.

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 28వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీసు యాక్టును అనుసరించి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్తర్వుల మేరకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. బాణసంచా కాల్చాలన్నా, మైకులు వినియోగించాలన్నా పోలీసు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని డీఎస్పీ సూచించారు.

హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: హమాలీల సంక్షేమానికి బోర్డు ఏర్పాటుతోపాటు, నిధులు కేటాయించాలని ఏపీ హమాలీ ముఠా ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు. స్థానిక గోపాలనగర్‌లోని కల్యాణ మండపంలో ఆదివారం ఒంగోలు నగర ముఠా కార్మిక సంఘం మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. హమాలీల సంక్షేమ బోర్డు బిల్లును దశాబ్దాల క్రితమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదన్నారు. అనేక సార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్.వెంకటరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్‌కు 50 వినతులు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ తన కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి మొత్తం 50 అర్జీలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, గృహాల మంజూరు, రేషన్ కార్డులు, నూతన పింఛన్లు తదితర వాటిపై ఎక్కువగా వినతులు వచ్చాయి. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్

వెంటాడుతూ.. కాటువేస్తూ!

❖ వీధుల్లో కుక్కల స్వైర విహారం
❖ ఒంగోలు, కొత్తపట్నంలో సమస్య తీవ్రతరం

న్యూస్‌టుడే, ఒంగోలు కర్నూలు రోడ్డు, కొత్తపట్నం

వీధి కుక్కలు ప్రజలను భయోందోళనకు గురిచేస్తున్నాయి. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు కొత్తపట్నం మండలంలోని అనేక గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. ఒక్కొక్క రోడ్డులో పది నుంచి ఇరవై వరకు తిష్ఠ వేస్తూ దారిన పోయే వారిని వెంబడిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు అనేకసార్లు వీటి బారినపడి గాయాల పాలయ్యారు. దీంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వీధిలోకి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి శునకాల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.

బయటకు రావాలంటే హడల్..

ఒంగోలు నగరంలోని రామ్‌నగర్, గద్దలగుంట, గోపాల నగర్, ఇందిరమ్మ కాలనీ,

కొత్తపట్నంలోని వీధి రోడ్డుపై కుక్కలు

సుజాత నగర్, సమతా నగర్, చంద్రయ్య నగర్, ఇస్లామ్‌పేట తదితర ప్రాంతాల్లో శునకాలు విచ్చలవిడిగా తిరుగుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. కొత్తపట్నం మండలం అల్లూరు, పాదర్తి, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, రంగాయపాలెం, కొత్తపట్నం, ఈతముక్కల, రాజుపాలెం, గుండమాల, మడనూరు తదితర గ్రామాల వీధిల్లో కుక్కలు పదుల సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హడలిపోతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో రోడ్డు మీద గుంపులుగా ఉంటూ ఒకేసారి దాడి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.

సమస్య పరిష్కారానికి కృషి..

కుక్కలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో పట్టించి వాటికి కు.ని శస్త్రచికిత్సలు చేయిస్తాం. అనంతరం వాటిని వదిలిపెడతాం. దీంతో అవి ఇకపై పిల్లలు పెట్టవు. ఒంగోలు నగరంలో ఏ వీధుల్లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయో సమస్యను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
–వైష్ణవి, మున్సిపల్ వైద్యాధికారిణి, ఒంగోలు

వేణుగోపాలస్వామి ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు దక్షిణం బజారులోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి ప్రతిష్ఠా వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి తిరువీధి గరుడ వాహన సేవ, తీర్థ గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మరమ్మతుల దృష్ట్యా ఒంగోలు నగర పరిధిలోని వంట కాలనీ, గాంధీ పార్కు, కొండయ్య బొంకు, సాయిబాబా ఆలయం, గాయత్రి మందిరం, విన్నకోట వారి వీధి, ఉమామహేశ్వర కళాశాల తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు.

చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

❖ అంబటిపై తెదేపా శ్రేణుల మండిపాటు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, వైకాపా అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై ఇలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ విషయంలో అడ్డంగా దొరికి పోయిన వైకాపా నాయకులు, తమ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో నోరు పారేసుకున్న కారణంతోనే వైకాపాను 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా అంబటి రాంబాబుకు సిగ్గులేకపోవడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ పార్టీ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదన్నారు. దీన్ని అందరూ ఖండించాలని కోరారు.

వైకాపా దుష్ట సంస్కారానికి నిదర్శనం..

మద్దిపాడు: మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలు వైకాపా దుష్ట సంస్కారానికి నిదర్శనమని మద్దిపాడు మండల తెదేపా అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరావు అన్నారు. ఆదివారం స్థానిక మండల పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అమానుషంగా తిట్టడం ప్రజాస్వామ్య దేశంలో గొడ్డలిపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా జగన్ స్పందించి అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని శ్రీనివాస్, రఘుబాబు, నవులూరి శివకృష్ణ, వేల్పుల నాగరాజు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

◗ సంతనూతలపాడు: తితిదేలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని దారి మళ్లించేందుకే వైకాపా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తెదేపా మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు విమర్శించారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అసభ్యపదజాలం వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు అంబటిని మందలించకపోగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు నోరు అదుపులోకి పెట్టుకోవాలని, లేకుంటే ప్రజలు మళ్లీ తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పరాజు శ్రీనివాసరావు, నారాయణస్వామి చౌదరి, మాధవి, ఆంజనేయులు పాల్గొన్నారు.

కోలాటాలు.. ప్రతిభా పోటీలు

❒ సందడిగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జానపద పాటలకు కోలాటాలు, విద్యార్థులకు వివిధ పోటీలు, చారిత్రక నాటక ప్రదర్శనలతో ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు ఆదివారం సందడిగా సాగాయి. ముందుగా మాస్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో సరస్వతి కోలాట సమాజం కందుకూరు, మాస్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కోలాట భజన మండలి తురకపాలెం వారి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వీటిని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఇతర ప్రజా ప్రతినిధులు తిలకించి కళాకారులను అభినందించారు. ఉదయం ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. దీనికి 600 మంది బాలబాలికలు హాజరయ్యారు. క్విజ్ పోటీల్లో మొదటి, రెండో స్థానంలో నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిలవగా.. మూడో స్థానంలో శ్రీ సూర్య విద్యానికేతన్ విద్యార్థులు నిలిచారు. కన్సోలేషన్ బహుమతిని కేరళ హైస్కూల్ విద్యార్థులు పొందారు. ఈ కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, అన్నమనేని ప్రసాద్, శివ తదితరులు పర్యవేక్షించారు.

కోలాట ప్రదర్శన చేసిన కళాకారులతో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు

కేరింత.. తుళ్లింత!

చీమకుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉత్తమ పౌరులుగా తయారు కావాలని జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. చీమకుర్తిలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు వీరాస్వామి, పి.వెంకటేశ్వర్లు, మహేష్ తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బాలికల నృత్య ప్రదర్శన

తాగునీటి సమస్యపై ఆరా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు మండలం కరవది గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఆదివారం ఎంపీడీవో రాజశేఖర్ ఆరా తీశారు. గ్రామంలోని తాగునీటి పథకానికి సంబంధించిన విద్యుత్తు మోటార్ల మరమ్మతుల కారణంగా రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిచింది. సదరు సమస్యను స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎంపీడీవో సంబంధిత అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించారు. ప్రస్తుతం మోటార్లకు మరమ్మతులు పూర్తి చేయడంతో పాటు, నీటి సరఫరా జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆయనకు వివరించారు.

గ్రూప్-1 విజేతకు మంత్రి అభినందన

మంత్రి స్వామికి మొక్క అందజేస్తున్న శ్రుతి

టంగుటూరు, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎంపికైన కొత్తపట్నం గ్రామానికి చెందిన యువతి బేతాళ శ్రుతి ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్క అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రత్యేక డ్రైవ్

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మండలంలో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు ఎంపీడీవో సురేష్‌బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూరుశాతం సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామస్థులు సైతం సర్వేకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధి పొందేందుకు అర్హత కోసం సర్వే జరుగుతున్నట్లు తెలిపారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

పేర్నమిట్ట(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బంకా సుబ్బారావు కోరారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం పేర్నమిట్ట, పీర్లమాన్యం, సరళాదేవి నగర్, లింగారెడ్డి కుంట తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్మికులు సమ్మె హక్కులను కోల్పోతారని, వేతనాలు కూడా అడగలేరన్నారు. కార్మికులంతా దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.రామకృష్ణారెడ్డి, ఎస్.కె.కాలేషా, దాసరి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

● నాగులుప్పలపాడు: కార్మిక, కర్షక రైతాంగ సమస్యలపై ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు కోరారు. ఆదివారం ఉప్పుగుండూరులో సీఐటీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై నిరసనగా సమ్మె చేపట్టడం జరుగుతుందన్నారు.

ఏఐతో గణిత బోధనకు కొత్త ఊపిరి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఏఐ వచ్చాక గణిత బోధకులకు కొత్త ఊపిరి పోసిందని ఏపీ మ్యాథ్స్ ఫోరం అధ్యక్షుడు జి.భాస్కరరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏపీ గణిత ఫోరం సమావేశం నిర్వహించారు. స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎస్.రవిచంద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఏఐ టూల్స్ ప్రాధాన్యతను వివరించారు. దీని ద్వారా గణితాన్ని సులభంగా, ఆకర్షణీయంగా బోధించవచ్చన్నారు. డీసీఈబీ కార్యదర్శి మర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గణిత ఉపాధ్యాయులది కీలకపాత్ర అన్నారు. డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూలు హెచ్ఎం వెంకట్రావు, మైనంపాడు డైట్ అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, ఎంఈవో అజయ్‌బాబు, ఎస్‌సీఈఆర్‌టీ సభ్యురాలు హసీనా, సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్.రాజశేఖరరెడ్డి, ఎం.సురేష్‌బాబు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

?: మద్దిపాడు మండలం ఘడియాపూడి పంచాయతీలో మురుగు కాలువలు ఆక్రమించి పూడ్చారు. దీని వల్ల మురుగునీరు అక్కడే నిలిచిపోతుంది. –కె.రమేష్, గ్రామస్థుడు

✓: కాలువలపై ఆక్రమణలు తొలగించి మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటాం. – సురేష్, పంచాయతీ కార్యదర్శి

?: మద్దిపాడు పంచాయతీలోని సాయిబాబా ఆలయానికి వెళ్లే మార్గంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారు. గాలి వీచినప్పుడు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైకి వస్తున్నాయి.
– కొప్పోలు నారాయణ, స్థానికుడు

✓: పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి ఆ మార్గంలోని చెత్తను తొలగింపజేస్తాం.
–నూరుల్లా, పంచాయతీ కార్యదర్శి, మద్దిపాడు

– న్యూస్‌టుడే, మద్దిపాడు

ప్రధాన దారి.. అధ్వానంగా మారి

ఇది కొత్తపట్నం గ్రామ శివారు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట గల రహదారి. ఈ రోడ్డులో నిత్యం అనేకమంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పల్లెపాలెం సముద్ర తీరానికి కూడా ఇలా వెళ్లవచ్చు. ఇంత ప్రాధాన్యం ఉన్న రహదారిని పట్టించుకున్న వారే లేరని స్థానికులు వాపోతున్నారు. ఏ మాత్రం వాన పడినా రోడ్డంతా బురదగా మారుతుందని వాపోతున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కొత్తపట్నం

తాగి.. చిందరవందర చేసి!

వైకాపా ప్రభుత్వంలో గ్రామాల శివారున పేదలకు కేటాయించిన కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మద్దిపాడులోని మూడు లేఅవుట్లలో 350 మందికి పైగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. 15 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే అప్పులు చేసి గృహ నిర్మాణాలు ప్రారంభించారు. వాటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని బిల్లులు రాక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఖాళీ స్థలాలు చిట్టడవుల్లా మారాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లల్లో ఆకతాయిలు మద్యం తాగుతూ, జూదమాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడ పేరుకుపోయిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులను చిత్రంలో చూడవచ్చు. –న్యూస్‌టుడే, మద్దిపాడు

బెర్మ్ములు లేక అవస్థలు

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలో 16వ జాతీయ రహదారిపై ఒంగోలు నుంచి విజయవాడ వైపు నూతనంగా ఒక లేయర్ వేశారు. అయితే ఆ మేరకు అంతటా బెర్మ్ములు వేయడం మరిచారు. దీంతో మద్దిపాడు, వెల్లంపల్లి, గుండ్లాపల్లి, సీతారామపురం గ్రామాల ప్రజలు సర్వీసు రహదారుల నుంచి జాతీయ రహదారిలోకి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 20న ఈ మార్గంలో ద్విచక్ర వాహనంతో వెల్లంపల్లి వద్ద అంచులు ఎక్కిస్తూ విశ్రాంత ఉద్యోగి గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్ని వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. జాతీయ రహదారి నిర్వహణాధికారులు నూతనంగా వేసిన లేయర్ పరిధిలో త్వరగా బెర్మ్ములు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కోడి పందేల శిబిరంపై దాడి

సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు డొంక సమీపంలో కోడి పందేలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.20,300లు నగదు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజయ్‌బాబు తెలిపారు.

శైవ క్షేత్రాల్లో పనుల ప్రారంభం

చీమకుర్తి, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినానికి శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 15న శివరాత్రి కాగా ఆయా క్షేత్రాల్లో వివిధ రకాల పనులు ప్రారంభించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో విభూతి గుండం కోనేరును శుభ్రం చేసే పనులు ప్రారంభించారు. ఇంజిన్లు ఏర్పాటు చేసి కోనేరులో నీటిని బయటకు తోడిస్తున్నారు. ఇతర వ్యర్థాలను కూడా తొలగించే దిశగా పనులు చేపట్టారు. చీమకుర్తిలోని పలు శివాలయాలను కూడా ముస్తాబు చేస్తున్నారు.

రామతీర్థంలో కోనేరును శుభ్రం చేస్తున్న కూలీలు

షర్మిల యాత్ర జయప్రదం కావాలని పూజలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపడుతున్న ఉపాధిహామీ పరిరక్షణ పాదయాత్ర జయప్రదం కావాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు వల్లూరమ్మ ఆలయంలో పూజలు చేశారు. కొండపి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి శ్రీపతి సతీష్ మాట్లాడుతూ.. నిరుపేదలకోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, డీసీసీ ఉపాధ్యక్షుడు కె.వేణు, పాలడుగు మహేష్, రాజారావు, రాజేష్ అంజన్ తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్‌కు ఉచిత వైద్య పరీక్షలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని శ్రీరామ్ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి లేఅవుట్ ఎన్టీఆర్ పార్కు వాకర్స్‌కు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ చాపల వంశీకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో సుమారు 150 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, హెచ్‌బీ, ఎముకల పటుత్వ సాంద్రత పరీక్ష, పాదాల నరాల స్పర్శ పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. షుగర్ వ్యాధిగ్రస్థులకు ఆహార జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ముప్పరాజు దీప్తి, కె.సౌమిత్రపల్లవ్, చైతన్య ప్రియ తదితరులు పాల్గొన్నారు.

వేతన జీవులకు దక్కని ఊరట


గవిని శివశంకర్

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్టు వేతన జీవులను నిరాశ పరిచిందని ఎన్జీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు ఆదాయ పన్ను తగ్గింపుపై ఎంతో ఆశగా ఎదురు చూశారన్నారు. కొత్త, పాత పన్ను శ్లాబుల్లో కూడా ఎటువంటి మార్పు చేయలేదన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన విధానం తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచడం ఒక్కటే ఉద్యోగులకు కొద్దిగా ఉపయోగపడుతుందన్నారు.

వడ్డీ రాయితీ ఇవ్వాల్సింది..

గృహ నిర్మాణాలపై తీసుకునే రుణాలకు వడ్డీ తగ్గించి ఉంటే దానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలకు మేలు జరిగేదని నగర సిమెంట్ అండ్ ఐరన్ మర్చంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.తిరుపతి స్వామి అన్నారు. ప్రస్తుతం గృహనిర్మాణంపై ఉన్న 8.5 వడ్డీ రేటును 4 శాతానికి తగ్గిస్తే పేద, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుందన్నారు. బిల్డింగ్ మెటీరియల్ వ్యాపార రంగానికి మేలు జరుగుతుందన్నారు. తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ, ఆదాయ పన్ను రూపంలో రాబడి వస్తుందన్నారు. బడ్జెట్టులో ఆ ప్రస్తావన లేకపోవడం నిరాశపరిచిందన్నారు.

తిరుపతిస్వామి

కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: క్యాటరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. గౌరవాధ్యక్షుడిగా జెమినీ శ్రీనివాస్, అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాసరావు, కార్యదర్శిగా నంగనం శివయ్య, కోశాధికారిగా బట్టి వెంకన్న, కార్యనిర్వాహక కార్యదర్శిగా శెట్టి సుబ్రహ్మణ్యంతో పాటు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పమిడి చంద్రశేఖర్, అన్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు



(c) eenadu

నెల్లూరు.. సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరైన భక్తులు

పున్నమి వేళ.. పూజలతో హేల

మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. బిలకూట క్షేత్రం కొండబిట్రగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమి గరుడసేవ జరిగింది.
– న్యూస్‌టుడే, నెల్లూరు (సాంస్కృతికం), బిట్రగుంట

బిట్రగుంట.. గరుడుడిపై ప్రసన్నుడు

మట్టి మాఫియా దందా!

అటవీ, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు

న్యూస్‌టుడే, దగదర్తి

దగదర్తి మండలంలో మట్టి మాఫియా దందా కొనసాగుతోంది. అటవీ, ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తరలించి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం అనంతవరంలోని ప్రభుత్వ, అటవీ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. ఖనిజాల సీనరేజి వసూళ్ల బాధ్యతను తీసుకున్న ప్రైవేటు గుత్తేదారు సంస్థ ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన స్లిప్పులతో మండలంలోని తిరువీధిపాడుకు చెందిన పట్టా భూముల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు చేసి తరలించారు. ఈ విషయమై ఆ భూములకు చెందిన యజమాని భక్తవత్సల రెడ్డి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో మైనింగ్ శాఖ ఏడీ వాణిశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి మూడు పొక్లెయిన్లను సీజ్ చేశారు.

అనంతవరంలో గ్రావెల్ రవాణా

ప్రాంతాలు మారుస్తూ..

అధికారుల దాడుల అనంతరం వారి దృష్టి అనంతవరంలోని ప్రభుత్వ, అటవీ భూములపై పడింది. రెండు రోజులుగా పొక్లెయిన్లతో గ్రావెల్ తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. రోజుకు పగటి వేళ 50 లారీల్లో తరలిపోతోంది. రాత్రుల్లో కూడా రవాణా చేస్తున్నారు. ఒక్కో లారీ మట్టి రూ.8వేలకు అమ్ముతున్నారు. దూరాన్నిబట్టి అధిక ధర వసూలు చేస్తున్నారు. గ్రావెల్ తవ్వే వారికి తెల్ల కాగితంపై స్లిప్పులు రాసిస్తుండగా వాటిపై సంస్థ చిరునామా లేదు. మైనింగ్ శాఖ అధికారులు మాత్రం అనుమతి ఉన్న లీజుల్లోనే సీనరేజి వసూలు చేయాలని చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని భూముల్లో అక్రమ తవ్వకాలు చేసే అధికారం వారికి లేదంటున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం

ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా గ్రావెల్ తరలింపుపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వడం నేరమని తెలిపారు.

నిర్మలమ్మ పద్దు.. వికసిత పొద్దు

పరిశ్రమల వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, సంగం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ప్రకటించకపోయినా. . మౌలిక వసతులు, వ్యవసాయం, పరిశ్రమలు, మత్స్యకార రంగం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో తీసుకొచ్చిన విధాన నిర్ణయాలు జిల్లా అభివృద్ధికి దోహదపడనున్నాయి. ప్రధానంగా జిల్లాలోని తీర ప్రాంతం అభివృద్ధికి పలు పథకాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయడం, ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ, ఐదు లక్షలపైగా జనాభా ఉన్న నగరాల్లో ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వంటివి ప్రయోజనం చేకూరనున్నాయి. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడంతో ఉపాధి రంగంలో అవకాశాలు పెరగనున్నాయి.

ఎంఎస్ఎంఈలకు అవకాశం

తయారీ రంగం, ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన పథకాలు జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేయనున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభ రుణాలు, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశం పెరుగుతుంది. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా దాదాపు లక్షమందికి ఉపాధి కలగనుంది. జల్‌జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, ఆరోగ్య, విద్యా రంగాలకు పెరిగిన కేటాయింపులు నెల్లూరులో జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదం చేయనున్నాయి. హైదరాబాద్- చెన్నై కారిడార్ ద్వారా రైల్ కనెక్షన్, వాటర్‌వేస్ అభివృద్ధి ప్రాజెక్టులకు రానున్నాయి.

రేర్ ఎర్త్ కారిడార్‌తో ప్రయోజనం

అధునాతన సాంకేతిక రంగాలు, రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక సాంకేతిక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తి, శుద్ధి వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం నెల్లూరుకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కలిగిస్తోంది. నెల్లూరు-ప్రకాశం జిల్లాల తీరప్రాంతంలోని బీచ్‌శాండ్స్‌లో మోనాజైట్, ఇల్మెనైట్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు ఇప్పటికే భౌగోళిక అధ్యయనాలు చెబుతున్నాయి. కావలి నుంచి దుగరాజపట్నం వరకు సుమారు 170 కి.మీ పొడవైనా సముద్రతీరం ఉంది. ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనింగ్ ప్లాంట్ల స్థాపనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వ్యవసాయానికి సాంకేతికత

జిల్లాలో 1,05,000 హెక్టార్లలో వరి, 47,500 ఎకరాల్లో మినుము, శనగ, పెసర, వేరుసెనగ పంటలు సాగులో ఉన్నాయి. కొన్నేళ్లుగా పెట్టుబడి వ్యయం పెరగడం, ప్రకృతి విపత్తుల, మద్దతు ధర లభించకపోవడం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయానికి ఏఐను అనుసంధానం చేయనున్నారు. ఏ పంటకు ఏ మందు ఎంత.. ఎప్పుడు వినియోగించాలో తెలిపేలా సలహా వ్యవస్థ, సాగునీటి సమర్థ వినియోగానికి పథకాలను ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల మందికి మేలు జరగనుంది.



అందరి అభివృద్ధే లక్ష్యంగా.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ

కేంద్ర బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదిని సూచిస్తోంది. అందరికీ అభివృద్ధి అనే నినాదాన్ని ప్రతిబింబిస్తోంది. వికసిత్ భారత్ సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ఉంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి.

గొప్ప సంస్కరణలకు సంకేతం

– చిన్ని శ్రావణ్‌కుమార్, ఛార్టర్డ్ అకౌంటెంట్

భారత్ బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఒక హైలెవల్ కమిటీని నియమించి.. వారి సిఫార్సులను అమలు చేస్తామని చెప్పడం గొప్ప సంస్కరణలకు సంకేతంగా చెప్పవచ్చు.

మళ్లీ పులి సంచారం

దుత్తలూరు, న్యూస్‌టుడే: మండలంలోని నందిపాడు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. నందిపాడు సమీపంలోని బద్వేలు మార్గంలోని వడ్డిదాని కుంట సమీపంలో ఆదివారం గ్రామానికి చెందిన భార్యాభర్తలు లక్ష్మయ్య, సంటమ్మ చీపురు పుల్లల కోసం వెళ్లారు. ఆ సమయంలో వారి సమీపంగా పులి వెళుతున్న విషయం గమనించి చెట్టు చాటున దాక్కున్నారు. అది వెళ్లిన తరువాత భయంతో గ్రామానికి చేరుకుని జరిగిన విషయం గ్రామస్థులకు చెప్పారు. అటవీ, పోలీస్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పులి సంచరించిన పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిదూరం వెళ్లి పరిశీలించగా అక్కడ దుప్పి ఎముకలు కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్ఐ ఆదిలక్ష్మి గ్రామస్థుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అటవీశాఖ డీఆర్వో మురళి మాట్లాడుతూ గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని, పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.

నీడ లేక గోడు.. ఎప్పటికి గూడు?

దరఖాస్తుదారుల ఫొటో తీసి యాప్‌లో నమోదు చేస్తున్న గృహనిర్మాణశాఖ అధికారులు

న్యూస్‌టుడే, దుత్తలూరు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ కల్ప గ్రామీణ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే పక్కాగృహాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో కొన్ని వేల మందికి సొంత స్థలాలు ఉన్నా.. పక్కాగృహాలు లేవు. అలాంటి వారికి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ కల్ప, ప్రధానమంత్రి ఆవాస్ యోజన(2.0) పథకం ద్వారా గృహాల మంజూరుకు చర్యలు చేపట్టింది.

60,873 మంది అర్హుల గుర్తింపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాది నవంబరులో గృహనిర్మాణశాఖ అధికారులతోపాటు గ్రామ సచివాలయాలు ఇంజినీరింగ్ సహాయకులు దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. జిల్లాలోని 37 మండలాల పరిధిలో మొత్తం 60,873 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. లబ్ధిదారుల వివరాలను ఆవాస్‌ప్లస్ యాప్‌లో నమోదు చేశారు. అర్హులైన వారికి సంక్రాంతికి ముందే పక్కాగృహాలు మంజూరవుతాయని భావించారు. ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో ఎదురుచూస్తున్నారు.

పక్కాగా సర్వే

కూటమి ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టింది. గతంలో ఒక్కో గృహ నిర్మాణానికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలు కాగా. . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50 లక్షలకు పెంచడంతో జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వానికి జాబితా

ఈ విషయమై గృహనిర్మాణశాఖ డీఈ పీరాన్‌ను వివరణ కోరగా ఇప్పటికే అర్హులైన జాబితాను క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. త్వరలోనే గృహాలు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

అక్రమాలకు హక్కు.. చిక్కు

న్యూస్‌టుడే, కావలి

ఆస్తి పన్ను విధింపులో అక్రమాలు జరుగుతున్నాయి. భూములు, స్థలాలకు యజమానులు కాకున్నా 'హోల్డర్ ఆఫ్ ప్రెమిసిస్' కింద అనుభవదారులుగా కావలి పురపాలకం హక్కు కల్పిస్తోంది. ఇటీవలకాలంలో కొందరు మాఫియాగా ఏర్పడి ఒక్కొక్కరి నుంచి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు.

పేదల కాలనీల్లో పెద్దల పాగా

కావలి ఇందిరమ్మకాలనీ, తుపాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లకు పన్నుల నమోదులో అవకతవకలు సాగుతున్నాయి. గతంలో పేదలకు అసైన్‌మెంట్ స్థలాల్లో ఇళ్లు కేటాయించారు. అవి ఇతరుల చేతుల్లోకి చేరాయి. పట్టాలపై పేదల పేర్లే ఉన్నాయి. ఆ పట్టాలతో సంబంధం లేకుండా అనుభవిస్తున్న వారి పేర్లతో ఇళ్ల పన్నుల జాబితాల్లోకి చేరుస్తున్నారు. పురపాలక చట్టంలో ఉన్న లొసుగు ఆసరా చేసుకుని 'హోల్డర్ ఆఫ్ ప్రెమిసిస్' కింద పన్ను విధింపు విమర్శలకు తావిస్తోంది. 200కి పైగా ఇళ్లకు ఇలా చేసినట్లు సమాచారం.

ఆక్రమణల్లో పోరంబోకు భూములు..: వాగులు, వంకలు, కాలువలు, వివిధ ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఆక్రమణలకు పాల్పడటమే కాదు.. గత కొన్నాళ్లగా ఇందిరమ్మకాలనీలో రిజర్వ్‌డ్ స్థలాలు సైతం కబళించారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత పురపాలకంపై ఉంది. నిర్మాణాలు చేపట్టాలంటే పురపాలక ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరి. ఈ రెండు అంశాలు ఉల్లంఘించి అనుభవిస్తున్న వారికి హక్కు కలిగేలా 'హోల్డర్ ఆఫ్ ప్రెమిసిస్' కింద పన్ను వసూలు చేస్తూ అక్రమార్కుల్ని ప్రోత్సహించేలా చేస్తున్నారు. ఇలా ఆక్రమించిన స్థలాలు వంద ఎకరాలకు పైగా ఉండొచ్చని తెలిసింది.

వీఆర్వో ధ్రువీకరణతోనే..

– జి.శ్రావణ్‌కుమార్, కమిషనర్, కావలి పురపాలక సంఘం

రాష్ట్ర ప్రభుత్వమే అవకాశమిచ్చింది. మున్సిపల్ ఆదాయం కోసం అలా చేయక తప్పడం లేదు. వీఆర్వో ధ్రువీకరణతోనే హోల్డర్ ఆఫ్ ప్రెమిసిస్ కింద ఆస్తి పన్నులు విధిస్తున్నాం. అలా పన్నులు వేసినంత మాత్రాన ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ కాలేరు.

నదీతీరంలో నాగేశ్వరాలయం

ఇసుక తిన్నెలు తీయడంతో వెలుగులోకి..

చేజర్ల, న్యూస్‌టుడే

గాలుల కారణంగా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు వద్ద ఇసుకతో పెన్నానది గర్భంలో కలిసిపోయిన పురాతన నాగేశ్వరాలయాన్ని దేవాదాయశాఖ తవ్వకాలు జరిపి వెలుగులోకి తెచ్చింది. మాతృహత్యపాప పరిహార్థం పరశురాముడి ద్వారా ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఇక్కడ నాగేశ్వరస్వామిగా పూజించేవారు. పది శతాబ్దాల క్రితం నాటి రాజులు ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో పెన్నానది ఈశాన్య దిశగా మళ్లడంతో నదికి ఎదురుగా ఉన్న గ్రామంపై పడమటి గాలులకు ఇసుక మేటలు వేశాయి. 200 సంవత్సరాల క్రితం గ్రామస్థులు ఆ ప్రాంతాన్ని విడిచి నదీతీరానికి దక్షిణంగా కి.మీ. దూరంలో నూతన గ్రామాన్ని నిర్మించుకున్నారు.

గ్రామస్థుల సంకల్పం

ఆలయానికి వందల ఎకరాల మాన్యాలు ఉండటం, వాటి ద్వారా వచ్చే రాబడి దేవాదాయశాఖ ఖాతాల్లో చేరడంతో గుడిని పునరుద్ధరించాలని స్థానికులు సంకల్పించారు. కరోనా సమయంలో పలు ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చిన యువత యంత్రాల సాయంతో తవ్వకాలు జరిపి గుడి ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మారింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప జులైలో గుడిని సందర్శించారు. ఆలయాన్ని అదే ఆకృతుల్లో నిర్మించడానికి పూర్తిగా వెలికితీసి శిల్ప కళ, వాస్తురీతులు నమోదు చేయాలని సూచించారు. రెండు నెలలుగా తవ్వకాలు జరిపి ఆదివారం నాటికి పూర్తిగా వెలికితీశారు. నాగేశ్వరస్వామి లింగంతో పాటు పార్వతి అమ్మవారి మందిరం, విఘ్నేశ్వర, నందీశ్వర విగ్రహాలు బయల్పడ్డాయి.

జనగణనకు సన్నద్ధం

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

జనగణనకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. తొలిసారిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. రెండు దశల్లో జరిగే కార్యక్రమంలో భాగంగా గృహాల జాబితాల తయారీకి, ఇంటింటా సర్వే నిర్వహణకు రాష్ట్ర, జిల్లా, డివిజన్, మున్సిపల్ స్థాయి అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

అధికారిగా కలెక్టర్

జిల్లాలో ముఖ్య జనగణన అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. అదనపు ముఖ్య జనగణన అధికారిగా జేసీ, జిల్లా జనగణన అధికారిగా డీఆర్వో ఉంటారు. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ కోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. సచివాలయాల్లో సాధారణ, నిర్దుష్ట విధులకు వేర్వేరు సిబ్బందిని కేటాయించారు. ఈ ప్రక్రియను సచివాలయాల ప్రక్షాళనలో భాగంగా చేపట్టారు. ఈ ఏడాది జూన్ 10 నుంచి గణన ప్రారంభం కానుంది.

జిల్లాలో మొత్తం	
సచివాలయాలు	769
వార్డు సచివాలయాలు	218
గ్రామ సచివాలయాలు	551
కుటుంబాలు	6,29,427
జనాభా	24,16,887

ఉదాసీనత.. రక్తహీనత

గర్భిణులకు సరిగా జరగని పరీక్షలు

తల్లీబిడ్డ సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రక్తహీనతను నివారించే కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులకు లక్ష్యం మేర నిర్వహించాల్సిన హిమోగ్లోబిన్ రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు.

న్యూస్‌టుడే, నెల్లూరు(నవాబుపేట)

ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమైన రక్తహీనతను గుర్తించి నివారించేందుకు రక్తహీనత లేని భారతదేశం(అనీమియా ముక్త్ భారత్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తల్లీబిడ్డ సంక్షేమంలో భాగంగా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులను గుర్తించి రక్తపరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా రక్తహీనత ఉన్నట్లు గుర్తిస్తే ఏ స్థాయిలో ఉంది.. అందుకు అనుగుణంగా మందులు వాడడం, తీవ్రస్థాయిలో ఉన్న వారికి రక్తం ఎక్కించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో 52 పీహెచ్‌సీలు, 29 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది.

హెచ్‌బీ పరీక్షలు అంతంత మాత్రమే..

అనీమియా ముక్త్ భారత్ కింద పరీక్షలు చేయాల్సిన గర్భిణులు	13,078 మంది
గతనెల 31వ తేదీకి పరీక్షలు చేయాల్సిన వారి సంఖ్య	3,599
పరీక్షలు చేసింది : 74	మ్యాపింగ్ చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు : 6,744

నవీకరణ మొక్కుబడే..	
ప్రసవ వివరాలు నమోదు చేయాల్సిన గర్భిణుల సంఖ్య	3,640
గతనెల 31వ తేదీకి చేయాల్సిన సంఖ్య: 2,265	చేసిన వారి సంఖ్య: 259

గుర్తించిన వారికి వెంటనే చేయిస్తున్నాం

– వి.సుజాత, డీఎంహెచ్‌వో

జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గర్భిణులకు వెంటనే హెచ్‌బీ రక్తపరీక్షలు జరిగేలా చేస్తాం. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. పరీక్షలు చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరచాలి. కొన్నిచోట్ల ఈ వివరాలు నమోదు తక్కువగా చేయడం వల్ల సంఖ్య తగ్గింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాం.

యాప్ తోడుగా.. అరచేతిలో వ్యవసాయ సమాచారం

న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)

వ్యవసాయ సూచనలు.. తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తే ఏ మందు పిచికారీ చేయాలి.. పంటల సాగు సమయం.. దిగుబడులు ఎక్కడ విక్రయించుకోవాలి, మార్కెట్ ధర సమాచారం.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఏఐఎంఎస్ 2.0) యాప్‌ను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రైతులు పంటల సాగుకు అవసరమయ్యే సమాచారం తెలుసుకోవచ్చు. నేరుగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ఫోన్‌లో మాట్లాడాలనుకున్నా యాప్‌లో అందుకు సంబంధించిన వివరాలుంటాయి. దీనికి కర్షకులు చేయాల్సిందల్లా మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లడమే. అక్కడ సిబ్బంది మీ చరవాణిలో ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ డౌన్‌లోడ్ చేయిస్తారు.


జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకారం ఆదివారం మాగుంట లేఅవుట్‌లోని కల్యాణ మండపంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వివరాలు 12లో

యువత.. నేరాల బాట

తల్లిదండ్రులూ జాగ్రత్త పడండి

● వారం రోజుల క్రితం నెల్లూరుగ్రామీణ మండలంలోని ఓ ప్రాంతంలో పదో తరగతి చదివే విద్యార్థుల మధ్య జరిగిన వివాదం తారస్థాయికి చేరింది. ఏడుగురు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఏడుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.

● తాజాగా నెల్లూరుగ్రామీణంలో బహిర్భూమికి వెళ్లిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు.

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

కళాశాలల్లో చదువుకొని భావిభారత పౌరులుగా మారాల్సిన యువత చెడుదోవ పడుతోంది.. పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తులు పడుతున్నాయి.. హీరోయిజం కోసం, తప్పుదారి పడుతున్నారు. దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, దోపిడీల్లో పాలుపంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువత నేరస్థులుగా మారుతున్నారు.

నైతిక విలువలు నేర్పిస్తున్నారా..?

పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం లేకపోవడం.. పెద్దలంటే గౌరవం, భయం, భక్తి లేకపోవడంతో బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందనేది నిపుణుల మాట. ఉమ్మడి కుటుంబాలు కనుమరవడం, బంధుత్వాలు తెలియకపోవడంతోనే చిన్ననాటి నుంచే వారిలో ఒంటరితనం వస్తోంది. తల్లిదండ్రులే తమ పిల్లలతో స్నేహంగా మెలగాలి. పాఠశాలలు, కళాశాలల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటుండాలి. అప్పుడే పిల్లలు స్నేహపూర్వకంగా ఉంటారు. పాఠశాల, కళాశాలకు వెళ్లే పిల్లల గురించి నిత్యం తల్లిదండ్రులు ఆరా తీస్తుండాలి. ఏవైనా లోపాలు ఉంటే విద్యా సంస్థల యాజమాన్యాలకు ఫిర్యాదు చేయాలి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం విద్యార్థులపై దృష్టి పెట్టాలి. హద్దు మీరి ప్రవర్తిస్తుంటే తల్లి దండ్రులకు చెప్పాలి.

ఇటీవల పాఠశాల గొడవలో పాల్గొన్న యువకులు

నేరాల్లో పాలుపంచుకున్న వారు ఇలా..

వయసు	18-20	20-30
హత్యలు	15శాతం	55శాతం
హత్యాయత్నాలు	18శాతం	58శాతం
అల్లర్లు	23శాతం	61శాతం

ఉమ్మడి కుటుంబం లేకపోవడంతోనే..

– డాక్టర్ సురేష్ బాబు, మనోవికాస నిపుణులు

ప్రస్తుత యువతకు సమాజంపై భయం, గౌరవం లేదు. సెల్‌ఫోను ధ్యాసలో పడి ఏది మంచి, ఏది చెడు తెలుసుకోలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, తప్పు చేస్తే దండించే వారు లేక ఇలాంటి ఘటనలకు బీజం పడుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలి.

అడ్డదారి.. ప్రమాదకారి

నెల్లూరు నగరం బైపాస్ రోడ్డు నుంచి గొలగమూడి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ద్విచక్ర వాహనదారులు రోడ్డు చివరి వరకు వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్లాలంటే సమయం పడుతోందని అడ్డదారుల్లో రహదారిపైకి వస్తున్నారు. దీనివల్ల వేగంగా వచ్చే వాహనాలతో ప్రమాదం పొంచి ఉంది.
–ఈనాడు, నెల్లూరు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 800 800 1790

(c) eenadu

ఎనిమిదేళ్లుగా పట్టించుకునేదెవరు?

ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం ప్రారంభించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిర్మాణంలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. 2018లో అప్పటి తెదేపా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఏడాది పాటు పనులు చురుగ్గా సాగాయి. అనంతరం వైకాపా ప్రభుత్వంలో పట్టించుకునే వారే లేరు. కూటమి ప్రభుత్వంలోనైనా అధికారులు స్పందించి భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఇందుకూరుపేట**

ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా..

కోవూరు మండలం ఇనమడుగు కూడలి నుంచి విడవలూరు మండలం ముదివర్తి మీదుగా ఊటుకూరు క్రాస్ రోడ్డు వరకు రూ.3.50 కోట్లతో నిర్మాణ పనులు ఆరు నెలల క్రితం ప్రారంభించారు. గులక రాళ్లతో చదును చేసి వదిలేశారు. ఇంత వరకు పనులు జరగలేదు. ద్విచక్రవాహనాలు అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురు గాయపడ్డారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై ర.భ శాఖ ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, విడవలూరు**

సమాజానికి ఉపయోగపడేలా గ్రంథాలయాలు: ఆనం

శాంతికుమారిని అభినందిస్తున్న నాయకులు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: గ్రంథాలయాలకు జీవం పోసి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిం ప్రదర్శనగా మాగుంట లేఅవుట్‌లోని కల్యాణ మండపానికి చేరుకొని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనం మాట్లాడుతూ ఈసంస్థకు ఆర్థిక వనరులు సమకూరాలంటే సకాలంలో సెస్ బకాయిలు విడుదల చేయాలన్నారు. స్థానిక సంస్థల నుంచి ఇప్పటికే రూ.48.50 కోట్లు రావాల్సి ఉందన్నారు. వాటిని రాబట్టేందుకు శాంతికుమారి కృషి చేయాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బకాయిల విడుదలకు ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని కోరారు. నూతన ఛైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ, తెదేపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, డీవీ కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్పొరేషన్ ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

వైకాపా పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు: మంత్రి

నెల్లూరు (జడ్పీ): తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై ప్రభుత్వ విచారణను రాజకీయంగా వాడుకోవడానికి వైకాపా అనుసరిస్తున్న తీరు దారుణమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆదివారం నెల్లూరులోని రంగనాథ స్వామి ఆలయంలో కూటమి నాయకులతో కలసి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వారి పాపాలను దేవుడు కూడా క్షమించబోరన్నారు. రసాయన పదార్థాలతో నెయ్యి తయారుచేసి రూ.20 కోట్ల లడ్డూల్లో కలిపి రూ.243 కోట్లు కాజేశారన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు డీవీ కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్ తదితరులు ఉన్నారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ముగిసిన పోలీసుల క్రీడా పోటీలు

పోటీల్లో పాల్గొన్న పోలీసులు, కుటుంబ సభ్యులు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: స్థానిక పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న పోలీసుల క్రీడల పోటీలు ఆదివారం ముగిశాయి. వీటిలో ఓవరాల్ ఛాంపియన్‌గా ఏఆర్ పోలీసు జట్టు, వ్యక్తిగత ఛాంపియన్‌గా పీసీ అంకయ్య, మహిళా ఛాంపియన్‌గా ఏఆర్ పీసీ డీవీ రమణమ్మ నిలిచారు. ఎస్పీ అజిత వేజెండ్ల క్రీడల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించారు. చివరి రోజు పోలీసు పిల్లలు కూడా పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES
WANTED DEALERS/AGENTS
నెల్లూరు జిల్లాలోని మండలాల్లో మా కంపెనీ డీలర్లుగా బిజినెస్ చేయుటకు బిజినెస్‌పై ఆసక్తి కలవారు సంప్రదించండి. సెల్: 90007 31560

EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE
HOUSE FOR SALE
బృందావనం, డా|| సౌందర్‌రాజన్ హాస్పిటల్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్, 22 అం|| స్థలం, 12.5 అం||ల కట్టుబడితో అమ్మబడును. ✆ 9182997688, 9844040050

PLOT FOR SALE
నెల్లూరు పట్టణంలోని అభివృద్ధి చెందిన నేతాజీనగర్ నందు 18 1/2 అంకణముల ఇంటి స్థలం అమ్మకమునకు కలదు. సంప్ర|| Cell 8374947473.

LEASE
గోడౌన్ లీజుకు: హర్నాథపురం, NH16కి దగ్గరలో 3600 Sqft, ఏరకమైన వస్తువులైన భద్రపర్చుటకు బాడుగకు కలదు. Contact ✆ 98489 20567,94909 59859

TO LET
నెల్లూరు సిటీ డైకాస్ రోడ్ సెంటర్ మెయిన్‌రోడ్డుకు 3 ఫ్లోర్ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ 1500 చ||అ||లు లిఫ్ట్, పార్కింగ్‌తో బ్యాంకులకు, హాస్పిటల్స్‌కు, షాపింగ్ మాల్స్‌కు, ఫైనాన్స్ ఆఫీసులకు రెంటుకి ఇవ్వబడును. సంప్ర|| 9949843949

JOBS
Wanted Teachers. English-2 Maths-2, Social-1, Computers, Principal for Primary & HS. Free Accommodation. 6305658400 / 8639096944

పొదలకూరు మండలం కిసాన్ క్రాఫ్ట్ కంపెనీలో పని చేయుటకు వంట మాస్టర్ కావలెను. వయస్సు: మగ (35), ఆడ (45). సంప్ర: 89778 82218/ 91821 78985

డోస్ట్ ఆటో డ్రైవర్లు - 2Nos కావలెను. అనుభవం, లైసెన్స్, బ్యాడ్జి కలిగిన డ్రైవర్లు కావలెను. శ్రీ దుర్గా ఫుడ్స్, నెల్లూరు. ✆ 83747 37857

ప్రముఖ యూనివర్సిటీ ఆఫీస్ కావలిలో పనిచేయుటకు లేడి టెలికాలర్స్ కావలెను. Qlf: ఏదైనా డిగ్రీ, Sal: 10K -12K + Inc. సంప్ర : 8919846437

MS ఆఫీస్ ట్రైనర్, బ్యూటీషియన్ ట్రైనర్, చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, శాంతినగర్, బట్వాడిపాళెం సమీపంలో నెల్లూరు నందు పనిచేయుటకు కావలెను. ఆసక్తిగల అభ్యర్థులు 9440324449కు వాట్సాప్ పంపండి

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

విడవలూరు - ముదివర్తి సమీపంలో పని చేయుటకు సూపర్‌వైజర్లు, నారాయణ రెడ్డిపేట ప్లాంట్‌లో పని చేయుటకు సూపర్ వైజర్లు మరియు వెల్డర్ కావలెను. విడవలూరు, ముదివర్తి. లోకల్‌వారికి ప్రాధాన్యత. ✆ 7207203393, 8801422169

సెక్యూరిటీ గార్డ్స్/ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. నెల్లూరు, వెంకటాచలంలో పనిచేయుటకు 12Hr డ్యూటీ, జీతం: 13,000-20,000. ✆ 7288004477, 7288004466

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

2 నెలల్లో చేస్తామన్నారు ఏళ్లుగా మరిచారు!

న్యూస్‌టుడే, అనంతసాగరం

సుమారు రెండేళ్ల క్రితం ప్రధాన రహదారి ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు చేపట్టలేదు. నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు తాత్కాలిక పనులు చేసి మమ అనిపించారు. సోమశిల - నెల్లూరు ప్రధాన రహదారి పరమానంద ఆశ్రమం వద్ద సమీపంలో తెలుగు గంగ కాలువ నీటి లీకేజీతో రహదారి పూర్తిగా కోతకు గురైంది. రెండు నెలల్లో పనులు చేస్తామని.. రెండేళ్లుగా పనులు చేపట్టకుండా డైవర్షన్ రోడ్డుతో సరిపెట్టారు.

పరమానంద ఆశ్రమం సమీపంలో కోతకు గురవుతున్న కల్వర్టు

వాహనదారుల అవస్థలు....

కూలిన వెంటనే ఆర్అండ్‌బీ అధికారులు పరిశీలించి రెండు నెలల్లోగా రోడ్డు మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. అధికారుల నిర్లక్ష్యంతో కల్వర్టు, రోడ్డు ఇప్పటికి మూడింతలకుపైగా కోతకు గురైంది. పక్కనే రహదారిపై ఉన్న విద్యుత్తు స్తంభం నేలకొరిగింది. మళ్లింపు దారి కూడా రోజురోజుకు కుంచించుకుపోతూ ప్రమాదకరంగా మారుతోంది. తాత్కాలికంగా కల్వర్టుపై ఇసుక బస్తాలు వేసి, గ్రావెల్‌తో దారి మళ్లించారు. బస్సులు, లారీలు వెళ్లాలంటే రెండు సార్లు ముందుకు వెనక్కు వెళ్లి ఆ మార్గంలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కండలేరుకు సైతం నీటి విడుదలను తగ్గించారు. అధికారులు పనులు చేపట్టేలా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

ఎక్కడ	సోమశిల – నెల్లూరు ప్రధాన రహదారి (పరమానంద ఆశ్రమం సమీపంలో కోతకు గురైన కల్వర్టు)
కూలింది	2024 ● పర్యవేక్షణ శాఖ : ఆర్అండ్‌బీ
అధికారులు చెప్పింది	రెండు నెలల్లో నిర్మిస్తాం
గడిచిన సమయం	రెండేళ్లు
మంజూరైన నిధులు	రూ.46.4 లక్షలు
టెండర్ ప్రక్రియ పూర్తయింది	రెండు నెలల క్రితం
రోజుకు తిరిగే వాహనాలు	600 ● జరిగిన ప్రమాదాలు : పది

నాసిరకంగా చేయడంతో....

గతంలో పొలాలను ముంచెత్తుతూ వచ్చిన లీకేజీ నీటిని దారి మళ్లించే క్రమంలో కల్వర్టును ఏర్పాటు చేసి దానిపై రోడ్డు మార్గంతో కాలువకు అనుసంధానం చేశారు. నాసిరకంగా పనులు చేపట్టడంతో క్రమంగా కోతకు గురవుతూ ధ్వంసమైంది. దీని పనులకు సంబంధించి రూ.46.4 లక్షలు కల్వర్టు, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరవడంతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే పనులను ప్రారంభించడంలో జాప్యం నెలకొంది.

◆ ర.భ ఏఈఈ అన్వేష్ మాట్లాడుతూ... కండలేరు కాలువ సీపేజీ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించి పనులు పూర్తి చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం ఉన్నతాధికారులకు ఆదేశించారన్నారు. పనులను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

కంపసముద్రంలో జిల్లా అధికారుల పర్యటన

గ్రామస్థులతో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారిణి సుజాత

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జిల్లా వైద్య బృందం, ఇతరశాఖ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు ఆదివారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిణి సుజాత మాట్లాడుతూ గతంలో తీసిన నీటి శాంపిల్స్‌లో అయిదు బోర్లలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని మూసి వేస్తున్నామన్నారు. గ్రామస్థులకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యానికి ఆర్ఎంపీల వద్దకు వెళ్లొద్దన్నారు. గ్రామంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఏవైనా మందులు కావాల్సి వస్తే వారిని సంప్రదించాలన్నారు. డీపీవో వసుమతి, డీఎల్‌డీవో రమణయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ, జిల్లా సర్వేలెన్స్ అధికారి భాస్కర్, ఆర్డీవో పావని, ఇన్‌ఛార్జి తహసీల్దారు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 17 నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు

నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఫరూక్, పక్కన ఎమ్మెల్యే సోమిరెడ్డి, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్

వెంకటాచలం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని దర్గాల్లో వచ్చే ఆదాయంతో నిత్యాన్నదానం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. కసుమూరులో వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు నైపుణ్య శిక్షణ కేంద్రం, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కసుమూరులో 1450 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్లు అందజేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 17 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ... మహిళలకు కుట్టు శిక్షణతో పాటు ఏఐ, డిజిటల్ ఇతర అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ... దర్గాకు సమర్పించే కానుకలు తిరిగి భక్తులు, పేదలకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేస్తున్న చవటపాళెం-కనుపూరు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, వక్ఫ్‌బోర్డు సీఈవో యాకూబ్, అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కామాక్షితాయికి బంగారు హారం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారికి ఓ భక్తుడు 53.66 గ్రాముల బంగారు హారం ఆదివారం భక్తితో సమర్పించారు. నెల్లూరుకు చెందిన తాడిబోయిన వెంకట సుబ్బారావు 3.43 గ్రాముల బంగారు ముక్కుపుడక, నిత్యాన్నదానానికి రూ.50 వేలు ఇచ్చారు. వీరితోపాటు కోవూరు చెందిన చరణ్, హరితలు అమ్మవారికి అలంకరణ నిమిత్తం 9.17 గ్రాముల బంగారు నత్తును ఆలయ సిబ్బందికి అందజేశారు. సిబ్బంది దాతలతో అమ్మవారి వద్ద పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర: (3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	రూ.15,162
సవర ధర:	రూ.1,21,296
వెండి గ్రాము :	రూ.305.00

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	146
లేయర్	90
బ్రాయిలర్స్	256
బ్రాయిలర్‌స్కిన్‌లెస్	286
లేయర్ మాంసం	153

బీసీవై జిల్లా కన్వీనర్‌గా బాలాజీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జిల్లా కన్వీనర్‌గా బాలాజీ నియమితులయ్యారు. రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలను ఆదివారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీలోకి ఎస్.ఎస్. యాదవ్, రాష్ట్ర ఈసీ సభ్యులుగా రామ్మోహన్, సోమగోపాల్, దినేష్ ఎన్నికయ్యారు. జిల్లా యువత కన్వీనర్‌గా హరినాథ్‌ను నియమించారు.

ఫ్యాన్సీ దుకాణాలపై విజిలెన్స్ దాడులు

ఫ్యాన్సీ దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ఫ్యాన్సీ దుకాణాల్లో అక్రమ నిల్వలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శని, ఆదివారాల్లో దాడులు నిర్వహించారు. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట సాలి వీధిలోని శ్రీకే మెల్ కాస్మొటిక్ దుకాణంలో బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన రూ.55,920ల విలువైన పాన్ మసాలాలు, రూ.11,27,520 విలువైన ఫ్యాన్సీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలోని గీతా ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్‌లో రూ.8,50,424ల ఫ్యాన్సీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌రాజుపాలెంలోని ఖదీర్‌కు చెందిన గోదాములో నిల్వ ఉంచిన రూ.7,55,200 విలువైన 94,400 ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. దాడుల్లో విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాలరావు, ఏవో శాంతిభూషణ్ రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రం వైద్యానికి దూరం

ఇది కావలిలోని వెంగళరావునగర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు. తరచూ ఇదే దుస్థితి అని రోగులు ఆవేదన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, కావలి

కావలి డివిజన్ పరిధిలో నాలుగు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 16 ఆరోగ్య కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగానికి భారీగా నిధులు విడుదల చేస్తున్నాయి. దీంతో ఆరోగ్య కేంద్రాలకు వసతులు ఒనగూరుతున్నాయి. అయినా రోగులకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

కావలిలో నాలుగు ఆరోగ్య కేంద్రాలున్నాయి. అన్నింటికీ నూతన భవనాలతోపాటు ఇతర వసతులు సమకూరినా, ఉపయోగంలో పూర్తిగా వెనుకబడుతున్నాయి.

ఒకటిన్నర సంవత్సరం క్రితం బోగోలు మండలంలోని అల్లిగుంటపాలెం గ్రామంలో ఓ యువకుడు పాము కాటుకు గురయ్యారు. కుటుంబీకులు కోవూరుపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పాము కాటు చికిత్స ఔషధం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కావలి ప్రాంతీయాసుపత్రికి తీసుకొచ్చేలోపు ప్రాణాలు కోల్పోయారు. అదే మండలంలో ఓ గర్భిణికి సకాలంలో చికిత్స అందక కొన్నాళ్ల క్రితం మృత్యువాత పడ్డారు. తుమ్మలపెంట ఆరోగ్య కేంద్రంలోనూ సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సర్వేల పేరుతో విధులకు డుమ్మా!

సర్వేలు, అవగాహన సదస్సుల సాకుతో వైద్యులు ప్రధాన విధులకు డుమ్మా కొడుతున్నారు. వాస్తవంగా సర్వేలన్నీ ఆశా కార్యకర్తలు చేస్తున్నారు. వారిపై ర్యాండమ్ పర్యవేక్షణకు బదులుగా పూర్తి సమయం సర్వేలోనే గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై కావలి ప్రాంత డిప్యూటీ డీఎంహెచ్‌వో బ్రిజిత స్పందిస్తూ వైద్యులు విధి నిర్వహణకు సజావుగా హాజరయ్యేలా చూస్తామన్నారు. సేవలు మెరుగుపడేలా ఆదేశిస్తామని వివరించారు.

ఇవీ నిబంధనలు

- సిబ్బంది, వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలి
- వైద్యుడితోపాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం విధులకు హాజరవ్వాలి.
- రోగులకు బీపీ, మధుమేహం, విషజ్వరాల పరీక్షలు చేయాలి.

(c) eenadu

కావలి

• కావలి • ఉదయగిరి • ఆత్మకూరు

నృత్యం చేసి.. బహుమతులు పట్టి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: చిన్నారుల చేసిన సంగీత, నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆదివారం ఆత్మకూరులోని భారతి సంగీత నృత్య విద్యాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి సంగీత, నృత్యంలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా విచ్చేసిన సర్వేపల్లి సిస్టర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మిలు గేయాలాపన అందరిని ఆకట్టుకుంది. సంగీత నృత్య విద్యాలయం నిర్వాహకురాలు అపర్ణాచక్రవర్తి, దొరసానమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ప్రణీత్ దంపతులు, పలువురు అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు.

దర్గాలు, ప్రార్థనాలయాల అభివృద్ధికి చర్యలు

ప్రార్థనలు చేస్తున్న సీఈవో యాకూబ్‌బాష తదితరులు

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని దర్గాలు, ప్రార్థనాలయాలు(మసీదుల) అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో ఖాజా యాకూబ్ బాష అన్నారు. ఆదివారం ఏఎస్‌పేట దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోజూ నిర్వహించే కార్యక్రమాలను ఈవో మహ్మద్ హుస్సేన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డుకు చెందిన వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి ముస్లిం సోదరుల సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు. ఏఎస్‌పేట దర్గాకు చెందిన భూములు 26 ఎకరాలు వివిధ గ్రామాల్లో అన్యాక్రాంతం అయ్యాయని, చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంటామన్నారు. దర్గా నిర్వహణ వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో జరుగుతోందని, కోర్టు కేసుల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగడం లేదన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగగానే హుండీల లెక్కింపు జరుగుతుందన్నారు. త్వరలోనే ముస్లిం మహిళల కోసం స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. మాజీ సీఈవో అబ్దుల్ ఖాదర్ తదితరులున్నారు.

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: తెదేపా

కావలిలో ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులు..

దుత్తలూరులో ఎస్సైకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

కావలి, న్యూస్‌టుడే: వైకాపా చేసే పాపాలను ప్రజలు క్షమించబోరని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య అన్నారు. ఆదివారం వైకాపా నాయకుడు మాజీమంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను కావలిలో దహనం చేశారు. సీఎం చంద్రబాబును దూషించడం అమానుషమన్నారు. తిరుమల లడ్డూ అంశంలో కల్తీ నెయ్యి వాడలేదని వారికి వారే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి రమేశ్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిశోర్, జ్యోతి బాబురావు పాల్గొన్నారు. **దుత్తలూరు:** సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం దుత్తలూరు తెదేపా నాయకులు ఎస్సై ఆదిలక్ష్మికి ఫిర్యాదు చేశారు. నెల్లూరు పార్లమెంటు తెదేపా అధికార ప్రతినిధి చీదర్ల మల్లికార్జున మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు దయానందం, హనుమంతనాయుడు, సుబ్బారెడ్డి, మధు తదితరులు ఉన్నారు. **ఉదయగిరి:** సీఎం చంద్రబాబు నాయుడును మురికి భాషతో దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఉపేక్షించేది లేదని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి అన్నారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

ఆత్మకూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భిణిని చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణంలో ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సంతోష్(19) బేల్దారి పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భిణిని చేశారు. ఆ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విజ్ఞాన భాండాగారం.. బకాయిల భారం

ఇది సంగంలోని శాఖ గ్రంథాలయం.. 1986 నుంచి గతేడాది జులై నెలాఖరు వరకు నిరంతరాయంగా చదువరులకు సేవలందించింది. అనంతరం రెగ్యులర్ గ్రంథపాలకుడు లేకపోవడంతో నిర్వహణ కరవైంది. ఇప్పుడు వారానికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తోంది.

జిల్లాలో గ్రంథాలయాలు-	61
గ్రామీణ గ్రంథాలయాలు-	2
పుస్తక కేంద్రాలు-	67

సంగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రంథాలయోద్యమం ప్రారంభం కాకముందే స్వాతంత్ర్య సమర యోధురాలు పొణకా కనకమ్మ గ్రంథపఠనం విలువ గ్రహించి పోట్లపూడిలో తొలి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. అలాంటి జిల్లాలో గ్రంథాలయ సంస్థ గడ్డు కాలంలో ఉంది. నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి స్థానిక సంస్థల నుంచి చట్టప్రకారం రావాల్సిన పన్నుల రాబడిని జమచేయిస్తేనే విజ్ఞానభాండాగారాలు బాగు పడతాయి.

రూ.49.54 కోట్ల మేర..

గ్రామ పంచాయతీల నుంచి నగరపాలక సంస్థ వరకు ఇళ్లపన్నుల వసూళ్లల్లో ఎనిమిది శాతం వాటా గ్రంథాలయాలకు చెల్లించాలి. ఈ మేరకు చేయనందున జిల్లా వ్యాప్తంగా రూ. 49.54 కోట్ల మేర బకాయిలేర్పడ్డాయి. ప్రస్తుతం ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతోంది. జిల్లాలో 15 చోట్ల వైఫై సదుపాయం ఉండటంతో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంది. ఈ తరుణంలో అన్ని చోట్ల మెరుగైన వసతులు కల్పించేలా స్థానిక సంస్థల నుంచి పన్నులను ఎప్పటికప్పుడు జమ చేసేలా చర్యలు తీసుకువాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో పాఠకులు పూర్తిగా గ్రంథాలయాల వైపు చేసే పరిస్థితి ఉండదు.

సిబ్బంది లేక..

గ్రంథాలయాల నెలవారీ నిర్వహణకు రూ.ఏడు లక్షలు కావాల్సి ఉండగా, అందుబాటులో లేక పత్రికల బిల్లులు చెల్లింపులోనూ ఇబ్బందులేర్పడుతున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి చెల్లింపులు లేవు. జిల్లా వ్యాప్తంగా 22 భవనాల స్థితిగతులు ప్రమాదకరంగా ఉన్నాయి. 61 గ్రంథాలయాలకు 104 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. కేవలం 43 మంది మాత్రమే ఉన్నారు. బాహ్యసేవల నుంచి భర్తీ చేసుకునే వీలులేక ఒక్కో లైబ్రేరియన్ రెండు, మూడింటికి బాధ్యులుగా ఉన్నారు. దాంతో వారంలో కొన్ని రోజులు మాత్రమే గ్రంథాలయాలు పని చేస్తున్నాయి.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698

ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య: ఏఎస్‌పేట మండలం కుప్పూరుపాడు గ్రామ కాలనీకి వెళ్లే మార్గంలో వీధి దీపాలు వెలగడం లేదు. –శ్రీనివాసులు, స్థానికుడు

సమాధానం: కొత్తవి ఏర్పాటు చేయిస్తాం. – మహబూబ్‌బాష, పంచాయతీ కార్యదర్శి

? అల్లూరు మండలంలోని బీరంగుంట ఇటుక బట్టీల నుంచి వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. –రామయ్య, అల్లూరు

✓ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. –రంజిత్‌కుమార్, ఎంపీడీవో

? సంగం మండలం దువ్వూరులోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల సమీపంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. – శ్రీధర్, స్థానికుడు

✓ శుభ్రం చేయిస్తాం. – షాలెట్, ఎంపీడీవో

? అనంతసాగరంమండలం గోగులపల్లిలో వీధి దీపాలు వెలగడం లేదు. – ఆంజనేయులు

✓ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి

? కొండాపురం మండలం లింగనపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో చేతిపంపు మరమ్మతులకు గురికావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. – మాధవరావు, గ్రామస్థుడు

✓ చేతిపంపును బాగు చేయించి సమస్యను పరిష్కరిస్తాం. – ఆదినారాయణ, ఎంపీడీవో

? ఆత్మకూరు పట్టణంలోని రామవేంద్ర ఫంక్షన్ హాలు ఎదురుగా ఉన్న మురుగు కాలువలో వ్యర్థాలు చేరి నీరు కదలడం లేదు. దుర్గంధం వ్యాపిస్తోంది. – వెంకటేశ్వర్లు, ఆత్మకూరు

✓ వ్యర్థాలు తొలగించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం – గంగాప్రసాద్, కమిషనర్ ఆత్మకూరు

? చేజర్ల బజారువీధిలో మురుగు కాలువపై మూత బండ లేక రాకపోకల సమయంలో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల తీవ్రత అధికంగా ఉంది. – ఆర్.పుల్లయ్య, చేజర్ల

✓ కాలువపై కప్పు వేయించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, పీడీవో

ఆత్మీయ సమ్మేళనం.. ఆనందభరితం

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: ఏఎస్‌పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1985-86లో పదోతరగతి చదివిన విద్యార్థులు సుమారు 50 మంది తమ కుటుంబసభ్యులతో హాజరై పాత జ్ఞపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నారే చౌడేశ్వరరావు, చల్లా హరికృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు తమకు విద్య నేర్పిన గురువులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.

అధిగమించబోయి.. ప్రమాదానికి గురై

దగదర్తి : లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సున్నపుబట్టి వద్ద ఆదివారం జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు.. కావలికి చెందిన మురళీ కృష్ణ, వెంకట్రావు కారులో నెల్లూరుకు వెళుతున్నారు. ఆ సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైవే మొబైల్ సిబ్బంది వారికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని ఎస్సైతో కలిసి సీఐ పాపారావు పరిశీలించారు.

శరవేగంగా కల్యాణ మండపం పనులు

బిట్రగుంట, న్యూస్‌టుడే: కొండబిట్రగుంట శ్రీప్రసన్నవెంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను ఆదివారం ఈవో రాధాకృష్ణ, దాత అమర ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణకుమార్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ రూ. 1.50కోట్లతో స్వామివారి కల్యాణాన్ని 6వేల మంది భక్తులు కూర్చొని తిలకించేలా నిర్మాణం జరుగుతుందన్నారు.

రహదారి అధ్వానం.. రాకపోకలకు కష్టం!

కలిగిరి మండలంలోని నాగసముద్రం బీసీ కాలనీ నుంచి వింజమూరు మండలం నేరేడుపల్లికి వెళ్లే రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. రెండు గ్రామాల ప్రజలు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు వింజమూరు వెళ్లి అక్కడినుంచి మరో 10 కి.మీ.తిరిగి రావాల్సి వస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కలిగిరి

పొర్లుదండాలతో శ్రీవారి చెంతకు

నందిపాడువాసి బాలాజీ పొర్లుదండాలు పెడుతూ శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. శ్రీవారిమెట్టు మార్గంలో ఏడోసారి వెళ్తున్నట్లు వెల్లడించారు. గోమాతను రక్షించుకోవాలని.. సనాతనధర్మాన్ని కాపాడాలని.. దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం బయలుదేరగా రాత్రి ఎనిమిది గంటల అనంతరం చేరుకోనున్నారు. – ఈనాడు, తిరుపతి

గుంత పూడ్చినా.. చింతే!

పట్టణంలో వడ్డిపాలెం లోని నాలుగురోడ్ల కూడలి వద్ద నీటి లీకేజీ పైపులైన్ పరిష్కారానికి తవ్విన గుంతను నాలుగు రోజుల క్రితం పూడ్చారు. గుంతను పూడ్చినా, మట్టికుప్పలు, రోడ్డు పెచ్చులు అలాగే వదిలేయడంతో ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనచోదకులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్ బషీర్‌ను వివరణ కోరగా తమ చెత్త ట్రాక్టర్లు అంత మట్టి బరువులు మోయలేవంటూ 'న్యూస్‌టుడే'కి తెలిపారు. – న్యూస్‌టుడే, కావలి

వైభవంగా గంధ మహోత్సవం

దువ్వూరులో అస్తానా ఏ నూరియాలో పీఠాధిపతి హజరత్ షేక్‌షా నూరి సాహెబ్ ఆధ్వర్యంలో ఆదివారం హజరత్ గరీబ్ నవాజ్‌మెయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలై అజ్మీరి స్వామి గంధమహోత్సవం ఘనంగా జరిగింది. ప్రార్థనల అనంతరం భక్తులకు మత పెద్దలు గంధం పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే, సంగం

నీరు నిలబడి.. వాహనాలు పడి

సోమశిల జలాశయం వద్ద ఆప్రాన్ ముందు ఉన్న రోడ్డుపై లీకేజీ నీరు నిల్వ ఉండడంతో ద్విచక్ర వాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆదివారం ఓ జంట సోమశిలకు వస్తుండగా జారి పడిపోయారు. జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల పెంచిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఉంటోంది. ప్రమాదాల దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా ప్రాజెక్టు అధికారులు లీకేజీలను అరికట్టాలని సర్వత్రా కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అనంతసాగరం

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో వృద్ధుడి మృతి



కలిగిరి, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ఆదివారం కలిగిరి సమీపంలో జాతీయరహదారి 167బీజీపై జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. చేజర్ల మండలం పెల్లేరుకు చెందిన తమ్మినేని **శంకరయ్య**(69) వ్యవసాయంతోపాటు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఆ క్రమంలోనే జలదంకి మండలం కేశవరానికి చెందిన చదలవాడ మాల్యాద్రి తరఫు వారికి పెళ్లిసంబంధం చూసేందుకు ఆయనతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఏఎస్‌పేటకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వస్తోంది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనం అకస్మాతుగా కుడివైపునకు తిరగడంతో బస్సు ఢీకొట్టి, కొద్దిదూరం వారిని ఈడ్చుకెళ్లింది. వాహనం వెనుక కూర్చొని ఉన్న శంకరయ్యకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మాల్యాద్రి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు.

మద్యానికి బానిసై.. రైలుకింద పడి ఆత్మహత్య

కావలి, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల మేరకు.. జలదంకి మండలం అన్నవరానికి చెందిన కలిచేటి మాధవ(51) మద్యానికి బానిసయ్యారు. కుటుంబ సభ్యులు వారిస్తున్న మానలేదు. పలుమార్లు వారితో గొడవపడ్డారు. వ్యసనాన్ని వీడలేక ఆదివారం కావలి పట్టణంలో ఉదయగిరి వంతెన కింద రైలు పట్టాలపై వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కింద పడి మరణించారు. కావలి జీఆర్‌పీ ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ఉదయగిరి, న్యూస్‌టుడే: ట్రాక్టరు, ద్విచక్రవాహనం ఢీకొనగా ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని గన్నేపల్లి సమీపంలో 167-బీజీ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలమేరకు కృష్ణంపల్లి బీసీ కాలనీకి చెందిన కె.వెంకటేశ్వర్లు పని నిమిత్తం బైక్‌పై ఉదయగిరికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. అదే సమయంలో ఓ ట్రాక్టర్ మండలంలోని సర్వరాబాద్ గ్రామంలో ఇటుకబట్టీ వద్దకు వెళ్తోంది. గన్నేపల్లి సమీపానికి రాగానే రెండు వాహనాలు ఢీకొనగా వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108కి సమాచారమందించడంతో చికిత్స కోసం ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు.

మహిళతో అసభ్యప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు

కావలి, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామంలో చిల్లర దుకాణం నిర్వహించుకునే మహిళ పట్ల కిన్నెర వెంకటరమణయ్య అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈమేరకు కావలి గ్రామీణస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ గదిలో స్నానం చేస్తుండగా అతను గోడ దూకి గదిలోకి వచ్చాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక వ్రతాలు

గ్రామోత్సవంలో సీతారామస్వామి

సంగం, సీతారామపురం, దగదర్తి, చేజర్ల, బిట్రగుంట, ఉదయగిరి, కావలి, న్యూస్‌టుడే: మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం సంగం మండలం సిద్ధీపురంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లక్షతులసీ అర్చన ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. సంగమేశ్వరాలయంలో రమాదేవి సమేత సత్యనారాయణస్వామి నూతన విగ్రహాలు ఏర్పాటు చేశారు. భక్తులు వ్రతమాచరించారు. సీతారామపురంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద రుత్వికులు శివపార్వతుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దగదర్తి మండలం కౌరుగుంటలోని పుట్టాలమ్మ తల్లి ఆలయంలో మహా చండీ హోమం నిర్వహించారు. చేజర్ల మండలంలోని కోటితీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెన్నానదిలో పవిత్రస్నానాలు చేశారు. కోటిశ్వర స్వామిని దర్శించుకున్నారు. బిలకూటక్షేత్రం కొండబిట్రగుంట ప్రసన్నవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో గరుడసేవ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయగిరి మండలం గండిపాళెం జలాశయం సమీపంలోని గంగమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కావలిలోని కూచి చిన్నమాలకొండక్షేత్ర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. ముసునూరు కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహనసేవ చేశారు.



సంగంలో వ్రతమాచరిస్తున్న భక్తులు.. పుష్పాలంకరణలో చిన్నమాలకొండ లక్ష్మీనరసింహస్వామి.. సీతారామపురంలో కల్యాణాన్ని తిలకిస్తూ..

In The Court of The Principal Junior Civil Judge, Kavali

E.P.No.2/2025

O.S.No.100/2024

Shaik Rahamath Basha ...D.H.R./Plaintiff

Vs

Syed Nazeer Basha ... J.D.R./Defendant

వేలం ప్రకటన

పై నెంబరున డిక్రీ హోల్డర్ డిక్రీ బాకీ రాబట్టుకొనుటకు జె.డి.ఆర్. తాలూకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని తే: 17-02-2026దిన ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల పై తెలిపిన కోర్టులో బహిరంగ వేలం పాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరైనా వేలం పాటలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.

SCHEDULE

Nellore District Registration, Kavali Sub Registration, Jaladanki Village, S.No.789, Assessment No.1322, an Extent of 9 Ankanams with RCC roofed slab house and vacant site bounded by:- **East:** A Compound Wall belongs to Avula Kondala Rao, **South:** Joint passage among Syed Khaja Rahamthulla, Syed Kareem Basha and Syed Khader Basha, **West:** A House Belongs to Syed Rasool, **North:** A own compound wall between this schedule and Syed Rasool Saheb House.

DHR Value of Rs. 7,20,912/-

Ameen Value of Rs. 8,00,000/-

Market Value of Rs. 6,99,840/-

P.Shafi Ahamed, B.Com, B.L.,

Shaik Almas, B.Sc., LLB.,

డిక్రీ హోల్డర్ తరపు అడ్వకేట్స్, నెల్లూరు.

సర్వర్ పనిచేయక.. సర్వే ముందుకు సాగక..!

న్యూస్‌టుడే, అనంతసాగరం, మర్రిపాడు

మంచాలపల్లిలో సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాలనే మహోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏకీకృత కుటుంబ నమోదు సర్వే నత్త నడకన సాగుతోంది. గత వైకాపా ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించిన ఇంటింటా సర్వే మ్యాపింగ్‌లో పలు రకాల తప్పులు దొర్లడంతో అర్హులైన వారు సంక్షేమ పథకాలను అందుకోలేక పోయారు. ఈ సమస్యను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం డిసెంబరులో సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించింది. సాంకేతిక లోపాలతో సర్వే ముందుకు సాగడం లేదు.

మండలం	సచివాలయాలు	కుటుంబాలు	సర్వే పూర్తయినవి
అనంతసాగరం	16	14,651	3,782
మర్రిపాడు	17	14,153	3,113
అత్మకూరు అర్బన్	08	10,007	2,656
ఆత్మకూరు రూరల్	11	11,118	3,550
అనుమసముద్రంపేట	13	11,441	1,729
సంగం	13	15,409	3,565
చేజర్ల	15	11,868	3,061

నియోజకవర్గంలో వివరాలు ఇలా..

సాంకేతిక సమస్యలతో..

ఏకీకృత కుటుంబ సర్వేకు సంబంధించి యూఎఫ్ఎస్ యాప్‌ను రూపొందించారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ప్రభుత్వ పథకాలకు అర్హులు తదితర వివరాలను ప్రతి కుటుంబం నుంచి తీసుకుంటారు. ఇలా 20 రకాల సమాచారం సేకరించి ఆధారాలు ధ్రువీకరించి యాప్‌లో నమోదు చేస్తారు. దీని ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి పథకాలు, సాయం అందించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. యాప్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యాప్‌లో పొందుపరిచిన సమాచారం అంతా చెరిగిపోయి తిరిగి మొదటికే వస్తుంది. ఒక కుటుంబం వివరాలు సేకరించాలంటే గంటల కొద్దీ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇదే సమయంలో స్వామిత్వ, రీసర్వే, ఈ పంట నమోదు తదితర కార్యక్రమాలతో వీఆర్వోలు, సర్వేయర్లు, వీపీఏలు, ఇతర సిబ్బంది సక్రమంగా సర్వేకు వెళ్లలేకపోతున్నారు.

సరిచేస్తున్నారు: ప్రవీణ్, ఎంపీడీవో, అనంతసాగరం

సచివాలయ సిబ్బంది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను తప్పకుండా పూర్తి చేయాలి. దీనిపై రోజూ పర్యవేక్షిస్తున్నాం. సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమస్యలు తలెత్తకుండా సర్వర్ అప్డేట్ చేసేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. సర్వేను పూర్తి చేసి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.

కూటమి ప్రభుత్వంతోనే దివ్యాంగులకు మేలు

కావలి: కూటమి ప్రభుత్వంలోనే దివ్యాంగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం కావలికి వచ్చిన సందర్భంలో స్థానిక దివ్యాంగులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగశాతం అనుసరించి రూ.6వేల నుంచి రూ.15వేల వరకు అందజేస్తున్నారన్నారు. దివ్యాంగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు పాల్గొన్నారు.

బడ్జెట్ భేష్ : భాజపా

కావలి, న్యూస్‌టుడే: లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ భేషుగ్గా ఉందని జిల్లా టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జీఎస్టీ మండలి సభ్యుడు అమరా సుబ్బారావు అన్నారు. ఆదివారం భాజపా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి, తయారీ రంగానికి ప్రోత్సాహకం, ఉద్యోగకల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు.

పట్టుదలతోనే ఉత్తమ ఫలితాలు

కొండాపురం, న్యూస్‌టుడే: పట్టుదలతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఎంఈవో-2 ఆనందరావు తెలిపారు. ఆదివారం కొండాపురం జడ్పీపాఠశాలలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పది విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. 200 మంది విద్యార్థులు పాల్గొనగా.. ఉత్తమ ఫలితాలు సాధించిన 10 మంది విద్యార్థులకు బహుమతులు అందించారు.

వేలము నోటీసు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

డిప్యూటి రిజిస్ట్రార్ / ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ - నెల్లూరు వారి ఉత్తర్వులు మేరకు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయుట ఏమనగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణము నందలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, కావలి బ్రాంచి నందు ఈ క్రింద తెలుపబడిన బకాయిదారుడు తమ కుటుంబ అవసరముల నిమిత్తం అప్పు తీసుకొని ఇంతవరకు పూర్తిగా చెల్లించనందున వారిపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, కావలి బ్రాంచ్ వారు డిక్రీ పొందియున్నారు. సదరు డిక్రీ మొత్తమును రాబట్టుకొనుటకు గాను ఈ క్రింద చూపబడిన స్థిరాస్తులను సేల్ ఆఫీసరు, డిఆర్ / ఓయస్‌డి వారి కార్యాలయము, నెల్లూరు వారిచే ఈ క్రింద తెలుపబడిన తేదీలో బహిరంగముగా ఆయా ప్రదేశములో వేలము వేయబడును. వేలము పాటకు సంబంధించిన ఇతర షరతులకు బ్రాంచి మేనేజరు, కావలి బ్రాంచ్ వారి వద్ద నుండి గాని లేక సేల్ ఆఫీసర్/ ఓ.ఎస్.డి. వారి కార్యాలయము, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, గాంధీబొమ్మ వద్ద, ట్రంక్‌రోడ్డు, నెల్లూరు వారి నుండి గాని పొందవచ్చును.

వరుస సంఖ్య	తీర్పు బకాయిదారుని పేరు, చిరునామా	జప్తు పిటీషను నెంబరు	రావలసిన బాకీ మొత్తము	వేలము వేయబడు స్థిరాస్తి వివరములు: సర్వే నెంబరు	విస్తీర్ణం ఎకరాలలో	వేలము వేయబడు తేది మరియు సమయము	వేలము వేయబడు స్థలము
01.	శ్రీ కాకు వెంకటేశ్వర్లు S/o. పెదక్రిష్ణయ్య కొండబిట్రగుంట గ్రామం బోగోలు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా	132/24-25	రూ. 11,34,500-00 + వడ్డీ + ఇతర ఖర్చులు	415-14 415-15-C 421- 533-2B	0.84 0.16 1.00 0.75	తేది 07-02-2026 ఉదయం 11.00 గం॥లకు	గ్రామ సచివాలయం పాతబిట్రగుంట గ్రామం బోగోలు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
				వెరశి:	2.75		

బ్రాంచి మేనేజర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, కావలి బ్రాంచి సెల్: 99515 30057

సం/- యస్‌డి. షఫీ, సేల్ ఆఫీసర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, నెల్లూరు. సెల్: 90106 35777

(c) eenadu

గూడూరు

• గూడూరు • కోవూరు • సర్వేపల్లి

వెంకటాచలం ఫాగింగ్ మిషన్ ఎక్కడ..?

వెంకటాచలం, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం పంచాయతీలో దోమల బెడద తీవ్రంగా ఉంది. వాటి నియంత్రణకు గ్రామంలో ఫాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నా యంత్రం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. బయట పంచాయతీల్లోని మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వెంకటాచలం పంచాయతీలో ఫాగింగ్ మిషన్‌కు గతేడాది జనవరిలో మరమ్మతులు చేసినట్లు పంచాయతీ నిధులు రూ.35 వేలు డ్రా చేశారు. ప్రస్తుతం మరమ్మతులు చేయించిన మిషన్ ఎక్కడుందన్న విషయం అంతు పట్టడం లేదు. దీనిపై ఈవోపీఆర్డీ మషీధర్ మాట్లాడుతూ... ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

జొన్నవాడలో గ్రామోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లకు మాఘ పౌర్ణమి సందర్భంగా గ్రామోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఆదివారం భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు జొన్నవాడ ఆలయంలో నిత్యహోమం ఆదివారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో, సిబ్బంది, ట్రస్టీలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980

సమస్య : తోటపల్లిగూడూరు మండలం చిన్న చెరుకూరు ఎస్సీ కాలనీ పక్కనే ఉన్న పారుదల కాలువ గుర్రపుడెక్కతో నిండిపోయింది. వ్యర్థాలు తొలగించకుంటే వర్షపు నీరు కాలనీలోకి చేరుతుంది. గుర్రపు డెక్క తొలగించి సమస్య పరిష్కరించాలి. – శ్రీనివాసులు

సమాధానం : వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – లక్ష్మీనారాయణ, ఎంపీడీవో

? తోటపల్లిగూడూరు మండలం పాత కోడూరు రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. – శేషయ్య

✓ రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. – రమేశ్, పీఆర్ ఏఈ

? పొదలకూరు రూరల్ పరిధిలోని బిరదవోలులో బోరు మరమ్మతులకు గురైంది. ఏడాదిగా నిరుపయోగంగా ఉంది. – హరి, స్థానికుడు

✓ పరిశీలించి బోరుకు మరమ్మతులు చేయిస్తాం. - నరసింహారావు, ఎంపీడీవో

? పొదలకూరు మండలం కనుపర్తి-అల్లూర్తి రింగురోడ్డు ఇరవై ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం గుంతలమయంగా మారింది. వెంటనే రోడ్డు నిర్మించాలి. – సుందరయ్య, స్థానికుడు

✓ ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మిస్తాం. – సుధాకర్, పీఆర్ ఏఈ

? కోట మండలం సిద్ధవరం సమీపంలోని తూర్పుకనుపూరుకు వెళ్లే రోడ్డు మలుపు వద్ద గుంతలమయమై అధ్వానంగా ఉంది. వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
– పరమేశ్వర్, వాహనచోదకుడు

✓ త్వరలోనే మరమ్మతులు చేపడతాం.
– మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి ఏఈ

? పొదలకూరు రూరల్ పరిధిలోని నరసింహ కండ్రిగ ప్రధాన రహదారిలో రోడ్డు ధ్వంసమైంది. రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. – ప్రశాంత్, స్థానికుడు

✓ పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం.
– శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఏఈ

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యేల పూజలు

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కురుగొండ్ల

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే : తోటపల్లి గూడూరు మండలం నరుకూరులోని సాయి ద్వారక మందిరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సర్వేపల్లి, వెంకటగిరి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన చిన్నారులను అభినందించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, శివప్రసాద్, నాయకులు కొణతం రఘుబాబు, దిలీప్, ఆలయ నిర్వాహకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

కోనలో పుష్పయాగం

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని పెంచలకోనలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం పలు రకాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్నపన తిరుమంజనం, ప్రత్యేక హోమంతో పాటు వివిధ పరిమళ పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగాన్ని నిర్వహించారు. రాత్రి తిరుచ్చి ఉత్సవం జరిగింది. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

బుచ్చిలో ప్రసన్న దిష్టిబొమ్మ దహనం

బుచ్చిలో నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వాఖ్యలపై బుచ్చి తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బుచ్చిలో ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెదేపా మండల అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ వైకాపా పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, శేషయ్య, సుబ్రహ్మణ్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

నిర్వహణ మరిచి.. నిరుపయోగంగా మార్చి

మూలనపడిన ఆక్సిజన్ ప్లాంట్.. బయట నుంచి కొనుగోళ్లు

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నేడు నిరుపయోగంగా మారింది. కరోనా సమయంలో రూ.కోటి పైగా నిధులతో 1000 ఎల్‌పీఎం సామర్థ్యంతో ఏర్పాటు చేయగా నేడు వాటిని గాలికొదిలేశారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు కనీస నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయి. సిలిండర్లపై ఆధార పడకుండా శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల సమయంలో నిరంతరాయంగా సరఫరా చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా ప్రాణవాయువు అవసరమైనప్పుడు, వైద్య అవసరాలకు అనుగుణంగా శుద్ధి చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం అత్యవసర సమయంలో అవసరమైతే పరిస్థితి ఏమిటని రోగులు వాపోతున్నారు.


గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్

వందలాది మంది రోగులు వస్తున్నా...

డివిజన్ కేంద్రమైన గూడూరులోని ప్రభుత్వాసుపత్రికి సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు తిరుపతి జిల్లా నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారు. నిత్యం 500 నుంచి 700 మందికిపైగా ఓపీ నమోదవుతోంది. జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు ఎక్కువగా వస్తారు. గూడూరుతో పాటు, చిల్లకూరు, కోట, మనుబోలు, సైదాపురం, రాపూరు మండలాలతో పాటు, తిరుపతి జిల్లాలోని వాకాడు, చిట్టమూరు, ఓజిలి, బాలాయపల్లి, డక్కిలి మండలాల నుంచి అనేక మంది వైద్యం కోసం వస్తుంటారు. వంద పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రికి 22 మందికి గాను 19 మంది వైద్యులు ఉన్నారు. అయితే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారడంతో రోగుల్లో ఆందోళన నెలకొంది. గర్భిణులకు అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో అవసరముండగా, గుత్తేదారుల నిర్లక్ష్య ధోరణితో మూలనపడ్డాయి.

రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు..

ఆసుపత్రిలో ప్రస్తుతం బయట ఏజెన్సీ నుంచి నెలకు 20 చొప్పున ఏడాదికి 240 సిలిండర్లను రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఉన్న ప్లాంట్ బాగు చేస్తే ప్రజాధనం వృథా కాదని పలువురు రోగులు చెబుతున్నా పట్టించుకునేవారు లేరు.

● ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ పని చేయకపోవడంతో ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. గుత్తేదారులకు మరమ్మతులు చేయాలని కోరామని, ప్రస్తుతం ఆక్సిజన్ అవసరాన్ని బట్టి బయట నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఘనంగా మాఘ పౌర్ణమి వేడుకలు

పొదలకూరు, న్యూస్‌టుడే: పొదలకూరు వెంకటేశ్వరనగర్‌లోని శ్రీలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మూల మూర్తికి 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకం చేశారు.

కార్మికుల స్థలాలు ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు

రాపూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికులకు ఇరవై ఏళ్ల క్రితం రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లస్థలాల పట్టాలిచ్చారని ఆ సంఘం నాయకులు తెలిపారు. అయితే కొందరు వాటిని ఆక్రమిస్తున్నారని ఆదివారం రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదుపు తప్పితే కాలువలోకే

పొదలకూరు పట్టణ పరిధిలో బాలాజీనగర్ నుంచి శ్రీనివాసపురం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదకరంగా ఉంది. రోడ్డు కింది భాగంలో పొదలకూరు చెరువుకు అనుసంధానమైన ఎడమ గట్టు కాలువ ప్రవహిస్తోంది. ఇరుకు రోడ్డు కావడంతో వాహనాలు అదుపు తప్పితే కాలువలో పడే ప్రమాదముందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణం రక్షణ గోడ నిర్మించాలని విన్నవిస్తున్నారు.– న్యూస్‌టుడే, పొదలకూరు

ఏడేళ్లుగా.. అసంపూర్తిగా

కోటలోని బీసీ గురుకుల కళాశాల భవన నిర్మాణం ఏడేళ్లుగా అసంపూర్తిగా ఉంది. అప్పటి నుంచి విద్యార్థులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 600 మంది, ఇంటర్మీడియట్‌లో 300 మంది విద్యార్థులున్నారు. నాబార్డు నిధులతో గదుల నిర్మాణ పనులు చేపట్టారు. 2020 తరువాత పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. గురుకులాల కార్యదర్శి మాధవీలత మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, కోట

ఖాళీ స్థలాలు.. మురుగు కూపాలు

కోవూరులోని నాగుల కట్ట సమీపంలో ఖాళీ స్థలాల్లో మురుగు నీరు పేరుకు పోయి దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాలువలు నిర్మించకపోవడం, ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులివ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పంచాయతీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

గోదాములున్నా వినియోగించరేం

కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో ఏఎమ్‌సీ గోదాములు శిథిలావస్థకు చేరాయి. పాలకవర్గం లేక పట్టించుకునే వారే లేరు. ఉన్నవాటిని సక్రమంగా వినియోగించడం లేదు. రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు గోదాములు లేక దళారులకు విక్రయిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అన్నదాతలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కొడవలూరు

అమ్మవారిపాలెం కూడలి... ప్రమాదాల లోగిలి

పొదలకూరు మండలం అమ్మవారిపాలెం వద్ద గల నాలుగు రోడ్ల కూడలి ప్రమాదాలకు సూచికగా మారింది. నిత్యం ఈ మార్గంలో నావూరు, ప్రభగిరిపట్నం, పొదలకూరు, బత్తులపల్లి గ్రామాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం అక్కడ సూచికలు, వేగ నిరోధకాలు లేవు. మలుపులు అధికంగా ఉండడంతో రాత్రి సమయాల్లో అదుపు తప్పి గాయాలపాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కూడలి వద్ద తగు ఏర్పాట్లు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నారు.– న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

అంబటి రాంబాబు మురికి మాటలపై జనాగ్రహం

చిల్లకూరు : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న తెదేపా శ్రేణులు

గూడూరు పట్టణం, పొదలకూరు, తోటపల్లిగూడూరు, కోట, చిల్లకూరు, న్యూస్‌టుడే: సభ్య సమాజం తలదించుకునేలా, మంత్రిగా పని చేసిన అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబుపై మురికి మాటలు దారుణమని తెదేపా నాయకులు తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ సూచనల మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు శీలం కిరణ్‌కుమార్, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీమ్, పాల్గొన్నారు. జనసేన కార్యాలయంలో నాయకులు చంద్రశేఖర్‌రావు, మోహన్, వంశీ మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ● పొదలకూరులోని సంగం అడ్డరోడ్డు సెంటరులో తెదేపా నాయకులు, కార్యకర్తలు అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్‌నాయుడు, జనసేన నాయకులు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● నరుకూరు కూడలిలో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షులు రఘుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమన్నారు. నాయకులు జితేంద్రగౌడ్, మధుసూదన్, శ్రీనివాసులు, పోతన, సుధీర్ పాల్గొన్నారు. ● కోట గాంధీబొమ్మ సెంటర్ వద్ద తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కోటేశ్వరరావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● చిల్లకూరులోని లారీ కాటా వద్ద తెదేపా మండలాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ● కలువాయి బస్టాండ్ కూడలిలో తెదేపా నాయకులు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

పొదలకూరులో

తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో

అధికారుల ప్రోత్సాహం.. ఉత్తీర్ణతకు సహకారం

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికతో విద్యార్థుల నైపుణ్యం మెరుగైందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం ఫలితాల సాధనకు మండల స్థాయి అధికారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల పరిధిలో తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల్లోని గెజిటెడ్ అధికారులకు ఒక్కో పాఠశాల బాధ్యతలు అప్పగించారు. ● జిల్లాలో ఈ ఏడాది సుమారు 30 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ● ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. రోజూ వారీ పరీక్షల్లో వస్తున్న మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి. విద్యార్థులంతా చదువులో ముందంజలో ఉండేలా, బోధన సక్రమంగా జరిగేలా చూడాలి. బడికి రాని పిల్లలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.


పొదలకూరులో ప్రత్యేక తరగతులకు హాజరైన పదో తరగతి విద్యార్థులు

● ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తరగతుల నిర్వహణ అంశాలను చర్చించాలి. పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలి. శత శాతం ఉత్తీర్ణత సాధనకు అంతా సమష్టిగా దృష్టి సాధించాలి.

చదువుపై ఏకాగ్రత .

పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, పరీక్షలతో ప్రతి పాఠ్యాంశంపై అవగాహన పెంచుకుంటున్నా. దీని వలన చదువుపై ఏకాగ్రత పెరిగింది. త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం కలిగింది. – విజిత, పొదలకూరు

రోజూవారీ పరీక్షలు ఎంతో ఉపయోగం..

రోజూవారీ నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకుంటున్నాం. ఆ పాఠ్యంశంలోని సందేహాలను సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటున్నాం. మంచి మార్కుల సాధనకు వారి సూచనలు, సలహాలు ఉపయోగపడుతున్నాయి. – దీపక్ దేవా, పొదలకూరు

ప్రకటన

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా నా క్లయింటు అయిన కోవూరు మండలం చిన్నపడుగుపాడు గ్రామ కాపురస్తుడు అయిన **Patan Shahul Hameed S/o Late Patan Kalesha** తనకు రావలసిన ప్రోనోట్లు బాకీ నిమిత్తం కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామ నివాసులైన **1) Sk.Khaleel@ Khaleel Ahamed S/o Late Mahaboob Basha 2) Sk.Sameena Begum W/o Khaleel@khaleel Ahamed** పై కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో O.S.No. 197/2025 దావా దాఖలు చేసి, సదరు దావాలో పై ప్రతివాదుల యొక్క షెడ్యూలు దాఖలా ఆస్తిని అల్ జప్తు చేయమని I.A.No. 323/2025 పిటిషను దాఖలు చేసినారు. సదరు దావా, అల్ జప్తు పిటిషను పెండింగ్‌లో ఉన్నవి. సదరు విషయమును చెప్పకుండా పై 1) Sk.Khaleel@Khaleel Ahamed 2) Sk.Sameena Begum వేరే వారికి పరాధీనం చేయుటకు ప్రయత్నించుచున్నారని తెలిసినది. కావున నా క్లయింటు బాకీని తీర్చకుండా ఎవరైనా ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని కొనుగోలు చేసిన యెడల నా క్లయింటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాడు.

SCHEDULE

SPSR Nellore District Registration-Kovur Sub Registration-Kovur Mandal Pothireddypalem Village and Panchayath- Sy.No. 161 ward No.1 Patha Harijanawada Srivani Colony, Near D.No. 1-155- in an extent of 18 ankanams of vacant site in which 16 1/2 ankanams of RCC roofed building, within the following boundaries. East: Road, South: Vacant site of Sree Giri, West: House of Shaik Yasmin, North: House of Vallabhapuram Bhaskar. With all easement rights.

పి.సునీల్‌కుమార్
న్యాయవాది, కోవూరు. Cell: 9885320582

ధ్వంసం చేశారు.. నిర్మించడం మరిచారు

కోవూరు మండల పరిధిలోని చెర్లోపాలెం పంచాయతీ బ్రహ్మంగారి వీధి సమీపంలోని మంచి నీటి పైపులు మరమ్మతులు చేసే క్రమంలో మురుగు కాలువలు ధ్వంసమయ్యాయి. సిమెంట్ రోడ్డు కింద భాగంలో మట్టి జారిపోతుండడంతో ఎప్పుడు కూలుతుందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కాలువల నిర్మాణం చేపట్టాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

నేత్రదానంపై అవగాహన

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కంటి వైద్యురాలు హారిక తెలిపారు. గూడూరులోని బలిజ సేవా సమాజం ఆధ్వర్యంలో వస్త్ర సంచులపై నేత్రదానం అవశ్యకతను ముద్రించి ప్రజలకు అందిస్తూ ఆదివారం అవగాహన కల్పించారు. ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు సారంగం సులక్ష్మీ, సభ్యులు సువర్ణలక్ష్మీ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆటో ఢీకొని వృద్ధురాలి దుర్మరణం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చి మండలం కట్టుబడిపాళెంకు చెందిన బుజ్జమ్మ(75) తన కుమారుడి ఇంటికెళ్లేందుకు ఆదివారం రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలై మృతిచెందారు. ఎస్సై సంతోష్‌రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

మనుబోలు, న్యూస్‌టుడే: మండలంలోని మనుబోలు- కొమ్మలపూడి రైల్వేస్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతదేహాన్ని ఆదివారం జీఆర్ పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుష్ఠు నివారణకు ప్రభుత్వ చర్యలు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: కుష్ఠు నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూరు పీహెచ్‌సీ హెల్త్ సూపర్‌వైజర్ మస్తానయ్య తెలిపారు. గూడూరులోని చెన్నూరులో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మందులు వినియోగిస్తే పూర్తిగా నయం చేయొచ్చని చెప్పారు. సిబ్బంది దయామణి, సుబ్బరత్నమ్మ పాల్గొన్నారు.

ప్రమాద రహితం.. సురక్షిత ప్రయాణం

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. భద్రత, ప్రమాద రహిత వారోత్సవాల్లో డిపోల వారీగా డ్రైవర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభ చూపిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తోంది. పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ, ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెడుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ కొందరు డ్రైవర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి సన్మానించి, అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వారిలో కొందరు 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు.

తొమ్మిది సార్లు అవార్డులు అందుకున్నా..
– డి.శ్రీనివాసులు, ఉత్తమ డ్రైవర్

గూడూరు ఆర్టీసీ డిపోలో 1995లో ఉద్యోగం సాధించా. గూడూరు డిపో నుంచి అన్ని రూట్లలో వెళ్లా. ఎక్కడ ఎలా బస్సు నడపాలో జాగ్రత్తగా పరిశీలిస్తా. విధుల్లో ఉన్నప్పుడు వేరే ఆలోచన లేకుండా మూడు దశాబ్దాలుగా ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడం బాధ్యతగా భావిస్తున్నా. ఇప్పటివరకు 9 సార్లు అవార్డులు అందుకోవడం నా జీవితంలో మరచిపోలేను.

ఏకాగ్రతతో నడపాలి..
– పోతయ్య, ఉత్తమ డ్రైవర్

కావలి ఆర్టీసీ డిపోలో 1996లో విధుల్లో చేరా. మాది సైదాపురం. ఏడాది పాటు విధులు నిర్వహించి, వాకాడు డిపోనకు బదిలీపై వెళ్లా. తొమ్మిదేళ్లుగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహించా. గూడూరుకు బదిలీపై వచ్చి ఇప్పటి వరకు గ్రామీణ సర్వీసులతో పాటు, జాతీయ రహదారిపై 29 ఏళ్లుగా వెళుతున్నా. అయిదు సార్లు ఉత్తమ చోదకుడిగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది.

ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తేనే..
– జి.శ్రీనివాసులు, ఉత్తమ డ్రైవర్

రాపూరు డిపోలో 1997లో ఆర్టీసీ డ్రైవర్‌గా చేరా. మాది మనుబోలు మండలం కోదండ రామాపురం. 2003లో గూడూరుకు బదిలీపై వచ్చి 28 ఏళ్లుగా సర్వీసులో ప్రమాద రహితంగా విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా ఉత్తమ డ్రైవర్‌గా సత్కరించడం మరచిపోలేను. మనం సక్రమంగా వెళుతున్నా... ఎదుట వచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తించి జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలు జరగకుండా నిరోధించవచ్చు.

దీపం ఉన్నా.. అంధకారమే

విడవలూరు విద్యుత్తు ఉపకేంద్రం చెంతనే విద్యుత్తు స్తంభంతో పాటు, దీపానికి తీగజాతి మొక్కలు అల్లుకున్నాయి. రాత్రివేళల్లో చీకటిగా ఉందని ప్రయాణికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉన్నా అంధకారం నెలకొందని వాపోతున్నారు. డిస్కం అధికారులు పరిశీలించి స్తంభానికి అల్లుకున్న తీగలు తొలగించాలని స్థానికులు సూచిస్తున్నారు. – న్యూస్‌టుడే, విడవలూరు

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా ఈక్రింది షెడ్యూల్ దాఖలా స్థిరాస్తి నా క్లయింట్ **కొణిదెన పాండురంగయ్య**, తూర్పు గూడూరు, వరదానగర్ ఏరియాకి సంబంధించిన వారి సంజాయిషీ మేరకు ఇస్తున్న ప్రకటన.

నా క్లయింట్ భార్య **కూరపాటి రోస్ బ్యూలా డి** ఈ క్రింది షెడ్యూల్ దాఖలా ఆస్తిని **తుమ్మల మధుబాబు** గారి వద్ద నుండి రిజిస్టర్ విక్రయపత్రము **2426/2020, తేది: 06-08-2020** ద్వారా విక్రయించుకొని తన హక్కు స్వాధీనంలో ఉంటూ 16-10-2020వ తేదిన మరణించినారు. సదరు **కూరపాటి రోస్ బ్యూలా డి** అను ఆమె తన జీవితకాలంలో ఒక వీలునామాను వ్రాయించి ఉంచినారు. సదరు వీలునామా **09-10-2020** ప్రకారం **కూరపాటి రోస్ బ్యూలా డి** స్వయార్జితం అయినటువంటి ఈ క్రింది షెడ్యూల్ దాఖలా ఆస్తిని తన భర్త గారు అయినటువంటి **కొణిదెన పాండురంగయ్య** గారి పేరు మీద దాన, విక్రయ, వినిమయాధికార సర్వ సంపూర్ణ హక్కులతో వినియోగించుకునే విధంగా సదరు ఆస్తిని తన భర్తకి చెందజేసి ఉన్నారు. సదరు **కూరపాటి రోస్ బ్యూలా డి** మరణానంతరం **కొణిదెన పాండురంగయ్య** గారు ఈక్రింది షెడ్యూల్ దాఖలా ఆస్తిని సర్వ సంపూర్ణ హక్కులతో అనుభవించుకుంటూ ఉన్నారు.

సదరు షెడ్యూల్ దాఖలా ఆస్తిని తనకు ద్రవ్యం అవసరమై విక్రయించుటకు నిర్ణయించినారు. ఈ విక్రయంపై ఎవరికైనా ఎటువంటి అక్షేపణలు ఉన్న యెడల ఒక వారం రోజుల లోపల వ్రాతపూర్వకంగా గానీ, స్వయంగా గానీ తెలుపుకోవలసినది. వారం తర్వాత వచ్చే ఆక్షేపణలు కొనుగోలుదారిపై బద్ధగించవు. సదరు ఆస్తి కొనుగోలుపై ఎటువంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకోవలసి ఉంటుంది.

ఆస్తి షెడ్యూలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్టు ఇలాకా, గూడూరు సబ్ రిజిస్ట్రేషన్‌లో చేరిన గూడూరు మండలం, గూడూరు మునిసిపాలిటీ ఏరియా, తూర్పుగూడూరు గ్రామం, సర్వే నెం. 1756రు, వార్డు నెం. 15రు, వరదానగర్ ఏరియా, డోర్ నెం. 337-45రుకు పడమర వైపున గల స్థలములో నాకు హక్కు కలిగి నీకు విక్రయించిన 22 అంకణములా 40 1/2 చదరపు అడుగులు లేక 180 1/2 చదరపు గజములు ఖాళీ స్థలమునకు హద్దులు. **తూర్పు:** పులిపాటి రేవతి, పసుపులేటి బుజ్జయ్య గార్ల స్థలము - ఈ దిశ కొలత 56-05" అడుగులు, **దక్షిణం:** అనుమకొండ శ్రీనివాసులు గారి ప్రహరి గోడ కొంత, పామూరు రమాకుమారి గారి ఇంటి ప్రహరీ గోడ కొంత - ఈ దిశ కొలత 27'-05" అడుగులు, **పడమర:** బిరదవోలు హేమంత్‌కుమార్‌రెడ్డి గారి స్థలము - ఈ దిశ కొలత 56'-05" అడుగులు, **ఉత్తరం:** ఈ స్థలమునకు సంబంధించిన రాకపోకలకు గల 15 అడుగులు వెడల్పు గల రోడ్డు - ఈ దిశ కొలత 30'-00" అడుగులు. పై హద్దులలోని 22 అంకణములా 40 1/2 చదరపు అడుగులు లేక 180 1/2 చదరపు గజములు విస్తీర్ణము గల ఖాళీస్థలమున్నూ, సదరు స్థలమునకు సంబంధించిన మామూలు రాకపోకలు, యావత్తు యీజ్‌మెంటు హక్కులతో అనుభవించుకోవలసినది.

సం/- డి. వెంకటేశ్వరరావు, అడ్వకేట్
నెహ్రూనగర్, గూడూరు. ఫోన్ నెం: 98660 72082.

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం అభినందనీయం

భవనాల నిర్మాణ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అజీజ్ తదితరులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: వక్ఫ్ బోర్డు విలువైన స్థలాన్ని కాపాడి అంతర్జాతీయ స్కూల్‌ను నిర్మిస్తుండడం అభినందనీయమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఆదివారం నగరంలోని పరమేశ్వరినగర్‌లో నిర్మిస్తున్న ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జడ్.శివప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కసుమూరు దర్గాకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం మంచి విషయమన్నారు. దర్గాపై వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగపడాలని తెలిపారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన సమయంలో స్కూల్‌తో పాటు గురుకుల పాఠశాల పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కోరారని, ఆ విషయాన్ని అబ్దుల్ అజీజ్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్ విలువైన భూములను ఎలా వినియోగించాలో ఆలోచిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కరిముల్లా, నాయకులు ముక్రం, మొయినుద్దీన్, సాబీర్‌ఖాన్, ఇంతియాజ్, హయాత్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రాజరాజేశ్వరికి ఊంజల్ సేవ

నెల్లూరు (సాంస్కృతికం),న్యూస్‌టుడే : నగరంలోని దర్గామిట్టలో ఉన్న రాజరాజేశ్వరి దేవస్థానంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం వీణ కచ్చేరి, మహిళా భక్తుల కోలాట కార్యక్రమాలు జరిగాయి. ఈవో జనార్దన్‌రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘురామమూర్తి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

12న సార్వత్రిక సమ్మె

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం నగరంలోని రామచంద్రారెడ్డి భవన్‌లో గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాల రాసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం దారుణమన్నారు. వీటితో కార్మికులు బానిసలుగా మారతారన్నారు. పది గంటల పనిదినాలకు తీర్మానం చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయమని కూటమి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి పరిష్కారం కోసం నగరంలో 6, 7 తేదీల్లో ఆత్మకూరు బస్టాండు నుంచి జరిగే జాతాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నగర అధ్యక్షులు అత్తిమూరు శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, స్వర్ణబాబు, కామాక్షి, రాంబాబు, మూలం ప్రసాద్ పాల్గొన్నారు

రూ.కోట్ల పనులు.. ముందుచూపు కరవు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

నగరంలో కబ్జాదారులు బరితెగించారు. ఎక్కడ అంగుళం ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. రహదారులు, శ్మశానాలు, కాలువలన్నింటినీ కాజేస్తున్నారు. వీరి కారణంగా వరద నీరు పారే కాలువలు కుచించుకుపోయాయి. ఫలితంగా చినుకు రాలితే ముంపు పరిస్థితులు నెలకొంటున్నాయి. 2015లో వారం రోజులు కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు నాలుగు రోజులు ఇక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దారు. దీనికి కారణం పంట కాలువల ఆక్రమణలేనని గుర్తించారు. హడావుడిగా ఇతర జిల్లాల నుంచి 23 బృందాలను తీసుకొచ్చి 14 కాలువలపై సర్వే చేయించారు. ఒక్కో కాలువ 60 అడుగుల వెడల్పు ఉండాల్సి ఉండగా.. 10 అడుగులకు తగ్గినట్లు తేల్చారు. నగరపాలకసంస్థ పరిధిలో జరిగిన నష్టాన్ని నివారించేందుకు రూ.110 కోట్లు ఖర్చవుతుందని నాడు అంచనా వేశారు.

కాలువలను కుదించి చేస్తున్న పనులు

నగరం 150 కి.మీ విస్తీర్ణం కాగా.. 54 డివిజన్లలో 1.56 లక్షల గృహాలు ఉన్నాయి. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ఉయ్యాల, మల్లప్ప, గుండ్లపాలెం, రామిరెడ్డి, వావిలేటి తదితర 12 పంట కాలువల ఆధునికీకరణ పనులను జల వనరుల శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇందుకు రూ. 50 కోట్లు కేటాయించారు. కానీ కాలువలను విస్తరించకుండా ఇరువైపులా గోడలు నిర్మించి పైన శ్లాబు వేసేలా ప్రణాళికలు రూపొందించారు. సన్నగా మార్చి పైన శ్లాబు వేస్తే వర్షపు నీరు బయటకు ఎలా పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా పనులు చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాలువల ఆధునికీకరణపై విమర్శలు

పెరగనున్న ఆక్రమణలు

ఆధునికీకరణ పనులతో ఆక్రమణలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాలువలను కుదిస్తుండడంతో మిగిలిన స్థలం కూడా ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంది. నగరంలో స్థలం కొనాలంటే ప్రాంతాన్ని బట్టి అంకణం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతుంది. పూర్తిస్థాయిలో పునరుద్ధరించకుండా పనులు చేయడం కబ్జాదారులకు కలిసొస్తోంది. ఇంత ఖర్చు చేసినా వర్షమొస్తే ముంపు తప్పదని పలువురు సూచిస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: ఎన్టీఆర్‌నగర్‌లో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు పెరగడంతో రాత్రిళ్లు నిద్రపోలేకున్నాం. **- రమేష్‌బాబు, స్థానికుడు**

సమాధానం: సిబ్బందితో కాలువలను శుభ్రం చేయిస్తాం. **- డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి**

? వైఎస్సార్‌నగర్‌లో పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్ల మధ్య గుంపులుగా తిరుగుతున్నాయి. చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నాయి. **- రాఘవులు, స్థానికుడు**

✓ పందులను నగరానికి దూరంగా తరలిస్తాం. **- డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి**

? ఇరుగాళమ్మ సంఘం రాజీవ్ గృహకల్పలో కుక్కలు అధికంగా ఉన్నాయి. చిన్నారులను బయటకు పంపాలంటే భయమేస్తోంది. **- రాధమ్మ**

✓ సిబ్బందిని పంపి కుక్కలను పట్టించేందుకు చర్యలు తీసుకుంటాం. **- డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి**

-న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ)

తమిళనాడు రేషన్ బియ్యం స్వాధీనం

పట్టుబడిన లారీ వద్ద విజిలెన్స్ అధికారులు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన నెల్లూరులో తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్, నెల్లూరు ఏఎస్‌వో సంయుక్తంగా జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా అందులో తమిళనాడు ప్రభుత్వం పేదలకు అందించే ఉడికించిన బియ్యాన్ని గుర్తించారు. రూ.8,74,125 విలువైన 349.65 క్వింటాళ్ల బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్‌కు బియ్యం.. లారీని వెంకటాచలం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో తమిళనాడు పీడీఎస్ బియ్యం కొనుగోలుదారు, మధ్యవర్తి హరినాథరెడ్డి, శంకర్, లారీ యజమాని షేక్ ముజహర్, డ్రైవరు శివ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరిరావు, ఏఎస్‌వో లక్ష్మీనారాయణరెడ్డి, తహశీల్దారు జీఎస్ కృష్ణప్రసాద్, సహాయ ఇంజినీరు బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబటి వ్యాఖ్యలపై తెదేపా నిరసన

దిష్టిబొమ్మతో ప్రదర్శన చేస్తున్న నాయకులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: వైకాపా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్లను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య పదజాలానికి నిరసనగా ఆదివారం వేదాయపాలెం సెంటరులో ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు డేగ రవి, శాంతినాయుడు, భాస్కర్, అరవ బాబు, రవీంద్ర, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యం ప్రజల్లోనే ఉంటా: కోటంరెడ్డి

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నిత్యం ప్రజల్లోనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మాదరాజుగూడూరులో రూ.4.90 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా సీఎం నారా చంద్రబాబు నాయుడు సమర్థ పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితా సహస్ర నామార్చన

నెల్లూరు (మార్కెట్ సెంటర్): నగర గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీముకుంద గీత భక్త మండలి గురువు శారదమ్మ బృందం లలితా సహస్ర నామార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సురేంద్రయాదవ్, ఈవో గిరికృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జొన్నవాడలో గ్రామోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవార్లకు మాఘ పౌర్ణమి సందర్భంగా గ్రామోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఆదివారం భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు జొన్నవాడ ఆలయంలో నిత్యహోమం ఆదివారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.

గుంత తీశారు.. పూడ్చడం మరిచారు

నగరంలోని పొదలకూరు రోడ్డు పద్మావతి సెంటరులో రోడ్డుపై గుంత ప్రమాదకరంగా మారింది. జీఎన్‌టీ రోడ్డుకు వెళ్లే మలుపులో పైపులైను మరమ్మతుల కోసం గుంత తీశారు. పనులు పూర్తయిన తర్వాత పూడ్చకుండా వదిలేశారు. రాత్రి పూట కనిపించక ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. **- నెల్లూరు (పొదలకూరు రోడ్డు), న్యూస్‌టుడే**

గరుడ వాహనంపై రంగడి విహారం

నెల్లూరు (సాంస్కృతికం),న్యూస్‌టుడే : నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు ఇచ్చారు. రాత్రి బంగారు గరుడ వాహనంపై ఊరేగించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉభయకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

చెత్తకుప్పలు.. తీయక సమస్యలు

నగరంలోని పొదలకూరు రోడ్డు వాటర్ ట్యాంకు నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు పోయే దారిలో రెండో రోడ్డులో చెత్త పేరుకుపోయింది. సమీప ప్రాంతాల వారు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. దీంతో ఈప్రాంతంలోనిప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. **- న్యూస్‌టుడే, నెల్లూరు (పద్మావతి సెంటర్)**

ప్రధాన రహదారి.. దుర్గంధభరితం

వేదాయపాలెంలోని వెంకటరెడ్డినగర్‌లో జీఎన్‌టీ రోడ్డు పక్కన మురుగునీరు చేరి దుర్వాసన వస్తోంది. నివాసాలు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మురుగునీరు రోడ్డు అంచున చేరుతోంది. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. మురుగునీటితో దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. **- నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే**

శిక్షణ కేంద్రం.. గుర్రపుడెక్కమయం

ఇది నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలో ఉన్న పొలంలోనిది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు నీరు ఇందులోకి చేరుతోంది. ఈనీటిలో గుర్రపు డెక్క పెరిగింది. దీంతో క్షేత్రంలోని సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. **- నెల్లూరు (పద్మావతి సెంటర్), న్యూస్‌టుడే**

కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్: సీపీఎం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందన్నారు. విశాఖ ఉక్కు , వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజధానికి నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేతన జీవులకు నిరాశ

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మార్చకపోవడం వేతన జీవులను నిరాశపరిచిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి సురేంద్రరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని పన్ను విధానంలో మార్పులు చేస్తే మేలు చేకూరేదన్నారు. రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ లోటును పూడ్చేందుకు ప్రత్యేక హోదా ప్రకటించి ఉండాల్సిందన్నారు.

రాష్ట్రానికి అన్యాయం: సీపీఐ

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ బడ్జెట్ కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం ప్రవేశపెట్టినట్లుందన్నారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. అంకెల గారడీలా ఉందని మండిపడ్డారు.

దివ్యాంగులకు క్రికెట్ పోటీలు

నెల్లూరు (మార్కెట్ సెంటర్): నగరంలో ఆదివారం దివ్యాంగులకు క్రికెట్ పోటీలు జరిగాయి. అమ్మ అంధుల అక్షర దీపం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. డాక్టర్ ప్రసాద్ సహకారంతో బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ కళ్లతో చూడలేని వారికి అక్షరాలతో ప్రపంచాన్ని చూపించిన మహనుభావుడు లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు జకావుల్లా తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సంగీత విభావరి

సత్కారం అందుకున్న గాయకులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా నగరంలో ఆదివారం ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించారు. సృజన సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమీపంలో ఉన్న వర్ధమాన సమాజంలో సాహితీవేదిక నిర్వాహకులు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం ఏర్పాటుచేశారు. మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ సినిమాల్లోని పాటలను గాయనీగాయకులు రాజశేఖర్, వెంకటశ్రీధర్, ఎ.లక్ష్మీస్వరూప, ముత్తహర్‌బేగం, మౌనిక ఆలపించారు. రచయిత్రి పార్లపల్లి నాగేశ్వరమ్మ, ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు అధ్యక్షులు ఎన్.బలరామయ్యానాయుడు, సుజాతారెడ్డి, డాక్టర్ మారం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరమ్మతులు కరవు.. అవస్థల దరువు

న్యూస్‌టుడే, నెల్లూరు(నవాబుపేట)

రోడ్డుపై నీటితో నిండిన గుంత

నగరంలోని 15వ డివిజన్ బాలాజీ నగర్ స్వామిదాస్ స్కూల్ రోడ్డు నుంచి మినీబైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గం అధ్వానంగా తయారైంది. అడుగడుగునా గుంతలు పడడంతో రాకపోకలకు ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో మరమ్మతులు చేసేందుకు కొంత మేరకు తవ్వారు. అంతటితో వదిలేశారు. నెలరోజులు దాటినా పట్టించుకోలేదు. దీంతో ఈమార్గంలో వెళ్లే వారు పడే అగచాట్లు అన్నీఇన్నీ కాకుండా ఉన్నాయి. రోడ్డు మలుపు ప్రాంతంలో ఉండడంతో వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదానికి గురి కావాల్సిందే. పైపుల నుంచి తాగునీరు పెద్దఎత్తున లీకవుతూ మురగుకాలువ పాలవుతోంది. త్వరితగతిన రోడ్డు, పైపుల మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

గిరిజనులకు కిట్లు పంపిణీ

నెల్లూరు (మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ మండలం ములుమూడి, ఎల్లంటి, సౌత్‌మోపూరు గ్రామాల్లో ఆదివారం నిరుపేద గిరిజనులకు చైతన్య జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టాలు, దోమతెరలు, బక్కెట్ ఉన్న కిట్లు అందజేశారు. వర్షాలు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసమే వీటిని అందజేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ నాయకులు ఐ.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.

బధిరుల సమస్యలు పరిష్కరించాలి

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: బధిరుల సమస్యలు పరిష్కరించాలని బధిరుల సంఘం జిల్లా ఛైర్మన్ మస్తానయ్య కోరారు. నగరంలో ఆదివారం ఆ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకుడు నూనె మల్లికార్జునయాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బధిరులకు అండగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో 80 మంది సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరేష్, జనసేన నాయకులు వెంకట్‌యాదవ్, రుషికేష్ తదితరులు పాల్గొన్నారు.

బధిరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

In The Court of the Principal Junior Civil Judge : Nellore
O.S.No. 109/2023
Vunnam Chinna Reddy .. Plaintiff
Vs
1. Singamreddy Ashok Reddy and 2 others .. Defendants
NOTICE
To, D1. Singamreddy Ashok Reddy S/o Ramana Reddy, residing at D.No. 3-1-732, Opp: Babu Tea Stall, Lakshmipuram, Nawabpet, Nellore-524004
D2. Bathalapalli Archana W/o Sadasiva Reddy, residing at Kaluvai Village & Mandal, SPSR Nellore District. Present residing at D.No. 3-1-732, Opp: Babu Tea Stall, Lakshmipuram, Nawabpet, Nellore - 524004.
పై నెంబరున వాది దావా షెడ్యూలు ఆస్తి గురించి పర్మినెంట్ ఇంజక్షన్ ఉత్తర్వులు కోరుతూ పై తెలిపిన కోర్టులో మీపై దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం తే. 23-02-2026దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేని యెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
S.V.M.K.V.(ప్రసాద్‌రావు), B.Com., L.L.B., వాది తరపు అడ్వకేట్, నెల్లూరు.

In The Court of the Principal Junior Civil Judge : Nellore
I.A.No. 125/2023
O.S.No. 109/2023
Vunnam Chinna Reddy .. Petitioner / Plaintiff
Vs
1. Singamreddy Ashok Reddy and 2 others .. Respondents / Defendants
NOTICE
To, R1. Singamreddy Ashok Reddy S/o Ramana Reddy, residing at D.No. 3-1-732, Opp: Babu Tea Stall, Lakshmipuram, Nawabpet, Nellore-524004
R2. Bathalapalli Archana W/o Sadasiva Reddy, residing at Kaluvai Village & Mandal, SPSR Nellore District. Present residing at D.No. 3-1-732, Opp: Babu Tea Stall, Lakshmipuram, Nawabpet, Nellore - 524004.
పై నెంబరున పిటీషనరు / వాది పిటీషన్ షెడ్యూలు ఆస్తిలోనికి రెస్పాండెంట్స్ / ప్రతివాదులు ప్రవేశించకుండా టెంపరరీ ఇంజక్షన్ ఉత్తర్వులు కోరుతూ పై తెలిపిన కోర్టులో మీపై పిటీషన్ దాఖలు చేసియున్నారు. సదరు పిటీషన్‌లో మీకు నోటీసు నిమిత్తం తే. 23-02-2026దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేని యెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
S.V.M.K.V.(ప్రసాద్‌రావు), B.Com., L.L.B., పిటీషనరు / వాది తరపు అడ్వకేట్, నెల్లూరు.

నిరుపేదలను ఆదుకోండి

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: అనాథలు, వృద్ధులు, నిరాశ్రయులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్‌రావు తెలిపారు. ఆదివారం జనహిత వాత్సల్య ఆశ్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కమ్యూనిటీ మొబిలైజర్‌గా పనిచేస్తున్న కె.సునీత, ప్రవీణ్ దంపతుల కుమార్తె ధరణిశ్రీ మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ నిర్వాహకులు అరవ పరిమళ, మంజుల, జ్యోతి, మంజరి, సుమలతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా జనరల్ విద్యార్థుల ప్రాక్టికల్స్

నెల్లూరు (విద్య): జిల్లాలో ఆదివారం ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జనరల్ విద్యార్థులకు 86, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఏడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. ఉదయం పరీక్షకు 3,886 మంది హాజరు కావాల్సి ఉండగా 3,749 మంది, మధ్యాహ్నం 3,000 మందికి 2,930 మంది హాజరయ్యారని ఆర్ఐవో టి.వరప్రసాదరావు తెలిపారు. ఆర్ఐవో ఆరు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ 11, ఫ్లయింగ్ స్క్వాడ్ 9 కేంద్రాల చొప్పున పరిశీలించారు.

ఉపాధి హామీ పాత చట్టాన్ని కొనసాగించాల్సిందే

ప్రచారం చేస్తున్న నాయకులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకురావడం దారుణమని సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం గ్రామీణ నియోజకవర్గంలో ఉపాధి హామీ చట్టంలో తెచ్చిన మార్పులపై ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తుందన్నారు. పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, కె.పెంచలనరసయ్య, ఖలీల్, సీహెచ్ రమణయ్య, ఖాదర్, ఎగ్బాల్, శానవాజ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

పార్వీ సినిమాస్ (ఎం.ఐ) షెడ్యూల్: స్క్రీన్ 1.. ఓం శాంతి శాంతి శాంతి (తెలుగు), స్క్రీన్ 2.. మన శంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్ 3.నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు (తెలుగు), **పార్వీ సినిమాస్ (స్పైస్):** స్క్రీన్..1. నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు (తెలుగు), స్క్రీన్ 2. నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, (తెలుగు) బార్డర్ (హిందీ), స్క్రీన్ 3. మర్దానీ (హిందీ), చతపచ్చ (తెలుగు), స్క్రీన్.4.. ఓం శాంతి శాంతి శాంతి (తెలుగు), స్క్రీన్.5.. మన శంకర వరప్రసాద్ (తెలుగు), **రైన్ సినిమా షెడ్యూల్:** స్క్రీన్..1. నారీ నారీ నడుమ మురారి (తెలుగు),బార్డర్ (హిందీ), స్క్రీన్ 2. అనగనగా ఒక రాజు (తెలుగు), చతపచ్చ (తెలుగు), సెండ్ హెల్ప్ (ఇంగ్లిష్), స్క్రీన్ 3. మనశంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్.4.. ది రాజా సాబ్, (తెలుగు) దేవగుడి (తెలుగు), ఓం శాంతి శాంతి శాంతి (తెలుగు)

ఇంతకీ యజమానులు ఎవరు?

న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

రహదారులపై 261 పశువుల సంచారం

నెల్లూరు నగరంలో పశువుల సంచారంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పగటి వేళ దుకాణాలు, మార్కెట్లలో వ్యర్థాలు తింటూ సంచరించే మూగజీవాలు.. రాత్రిపూట రహదారులపై నిద్రిస్తున్నాయి. నగరంలో వందలాది పశువులు సంచారంతో ప్రయాణికులు, నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై అడ్డంగా నిలుస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పశువుల సంచారాన్ని నివారించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

పొదలకూరురోడ్డులో రాత్రి పూట సంచరిస్తున్న గేదెలు

రూ.20వేలకు విక్రయం

నెల్లూరులో 400 పశువులు రోడ్లపై సంచరిస్తున్నట్లు అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. వీటిలో 139ని నగరపాలక అధికారులు గోశాలకు తరలించారు. ఇంకా 261 రోడ్లపై సంచరిస్తున్నాయి. వీటి యజమానులు ఎవరన్నది అంతు చిక్కడం లేదు. కొందరు చిన్నవిగా ఉన్నప్పుడు రూ.2వేల వంతున కొనుగోలు చేసి నగరంలో వదిలేస్తున్నారని, ఆరు నెలల తర్వాత పెద్దవి అయ్యాక రూ.20వేలకు విక్రయించుకుంటున్నారని చెబుతున్నారు. నగరంలోని మద్రాసు బస్టాండు, కూరగాయల మార్కెట్, పొదలకూరు రోడ్డు, మూలాపేట, వాకర్స్‌రోడ్డు, పత్తేఖాన్‌పేట, బట్వాడిపాళెం సెంటరు తదితర ప్రాంతాల్లో ఆవులు, గేదెలు రోడ్లపైనే సంచరిస్తున్నాయి. నగర రోడ్లపై సంచరిస్తున్న ఆవులు, గేదెలకు పలు ప్రాంతాల్లో బందెల దొడ్లున్నా.. నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల వీటి స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

–డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

నగరంలో రోడ్లపై ఆవులు, గేదెలను వదిలితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నగరంలో సంచరించే ఆవులను గోశాలకు తరలించేందుకు చర్యలు చేపడతాం.

చతుర్థ వర్ధంతి

(1938 - 2022)

ఎనలేని ప్రేమానురాగాలతో, వృత్తిపట్ల అంకితభావంతో అందరి హృదయాలలో చిరస్థానం పొందిన మా తండ్రి గారు శ్రీ సోలా మోహన్‌రావు గారు భౌతికంగా మాకు దూరమై 4 సం॥లు గడిచాయి. 4వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ...

కుమారులు

సోలా సుధాకర్ రావు
సోలా చంద్రశేఖర్ సుబ్రహ్మణం
మరియు కుటుంబసభ్యులు

భూ రీసర్వే పునఃప్రారంభం

● నేటి నుంచి సర్వేయర్లు విధుల్లోకి..

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అపరిష్కృత సమస్యల సాధనకు గ్రామ సర్వేయర్లు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. భూ రీసర్వే విధులను మాత్రమే సర్వేయర్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే. సోమవారం (2న) నుంచి యథావిధిగా ఉమ్మడి అనంత జిల్లాలో భూ రీసర్వే విధులకు హాజరయ్యేలా తమ రాష్ట్ర సంఘం నాయకుల నుంచి సంకేతాలు వెలువడ్డాయని జిల్లా గ్రామ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు సందీప్‌కుమార్ తెలిపారు.

- **రీసర్వే చేపట్టిన గ్రామాలు : 140**
- **కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసర్వే విడతలు : 3**
- **అనంతపురంలోని గ్రామాలు: 90**
- **శ్రీసత్యసాయి జిల్లాలోని గ్రామాలు: 60**

"వేతన స్కేలు పెంపుదల, పదోన్నతి, టీఏ, డీఏ బకాయిలు, పనిభారం.. వంటి డిమాండ్ల సాధనకు గతనెల 27 నుంచి భూ రీసర్వే పనులను బహిష్కరించాం. మంత్రి అనగాని సత్యప్రసాద్, తమ శాఖ డైరెక్టర్ నుంచి స్పష్టమైన హామీ, భరోసా ఇవ్వడంతోనే భూ రీసర్వే పునఃప్రారంభిస్తున్నాం. గత నెల 30న మంత్రి సమక్షంలో చర్చలు ఫలించడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి విధులకు వెళ్లాలని నిర్ణయించాం" - **సందీప్‌కుమార్**

వివిధ దశల్లో..

ప్రతి మండలంలోనూ ఒకటి నుంచి నాలుగు గ్రామాల మధ్యలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో అనంత జిల్లాలో 79 గ్రామాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 60కి పైగా పూర్తి దశలో ఉన్నాయి. రాళ్లు పాతడం, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం, తప్పులు సరిదిద్దడం.. వంటి దశల్లో ఆ మూడు విడతలు ఉన్నాయి.

క్రిస్టినా.. పేదలంటే ఆరాధన

■ అభాగ్యులకు విదేశీయురాలి ఉదారత

పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ..

"నిజమైన దేవుడు మందిరాల్లో కాదు.. మనుషుల గుండెల్లో కొలువై ఉన్నాడు.. జీవకోటి సేవే.. భగవంతుడికి నిజమైన ఆరాధన" అని సాయి చెప్పిన సూక్తులను ఆ విదేశీయురాలు స్ఫూర్తిగా తీసుకున్నారు. దేశం కాని దేశంలో పేదలు, అనాథలు, విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. పోలాండ్‌కు చెందిన పారిశ్రామికవేత్త క్రిస్టినా. 2004వ సంవత్సరంలో క్రిస్టినా సత్యసాయిబాబా దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. సాయి సందేశాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి సమాజసేవ చేస్తున్నారు. ఏటా రెండుసార్లు ఇక్కడికి విచ్చేసి.. గూడు లేని పేదలు, రోడ్ల పక్కన ఉండే అనాథలకు వస్త్రాలు, నిత్యావసరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, విద్యాసామగ్రి, మౌలిక వసతులు కల్పిస్తారు.. ఇందుకోసం ఏటా రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. - **న్యూస్‌టుడే, పుట్టపర్తి**

అన్నదాతలకు విస్తారంగా చేయూత

➤ వ్యవసాయ ఉత్పాదకతకు ఏఐ సాయం
➤ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీతో జిల్లాకు ప్రయోజనం

ఈనాడు, అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రగతికి ఊతమిచ్చేలా ఉంది. బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేనప్పటికీ ఉమ్మడిగా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు 'భారత్ విస్తార్' పేరుతో కేంద్రం తీసుకురానున్న ఏఐ టూల్ అనంత ఉద్యాన రైతులకు వరంగా మారనుంది. రైతులను ఏకీకృతం చేయడంతోపాటు పంట సాగులో మెలకువలు, ఉత్పత్తి పెంచే సిఫార్సులు, వాతావరణ వివరాలు, తాజా మార్కెట్ ధరలు వంటి సమాచారాన్ని టూల్ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే పీఎం ధన, ధాన్య కృషి యోజన పథకానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలను ఎంపిక చేశారు. బాలికల చదువును ప్రోత్సహించేందుకు జిల్లాకు వసతి గృహం మంజూరు చేయనున్నారు.

ఉద్యాన విస్తీర్ణం పెంచేలా..

కేంద్రం అమలు చేయనున్న పూర్వోదయ పథకం జిల్లాలో సాగునీటి పథకాలు, వ్యవసాయ విస్తరణకు ఊతమివ్వనుంది. ఉమ్మడి ప్రకాశంతోపాటు రాయలసీమ జిల్లాల్లో 82 ఉద్యాన క్లస్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉమ్మడి జిల్లాలో 10 క్లస్టర్లు ఉండగా పూర్వోదయ నిధులతో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచేలా రైతులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 1.51 లక్షల హెక్టార్లు కాగా దిగుబడి 30 లక్షల టన్నుల వరకు వస్తుంది.

పాడి రైతులకు..

జిల్లాలో పశుపోషణ, డెయిరీ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఆధునికీకరణ కోసం 'క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం అమలుతో లబ్ధి కలగనుంది. ఉమ్మడి జిల్లాలోని 1.20 లక్షల మంది పాడి రైతులతోపాటు పాల డెయిరీల నిర్వాహకులను ప్రోత్సహించనుండటంతో ప్రయోజనం కలగనుంది. పౌల్ట్రీ రంగం విస్తరించనుంది.

గంటలో బెంగళూరుకు..

కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ రైల్ కనెక్టివిటీలో హైదరాబాద్-బెంగళూరు మార్గం ఉండటం ఉమ్మడి అనంతకు కలిసొస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది పూర్తయితే ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా బెంగళూరుకు గంటలో చేరుకోవచ్చు.

నగరాభివృద్ధికి నిధులు

అనంతపురం నగరంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి సాయం అందనుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించగా అందులో అనంతపురానికి వాటా దక్కే అవకాశం ఉంది.

బడ్జెట్ 2026-27

చేనేతలకు కొత్త పథకాలు..

- కేంద్రం నేషనల్ ఫైబర్ స్కీమ్
- మ్యాన్‌మేడ్ న్యూ ఏజ్ ఫైబర్స్ స్కీమ్
- నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోగ్రాం
- టెక్స్-ఎకో ఇనిషియేటివ్
- సమర్థ్ 2.0 ఫర్ మోడర్నైజ్డ్ స్కిల్లింగ్
- ధర్మవరం, ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి శిక్షణ అందించేందుకు అవకాశం ఉంది. తద్వారా వేలమంది చేనేత కార్మికులకు ఉపాధి లభించనుంది.

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు

ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వం కొనడంతోపాటు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఉమ్మడి జిల్లాలో 83 వేలకుపైగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరనుంది.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కదిరి, పెనుకొండ, ధర్మవరం ఆర్డీవో కార్యాలయాలతో పాటు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

★ జిల్లా కలెక్టరేట్లో సోమవారం రెవెన్యూ క్లినిక్‌ను పటిష్ఠంగా నిర్వహించి, భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర డివిజన్లుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

★ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

కొండమీదరాయుడి ఉత్సవ విగ్రహాలు

పుర వీధుల్లో మడుగుతేరు రథోత్సవం

నేత్రపర్వం.. కొండమీదరాయుడి రథోత్సవం

● భక్తజనసంద్రంగా బుక్కరాయసముద్రం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయసముద్రంలో వెలసిన కొండమీదరాయుడి కల్యాణోత్సవం, రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే వెంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం అశేష భక్తజన సమూహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి శ్రీవారిని సతీసమేతంగా సూర్యప్రభ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. స్వామి రథం దగ్గరకు స్వామి చేరుకున్న తర్వాత అర్చకులు హోమం నిర్వహించి మూలవిరాట్‌ను భక్తుల కరతాల ధ్వనుల మధ్య రథంపై కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పుర వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం వేంకటరమణస్వామి ఆలయం, బ్రాహ్మణ వీధి గుండా సాగింది. భక్తులు కొండమీదరాయుడి గోవిందా అంటూ స్వామి నామాన్ని జపించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, తెదేపా అధికార ప్రతినిధి నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, రామలింగారెడ్డి, కేశన్న, లక్ష్మీనారాయణరెడ్డి, అశోక్, నారాయణస్వామి, ఎంపీపీ సునీత, సర్పంచి పార్వతి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 'నో హెల్మెట్..నో పెట్రోల్' నిబంధన అమలు చేయడం ప్రారంభించారు. శిరస్త్రాణం ధరించి పెట్రోలు పోయించుకునే ద్విచక్ర వాహన చోదకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎంజీ పెట్రోలు బంక వద్ద శిరస్త్రాణం ధరించి వచ్చిన ద్విచక్ర వాహనదారులకు సిల్వర్ నాణేలు, గులాబీ పువ్వులు అందజేసి శాలువాలతో సత్కరించారు. నగరంలోని అందరు సీఐలు వారి సర్కిళ్ల పరిధుల్లో కార్యక్రమం చేపట్టారు. శిరస్త్రాణం వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది.

గుంతకల్లు సేమియా.. చూస్తే నోరూరేనయా!

గుంతకల్లు, న్యూస్‌టుడే: వందలాది మంది మహిళలకు పాలసేమియా తయారీలో ఉపాధి దొరుకుతోంది. గుంతకల్లు పట్టణం హంపయ్య కాలనీలో ఇందుకు వేదికైంది. ఇక్కడ సేమియాను తయారు చేసే కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. గుంతకల్లు, గ్రామీణం, గుత్తి మండలంలోని వివిధ గ్రామాలకు తయారీదారులు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

తయారీకి ఏం వాడుతారు : మైదాపిండి, డాల్డాను ఉపయోగిస్తారు.

ప్రతికేంద్రంలో పనిచేసే మహిళల సంఖ్య : 10 మంది

వీరికి రోజు కూలీ : రూ. 350- రూ.400 వరకు

సేమియా కిలో విక్రయం : రూ.180 నుంచి రూ.250 వరకు

తరలింపు : మహిళలు సేమియాను బుట్టల్లో నింపుకొని బెంగళూరు, విజయవాడ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, పుణె, హుబ్బళ్లి, విశాఖపట్టణం నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.

డిమాండ్: గుంతకల్లులో తయారు అయ్యే పాల సేమియాకు ప్రఖ్యాతి గాంచడంతో డిమాండ్ ఉంటోంది.

హంపయ్య కాలనీలో సిద్ధం చేసిన సేమియా

వైకాపా అసత్య ప్రచారాలు తిప్పికొట్టండి: మంత్రి సవిత

పెనుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో గ్రామస్థాయి నుంచే గట్టిగా తిప్పికొట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రొద్దం మండలం తెలుగు యువతతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రంలో, నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తున్నామన్నారు. 2019-24 మధ్య వైకాపా పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని 20సంవత్సరాలు వెనక్కి నెట్టారని విమర్శించారు. తెదేపాకు యువతే బలమైన పునాది అన్నారు. మంత్రి లోకేశ్ నేతృత్వంలో తెలుగు యువత రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తోందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. వైకపా నాయకులు దమ్ముంటే అభివృద్ధి పై చర్చలకు రావాలని సవాల్ చేశారు. యువనేత లోకేశ్ ఆదేశాలిస్తే వైకాపా నాయకులు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో రొద్దం మండలం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యువగళం మనబలం అంటూ నినాదాలు చేస్తున్న మంత్రి సవిత, తెదేపా శ్రేణులు

తూముకుంట- సోమందేపల్లి రోడ్డుకు మహర్దశ

■ నాలుగు వరుసలుగా విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా

ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న తూముకుంట-సోమందేపల్లి అనుసంధాన రహదారి

- **రహదారి:** ఆర్అండ్‌బీ (తూముకుంట చెక్‌పోస్ట్ నుంచి సోమందేపల్లి)
- **కిలోమీటర్లు:** 39
- **విస్తరణ :** 2 వరుసల నుంచి 4 వరుసలకు
- **వెచ్చించే నిధులు:** రూ.270 కోట్లు
- **ఇతర వ్యయం కింద :** రూ.104 కోట్లు
- **పనులు చేపట్టే విధానం:** పీపీపీ

హిందూపురం, న్యూస్‌టుడే: నిరంతరం రద్దీ, తరచూ ప్రమాదాలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సోమందేపల్లి నుంచి తూముకుంట చెక్‌పోస్ట్ (కర్ణాటక సరిహద్దు) వరకు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు త్వరలో ఈ కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించేందుకు ప్రభుత్వం పీపీపీ విధానంలో పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా రద్దీగా ఉన్న రహదారులను దృష్టిని ఉంచుకొని ప్రభుత్వం 12 రోడ్ల విస్తరణకు అనుమతి మంజూరు చేయగా.. అందులో ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితో ఈ రహదారిని చేర్చారు.

నిత్యం రద్దీ.. తరచూ ప్రమాదాలు

★ ఎన్టీఆర్, గోళ్లపురం పారిశ్రామిక వాడల్లో స్టీల్, కెమికల్, వస్త్రపరిశ్రమలు ఉండటంతో రోజూ వందల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళుతుంటాయి. స్టీల్ పరిశ్రమకు గుజిరీ వస్తువులు, మైన్స్ ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో తరలించుకొని వస్తుంటారు.

★ రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో వస్త్ర పరిశ్రమలకు ఇతర ప్రాంతాలనుంచి మహిళలు పెద్దఎత్తున బస్సులు, ఆటోల్లో వస్తుంటారు.

★ బెంగళూరుకు గౌరిబిదనూరుపై ఈ మార్గంలో ఎక్కువ సంఖ్యలో వెళుతుంటారు.

★ ప్రైవేట్, కేఎస్ ఆర్టీసీలు, కార్లు, ద్విచక్రవాహనాలు వేల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి.

★ ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న రహదారి ఈ రద్దీకి సరిపడక తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. నాలుగు వరుసలుగా రహదారి మారితే పై సమస్యలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది.

అక్రమార్కుల గారడీ ఇసుక దోపిడీ

చిత్రావతి నదిలో యథేచ్ఛగా తవ్వకాలు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: చిత్రావతి నది ఇసుకాసురులకు కల్పవల్లిగా మారింది. రేయింబవళ్లు ఇసుక తోడేస్తుండటంతో నదీమతల్లి గర్భం ఛిద్రమవుతోంది. ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు చిత్రావతి నది ఉంది. కేవలం ముదిగుబ్బ మండలంలోని వీసీరేవు, తాడిమర్రి మండలంలోని సీసీరేవులో మాత్రమే తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. అయితే ఉప్పలపాడు సమీపంలో రాయచోటికి చెందిన ఓ గుత్తేదారుడు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి టిప్పర్లలో అనంతపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి ప్రాంతాలకు తరలిస్తున్నాడు. రాత్రివేళ అనంతపురానికి ఇటీవల 18 టన్నుల ఇసుక తీసుకెళ్లినందుకు రూ.14 వేలు, ముదిగుబ్బకి రూ.11 వేలు చొప్పున తీసుకున్నారు. తనిఖీ కేంద్రాల వద్ద నిఘా లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే అధికారులు ఒకట్రెండు వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకొంటున్నారే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు పాతాళానికి...

ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి 500 మీటర్ల దూరంలో చిత్రావతి నది ఉంది. నదికి అటువైపు ఉన్న బత్తలపల్లి మండలంలోని గర్భినపల్లి దగ్గర ఇసుక తవ్వడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో తిరిగి ఉప్పలపాడు సమీపంలో తవ్వకాలు ప్రారంభించారు. ఆదివారం గ్రామస్థులు అడ్డుకొని పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారువచ్చి ఒక టిప్పర్, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. నదిలోనే పార్నపల్లి జలాశయం నుంచి ఉప్పలపాడు, ఇక్కడి నుంచి ముదిగుబ్బకు సీపీడబ్ల్యూఎస్ పథకం కింద 18 గ్రామాలకు తాగునీటి పైప్‌లైన్‌లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, తరలిస్తున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి.

నిఘా పెంచుతాం

- **అమీర్‌బాషా, మైనింగ్ ఏడీ**

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా నిఘా పెంచుతాం. అయినా ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్ చేసి జరిమాన విధిస్తాం.

ఉప్పలపాడులో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

శ్రద్ధాంజలి

జననం: 24-12-1946

మరణం: 01-02-2026

కీ॥శే॥ శ్రీ తరిమెల వెంకట రంగారెడ్డి గారు

మాజీ సింగిల్‌విండో అధ్యక్షులు, తరిమెల గ్రామం, శింగనమల మండలం

ఉన్నతమైన విలువలతో జీవనం సాగించి, సమాజంలో మాకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన మా ఇంటి దైవం కీ॥శే॥ శ్రీ తరిమెల వెంకట రంగారెడ్డి గారు 01-02-2026 ఆదివారం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. బాధాతప్త హృదయాలతో...

భార్య: తరిమెల భారతి

కుమారుడు: తరిమెల మహీధర్ రెడ్డి, కోడలు: కౌసల్య

మనవళ్లు: తరిమెల అభిరామ్ రెడ్డి, తరిమెల సిద్ధార్థ రెడ్డి

అంత్యక్రియలు: 02-02-2026 సోమవారం ఉ॥ 9 గం॥ల నుండి 10-30ని॥ల మధ్య శింగనమల మం॥, మా స్వగ్రామం తరిమెల నందు నిర్వహించబడును.

ధర దక్కదు.. కన్నీరాగదు!

టమాటా రైతుల దయనీయస్థితి

అనంతపురం (వ్యవసాయం), మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో టమాటా ధరలు చూసి రైతుకు నోట మాట రావడం లేదు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. మార్కెట్‌లో ధరలు తగ్గుతూనే ఉన్నాయి. వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో కూడా రావడం లేదని అన్నదాతల్లో గగ్గోలు పెడుతున్నారు.

- **1000 మెట్రిక్ టన్నులు:** అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌కు రెండ్రోజులుగా వస్తోన్న టమాటా.
- **రూ.9 :** ప్రస్తుతం మార్కెట్‌లో గరిష్ఠంగా కిలో ధర
- **రూ.7 :** మార్కెటింగ్‌శాఖ కొనుగోలు చేస్తున్న ధర

వారపు సంతలో సరకు అమ్ముడుపోక దిగాలుగా రైతు సురేంద్ర

ప్రాసెసింగ్ యూనిట్లు.. నిరుపయోగం

కళ్యాణదుర్గం మండలం వెంకటాంపల్లి, కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామాల్లో 2023లో రూ.3.50 కోట్లతో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశారు. పనులు మొదలుకాలేదు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆధ్వర్యంలో నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గంటకు ఒకటిన్నర మెట్రిక్ టన్ను టమాటా ప్రాసెసింగ్ చేసేలా యూనిట్‌ను నిర్మించారు. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో శీతల గదులు కూడా నిర్మించారు. పనులు పూర్తయితే ఆర్టీటీకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టమాటా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ధరలు తగ్గినప్పుడు ప్రాసెసింగ్ చేయడం, సాస్, ఊరగాయలు, వడియాలు వంటివి తయారు చేయవచ్చు. ఇప్పటికీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి నోచుకోలేదు.

★ ఉమ్మడి జిల్లాలో రబీలో టమాటా 10 వేల ఎకరాలకుపైగా సాగులో ఉంది. ఎకరాకు 23-30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఆ లెక్కన దిగుబడి భారీగానే వస్తోంది. నిత్యం అనంతపురం మార్కెట్‌కే సుమారు 1000-1500 టన్ను లదాకా వస్తోంది.

★ శ్రీసత్యసాయి జిల్లాలో పండిన పంటను కర్ణాటకలోని కోలార్, గౌరిబిదనూరు, మదనపల్లె తదితర మార్కెట్‌లకు తీసుకువెళ్తున్నారు. బుట్ట గరిష్ఠంగా రూ.700 వరకు పలకాల్సిన ధర.. ప్రస్తుతం రూ.400లోపే వస్తోందని రైతులు అంటున్నారు. రవాణా ఛార్జీలు, కూలీ ఖర్చులు పోనూ ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

★ మడకశిర, అమరాపురం, గుడిబండ, అగళి, రొళ్ల సంతాలతోపాటు ఆయా పంచాయతీ కేంద్రాల్లో జరిగే వారపు సంతాల్లో 15 కేజీల బుట్ట రూ.40లకే అడుగుతున్నారు. అంటే కిలో ధర రూ.3 లోపే.

కొంటున్నాం

- **రాఘవేంద్రకుమార్, సహాయ సంచాలకులు (మార్కెటింగ్‌శాఖ)**

కిలో రూ.7కు తగ్గితే మార్కెటింగ్‌శాఖ ద్వారా కొనుగోలు చేస్తాం. శనివారం టన్ను రూ.7 వేలు చొప్పున 15 టన్నులు కొనుగోలు చేశాం. విజయవాడకు 7 టన్నులు, ఏలూరుకు నాలుగున్నర టన్నులు, ప్రకాశం జిల్లాకు మూడున్నర టన్నులు చొప్పున కొని పంపించాం.

పూర్తి వివరములకు: 8008709784

జగన్ ఇంటిని ముట్టడిస్తాం: ఎంఎస్.రాజు

మాట్లాడుతున్న ఎంఎస్.రాజు

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి. అవాకులు, చవాకులు పేలితే అంబటి రాంబాబు ఇంటినే కాదు.. జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామని శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్. రాజు హెచ్చరించారు. చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎలా బుద్ధి చెప్పారో.. తీరు మార్చుకోకపోతే జగన్‌కు అదే గతి పడుతోందన్నారు. ఆదివారం అనంతపురం నివాసంలో మీడియా సమావేశంలో ఎంఎస్.రాజు మాట్లాడుతూ.. అంబటి చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉంటే జగన్‌కు వినడపడలేదా? జగన్, సాక్షి ఛానల్, మీడియా, వైకాపా నాయకులు కావాలనే అంబటిని వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. అంబటిపై కుట్ర చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ అనడం ఏంటని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. జోగి రమేష్ చంద్రబాబుపై దాడి చేస్తే ఆయనకు మంత్రి పదవినిచ్చి మరింత ప్రోత్సహించలేదా అని మండిపడ్డారు. నైతిక విలువలు ఉంటే.. జగన్ తక్షణమే అంబటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అశ్వర్థనారాయణ నమోస్తుతే!

అలంకరణలో అశ్వర్థనారాయణస్వామి

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: పెద్దపప్పూరు మండలంలో ప్రసిద్ధి చెందిన అశ్వర్థనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే వేదపండితులు అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పాలపొంగులు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి బారులు తీరారు. అశ్వర్థనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి, శ్రీభవానీ భీమశంకరస్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించి వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం ఘనంగా జరిపించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఆలయ సమాచారం

కదిరి: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి (సోమవారం) ఉదయం ఆరు నుంచి 6.45 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఖాద్రీశునికి 7 గంటల నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు. తర్వాత 9గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని మరింత పొడిగిస్తారు. ఆలయంలోని 69 గదుల్లో ఆదివారం సాయంత్రానికి 10 మంది భక్తులు బుక్ చేసుకున్నారు. ఆదివారం స్వామిని సుమారు 3వేల మంది భక్తులు దర్శించుకుని, లడ్డూలను ప్రసాదంగా పొందారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series: Hero
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్, ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

మడకశిర.. రైల్వే పనులు బిరబిర

త్వరలో నెరవేరనున్న రైలు కల

రైల్వే స్టేషన్ నిర్మాణం

మడకశిర, న్యూస్‌టుడే : దశాబ్దాల కాలంగా వెనుకబాటుతనంతో ఉన్న మడకశిరకు మహర్దశ పట్టనుంది. కనీస సౌకర్యాలు, అరకొర రవాణా వ్యవస్థతో పాటు అభివృద్ధి లేని ఈ ప్రాంతానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖచిత్రం మారుతోంది. రైల్వే లైను నిర్మాణం ప్రారంభమై 17ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో ప్రజలు దీనిపై ఆశలు వదులుకున్న సమయంలో కొత్తగా రైల్వే లైను, స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భారీ పరిశ్రమలు సైతం మంజూరు కావడంతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే..

కర్ణాటక రాష్ట్రం తుమకూరు నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైను 207 కిలోమీటర్ల మేర 2007-08లో కేంద్రం ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మడకశిరకు రైలు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. దశాబ్దాలుగా నత్తనడన పనులు సాగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోయారు. దీని వల్ల పనులు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిలు బెంగళూరుకు వెళ్లి రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను ఆహ్వానించారు. దీంతో 18నెలల్లో మూడుసార్లు రైల్వేశాఖ మంత్రి వచ్చి 2027 జనవరి నాటికి మడకశిరలో రైలు వచ్చేలా యుద్ధ ప్రాతిపదకన పనులు చేపట్టేలా గుత్తేదారులకు ఆదేశించారు. ప్రస్తుతం హరేసముద్రం పరిధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా జరుగుతుండటంతో పాటు రెండు రోజుల క్రితం రైల్వే ట్రాక్ కూడా వేయడంతో ప్రజల ఆనందానికి హద్దులు లేవు.

ప్రయోజనాలు..

డిసెంబరు లోపు రైల్వే లైను పూర్తి చేస్తుండటంతో రవాణా సౌకర్యం మెరుగు పడి మరింత పారిశ్రామికాభివృద్ధి జరగనుంది. తుమకూరు నుంచి మైసూరు, ముంబయి, పుణె, గోవా, మంగళూరు తదితర పట్టణాలకే కాకుండా ప్రత్యేకించి కర్ణాటక రాజధాని బెంగళూరుకు కనెక్టివిటీ మెరుగు పడుతుంది. 2గంటల్లోనే బెంగళూరుకు రైలు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి వేల మంది ఉద్యోగాలకు అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం రైలు మార్గం పూర్తయితే ఇక్కడి నుంచే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

ఉత్తమ విద్యార్థులను అందించడమే ధ్యేయం

పూర్వ విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న హిమవాహిని

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మానవతా విలువలతో కూడిన విద్యను బాల్యం నుంచే అందజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే బాలవికాస్ విద్యావిధానం లక్ష్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సాయికుల్వంత్ మందిరంలో ఆదివారం 20వ బాలవికాస్ పూర్వ విద్యార్థుల దినోత్సవం, 13వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్‌లో చదువుకొని ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పూర్వ విద్యార్థులకు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్ సతీమణి హిమవాహిని ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. అనంతరం భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించారు. సత్యసాయి భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు. వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన బాలవికాస్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

ఆకట్టుకున్న బాలవికాస్ చిన్నారుల నృత్యం

హైడ్రో పవర్ ప్రాజెక్టు పనుల పరిశీలన

గౌతమ్‌అదానికి పనుల వివరాలు తెలుపుతున్న సిబ్బంది

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండల పరిధి చిత్రావతి జలాశయ సమీపంలో నిర్మాణంలో ఉన్న 500 మెగావాట్ల హైడ్రో పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు పనులను అదాని గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదాని పరిశీలించారు. దాడితోట, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 600 ఎకరాల్లో రూ.2,600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అదాని గ్రూప్ సంస్థ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తన కుమారుడు జీత్‌అదానితో కలిసి ప్రాజెక్టు వద్దకు వచ్చారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గెస్ట్ హౌస్ సమీపంలో మొక్కలు నాటారు. సిబ్బందితో ఫొటోలు దిగి ఉల్లాసంగా గడిపారు. తొలుత ప్రాజెక్టు ప్రాంగణంలోని గణపతి ఆలయంలో తండ్రీకొడుకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అదాని గ్రూప్ సంస్థల డైరెక్టర్లు వినీత్‌జైన్, అనిల్‌సర్దార్ తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ అదాని రాక సందర్భంగా శ్రీసత్యసాయి, కడప జిల్లా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎంపికైన బాలురు

బాలికల జట్టు క్రీడాకారులు

షూటింగ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో జరిగే షూటింగ్ బాల్ పోటీల్లో తలపడనున్న బాలుర, బాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని షూటింగ్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి ఉదయ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సబ్-జూనియర్ విభాగంలో జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభచూపిన క్రీడాకారులను జట్లకు ఎంపిక చేశారు. పోటీలకు పీఈటీలు నాగేంద్ర, వీర, గణేష్, మణి, షెక్షావలి, అభిలాష్, జహీర్‌ఖాన్‌లు రెఫరీలుగా వ్యవహరించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జిల్లా జట్లు ఈ నెల 14, 15వ తేదీల్లో గుంటూరు జిల్లా బాపట్లలో జరిగే సబ్-జూనియర్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో తలపడతాయని వెల్లడించారు.

తెదేపాతోనే కురుబలకు రాజకీయ గుర్తింపు

భక్త కనకదాసు విగ్రహం ఆవిష్కరించిన మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి, తెదేపా, కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: తెలుగుదేశం అధికారంలోకి రావడంతోనే కురుబ కులస్థులకు సామాజికంగా, రాజకీయంగా మంచి గుర్తింపు సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత, ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం సోమందేపల్లి ఎన్టీఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని కాంగ్రెస్, సీపీఐ, తెదేపా, కురుబ సంఘం నేతలు కేటీ శ్రీధర్, జగదీశ్, కృష్ణమూర్తి, ఆదినారాయణ, ఎంపీ తనయుడు సాయి కల్యాణ్ తదితరులతో కలిసి మంత్రి, ఎంపీలు ఆవిష్కరించారు.

బాలికపై లైంగిక దాడి: మేనమామపై కేసు

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: కదిరి నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కె.మహీంద్రపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. బాలికకు నిందితుడు వరుసకు మేనమామ అవుతాడని, మాయమాటలతో లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

అక్క చెప్పింది.. రప్పారప్పా నరుకుతాం

వైకాపా కార్యకర్త మాట్లాడిన వీడియో వైరల్

ఫ్లెక్సీవద్ద కర్రపట్టుకుని మాట్లాడుతున్న సురేశ్

పెనుకొండ, న్యూస్‌టుడే: అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడైనా మాట్లాడితే రప్పారప్పా నరికేయమనింది అంటూ వైకాపా కార్యకర్త సురేశ్ ఆదివారం మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీ కోనాపురంలో 'కాఫీవిత్ వైకాపా' నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉషశ్రీచరణ్ ఫ్లెక్సీ వద్ద నిలబడి సురేశ్ వీడియోలో మాట్లాడుతూ ఉషమ్మ ఈరోజు కోనాపురం వచ్చింది. ఆమె తరఫున మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్కంటే మాకు అంత ధైర్యం, మాకు అంత సాహసం. అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడినా రప్పారప్పా నరికేయండని చెప్పింది. దానికోసం ఈరోజు మాట్లాడుతున్నా, మనగురించి ఎవడొచ్చినా వానికి రప్పారప్పా నరకడమైతే పక్కా అంటూ చేతిలో కర్ర చూపుతూ హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.

'మాస్టర్ అథ్లెటిక్స్'లో అయూబ్‌ఖాన్ ప్రతిభ

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరులోని కేవీ జడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ అయూబ్ ఖాన్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిర్వహిస్తున్న ఏడో జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. కేటగిరి 50 ప్లస్ పురుషుల విభాగంలో 400 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం, అలాగే 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించారు. ఇది తన క్రీడా జీవితంలో మైలురాయని అయూబ్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇది వికసిత్ భారత్ బడ్జెట్


జీఎం శేఖర్, భాజపా జిల్లా అధ్యక్షుడు

గోరంట్ల, న్యూస్‌టుడే: దేశప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది వికసిత్ భారత్ బడ్జెట్ అని భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్ పేర్కొన్నారు. దేశంలో అన్నివర్గాలకు ఉపయోగంగా ఉండే బడ్జెట్‌గా తెలిపారు. రాష్ట్రరాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.1128.19 కోట్లు, ఏపీలో రహదారులు, వంతెనలు పునర్నిర్మాణం కోసం రూ.350 కోట్లు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.

సర్వేయర్ల సంఘం జిల్లా కార్యవర్గం ఏర్పాటు

ప్రమాణస్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులు

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ సర్వేయర్ల ఉద్యోగుల సంఘం శ్రీసత్యసాయి జిల్లా కొత్త కమిటీ ఎన్నికైంది. ఆదివారం సాయి ఆరామంలో ఎన్నికల అధికారులు సురేష్, దినేస్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రెడ్డిశేఖర్, కార్యదర్శిగా ప్రదీప్, సంయుక్త కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా అయూబ్‌ఖాన్, కార్యవర్గ సభ్యులుగా బాబ్జాన్, షరీన్, నందిని, అపర్ణారెడ్డి, హరీష్‌కుమార్, నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వేయర్ల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం సంఘం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

సజావుగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 32 కళాశాలల్లో ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ఆదివారం ప్రయోగ పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ సందర్భంగా డీఐఈవో చెన్నకేశవప్రసాద్ మాట్లాడుతూ ఉదయం పరీక్షకు 1506 మంది విద్యార్థులకుగాను 62 మంది, మధ్యాహ్నం 999 మందికిగాను 43 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ధర్మవరం, తాడిమర్రి పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రామరాజు, ప్రశాంతి. . కొత్తచెరువు, గోరంట్ల, పుట్టపర్తి కేంద్రాలను డీఐఈవోతో పాటు ప్రశాంత్, జయచంద్ర తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శ్రీనివాసులు, అంజిత్ నాయక్ హిందూపురంలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

JOBS

Wanted Experience Duty Doctors for a Hospital Qualification MBBS/ Pharma D/ BHMS. Contact: +91 9381647411.

Wanted: Tutors, Wardens, Custodians Monstessori Elite EM School, Gollapalli, ATP. Cell: 7386261972, 8340038384.

ప్రముఖ కొత్త కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, టెలీకాలర్ కావలెను. జీతం+ఇన్సెంటివ్ కలవు. ✆ : 77995 29988, 90003 36265.

అనంతపురం టౌన్ లోని ఇలాహి ఏజెన్సీ నందు స్టేషనరీ/చాక్లెట్స్ మార్కెటింగ్ చేయడానికి స్టాఫ్ కావలెను. 35 సంల లోపు అర్హులు. శాలరీ 12 వేలు. ✆ 9848604533.

పరమేశ్వర టింబర్స్ - ATP నందు పనిచేయుటకు 5సం. పైన అనుభవం ఉన్న Site/ Civil Engineer కావలెను. జీతం: 40K. ✆ 9666946649

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీ వసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

మా కంపెనీలో పని చేయుటకు Computer Operator పురుషులు కావలెను. అర్హత Computer వచ్చి ఉండాలి, వయస్సు 40 లోపు, జీతం: 8,000 to 9000. సంప్ర: కమలానగర్, అనంతపురం. సెల్: 9493181828.

అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న EKOTEJAS ఎలక్ట్రిక్ ఆటోలో తయారీ కోసం డిప్లోమా/ ITI పాసైన అనుభవము ఉన్న టెక్నిషియన్స్ ఫిట్టర్ వెంటనే కావలి. అనుభవంబట్టి జీతం ఇవ్వబడును. Contact: 9505983399.

ప్రముఖ Garments Shop నందు Work చేయుటకు ఇంటర్ or Degree చదివిన అబ్బాయిలు కావలెను. (స్థానికులు మాత్రమే) సెల్: 9908147806

MARKETING/ SALES

Wanted Experience Medical Marketing Sales Executive for a Medical Company, Qua: Degree/ MBA. Cell: 7989567929.

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్, ASO'లు ధర్మవరం, హైదరాబాద్‌లో పనిచేయుటకు కావలెను. జీతం: 15,000 - 18,000/- రూం ఫ్రీ. Ph: 6302549622, 7569329230.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU Classifieds 5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ప్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

హిందూపురం

•హిందూపురం •పెనుకొండ •మడకశిర

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న కారు

కొత్తకారు.. స్తంభానికి ఢీకొట్టారు

రొద్దం, న్యూస్‌టుడే : రొద్దంలోని వైఎస్సార్ కూడలి సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఆదివారం కొత్తకారు ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా ఉన్నా స్తంభం విరిగిపోయి.. తీగల సపోర్టుతో నిలబడడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్తు సిబ్బంది వెంటనే స్పందించి సరఫరాను నిలిపివేశారు. ఆటోగేర్ కారు కావడంతో చోదకుడి అయోమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

భక్తిశ్రద్ధలతో శ్రీనివాసుడి కల్యాణం

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని కోటలో ఉన్న రాఘవేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరు శ్రీవారి ఫౌండేషన్ నిర్వాహకుడు వెంకటేశమూర్తి ఆధ్వర్యంలో శ్రీనివాసుడి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు పాండురంగారావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్, కార్యదర్శి వరదరాజులు, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.

కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: శంకరగల్లు ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **-రాజన్న**
సమాధానం: మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. **- జయమ్మ, సర్పంచి, శంకరగల్లు**
సమస్య: కురుబరపల్లి, పీఎన్‌పాళ్యం రోడ్డుకు కంప చెట్లు ఏపుగా పెరిగాయి. **- మూడ్లగిరియప్ప**
సమాధానం: తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **-సాయికుమార్, మండల ఇంజినీరు.**
-న్యూస్‌టుడే, గుడిబండ

పెనుకొండ : రోడ్డుపై నీటి కుంట.. నడవడానికి తంటా అన్న శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్రకథనానికి ర.భ.శాఖ అధికారులు స్పందించారు. మునిమడుగు నుంచి గుట్టూరుకు వెళ్లే ప్రధాన రహదారిలోని నీటి గుంతను మట్టితో పూడ్చివేశారు.

రూ.400 కోట్లతో పట్టణాభివృద్ధికి బాటలు

భారీగా రానున్న కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక నిధులు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: వందేళ్ల హిందూపురం మున్సిపల్ చరిత్రలోనే ఏకంగా రూ.375 కోట్లతో రూపొందించిన అతి భారీ బడ్జెట్‌ను శనివారం మున్సిపల్ కౌన్సిల్ నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని విధంగా రూ.306 కోట్ల ప్రత్యేక నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీకి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నాయి. బీపీఎస్ పథకంతో మున్సిపాలిటీకి సమకూరే రూ.9 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ.58 కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి పనులకు రూ.315 కోట్లు జమ కానుండటం, మున్సిపల్ సాధారణ నిధులు రూ.25 కోట్లు కలిపి దాదాపు రూ.400 కోట్లతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి.

ఆర్టీసీ కాలనీలో నిర్మిస్తున్న రహదారి

● రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.92.5 కోట్ల ప్రత్యేక నిధులలో ఈ ఏడాదికి రూ.30 కోట్లు విడుదల కాగా, మిగిలిన రూ.62.5 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి విడుదల చేస్తుంది. ఈ నిధులతో ఇప్పటికే ప్రారంభమైన రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి అవుతాయి.

● కేంద్రం ఈ ఏడాది మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.22 కోట్లు విడుదల చేయగా, ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అమృత్-2 పథకం కింద రూ.78 కోట్లు ఇవ్వనుంది. ఈ నిధులతో మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

● పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు గ్రాంటును మంజూరు చేసింది. ఇందులో ఈ ఏడాది ఇప్పటికే రూ.4.5 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.10.5 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నాయి. దీంతో పలు రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

● పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధికి రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి.

● నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో రూ.17 కోట్లు రానున్నాయి.

● పట్టణంలో నీటి సరఫరాను మెరుగుపర్చడానికి రూ.136 కోట్లతో కొత్తగా పైపులైన్ వేయడం, ట్యాంకుల నిర్మాణం తదితర పనులు చేపడుతారు.

● పట్టణానికి ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఇప్పటికే రూ.2 కోట్లు మంజూరు కాగా, మరో రూ.కోటి రానుంది.

● రూ.25 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులను పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కోసం వెచ్చించనున్నారు.

ఇరుకు రోడ్డు.. వాహనాలు అడ్డు

రొద్దం ప్రధాన రహదారి ఆక్రమణకు గురై చిన్నగామారడం, ఆపై పెద్ద వాహనాలకు అనుమతి ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటోంది. పెద్ద ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ వాహనాలు ఎదురెదురుగా వస్తే అంతే సంగతులు.. మధ్యలో ద్విచక్ర వాహనదారులు ఇరుక్కొని అవస్థలు పడటం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. రొద్దం ఎస్సై వీరాంజనేయులును వివరణ కోరగా ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించకుండా సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, రొద్దం**

మురుగులో పైపులు.. ఆపై లీకులు

ఆ మిదాలగొంది గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన మురుగు కాలువలో తాగునీటి పైపులు వెళ్లాయి. పైపులు సైతం లీకవుతుండడంతో మురుగునీరు అందులోకి చేరి నీరు కలుషితమయ్యే అవకాశముంది. సత్వరమే పైపులను వేరేచోటకు మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పైపులైన్‌ను వేరేచోటుకు మారుస్తామని తెలిపారు.
-న్యూస్‌టుడే, మడకశిర గ్రామీణం

పార్కు ఏర్పాటు అభినందనీయం

పార్కును ప్రారంభిస్తున్న గుండుమల తిప్పేస్వామి, లక్ష్మీనరసప్ప తదితరులు

గుడిబండ: గుడిబండ మండలం మోరుబాగల్‌లో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌రాజ్ తన సతీమణి వత్సలమ్మ జ్ఞాపకార్థం పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మోహన్‌రాజుతో కలిసి పార్కును ప్రారంభించారు. మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, క్లస్టర్ ఇన్‌ఛార్జి రవికుమార్, భీమరాజు, నాయకుడు పురుషోత్తం, రాజేంద్ర, జయన్న పాల్గొన్నారు.

విద్యతోనే అన్నిరంగాల్లో రాణింపు: మంత్రి

కనకదాస విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి, ఎంపీ

సోమందేపల్లి, న్యూస్‌టుడే : కురబలు అన్ని రంగాల్లో రాణించాలంటే అది విద్యతోనే సాధ్యమని, ప్రతిఒక్కరూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఆదివారం సోమందేపల్లిలో కనకదాస విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున జ్యోతుల ప్రదక్షిణతో ఎన్టీఆర్ కూడలికి చేరుకొన్నారు. మంత్రి సైతం జ్యోతులు మోశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం, ఆలయాల్లో దీప, దూప నైవేద్యాలకు ప్రభుత్వం సాయం అందించనుందని, దేవాదాయ శాఖ ఈమేరకు వివరాలు సేకరిస్తోందని వివరించారు. సోమందేపల్లిలో కనకదాసు కల్యాణ మండపం నిర్మాణానికి తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని, అనువైన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పదో తరగతిలో ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు తమ సంఘం అండగా ఉంటుందని మండల నాయకులు తెలియ జేశారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, నాగభూషణం, రామకృష్ణ, సిద్దలింగప్ప, శ్రీరాములు, గంగాధరప్ప, శ్రీనివాసులు, రామాంజనేయులు, గంగప్ప, ఈశ్వర్ ప్రసాద్, శివ, పలు మండలాల కురుబ కులస్థులు పాల్గొన్నారు.

జ్యోతుల ప్రదక్షిణలో మంత్రి సవిత, మహిళలు

హంద్రీనీవా కాలువలో యువకుడి గల్లంతు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: స్థానిక నక్కలగుట్ట వద్దనున్న హంద్రీనీవా కాలువ నీటిలో ఆదివారం సాయంత్రం ఒక యువకుడు గల్లంతయ్యాడు. పెనుకొండ నారాయణమ్మ కాలనీకి చెందిన కురబ మహేశ్(25) కాలువ నీటిలో దిగి ఈతరాక కొట్టుకుపోయినట్లు తెలిసింది. ఈ సమాచారంతో ఎస్సై రమేశ్‌బాబు, సిబ్బంది కాలువలో అతడి ఆచూకీ కోసం కొంతదూరం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తిరిగి సోమవారం గాలింపు చేపడతామన్నారు.

పరిగి ప్రాంతంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ

హిందూపురం, పరిగి: జిల్లాలోని పరిగి ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కేంద్రభూగర్భ గనుల శాఖ ప్రత్యేక అన్వేషణ చేస్తోంది. ఆదివారం పరిగి, చెరువు ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలతో భూమికి అతి సమీపంలో తిరుగుతూ ఏరియల్ సర్వే చేయటంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.

హెలికాప్టర్ ద్వారా జరుగుతున్న సర్వే

అంబటిపై గోరంట్ల పీఎస్‌లో కేసు నమోదు

గోరంట్ల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా మండల కన్వీనర్ బాలకృష్ణచౌదరి ఇచ్చిన ఫిర్యాదుపై గోరంట్ల పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగడం, రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

వంద బొప్పాయి చెట్ల నరికివేత

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని రంగేపల్లిలో రైతు వెల్డింగ్ బాలుకు చెందిన వంద బొప్పాయి చెట్లను శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. రైతు బాలు తమకున్న భూమిలో కొత్తగా బోరుబావిని తవ్వించుకొని బొప్పాయి సాగు చేశారని గ్రామస్థులు చెప్పారు. కొద్దిరోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో నరికివేయడంతో బాధిత రైతు కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకొన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరని బాధితుడు చెప్పారు.

గుండె వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని పాండురంగనగర్‌లో ఉన్న కనకదాస కల్యాణ మండపంలో ఆదివారం మణిచరణ్ మెమోరియల్ ట్రస్ట్, కనకదాస సేవా సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా, ఎంహెచ్‌ఈడబ్ల్యూ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత గుండె, కంటి వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ ప్రారంభించారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 160మంది రోగులకు ఆర్‌బీఎస్, ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, సూచనలు, సలహాలు అందించారు. ట్రస్టు అధ్యక్షుడు కేవీ చలపతి, కురబ సంఘం అధ్యక్షుడు ఆంజినేయులు, గంగాధర్, శంకరప్ప, సభ్యులు పాల్గొన్నారు.

గోరంట్ల : ప్రభాత్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కెంపుల కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా కంటివైద్య శిబిరంలో 294 మంది చికిత్సలు చేయించుకున్నారు. వారిలో 36 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపికచేశారు. 72 మందికి కళ్లద్దాలు ఇస్తున్నట్లు తెలిపారు.

సచివాలయం.. అసంపూర్తి నిర్మాణం

తమ్మడేపల్లి-2 సచివాలయ భవన నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉంది. నిర్మాణం పనులు దాదాపు 70శాతం పూర్తయ్యాయి. వాకిలి, కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. ఎంపీడీవో రామారావును వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చూస్తామన్నారు. **-న్యూస్‌టుడే, అమరాపురం**

వెలగని దీపాలు.. నీటి కష్టాలు

బూచెర్ల గ్రామంలో మూడు రోజుల నుంచి పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు.. ఆ దారుల్లో చీకట్లు అలుముకున్నాయి. పంచాయతీ బోరుబావి సైతం మరమ్మతులకు గురై ఐదు రోజులవుతోందని, తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఎంపీడీవో ఆనంద్ ప్రసాద్‌ను వివరణ కోరగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
-న్యూస్‌టుడే, రొద్దం

స్టీరింగ్‌పై పట్టు.. అవార్డు కొట్టు

రోడ్డు భద్రతా మాసోత్సవంలో చోదకులకు ఉత్తమ పురస్కారాలు

హిందూపురం, పెనుకొండ, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్న నినాదానికి ఆ చోదకులు నిదర్శనంగా నిలిచారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రమాదాలు ఎరుగని చోదకులుగా పుట్టపర్తిలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవం కార్యక్రమంలో జోనల్, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఇది ఎలా సాధ్యమైందో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

వృత్తినే దైవంగా భావిస్తా



చోదక వృత్తిని దైవంగా భావిస్తూ విధులను బాధ్యతాయుతంగా చేయడమే ప్రమాదాలను దూరం పెట్టింది. డ్యూటీకి వెళ్లే ముందు బస్సు కండిషన్‌ను పరిశీలించి లోపాలుంటే సరిచేయిస్తా. వాహనం నడిపేటప్పుడు వ్యక్తిగత సమస్యలను మనసులోకి రానివ్వను. ఏకాగ్రతతో నిర్దేశిత వేగంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడంపైనే దృష్టి పెడతా. 1989లో విధుల్లో చేరా. డిపో, జిల్లా స్థాయిలో 26, జోనల్ 2, రాష్ట్రస్థాయిలో రెండు సార్లు ఉత్తమ అవార్డులు తీసుకున్నా. ఈ అవార్డులు నాపై మరింత బాధ్యతను పెంచాయి.
- వీవీ నాయక్, పెనుగొండ డిపో

కుటుంబంతో ఆనందంగా గడుపుతా



విధులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతా. పూర్తి విశ్రాంతి తీసుకుంటా. దురలవాట్లకు దూరంగా ఉంటా. వీటివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవింగ్‌పై ఏకాగ్రత కుదురుతుంది. విధి నిర్వహణలో చరవాణిని దూరం పెడతా. 1990లో విధుల్లో చేరా. ఇప్పటివరకు చిన్నపాటి ప్రమాదం కూడా చేయలేదు. కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది సహకారం అవార్డుకు కారణం. **- ఎస్.ఎస్.వలి, హిందూపురం డిపో**

ప్రయాణికుల భద్రతపైనే దృష్టి



నా చేతిలో ప్రయాణికుల ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉందన్న ఆలోచనే వాహనాన్ని జాగ్రత్తగా నడిపేలా చేస్తుంది. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా. ప్రతిక్షణం ఈ అంశాలను గుర్తుంచుకొని, వారిని సురక్షితంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తా. ఏకాగ్రతకు భంగం కలిగించే విషయాలను మనసులోకి రానివ్వను. 1993లో విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం చేయలేదు.
- రామాంజినేయులు, పెనుకొండ డిపో

నేడు గణపతి సచ్చిదానంద స్వామిజీ రాక

హిందూపురం గ్రామీణం: పట్టణంలోని బెంగళూరు రోడ్డులో తూమకుంట చెక్‌పోస్టు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అనఘదత్త దేవాలయం సందర్శనానికి మైసూరు దత్తపీఠం స్వామీజీ గణపతి సచ్చిదానంద సోమవారం రానున్నారు. ఉదయం 8గంటలకు దత్త వ్రతం, గణపతి హోమం, అన్న సంతర్పణ ఉంటుందని దత్త భక్తులు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

13 నుంచి సంత్ సేవాలాల్ జయంతోత్సవాలు

గోరంట్ల, న్యూస్‌టుడే: గుత్తి సమీపంలో ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే సంత్‌సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు విజయవంతం చేద్దామని ఆల్ ఇండియా బంజారా సేవాసంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సమావేశం ఏర్పాటుచేసి గోడప్రతులను ఆవిష్కరించారు. ఠాకూర్‌నాయక్, బాలాజీనాయక్, పీరూనాయక్, శివమ్మ, పద్మజ, శాంతమ్మబాయి, మండల సంఘం నాయకులు పాల్గొన్నారు.

రహదారికి మోక్షమెన్నడో...!

పట్టణంలోని సూగూరు ఆలయం వెనుకభాగం నుంచి టెలిఫోన్ క్వార్టర్స్‌లో వెళ్లే రహదారి గుంతలమయమై ఎగుడుదిగుడుగా మారింది. వర్షం వస్తే పాదచారులు, ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిందే. అధికారులు చొరవ తీసుకుని రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
-న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

అండర్ 14 రాష్ట్ర క్రికెట్ జట్టుకు రోహిత్

హిందూపురం,న్యూస్‌టుడే: అండర్ 14 రాష్ట్ర క్రికెట్ జట్టు(బి)కు గ్రామీణ మండలం కె.బసవనపల్లికి చెందిన రోహిత్ ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి ప్రస్తుతం చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రాథమిక దశ నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకోవటంతో తండ్రి బాలాజీరెడ్డి అతడికి ప్రత్యేక శిక్షణ ఇప్పించటంతో స్పిన్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. నాలుగు నెలల కిందట అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి జట్టులో రోహిత్ పాల్గొని ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి ఈ జాబితాను శనివారం ప్రకటించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఏవో ప్రభాకర్‌రెడ్డిలు తెలిపారు. త్వరలో తమిళనాడులో జరిగే సౌత్‌జోన్ క్రికెట్ పోటీల్లో రాష్ట్ర జట్టులో పాల్గొననున్నాడు. రోహిత్‌ను ఆదివారం పాఠశాల ఏజీఎం సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్, ఏవో, డీన్ నాగరాజు తదితరులు అభినందించారు.

పిట్ట కొంచెం.. కూత ఘనం

పురం చిన్నారికి లిమ్కా, వరల్డ్ వండర్స్ బుక్‌ఆఫ్ రికార్డ్స్

హిందూపురం గ్రామీణం, సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని నింకంపల్లి రోడ్డులో ఉన్న అనూష, చైతన్యగణేశ్‌ల రెండేళ్ల కుమారుడు జైమిన్ చిన్న వయసులోనే లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డు, వరల్డ్ వండర్స్ బుక్‌ఆఫ్ రికార్డును కైవసం చేసుకున్నాడు. ఈ బాలుడు జంతువులు, పండ్లు, కూరగాయలు, పుష్పాలు పేర్లు చూసిన వెంటనే చెప్పేస్తున్నాడు. ఈనెల 20న వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీ నుంచి వచ్చిన వండర్ వరల్డ్ అధికారులు నరేంద్ర, రవికుమార్ చేతులమీదుగా ఆ చిన్నారికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

చిన్నారి జైమిన్‌తో తల్లిదండ్రులు అనూష, చైతన్యగణేశ్

ఇదేలా సాధ్యమైందంటే.. అనూష

మా పిల్లవాడికి 9నెలలకే మాటలొచ్చాయి. చిన్న చిన్న మాటలు పలుకుతుండటంతో ప్రతిభను గుర్తించాను. మొదట్లో ఏబీసీడీలు, జంతువుల పేర్లు నేర్పించడం మొదలుపెట్టాను. వాటిని శ్రద్ధగా చూస్తుంటే మరిన్ని విషయాలు తెలియజేశాను. పదార్థాలు, వస్తువులు, జంతువు బొమ్మైనా చూసిన వెంటనే వాటి పేర్లను తడుముకోకుండా ఎవరి సహాయం లేకుండానే చెప్పేస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై అవగాహన కల్పించి చైతన్యం తీసుకొస్తాం. ప్రతిభను గుర్తించి అవార్డు అందజేసిన వండర్ వరల్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.

అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి

రొళ్ల, న్యూస్‌టుడే: మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టామని మడకశిర సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై గౌతమి తెలిపారు. మండలంలోని జీఎన్ పాళ్యం గ్రామంలో ఆదివారం డ్రోన్ కెమెరాతో పరిసరాలను పరిశీలించారు. రొళ్ల మూడువైపులా కర్ణాటక ప్రాంతం ఉండటంతో మట్కా, జూదం, కోడి పందేలు, కర్ణాటక మద్యం అమ్మకం తదితర వాటిపై దృష్టి సారించామన్నారు.

పశువులకు బీమా..

పాడి రైతుకు ధీమా

లేపాక్షి మండలంలో రైతు పోషిస్తున్న ఆవులు

లేపాక్షి, హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పశు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కుటుంబ జీవనానికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని పాడి పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పాడి పశువుల్లో అనారోగ్య సమస్యలు, ప్రమాదవశాత్తు జరిగే మరణాలతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సమయంలో రైతుకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి చేకూర్చడానికి బీమా పథకం ప్రవేశపెట్టింది. రైతులు పశువులకు ఒకసారి బీమా చేయిస్తే మూడేళ్లు కాలపరిమితి ఉంటుంది. నాటు రకం పశువులకు రూ.816, మేలుజాతి పశువులకు రూ.1,632 చొప్పున ప్రభుత్వం బీమా చెల్లింపునకు రాయితీ సదుపాయం కల్పిస్తోంది. హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో 2.60లక్షల పాడి పశువులు ఉన్నాయి.

పశువులకు నిర్దేశించిన బీమా ప్రీమియం వివరాలు (రూ.లలో)

బీమా	ప్రీమియం	రాయితీ	రైతు వాటా
15,000	960	816	144
30,000	1,920	1,632	288
40,000	2,560	1,632	928
50,000	3,200	1,632	1,568
60,000	3,840	1,632	2,208

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న పశుబీమా పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. స్థానిక రైతు సేవా కేంద్రాలు, పశువైద్య సిబ్బందిని సంప్రదించి పశువులకు బీమా ప్రీమియం చెల్లించి చెవి పోగు వేయించుకోవాలి. బీమా చేయించుకున్న పశువులు అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. **-మోహన్‌రావు, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు**

లేపాక్షి మండలం శిరివరంలో..

అమరాపురంలో..

మాగేచెరువులో కొల్హాపురి మహాలక్ష్మి బ్రహ్మ రథోత్సవం

పేట వెంకటరమణుడు

హిందూపురంలో..

అంగరంగ వైభవం.. రథోత్సవాల సంబరం

మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాల్లో ఆదివారం ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మ రథోత్సవాలపై స్వామివార్ల విగ్రహాలను ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు. హిందూపురం పట్టణంలోని మెయిన్‌బజార్‌లో వెలసిన పేట వెంకటరమణుని బ్రహ్మరథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమందేపల్లి మండలంలోని మాగేచెరువులో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి బ్రహ్మ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పూజల్లో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు.

● అమరాపురం ప్రసన్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. లేపాక్షి మండలంలోని శిరివరంలో కోడిరంగనాథ స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మడకశిర పట్టణంలోని మెట్టుబండ ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు.
-న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం, అమరాపురం, లేపాక్షి, మడకశిర

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

అలనాటి జ్ఞాపకాలు, తరగని ఆప్యాయతలకు వేదికైంది చెన్నేకొత్తపల్లి ఉన్నత పాఠశాల. 1986-87 పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం వేడుకగా జరిగింది. పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో కలియతిరుగుతూ అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ముందుగా పూర్వ ఉపాధ్యాయులను ప్రత్యేక రథంపై ఊరేగించి, ఘనంగా సన్మానించారు. పాఠశాలలో శిథిలమైన ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని వారు తెలిపారు. - న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

ఐటీ రిటర్న్స్‌ దాఖలు కేంద్రం ఏర్పాటు

ధర్మవరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, ఉద్యోగులు 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉచిత కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ బీకే ముత్యాలప్ప కోరారు. ఆయన ఆదివారం స్థానిక ఎన్జీవో హోం వద్దనున్న పెన్షనర్ల భవనంలో కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 15 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కేంద్రంలో ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చన్నారు. సంఘాలతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్‌ వాసుకుమార్, శంకరనారాయణ, హేమంత్‌కుమార్, ధర్మవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివానంద, ఈశ్వరయ్య, గౌరవాధ్యక్షుడు బయన్న తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: మండలంలోని కుమ్మరవాండ్లపల్లి లక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. భరించలేని దుర్వాసనకు తోడు దోమల బాధ వెంటాడుతోంది. **-వలి, గ్రామస్థుడు**

సమస్య: గ్రామంలో పగటి వేళల్లోనూ వీధి దీపాలు వెలుగుతున్నాయి. **-రమణ, బాలప్పగారిపల్లి**

సమాధానం: లక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని వ్యర్థాలను తొలగిస్తాం. వీధి దీపాల నిర్వహణకు త్రీఫేజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
-రామ్మోహన్, పీడీవో, కుమ్మరవాండ్లపల్లి
–న్యూస్‌టుడే, కదిరిగ్రామీణం

సమస్య: కనగానపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఆదర్శపాఠశాల, బీసీ బాలుర వసతి గృహాలకు వెళ్లే దారి గుంతలు పడి అధ్వానంగా మారడంతో విద్యార్థులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
- నగేశ్, స్థానికుడు

సమాధానం: నిధులు మంజూరైన వెంటనే రోడ్డు పనులు చేపడుతాం.
- అనిల్‌కుమార్, ఎంపీడీఓ

సమస్య: మండలంలోని కుర్లపల్లి తండాలో తాగు నీటి ట్యాంకు చుట్టూ పాచిపట్టడంతో దోమలు సంచారం సాగిస్తున్నాయి.
- నారాయణనాయక్, స్థానికుడు

సమాధానం: శుభ్రం చేయిస్తాం.
- అరుణ్, పంచాయతీ కార్యదర్శి
–న్యూస్‌టుడే, కనగానపల్లి

స్టీరింగ్‌పై పట్టు.. అవార్డులు కొట్టు

రోడ్డు భద్రతా మాసోత్సవంలో చోదకులకు ఉత్తమ పురస్కారాలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్న నినాదానికి ఆ చోదకులు నిదర్శనంగా నిలిచారు. నిత్యం ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రమాదాలు ఎరుగని చోదకులుగా పుట్టపర్తిలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవం కార్యక్రమంలో జోనల్, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఇది ఎలా సాధ్యమైందో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

వృత్తినే దైవంగా భావిస్తా



చోదక వృత్తిని దైవంగా భావిస్తూ విధులను బాధ్యతాయుతంగా చేయడమే ప్రమాదాలను దూరం పెట్టింది. డ్యూటీకి వెళ్లే ముందు బస్సు కండిషన్‌ను పరిశీలించి లోపాలుంటే సరిచేయిస్తా. వాహనం నడిపేటప్పుడు వ్యక్తిగత సమస్యలను మనసులోకి రానివ్వను. ఏకాగ్రతతో నిర్దేశిత వేగంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడంపైనే దృష్టి పెడతా. 1989లో విధుల్లో చేరా. డిపో, జిల్లా స్థాయిలో 26, జోనల్‌ 2, రాష్ట్రస్థాయిలో రెండుసార్లు ఉత్తమ అవార్డులు తీసుకున్నా. ఈ అవార్డులు నాపై మరింత బాధ్యతను పెంచాయి.
-వీవీ నాయక్, పెనుకొండ డిపో

కుటుంబంతో ఆనందంగా గడుపుతా



విధులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతా. పూర్తి విశ్రాంతి తీసుకుంటా. దురలవాట్లకు దూరంగా ఉంటా. వీటివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవింగ్‌పై ఏకాగ్రత కుదురుతుంది. విధి నిర్వహణలో చరవాణిని దూరం పెడతా. 1990లో విధుల్లో చేరా. ఇప్పటివరకు చిన్నపాటి ప్రమాదం కూడా చేయలేదు. కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది సహకారం అవార్డుకు కారణం.
-ఎస్.ఎస్.వలి, హిందూపురం డిపో

ప్రయాణికుల భద్రతపైనే దృష్టి

నా చేతిలో ప్రయాణికుల ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉందన్న ఆలోచనే వాహనాన్ని జాగ్రత్తగా నడిపేలా చేస్తుంది. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా. ప్రతి క్షణం ఈ అంశాలను గుర్తుంచుకొని, వారిని సురక్షితంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తా. ఏకాగ్రతకు భంగం కలిగించే విషయాలను మనసులోకి రానివ్వను. 1993లో విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం చేయలేదు.
-రామాంజినేయులు, పెనుకొండ డిపో

ఏకాగ్రతకు అధిక ప్రాధాన్యం



ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే డ్రైవింగ్‌పై ఏకాగ్రత తప్పనిసరి. రోడ్లు సక్రమంగా లేని చోట నిదానంగా వెళతా. విధుల్లో ఉన్నప్పుడు చరవాణి ముట్టను. జాగ్రత్తలు, మెలకువలు పాటిస్తా. ఎంత అత్యవసరమైనా నిర్దిష్ట వేగాన్ని దాటను. 1992లో విధుల్లో చేరా. డిపో, జిల్లా స్థాయిలో ఆరు పర్యాయాలు ఉత్తమ చోదకుడిగా అవార్డులు అందుకున్నా. ఈసారి జిల్లాస్థాయిలో తృతీయ బహుమతి రావడం ఆనందంగా ఉంది.
-శ్రీనివాసులు, ధర్మవరం డిపో

ముస్లిం మైనార్టీలకు జనసేన అండ

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటామని జనసేన కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భైరవప్రసాద్‌ తెలిపారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. హాజరైన మహిళలు రేషన్‌కార్డులు, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, ఇంటిపట్టాల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చలపతి, రవికుమార్, చిన్నపరెడ్డి, ఇర్ఫాన్, ఫయాజ్, రాజేంద్రప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడిలో విద్యార్థులను చేర్పిద్దాం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రాలను ఆయన సమాఖ్య సభ్యులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాలుగు గోడలు, పాఠ్యాంశాలు, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కావన్నారు. మన పాఠశాల చుట్టూ సమాజం అల్లుకొని ఉందని, ఇక్కడి నుంచి బాలలు ఉత్తమ పౌరులుగా తయారై భవిష్యత్తులో సమాజ అవసరాలకు ఉపయోగపడేలా చేయడమే విద్య, ఉపాధ్యాయుల లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి అధిక సంఖ్యలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణానాయక్, నాయకులు సుధాకర్, మేరీ వరకుమారి, నారాయణరెడ్డి, రామాంజినేయులు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రాలు విడుదల చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

అలరించిన 'నేత్ర గణిత అవధానం'

కదిరి, న్యూస్‌టుడే: గణితం అంటే భయపడే విషయం కాదని, ఆలోచించే అంశమని డీవైఈఓ జాన్‌రెడ్డెప్ప తెలిపారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీఎంఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నేత్ర గణిత అవధానం' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేత్రాలతో అంకెలను చదివితే ఎదురుగా ఉన్న విద్యార్థులు అర్థం చేసుకుని కచ్చితమైన సమాధానం చెప్పడమే నేత్ర గణిత అవధానమన్నారు. అనంతరం గణితంలో క్విజ్, మానసిక గణితం, పజిల్స్‌ పోటీలు జరిపారు. తొలుత వక్తలు దైనందిన జీవితంలో గణితం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. లెక్కలను సరదాగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు అరుణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటాచలం, వరప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీవైఈఓ జాన్‌రెడ్డెప్ప

ఆత్మరక్షణకు కరాటే అవసరం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు ఆత్మరక్షణకు కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యలు నేర్చుకోవడం అవసరమని తెదేపా నాయకుడు సంధా రాఘవ తెలిపారు. ఆదివారం పట్టణంలోని కళాజ్యోతి బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో మల్టీస్టార్‌ ఆల్‌ఇండియా బూడోఖాన్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో 80మంది విద్యార్థులకు బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విన్యాసాలు ప్రదర్శించారు. 60 మంది విద్యార్థులు ఎల్లో, ఆరంజ్, గ్రీన్, పర్పుల్, బ్రౌన్‌ బెల్టులు సాధించారు. వారికి తెదేపా నాయకుడు ప్రశంసాపత్రాలు, బెల్టులందజేసి అభినందించారు.

బెల్టులు సాధించిన విద్యార్థులతో సంధా రాఘవ

'వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి'

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం కదిరిలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందేలా కార్యవర్గం కృషి చేయాలని, ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని రానున్న ఎన్నికల్లో అమలు చేసేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. సమావేశంలో సంఘం సభ్యులు ఆనంద్, నరసింహులు, అశోక్, శివప్రసాద్, నాగవేణి, పద్మావతి, ప్రమీల, శాంతమ్మ, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

13 నుంచి సంత్‌ సేవాలాల్‌ జయంతి

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో ఆదివారం ఏబీఎస్‌ఎస్‌ ప్రతినిధులు సంత్‌ సేవాలాల్‌ జయంతికి సంబంధించిన గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు రమణనాయక్‌ మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ 287 జయంత్యుత్సవం గుత్తి మండలంలోని సేవాగడ్‌లో 13 నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఇందులో గిరిజన సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

చిరుత ఆనవాళ్ల గుర్తింపు

నల్లచెరువు, న్యూస్‌టుడే: మండలంలోని పత్రవాండ్లపల్లి గ్రామ సమీప చెరువుకట్టపై ఆదివారం చిరుతపులి అడుగులను గుర్తించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధి పోలేవాండ్లపల్లి, బాలేపల్లి తండా పరిసరాల్లో చిరుతపులితో పాటు రెండు కూనలను తాను చూసినట్లు ద్విచక్రవాహనంపై కదిరికి వెళుతున్న ఓ గ్రామస్థుడు తెలినట్లు సమాచారం. చిరుతపులిని చూసిన వారు తమను సంప్రదించాలని అటవీ శాఖ సిబ్బంది కోరారు. పోలేవాండ్లపల్లి, రాజామొళ్లపల్లి, బాలేపల్లి తండా గ్రామాలకు ఆనుకొని కొండలు ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచించారు.

పత్రవాండ్లపల్లి చెరువుకట్ట సమీపంలో చిరుత అడుగు గుర్తు

వేరుసెనగ పొట్టు దగ్ధం

నల్లచెరువు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5లక్షలు విలువచేసే వేరుసెనగ పొట్టు దగ్ధమైనట్లు సంఘం సిబ్బంది తెలిపారు. వేరుసెనగ మిల్లులో పనిచేస్తున్న సిబ్బంది మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫలితంగా మిల్లులో నిల్వ ఉంచిన వేరుసెనగ విత్తనాలు, ఉలవలు, పప్పుదినుసులతో పాటు వ్యవసాయ పరికరాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తెచ్చారు.

నేత్రపర్వంగా శ్రీగిరి రథోత్సవం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: భక్తుల సాయినామ స్మరణల మధ్య ఆదివారం శ్రీగిరి రథోత్సవం వైభవంగా సాగింది. ప్రతి పౌర్ణమికి శ్రీగిరి సాయి రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంతి నిలయంలోని ప్రవేశ ద్వారం వద్ద భక్తులు రథాన్ని వేదమంత్రోచ్చరణ నడుమ లాగారు. గోకులం, గణేష్‌ కూడలి, పెట్రోల్‌ బంకు, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధుల మీదుగా ఏడు కిలోమీటర్ల మేర రథోత్సవం సాగింది.

రథాన్ని లాగుతున్న భక్తులు

కనులపండువగా చౌడేశ్వరీదేవి పల్లకీసేవ

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధి గాంధీనగర్‌లోని చౌడేశ్వరీదేవి అమ్మవారి పల్లకీ సేవ ఆదివారం కనులపండువగా జరిగింది. పురోహితులు విజయ్‌కుమార్‌శర్మ అమ్మవారి మూలమూర్తిని బంగారు, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పల్లకీలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తుల సాయంతో పుర వీధుల్లో ఊరేగించారు. ఉభయదాతగా వేల్పుల శ్రీనివాసులు వ్యవహరించారు.

అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తున్న భక్తులు

కాటికోటేశ్వరుడికి పాలపొంగుల సమర్పణ

బత్తలపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని సంజీవపురం సమీపంలో వెలసిన కాటికోటేశ్వర ఆలయ ప్రాంగణం ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. మహిళా భక్తులు కొత్త కుండలో ఆవు పాలతో పాలపొంగులు చేసి స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

విశేషాలంకారంలో కాటికోటేశ్వరస్వామి

వేంకటేశ్వరుడికి విశేష పూజలు

బుక్కపట్నం, న్యూస్‌టుడే: బుక్కపట్నం చెరువులో వెలసిన వరగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి మూలవిరాట్టును సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేకువజాము నుంచే రకరకాల అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.

ప్రత్యేకాలంకారంలో వరగిరి వేంకటేశ్వరుడు

వైభవంగా శివపార్వతుల కల్యాణం

ముదిగుబ్బలోని పార్వస్ప టిక లింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై ఉంచి కల్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. **-న్యూస్‌టుడే, ముదిగుబ్బ**

ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం యువర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి చక్కటి స్పందన లభించింది. బెంగళూరు నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి వైద్యులు 79 మందికి పరీక్షలు చేశారు. 41 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. అనంతరం శిబిరం దాతలు శీలం శ్రీరాములు కుటుంబ సభ్యులను యువర్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు నాగేంద్ర, జయరామ్‌ తదితరులు సత్కరించారు.

క్రీడా మైదానంలో కూలిన వృక్షం

పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం రాత్రి భారీ వృక్షం మొదలు దెబ్బతినడంతో నేలకూలింది. రాత్రి కావడంతో మైదానంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కూలిన చెట్టుతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, వెంటనే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, ధర్మవరం

క్రైమ్.. కార్నర్

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని తూర్పుకట్ట చెరువు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు... తాడిమర్రిలోని ఎస్సీకాలనీకి చెందిన రామకృష్ణ, జ్యోతి దంపతుల పెద్ద కొడుకు ఓంసాయి(13) స్థానిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బంధువులతో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా చెరువుకట్ట మలుపులో కారు వెనుక నుంచి ఢీకొనడంతో కిందపడ్డాడు. తలకు దెబ్బ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే బంధువులు బాలుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు.

ఓంసాయి

కుక్కపిల్ల విషయంలో గొడవ: పరస్పరం ఫిర్యాదులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలోకి కుక్కపిల్లను తేవడంపై దాని యజమాని, ఆసుపత్రి సిబ్బంది మధ్య జరిగిన గొడవ పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీ వీధికి చెందిన పృథ్వీ శనివారం తన కుక్కపిల్లతో ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది మంగయ్య, మరికొందరు గొడవ పెట్టుకుని దాడిచేసి గాయపరిచారని పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కపిల్ల ఆసుపత్రి ఆవరణను అపరిశుభ్రం చేస్తోందని, దాన్ని తేవొద్దన్న హెడ్‌ నర్సు అరుణమ్మతో పృథ్వీ గొడవ పడ్డారని మంగయ్య తెలిపారు. సర్ది చెప్పేందుకు వెళ్లిన తనపై కట్టెతో దాడి చేశారన్నారు. మంగయ్య ఫిర్యాదుతో పృథ్వీపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

దాడికి పాల్పడిన నిందితులపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై నెమ్మదిగా వెళ్లాలన్న వ్యక్తిపై దాడిచేసిన ఇద్దరు యువకులపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు బాదల్‌వలి, షమీర్‌ మద్యం తాగి వీధుల్లో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నారు. దీన్ని గమనించిన పట్టణవాసి ఆంజనేయులు వారిని వారించి నెమ్మదిగా నడపాలన్నారు. దీనిపై ఆగ్రహించిన యువకులు ఆంజనేయులును తిడుతూ దాడిచేశారు. అడ్డుకునేందుకు యత్నించిన బాధితుడి తండ్రి వెంకటరమణపై షమీర్‌ తండ్రి షబ్బీర్‌ ఇటుకతో దాడిచేసి, ఆటో అద్దాలు పగులకొట్టారు. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విధుల ఆటంకంపై....

ఆక్రమనిర్మాణాలు తొలగిస్తున్న పురపాలిక అధికారుల విధులకు ఆటంకం కలిగించేందుకు యత్నించి వారిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని జీవిమాను కూడలిలోని సర్వే నంబరు 675, 682లోని 1.5సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని పునాది వేసి, బోరు తవ్వి నిర్మాణ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ కుమార్‌ ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ నేపథ్యంలో పొక్లెయిన్‌తో ఆక్రమణలు తొలగింపునకు సిద్ధమైన అధికారులు, సిబ్బందిపై రుక్సానా, షమీర్‌ఖాన్, ఇబ్రహీం, రఫిక్‌తో పాటు మరికొందరు అక్కడికి చేరుకుని స్థలం తమదేనంటూ అడ్డుకున్నారు. చర్యలు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నటరాజుబాబు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

చెత్తదిబ్బ తొలగించరూ...

పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో నివాసాల నడుమనున్న చెత్తదిబ్బను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీ రోడ్డుకు ఆనుకుని ఖాళీ ప్రదేశంలో కొన్ని నెలలుగా చెత్తా చెదారం పేరుకుపోయింది. భరించలేని దుర్వాసనకు తోడు పందులు, కుక్కలు చెత్తను చెల్లాచెదురు చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. మరోవైపు రాత్రిపూట విషపురుగులు వస్తున్నాయని భయందోళన చెందుతున్నారు. దీనిపై శానిటేషన్‌ సెక్రటరీ ప్రతాప్‌ దృష్టికి తేగా వెంటనే చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. **-న్యూస్‌టుడే, కదిరి పట్టణం**

దారి ఇలా.. రాకపోకలు ఎలా?

మండలంలోని కుమ్మరవాండ్లపల్లి మసీదు వీధికి వెళ్లే రోడ్డుపై నిలిచిన నీటితో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైను దెబ్బతినడంతో నీరు రోడ్డుపైకి చేరి నిల్వ ఉంటూ మురుగుగా మారుతోంది. సంబంధిత అధికారుల దృష్టికి సమస్య తెచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీడీవో రామ్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. **-న్యూస్‌టుడే, కదిరి గ్రామీణం**

పుట్టగొడుగుల్లా అనధికారిక లేఅవుట్లు

పంచాయతీ ఆదాయానికి కోత

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలో అనధికారిక లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ అధికారులు మౌనం పాటిస్తున్నారు. దీనివల్ల పంచాయతీ ఆదాయాన్ని కోల్పోతోంది. నాలుగు వరుసలుగా 42వ జాతీయ రహదారి విస్తరణ, ముదిగుబ్బ బైపాస్, ఎన్‌హెచ్‌ 342తో మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న భూముల్లో సెంటు రూ.4లక్షలపైనే పలుకుతోంది. ఇదే అదనుగా స్థిరాస్తి వ్యాపారులు పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు.

నిబంధనలకు పాతరేసే మరీ..

వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేయాలంటే ఇళ్ల స్థలాల కింద కన్వర్షన్‌ చేయాలి. పదిశాతం భూమిని పంచాయతీకి ఇవ్వాలి. మురుగు కాలువలు, పాఠశాల, విద్యుత్తు, తాగునీరు, ఆలయాలు, పార్కు తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండానే లేఅవుట్లు వేస్తుండగా, సామాన్యులు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అందులో ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ నుంచి అనుమతి కావాలంటే చిక్కులు తప్పవు. మండలంలోని రాళ్లఅనంతపురం నుంచి మలకవేములక్రాస్‌ వరకు 42వ జాతీయ రోడ్డుకిరువైపులా, ముదిగుబ్బ బైపాస్‌ చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల్లో లేఅవుట్లుగా వేశారు. మండలవ్యాప్తంగా దాదాపు ఎనిమిదేళ్లగా వందకుపైగా లేఅవుట్లు వెలిశాయి. వీటిపై కనీసం భూ యజమానులకు నోటీసులు ఇవ్వలేదు. పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటం గమనార్హం.

ముదిగుబ్బ బైపాస్‌ దగ్గర వేసిన లేఅవుట్

అనుమతులు తీసుకోవాల్సిందే...

ప్లాట్ల లేఅవుట్లు వేయాలంటే పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. నిబంధనలు అతిక్రమించి లేఅవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తప్పవు. పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీతో మాట్లాడి వాటిని గుర్తిస్తాం. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు లేవని నిర్ధారణ అయితే కచ్చితంగా తగు చర్యలు చేపడతాం. **-శకుంతల, ఎంపీడీవో, ముదిగుబ్బ**

గుంతల రోడ్డుపై ప్రయాణం నరకం

మామిళ్లపల్లి నుంచి కనగానపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పది కిలోమీటర్ల పొడవునా మూడు ప్రాంతాల్లో గుంతలు పడి, కంకర తేలి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రోజుల వ్యవధిలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి నలుగురు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ ఏఈ రామన్న దృష్టికి తీసుకెళ్లగా రహదారి మరమ్మతు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతామని తెలిపారు.– న్యూస్‌టుడే, కనగానపల్లి

'వికసిత్‌ భారత్‌కు దిక్సూచి కేంద్ర బడ్జెట్‌'

పుట్టపర్తి, పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు దిక్సూచి వంటిదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్‌ తెలిపారు. ఆయన ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేలా బడ్జెట్‌ ఉందని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో రైతులు, యువత, మహిళలు, పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి పద్దు రూపొందించారన్నారు.

ప్రజల జీవనశైలి మారుస్తుంది: ఉద్యోగ, మధ్య తరగతి, కార్మిక, కర్షక రంగానికి దోహదపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ రూపొందించారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. ఆమె బడ్జెటపై తన అభిప్రాయం తెలిపారు. ఏపీ రాష్ట్ర స్థితిగతులు మార్చేలా నిధులు కేటాయించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3320.39 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. రాజధాని అమరావతికి రూ.1128.91 కోట్లు, సమీకృత పట్టణాభివృద్ధి(జపాన్‌ నిధులు)కి రూ.432.09 కోట్లు, ప్రకృతి సేద్యానికి రూ.155.32 కోట్లు, ఏపీ రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు, గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.09 కోట్లు నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న దేవానంద్

(c) eenadu

ఈనాడు శ్రీకాకుళం

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే లావేరు

వైకాపా నాయకులు ఐదేళ్ల పాటు కనిపించిన ఖాళీ భూములను ఎక్కడికక్కడ ఆక్రమించేశారు. స్థానిక అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతుండటంతో లావేరు మండలంలో భూదందాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడి భూముల ధరలు సైతం ఆకాశాన్ని తాకడంతో అక్రమార్కులు ఖాళీగా ఉన్న గెడ్డలపై కన్నేశారు. ఇప్పటికే పలు చోట్ల మట్టితో చదును చేసి రూ.కోట్ల విలువైన భూముల్ని చేతులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

లావేరు మండలం బుడుమూరు సంత కూడలి మీదుగా ప్రవహిస్తున్న పెద్ద గెడ్డ ప్రస్తుతం కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. బెజ్జిపురం, బుడుమూరు రెవెన్యూ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 51, 52, 159, 160, 161లో ఉంది. జాతీయ రహదారి నుంచి సంత వరకు ఆక్రమణలకు గురికావడంతో పదుల సంఖ్యలో వాణిజ్య భవనాలు పుట్టుకొచ్చాయి. మరికొందరు గెడ్డను ఆక్రమంచి.. మట్టి పోసి ఇలా చదును చేశారు.

● **చిట్టిగెడ్డ మాయం..:** అదపాక, బెజ్జిపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 43, 44, 148, 447, 454, 456లలో 360 అడుగుల వెడల్పుతో చిట్టిగెడ్డ ప్రవహించేది. గతంలో వైకాపాకు చెందిన కొందరు అక్కడ మూడెకరాల వరకు ఆక్రమించేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

● **చింతగెడ్డను మింగేశారు..:** తాళ్లవలస సమీపంలోని చింతగెడ్డ 120-13ఏ సర్వే నంబరులో విస్తరించి ఉంది. వంతెనకు ఓ వైపు 250 అడుగుల వెడల్పుతో కనిపించిన గెడ్డ.. రెండో వైపు వచ్చే సరికి 20 అడుగులే ఉంది. ప్రస్తుతం ఆ స్థలంలో దాదాపు పదెకరాల వరకు కబ్జా చేశారు.

అక్రమార్కులకు అడ్డేది.. చూద్దామంటే గెడ్డేది..?

రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణ

లావేరు మండలంలో జాతీయ రహదారికి ఆనుకొని తాళ్లవలస, భీమునిపాలెం, అదపాక, బెజ్జిపురం, బుడుమూరు రెవెన్యూ గ్రామాలున్నాయి. ఆయా చోట్ల దశాబ్దాల కిందటే చిట్టిగెడ్డ, చింతగెడ్డ, పెద్దగెడ్డలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. వీటి ద్వారా వందల ఎకరాలకు సాగునీరందేది. వైకాపా హయాంలో ఆ గెడ్డ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఎకరా ధర రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లకుపైగా పలుకుతుండటంతో అక్రమార్కులు అప్పనంగా దోచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చింతగెడ్డ, చిట్టిగెడ్డ భూములను వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. బుడుమూరు పెద్దగెడ్డ ఆక్రమిత భూమిని వాణిజ్య కేంద్రంగా మారుస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. స్థానిక అధికారులతో విచారణ చేయిస్తాం. ఆక్రమణలున్నట్లు గుర్తిస్తే వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటాం.

– ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జేసీ

ఎండలోనే వేచి ఉన్న భక్తులు

ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం, వత్సవలస రాజమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత, రూ.100, రూ.300 క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్, కేశఖండనశాల కిటకిటలాడాయి. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది.

ఏర్పాట్లపై మండిపాటు..

భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. బారికేడ్లు, పోలీసులు బందోబస్తు లేకపోవడంతో తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడ్డారు. కేశఖండనశాలలో క్షురకులు అదనపు వసూళ్లకు పాల్పడ్డారు. ఆలయ సిబ్బంది వారికి తెలిసిన వారిని వీఐపీ మార్గంలో దర్శనాలకు తీసుకెళ్లినా నిలువరించేవారు కరవయ్యారు. దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలు, ప్రత్యేక పూజల ద్వారా రూ.18.33 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు.

కష్టాలకు సెలవు.. కళ్లల్లో వెలుగు..!

పల్లె పండగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దశ మారుతోందనేందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. నందిగాం మండలం వల్లయ్యఖానా నుంచి పోలవరం, బెజ్జిపల్లి, పోతులూరు, చిన్నతామరాపల్లి గ్రామాల మీదుగా మాలపేట వరకు 3.4 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణ పనులు 2018లో ప్రారంభించారు. వెట్‌మిక్స్ వేశాక పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పట్టించుకోకపోవడంతో రాళ్లు తేలిన దారిలో రాకపోకలకు ఆయా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కూటమి సర్కారు కొలువుదీరాక మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఉపాధి హామీ పథకం నిధులు రూ.1.56 కోట్లతో శరవేగంగా పనులు చేయించారు. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

భూలోకమ్మ గుడి వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

రాజమ్మ వైభవం.. భక్తజన సంబరం..

గార(వత్సవలస), న్యూస్‌టుడే: గార మండలం వత్సవలస ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చినవత్సవలస గ్రామంలో రాజమ్మతల్లి జాతర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే సముద్ర స్నానాలు చేసి సమీపంలోని భూలోకమ్మ ఆలయాల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దాసుళ్ల ఇళ్ల వద్ద కానుకలు సమర్పించుకొని.. అక్కడే వంటావార్పు చేసుకొని తిరుగుప్రయాణమయ్యారు. ఫాల్గుణమాసం వరకు ప్రతి శని, ఆదివారాల్లో జాతర జరుగుతుంది.

జిల్లాలో వివరాలిలా... ఉద్దానంలో కొబ్బరి సాగు విస్తీర్ణం: 45 వేల ఎకరాలు జీడి: 60 వేల ఎకరాలు కొబ్బరి ఉత్పత్తి సంఘాలు: 109 ఉపాధి పొందుతున్నవారు: 8 లక్షల మంది

ఉద్దానానికి ఊతం.. అభివృద్ధికి అందలం..!

కేంద్ర బడ్జెట్‌లో కొబ్బరి, జీడి సాగుకు ప్రోత్సాహం

– న్యూస్‌టుడే, పాతబస్టాండ్, సోంపేట

సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వివిధ రంగాల ప్రగతే ధ్యేయంగా చేసిన కేటాయింపులతో సిక్కోలు వాసుల్లో ఆశలు చిగురించాయి. కొబ్బరి, జీడి సాగుకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పరిశ్రమలకు సాయం, యువతకు నైపుణ్య శిక్షణ, పన్ను చెల్లింపుల్లో వెసులుబాటు వంటి అంశాలతోనూ ఊరట కలిగింది.

జిల్లాలోని 8 ఏళ్ల కిందట తిత్లీ తుపాను విధ్వంసంతో ఉద్దానం నేటికీ కోలుకోలేకపోతోంది. కొబ్బరి, జీడి రైతులు దారుణంగా నష్టపోయారు. ఆ తర్వాత కూడా తరచూ తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వేధిస్తున్నాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు అందించే అరకొర ప్రోత్సాహకాలతో నెట్టుకురాలేక.. చీడపీడలను తట్టుకోలేక సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. జాతీయ కొబ్బరి మిషన్ ద్వారా రైతులకు నూతన మొక్కలు నాటుకునేందుకు, ఎగుమతుల వృద్ధికి కేటాయించిన నిధులతో మేలు జరగనుంది. సాగు చేసే రైతులందరికీ ప్రోత్సాహం అందిస్తే ఉద్దానం రూపురేఖలు మారే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.

ఉద్దానం కొబ్బరి తోటలు

జీడికి మంచిరోజులు..

జీడిమామిడి సాగుకు మంచి రోజులు రానున్నాయి. పలాస-కాశీబుగ్గతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ఏడాదికి 15 లక్షల మెట్రిక్ టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో జీడి రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేతన్నలకు చేయూత..

జిల్లాలోని పొందూరు, సింగుపురం, అంపోలు తదితర ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడి సుమారు 10 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ కార్యక్రమం ద్వారా వీరి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. టెక్స్ ఎకో ఇనిషియేటివ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా వివిధ రూపాల్లో నేతన్నలకు చేయూత ఇవ్వనున్నారు.

ఖేలో ఇండియాతో ప్రగతి

ఖేలో ఇండియా మిషన్ ద్వారా కేటాయించిన నిధులతో కోడిరామ్మూర్తి, పాత్రునివలస క్రీడా మైదానాల అభివృద్ధికి దోహదపడే వీలుంది. దీంతో పాటు క్రీడాకారులకు సరైన శిక్షణ అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఉపాధి అవకాశాలు మెరుగు..

ఛాంపియన్ ఎంఎస్ఎంఈ కార్యక్రమంలో భాగంగా రూ.10 వేల కోట్లు వెచ్చించనున్నారు. వాటితో ఇప్పటికే పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన పారిశ్రామికవాడల్లో ప్రగతి ఊపందుకోనుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

మరికొన్ని ఇలా..

★ తీరప్రాంతంలో కొబ్బరితో పాటు గంధం చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందించనున్నారు.

★ జిల్లా నుంచి విద్య, వైద్యం కోసం ఏటా సుమారు 40 వేల మంది విదేశాలకు వెళ్తుంటారు. వారికి సంబంధించిన ప్యాకేజీలపై టీసీఎస్‌లో 3 శాతం రాయితీ ఇచ్చారు.

★ రోడ్డు ప్రమాదాల పరిహారాల చెల్లింపులకు సంబంధించిన వడ్డీపై విధించే పన్ను మినహాయించడంతో బాధితులకు ఊరటనివ్వనుంది. ఏటా జిల్లావ్యాప్తంగా జరిగే జాతీయ లోక్ అదాలత్‌ల్లోనే రూ.25 కోట్లకు పైబడి పరిహారాలు చెల్లిస్తున్నారు.

★ గేమింగ్, కామిక్ రంగాల్లో నైపుణ్య శిక్షణ, కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్, జిల్లాకో బాలికల వసతి గృహం ఏర్పాటు వంటివి కార్యక్రమాలు జరగనున్నాయి.

విద్యార్థులను చేర్పిద్దాం.. ఊరి బడిని కాపాడుకుందాం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమ సమాజ స్థాపనకు బడిలో విద్యార్థులను చేర్పించి.. ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమంలో భాగంగా విజయనగరం జడ్పీ సమావేశమందిరంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, కార్యదర్శులు ఎస్.కిశోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, డి.రాము, నాగమణి, చౌదరి, ఆరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న అమరావతి ఐకాస జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు తదితరులు

5న రాష్ట్ర మహాసభలు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విజయవాడలో ఈ నెల 5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర నాలుగో మహాసభలు జరగనున్నాయని, వాటిని విజయవంతం చేయాలని ఐకాస జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని రెవెన్యూ అతిథి గృహంలో ఆదివారం మహాసభల గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, మధ్యంతర భృతి, 12వ పీఆర్సీ ఆర్థిక, ఆర్థికేతర సమస్య పరిష్కారాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. మహిళా విభాగం ఛైర్‌పర్సన్ కె.ప్రవల్లిక ప్రియ, ప్రధాన కార్యదర్శి జి.అరుణకుమారి, రెవెన్యూ సర్వీసుల సంఘ కార్యదర్శి బి.వి.వి.ఎన్.రాజు, కార్యదర్శి పి.శ్రీనివాసరావు, అప్పలస్వామి, బి.హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వ్యాపారాభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తోంది. వడ్డీ వ్యాపారుల చేతిలో దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వమే రూ.30 వేల వరకు రుణ పరిమితి కలిగిన క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2,865 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. ఇప్పటి వరకు వారిలో 120 మందికి క్రెడిట్ కార్డులు అందజేశారు.



శ్రీకాకుళం నగరంలో వీధి వ్యాపారులకు నమూనా చెక్కు అందజేస్తున్న మెప్మా పీడీ వెంకటరావు

★ **2.0లో...** మొదటి విడతలో రూ.15 వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50 వేలు చొప్పున రుణం పొందొచ్చు. సక్రమంగా చెల్లించేవారికి 7 శాతం వడ్డీ రాయితీతో పాటు అదనంగా క్రెడిట్ కార్డు సదుపాయం కల్పిస్తారు. కార్డు పొందినవారికి తొలుత రూ.10 వేలు, రెండో విడతలో రూ.30 వేలు రుణ పరిమితి ఉంటుంది. ఐదేళ్ల వరకు చెల్లుబాటయ్యే కార్డు ద్వారా 20 నుంచి 50 రోజులు వడ్డీ లేని కాలపరిమితి ఉంటుంది. అర్హులందరికీ క్రెడిట్ కార్డులు అందిస్తున్నామని, అర్హులైన వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా పీడీ ఎస్.వెంకటరావు కోరారు.

★ **పీఎం స్వనిధి 1.0లో...** ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి), ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్తంగా వీధి వ్యాపారులకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ.10 వేలు రుణం ఇస్తారు. సక్రమంగా చెల్లిస్తే రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల వరకు రుణం ఇస్తారు. సకాలంలో చెల్లించేవారికి 7 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు చేసిన వారికి నెలకు రూ.120 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

ఆడుకుందాం.. నేర్చుకుందాం..!

● అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట సామగ్రి

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇటీవల మినీలను ప్రధాన కేంద్రాలుగా మార్పు చేసింది. పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్యనందిస్తోంది. డిజిటల్ పాఠాల బోధనకూ శ్రీకారం చుట్టింది. ప్రాథమిక చికిత్సకు కిట్లు అందించింది. తాజాగా కేంద్రాలవారీగా కొత్త ఆట సామగ్రి సరఫరా చేసింది.

జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టువారీగా ఆట సామగ్రి కిట్లు అందజేశారు. ఇచ్ఛాపురంలో కేంద్రాలకు అత్యధికంగా 256 కిట్లు అందజేశారు. గార, కోటబొమ్మాళి, కొత్తూరు, నరసన్నపేట, రణస్థలం, సోంపేట, టెక్కలి ప్రాజెక్టుల పరిధిలో 200కు పైగానే కిట్లు సరఫరా చేశారు.

ఒక్కో కిట్‌లో 11 రకాల ఆట వస్తువులుంటాయి. వాటితో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తిగా నేర్చుకునేందుకు ఇది దోహదపడుతుంది. జిల్లాలో అన్ని కేంద్రాలకు కిట్లు అందజేశామని ఐసీడీఎస్ పీడీ విమల తెలిపారు.

కొత్తపేట కేంద్రంలో ఆడిస్తూ పిల్లలకు బోధిస్తున్న కార్యకర్త

ఇవీ ప్రయోజనాలు..

★ కిట్‌లో వివిధ రకాల పుస్తకాలు, బొమ్మలు, చార్టులు, ఆట వస్తువులుంటాయి.

★ వాటి ద్వారా రంగులు గుర్తించడం, చిత్రాలు గీయడం, వంటివి నేర్పిస్తారు.

★ తెలుగు, ఆంగ్ల అక్షరాలు, అంకెలు ఆటపాటలతో చెబుతారు.

★ పిల్లల్లో సృజన ప్రోత్సహించేలా, మేధోవికాసం కలిగించేలా, లెక్కలు సులువుగా నేర్చుకునేలా బోధిస్తారు.

★ డప్పులు, రింగులు వంటి వాటితో ఆడిస్తే వ్యాయామం చేసినట్లే.

జిల్లా వివరాలు.. ★ ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 16 ★ కేంద్రాలు: 3,385 ★ 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు: 32,178 ★ కిట్లు: 3,125

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించనున్నారు. టెక్కలిలో జరిగే రెవెన్యూ క్లినిక్‌కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరుకానున్నారు. అర్జీదారులు నేరుగా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించొచ్చన్నారు.

మల్చింగ్‌తో సాగుతున్నారు..!

మల్చింగ్ విధానంలో సాగుపై రైతుల్లో అవగాహన పెరుగుతోంది. జిల్లాలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 50 శాతం రాయితీపై ప్రభుత్వం షీట్లు అందిస్తుండటంతో పలువురు వినియోగించుకుంటున్నారు. పుచ్చ, టమాట, మిరప, గుమ్మడి, బొప్పాయి తదితర పంటలకు అమర్చి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నుంచి రక్షణ, కలుపు నివారణతో పాటు సూర్యకిరణాలు నేరుగా పడేందుకు ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. కావాల్సినవారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లావేరు మండలం గోవిందపురం సమీపంలో పుచ్చ, పంటకు పొలంలో అమర్చిన మల్చింగ్ షీట్లను చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, లావేరు

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనున్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255, 9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

దృష్టి పెట్టి.. పెంపకం చేపట్టి..

కేవీకే ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు శిక్షణ

జిల్లాలోని చెరువుల్లో పెంచుతున్న చేప పిల్లల్లో సగానికిపైగా మృత్యువాత పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, గోదావరి జిల్లాలకు వెళ్లేవారు కొన్ని సార్లు మధ్యవర్తులతో నాసిరకం చేప పిల్లల్ని అంటగట్టి మోసం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లాలోనే చేప పిల్లల్ని ఉత్పత్తి చేయాలని ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆలోచించారు. ఆ దిశగా ఆక్వా రైతులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పిల్లల ఉత్పత్తి, పెంపకంతో పాటు వివిధ దశల్లో అందించాల్సిన ఆహారం గురించి ఎప్పటికప్పుడు వారి సూచనలు ఇచ్చి.. పర్యవేక్షిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో ఉత్పత్తి

కార్ప్ జాతి చేపలు, బొచ్చు, రాగండి, బంగారు తీగ, గడ్డి చేపలను పెంచుతున్నారు. ఎకరా విస్తీర్ణంలోని చెరువుల్లో సుమారు 10 నుంచి 20 లక్షల స్పానింగ్ దశలో ఉన్న పిల్లలను వేసి 45 రోజుల వరకు ఆహారం ఇవ్వాలి. చిరు చేపలుగా మారిన తర్వాత చెరువుల్లో విడిచి పెట్టుకోవాలి. దీంతో రైతులే సొంతంగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చేపపిల్లలను ఉత్పత్తి చేసుకోవచ్చు. 'జిల్లాలోని నీటి వనరులను చేపలు, రొయ్యల పెంపకానికి సమర్థంగా ఉపయోగించుకుంటే లాభసాటి వ్యాపారంగా మారుతుంది' అని కేవీకే సమన్వయకర్త భాగ్యలక్ష్మి తెలిపారు.

జిల్లాలో వివరాలిలా..

★ చేపల చెరువుల విస్తీర్ణం: 12 వేలు

★ పెంపకం చేపట్టే రైతులు: 8 వేల మంది

★ అవసరమైన చేప పిల్లలు: 13 కోట్లు

బూర్జ మండలం పెద్దపేట అప్పన్న దొర చెరువులో చేప పిల్లలు విడిచి పెడుతున్న అధికారులు, రైతులు

ఎంతో మేలు జరిగింది..

చేప పిల్లల పెంపకంపై శిక్షణ పొందడంతో ఎంతో మేలు జరిగింది. గతంలో గోదావరి జిల్లాలు నుంచి తీసుకొచ్చేవాణ్ని. రవాణా ఖర్చులు భరించాల్సి వచ్చేది. దాంతో పాటు 50 శాతం పిల్లలు చనిపోయేవి. ఇంక ఆ బాధ లేదు.

– అప్పన్న దొర, రైతు, బూర్జ

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

పట్టణాల్లో రూ.20కే కిలో గోధుమపిండి

ముఖాముఖి

న్యూస్‌టుడే‌తో డీఎస్‌వో జి.సూర్య ప్రకాశరావు

'ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తోంది. లబ్ధిదారులు వినియోగించుకోవాలి. ఎవరైనా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం' అని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి **జి.సూర్యప్రకాశరావు** తెలిపారు. శాఖాపరంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన వివరించారు.

రాయితీపై సరఫరా..

రేషన్ దుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నాం. పట్టణాల్లో రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నాం. గత నెల శ్రీకాకుళం నగర పరిధిలో రాయితీపై సరఫరా చేశాం. ఈ నెల నుంచి పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస పురపాలికల్లో గోధుమ పిండి అందజేస్తాం. డిమాండు ఉన్న ప్రాంతాల్లో రాగులు కూడా ఇస్తున్నాం. జనవరిలో 62,515 మంది కార్డుదారులకు 179 మెట్రిక్ టన్నులు రాగులు పంపిణీ చేశాం.

27 కేసులు.. 969 క్వింటాళ్లు..:

పేదలకు ఇచ్చే బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై నిఘా పెంచాం. గతేడాది 27 కేసులు నమోదు చేసి.. 969 క్వింటాళ్ల సరకును సీజ్ చేశాం. ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నా.. నిల్వలు ఉన్నట్లు తెలిసినా సమాచారం తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. సీఎస్‌డీటీ, తహసీల్దార్లు రేషన్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆన్‌లైన్ ద్వారా నివేదికలు సమర్పించాలి.

క్రమం తప్పకుండా బంకుల తనిఖీ..

జిల్లాలో 138 పెట్రోల్ బంకులున్నాయి. క్రమం తప్పకుండా వాటిని తనిఖీ చేస్తున్నాం. ఏ బంకు తనిఖీ చేయాలనేది జేసీ నుంచి ఆదేశాలు వస్తాయి. అందుకు అనుగుణంగా తహసీల్దార్లు, ఆర్డీవో, డీఎస్‌వోలు విధిగా బంకులను పరిశీలిస్తారు. నిబంధనలు పాటించకుంటే ఉన్నతాధికారులకు నివేదిస్తారు.

అదనపు వసూళ్లపై ఫిర్యాదులు..

ఐవీఆర్ఎస్ సర్వేలో వంట గ్యాస్ సరఫరాలో డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై జిల్లాలోని డీలర్లతో సమావేశాలు నిర్వహించాం. 10 మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

EENADU THE WAY CLASSIFIEDS

ఈనాడు క్లాసిఫైడ్స్ · పదవీ విరమణ శుభాకాంక్షలు · జన్మదిన శుభాకాంక్షలు · జయంతి, వర్ధంతి · లీగల్ ప్రకటనలు · అంత్యక్రియలు,

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80085 97609

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by
ఈనాడు

భక్తుల్లో ఆశాభావం.. గుర్తిస్తే మరింత వైభవం..!

న్యూస్‌టుడే, జలుమూరు, నరసన్నపేట


శ్రీముఖలింగేశ్వరుని నిజరూప దర్శనం

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో చక్రతీర్థ స్నానాల కార్యక్రమానికి ప్రభుత్వం గుర్తింపు కోసం భక్తులంతా ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా.. కార్యాచరణకు నోచుకోలేదు. జిల్లాలోని కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవం, అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను ప్రభుత్వం గుర్తించింది. అదే కోవలోకి శ్రీముఖలింగంలోని చక్రతీర్థస్నానాలను గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

● ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి సుమారు మూడు లక్షలకు పైబడి భక్తులు హాజరవుతారు. శ్రీముఖలింగం జాతర ఉత్సవాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని గతంలో నారా లోకేశ్ పాదయాత్రలో ప్రకటించిన విషయం తెలిసిందే.

● ఫిబ్రరి 15 నుంచి 18 వరకు చక్రతీర్థస్నాన ఘట్టం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.

● శ్రీముఖలింగం ఆలయాన్ని ద్వాపరయుగం చివరిలో విజయరాజ శకం, చోళగంగదేవర శ్రీమత్ అనంతవర్మ చక్రవర్తి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మహాశివరాత్రి, పడియ, మహాపడియ పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

'ఉత్సవాలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశాం. రూ.28 కోట్లతో మాడవీధులు, రహదారులు అభివృద్ధి చేశాం.' అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

అలిగిన ప్రియురాలు.. పట్టాలపై తలపెట్టిన యువకుడు

● రైలు నిలిపేయడంతో తప్పిన ప్రమాదం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు.. మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి గతంలో విజయనగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అమ్మాయిని చూడాలనే ఆలోచనతో తనకు ప్రమాదం జరిగిందని, టెక్కలి రావాలని యువకుడు సమాచారమిచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండానే ఆ యువతి ఆదివారం టెక్కలి చేరుకుంది. యువకుడి పరిస్థితి గమనించిన ఆమె అబద్ధం చెప్పినందుకు అలక బూనింది. అయితే యువతి అక్కడినుంచి వెళ్లిపోతే తనకు నిజంగా ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తూ యువకుడు పట్టాలపైకి చేరి తలపెట్టడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు లోనయ్యారు. అదే సమయంలో గుణుపురం వెళ్తున్న పాసింజరు రైలు కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఇద్దర్నీ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించినట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.

లేబర్ కోడ్‌లు రద్దు చేయండి

కరపత్రం విడుదల చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పటిష్ఠమైన చట్టం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవననిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సీఐటీయూ కార్యాలయంలో భవననిర్మాణ కార్మిక సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షలు, జిల్లాలో సుమారు 80 వేల మంది నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని, వారు పోరాడి సాధించుకున్న నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని గత ప్రభుత్వం నిలుపుదల చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లు రాజకీయప్రచారాలకు భవన నిర్మాణ సంక్షేమ నిధిని వినియోగించడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 12న చేపడుతున్న దేశ వ్యాప్త సమ్మెలో భవననిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు టి.హరినారాయణ, రమేష్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం

పేడాడ ప్రభాకరరావు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలక మార్పులు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా వేతన జీవులకు గణనీయమైన ఊరటనిచ్చాయని ఎన్టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు అన్నారు. సంవత్సరాల తరబడి పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పన్ను భారంతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ బడ్జెట్ ఆర్థిక శ్వాసగా మారిందన్నారు. కొత్తపన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచడం ద్వారా తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు నేరుగా లాభం చేకూరింది. అదేవిధంగా జీతగాళ్లకు వర్తించే స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి రూ లక్షకు పెంచడం వేతన జీవుల చేతిలో ఆదాయం మిగిలేలా చేసింది. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం పన్ను వసూలు కంటే ప్రజల సంక్షేమం అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చిందనేది స్పష్టమవుతోందన్నారు.

అంబటి వ్యాఖ్యలు సిగ్గుచేటు

మాట్లాడుతున్న కళా వెంకట్రావు, తెదేపా నాయకులు

లావేరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజానికే సిగ్గుచేటుగా మారాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. లావేరు మండలం తాళ్లవలస పంచాయతీ రావివలసకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అంబటి రాంబాబులా మాట్లాడలేరని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండు చేశారు. తప్పు చేసిన వారిని మందలించాల్సిందిపోయి అంబటిని పరామర్శించడానికి వెళ్లడం జగన్‌మోహన్‌రెడ్డి నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ తోటయ్యదొర, మాజీ ఎంపీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రెక్కీకి వచ్చారు.. పోలీసులకు చిక్కారు..!

కోటబొమ్మాళిలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ లక్ష్మణరావు, చిత్రంలో ఇతర పోలీసు అధికారులు

● విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా అరెస్టు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఎత్తిపోతల పథకాల విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వీరు మూడేళ్లుగా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం కోటబొమ్మాళిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన మధుశాల రాము, మధుశాల నాగరాజు, నెల్లి మోహనరావు, పోతుల శ్రీను, మైనపు శ్రీనివాస్, నెల్లి రఘుబాబు స్నేహితులు. రాము ఆటో నడపటంతో పాటు విద్యుత్తు మరమ్మతులు చేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గ్రామాలకు దూరంగా ఉండే విద్యుత్తు నియంత్రికల్లో రాగి, అల్యూమినియం తీగలు, ఇతర సామగ్రి చోరీ చేసి, విక్రయించాలని వీరంతా నిర్ణయించుకున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, ఎచ్చెర్ల, కవిటి, జీఆర్‌పురం, మందస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో సుమారు 25కు పైగా చోరీలు చేశారు. దొంగతనాలకు సంబంధించి భోగాపురంలోనూ ఓ కేసు నమోదైంది. చోరీల్లో భాగంగా జర్జంగిలో వీరంతా రెక్కీ నిర్వహిస్తుండగా ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. రూ.8.15 లక్షల విలువైన రాగి, అల్యూమినియం తీగలు, ఆరు చరవాణులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వీరిలో ఏ1 రాము వయస్సు 30 ఏళ్లు కాగా మిగిలిన వారంతా పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు.

సరకు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

గంజాయితో ఇద్దరి యువకుల అరెస్టు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఆదివారం ఎస్సై నిహార్ అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పూండి రైల్వేస్టేషన్ నుంచి ఒడిశాకు చెందిన ప్రమోద్‌రైతా, సరోజ్ బొల్లబాయ్ 16 కిలోల గంజాయిని గజపతి జిల్లా అరవ పోలీసుస్టేషన్ పరిధి నుంచి పూండి మీదుగా సికింద్రాబాద్ తరలిస్తున్నారు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు వారిని పట్టుకుని సరకు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించడంతో శ్రీకాకుళం జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు పట్టణంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. రాజాం నుంచి చిలకపాలెం వెళ్లే మార్గంలో సూర్య హర్షిణి ట్రేడర్స్‌లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు లోనయ్యారు. మిల్లు నిర్వాహకుడు పోలాకి రవికుమార్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే గోదాంలో నిల్వ చేసిన మొక్క జొన్నలు, నువ్వులు, వేరుశనగ తదితర బస్తాలు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	165	285	305

పత్రాలు అందజేస్తున్న నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు

ఏపీఎఫ్‌సీసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల నియామకం

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కోరాడ హరిగోపాల్, నటుకుల మోహన్‌లు నియమితులయ్యారు. నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎన్నిక జరగగా నియామక ఉత్తర్వులను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా అందుకున్నారు. గత పదేళ్లగా ఈ అసోసియేషన్ పారిశ్రామిక, వాణిజ్యరంగాల అభివృద్ధిలో భాగస్వామ్యమైందని ఈ సందర్భంగా వారు తెలిపారు. జిల్లాలో వాణిజ్య రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

అతిథులు వచ్చేశారు

గార మండలం బూరవల్లి గ్రామంలో మళ్లీ సందడి మొదలైంది. సైబీరియా విహంగాలు వచ్చేశాయి. ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఉంటూ సంతానాన్ని పెంచుకుంటాయి. వంశధార నది, సమీప సముద్రతీరంలో వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని సేకరించుకుంటాయి. - న్యూస్‌టుడే, గార (బూరవల్లి)

దాడి హేయం

మాట్లాడుతున్న మాజీ మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట ఆటవిక పాలనను కొనసాగిస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ఆదివారం నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి అంబటి రాంబాబును హత్య చేసేందుకు తెదేపా కార్యకర్తలు కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించి ఇంటిని తగుల బెట్టిన తీరు అభ్యంతరకరమన్నారు. వేంకటేశ్వరుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని నివేదిక రావడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందన్నారు..

సీఎం సహాయనిధి సాయం అందజేత

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి సాయాన్ని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఆదివారం అందజేశారు. నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు రూ.10.60 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు జరిగిన ప్రజాదర్బార్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నేతలు కింజరాపు ప్రసాదరావు, వెలమల కామేశ్వరరావు, డోకి వెంకటరమణ, పట్ట సింహాచలం పాల్గొన్నారు.


చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో కూటమి నాయకులు

రేబిస్.. పశువులకు ప్రాణ సంకటం..!

-న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

రేబిస్ టీకా

● ఎల్ఎన్‌పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన రైతుకు సంబంధించిన ఆవుకు కుక్క కరించింది. రేబిస్ లక్షణాలు గుర్తించకపోవడంతో మృతి చెందింది. ఇటీవల సీదిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

● రేబిస్ బారిన పడి మృతి చెందిన మూగజీవాల కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వం గుర్తించి ప్రతి ఆసుపత్రిలో యాంటీ రేబిస్ టీకా అందుబాటులో ఉంచారు. జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలోనూ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.

● జిల్లాలో 12 ఏరియా, 70 వైద్యశాలలు, 45 వరకు గ్రామీణ వైద్యశాలలు ఉన్నాయి. ఇక్కడ పెంపుడు కుక్కలకు ఏడాదికి ఒక్కసారైనా.. ఒక రేబిస్ టీకా తప్పక వేయించాలి.

లక్షణాలు ఇవే

పశువులకు రేబిస్ సోకితే కొన్ని రోజుల తరువాత ఆహారం తీసుకోవు. కడుపు(డొక్క)లోతుగా ఉంటుంది. కుక్కలా పశువులు మొరుగుతాయి. నోటి నుంచి చొంగలు కారుస్తాయి. తీవ్రమైన తరువాత టీకా వేసినా.. బతికే అవకాశం తక్కువగా ఉంటుంది.

● జిల్లాలో 25451 గేదెలు, 341335 తెల్ల ఆవులు, 384438 మేకలు, 641490 గొర్రెలు ఉన్నాయి.

● గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడద అధికమైంది. పంచాయతీ అధికారులు సంతాన నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో గుంపులుగా రోడ్లపైకి చేరి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

● అన్ని ఆసుపత్రుల్లో టీకాలు అందుబాటులో ఉంచాం. రైతులు పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్తగా 24వేలు డోసులు కావాలని ప్రతిపాదనలు కూడా పంపినట్లు పశువ్యాధినిర్ధారణ ప్రయోగశాల ఏడీ కిశోర్ కుమార్ తెలిపారు.

7th YEARS ANNIVERSARY
7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మమ్మల్ని 7 వసంతాలుగా ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ...
QUALITY HOMES REALITY
VISAKHAPATNAM | VIZIANAGARAM | SRIKAKULAM
200 SQ.YDS 10 LAKHS ONLY
GET EVERY MONTH RS. 10,000/- RENTAL INCOME*
SPOT REGISTRATION
Lucky garden
Garividi @ Vizianagaram
VSR గాయత్రి టౌన్‌షిప్
Residential Layout @ Bayyannapeta, Pedaraopalle, Near Allinagaram - Srikakulam
www.qualityhomesreality.in More Details: 9553513366

EENADU Classifieds
REAL ESTATE
PLOT FOR SALE
శ్రీకూర్మంలో సందు వీధి (లైబ్రరీ ఎదురుగా) 165X37 Sft గల ఖాళీ స్థలం అమ్మకమునకు కలదు. ఫోన్:9502306888.
TO LET
COMMERCIAL
శ్రీకాకుళం టౌన్ ZP దరి గ్రౌండ్ ఫ్లోర్1300 SFT లోపల 900 SFT గల కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు కలదు. ✆9866218103, 9490223211
JOBS
R.K. Technologies (సోలార్ సిస్టం) నందు పనిచేయుటకు మార్కెటింగ్ మేనేజర్స్ / ఎగ్జిక్యూటివ్స్-15 & అకౌంటెంట్ (GST+Tally) M/F కావలెను. ఇంటర్వ్యూ : తే.01-02-2026 ఆదివారం ఉ.10గం. నుండి Opp: కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంనందు ✆9951933359
SSR డిగ్రీ & పిజి కాలేజ్ శ్రీకాకుళంలో పనిచేయుటకు PRO's, కంప్యూటర్ ఆపరేటర్స్, డ్రైవర్స్, అటెండర్స్ కావలెను. స్థానికులే బయోడేటాతో సంప్ర: 9290163952, 9398873241.
SECURITY GUARDS
వైజాగ్ సిటీ, శ్రీకాకుళం, పైడిభీమవరం, తగరపువలస కంపెనీలకు, బ్యాంకులకు, డిపార్ట్‌మెంట్ స్టోర్స్, AC షాపింగ్‌మాల్స్‌కు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్‌వైజర్స్ కావలెను. రూమ్, భోజనం కలదు. జీతం: 20 వేలు, 36 వేలు ✆ 6300071128
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లైయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609
ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

నిర్లక్ష్యం అల్లుకుంటోంది

మందసలోని ఐటీడీఏ అతిథి గృహానికి చెందిన తాగునీటి బావి ఇది. పనికిరాని మొక్కలతో మూసుకుపోతోంది. ఆకులు రాలి నీరు కలుషితమవుతుంది. ఈ సమస్యపై డీఈఈ కృష్ణకుమార్‌ను వివరణ కోరగా పరిశీలించి సిబ్బందితో పరిసరాలు శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, మందస

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

తెరపై ఈనాడు

పలాసలో.. ఎస్వీ మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు హరిశంకర్: అనగనగా ఒక రాజు (మార్నింగ్, ఫస్ట్ షో), భర్తమహాశయులకు విజ్ఞప్తి (మ్యాట్నీ, సెకండ్ షో) ఇచ్ఛాపురంలో.. పూర్ణ: మన శంకర వరప్రసాద్‌గారు, మణికంఠ ఎల్‌మ్యాక్స్: నారీ నారీ నడుమ మురారి, సోంపేటలో.. ఎస్ఎస్‌మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు, శివ: నారీ నారీ నడుమ మురారి

– న్యూస్‌టుడే పలాస, ఇచ్ఛాపురం, సోంపేట

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: గాంధీపార్కు రెండో ముఖద్వారం సమీపంలో పలకలు సరిగా లేక, ఇబ్బంది పడుతున్నాం. **- నాగరాజుసాహు, ఇచ్ఛాపురం**

సమాధానం: పలకలు సరిచేయిస్తాం. **- నల్లి రమేష్, కమిషనర్** – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రహదారి పనులకు మోక్షం

'ఈనాడు'లో వరుస కథనాలతో కదలిక

ఎమ్మెల్యే శిరీష చొరవతో ఊపందుకున్న పనులు

వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా కాశీబుగ్గ, పలాస వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారవ్వడంతో ఇటు మండల కార్యాలయం, అటు జంట పట్టణాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలు నరకయాతన అనుభవించేవారు. అప్పట్లో వైకాపా పాలకులు అట్టహాసంగా పనులు ప్రారంభించి గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

★ మూడేళ్లకు పైగా పనుల పూర్తి కాకపోవడంతో రహదారి పెద్ద పెద్ద గోతులతో దారుణంగా తయారైంది. చిన్న వర్షం పడితే చాలు వాహనదారులు నానాఅవస్థలు పడ్డారు. దుమ్ము, ధూళి రేగుతూ సమీప ఇళ్లలో ఉన్నవారంతా తీవ్ర ఇబ్బందులకు గురై అనారోగ్యం సైతం పాలయ్యారు. వీటిపై 'ఈనాడు'లో అప్పటి నుంచి వరుస కథనాలు ప్రచురించటంతో కదలిక వచ్చింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి పనుల పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎట్టకేలకు తారు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తూ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపారు.

చినవంక ప్రాంతంలో చేపట్టిన బీటీ రోడ్డు పనులు

అభివృద్ధితో హర్షం

వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా కాశీబుగ్గ వరకు సుమారు 16 కి.మీ రహదారి ఉంది. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ద్వారా రూ.18 కోట్ల నిధులతో రెండు వరుసల తారురోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టగా.. గత పాలకులు నిర్లక్ష్యంతో పనులు మధ్యలో ఆగిపోయాయి.

★ వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా రాజాం కాలనీ వరకు విస్తరించి బీటీ రోడ్డు వేశారు. వజ్రపుకొత్తూరు, డోకులపాడు, చినవంక, బాతుపురం, పెదవంక, బైపలి, అక్కుపల్లి, గరుడభద్ర, దర్మపురం గ్రామాల కూడళ్లలో పనులు చేయకుండా వదిలేశారు. ఆయా చోట్ల 40 ఎంఎం మెటల్, చిప్స్ వేసి వదిలేయడంతో అధ్వానంగా మారింది.

★ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే శిరీష పూర్తిస్థాయి నిధుల మంజూరుకు చొరవ తీసుకున్నారు. దీంతో తారు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేస్తుండటంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

స్పందనకు వందనం

'ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వజ్రపుకొత్తూరు కాశీబుగ్గ రహదారి పనులు పూర్తి చేస్తున్నాం. నియోజకవర్గంలో మిగతా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామ'ని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

మేలో 'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

రైతులు, వ్యాపారులకు మేలు

కాశీబుగ్గ: జీడి రైతాంగానికి, వ్యాపారులకు మేలు చేకూరే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా రూ.10 వేలు కేటాయించారని, దేశంలో 200 క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నారన్నారు.

ఆర్థిక సాయం.. కవిటి/గ్రామీణం: వడ్డిజల్లుపుట్టుగ గ్రామానికి చెందిన దొలాయి హరికి కవిటి పాఠశాలలో 1990-91లో తమతోపాటు చదివిన స్నేహితులు ఆదివారం రూ.10 వేలు అందజేశారు. * రామయ్యపుట్టుగకు చెందిన కుప్పిలి నాగమణికి కుసుంపురానికి చెందిన మాతృమూర్తి యువజన సంఘం సభ్యులు నిత్యవసర సరకులు, బియ్యం బస్తా రూ.6 వేలు అందించారు.

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీకి ఆహ్వానపత్రిక అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

మందస, న్యూస్‌టుడే: మందసలో కొలువైన వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి గౌతు శ్యామసుందరశివాజీకి ఆహ్వానించారు. ఈ మేరకు సోంపేటలో తన నివాసంలో కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు కూర్మాచార్యులు, డి.మార్కండేయులు ప్రసాద్ ఆదివారం ఆయనకు ఆహ్వానపత్రం అందజేశారు.

భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి

పలాస, న్యూస్‌టుడే: పలాసలో త్రిచకల్ప సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. రాధాకాంత మదనమోహన స్వామి ఆలయంలో జనవరి 25 నుంచి ఈ నెల 1 వరకు ధర్మపురి సీతారామశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయప్రాంగణంలో ఆదివారం సూర్యనమస్కారాలు పూర్తిచేసి ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా పూర్ణాహుతి నిర్వహించారు. మాజీ మంత్రి గౌతు శివాజీ, టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, నాయకులు కామేశ్వరరావు, నవీన్, శ్రీనివాసరావు, నరేంద్రబాబు, సూర్యనారాయణ, సత్యసాయి సేవాసమితి మాజీ కన్వీనర్ రామేశ్వరరావు పాల్గొన్నారు.

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష, కూటమి నాయకులు

అమ్మవారికి గంగాహారతి

కర్తలిలో మహాలక్ష్మి అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం గంగాహారతి సమర్పించారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున అమ్మవారికి గంగాహారతి సమర్పించడం ఇక్కడి ఆచారమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఐటీడీపీ మండలాధ్యక్షుడు వాసాల రమేష్‌రెడ్డి, స్వాతి దంపతులు, పూజా కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

ధనరాజ తులసమ్మకు మొక్కుల చెల్లింపు

ఇచ్ఛాపురంలోని పలు వీధుల నుంచి ధనరాజ తులసమ్మవారి మొక్కుబడి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అమ్మవారి ఘటాలను ఆదివారం ఉదయం కొలువుదీర్చి పూజలు చేశారు. ఘటాలు తలపై ధరించి మేళతాళాల నడుమ యాత్రగా ఆలయం వరకు సాగారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఆలయం వద్ద అమ్మవారి పీఠంపై ఘటాలు కొలువుదీర్చి మరోసారి పూజలు చేసి, మొక్కులు సమర్పించారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. కౌన్సిలర్ బచ్చు జగన్నాథరెడ్డి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సద్గురువు సేవలో తరించాలి

పలాస, న్యూస్‌టుడే: అందరూ సద్గురువు సేవలో తరించాలని విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన సాయి సుందర మహారాజ్ అనుగ్రహ భాషణం చేశారు. పలాస రైల్వేకాలనీలోని సీతారామాలయ ప్రాంగణంలో మహాలింగార్చన సహిత సౌర యాగం ముగింపు పూర్ణాహుతి ఆదివారం నిర్వహించారు. ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు టి.హరి, జి.జె.ఎస్.రెడ్డి, కమిటీ సభ్యులు పి.కృష్ణానందస్వామి, కె.భీమారావు, పి.లోకనాథం, చంద్రశేఖర్‌రెడ్డి, చలపతిరావు, భక్తులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సాయిసుందర మహారాజ్, భక్తులు

పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అశోక్

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. మున్నిపుట్టుగలో అంగన్‌వాడీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. విప్ మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వంలో భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు నిధులు మంజూరు చేస్తే వైకాపా హయాంలో సగంలో నిలిచిపోయాయని, వాటికి మళ్లీ నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జనసేన నియోజకవర్గ బాధ్యుడు దాసరి రాజు, సీడీపీవో రాజేశ్వరి, తెదేపా మండలాధ్యక్షుడు కృష్ణారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బాసుదేవు ప్రధాన్, ఏఎంసీ ఛైర్మన్ మణిచంద్ర ప్రకాష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసమే జేసీస్ విధానం

ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శన

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: అన్ని రంగాలకూ ఉపయోగపడే వ్యక్తిత్వ వికాసం సాధించడం, సామాజిక సేవలతో ప్రజలకు మేలు చేయడం జేసీస్ విధానమని ప్రభుత్వ విప్ డా.బెందాళం అశోక్ అన్నారు. ఇచ్ఛాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో సంస్థ అధ్యక్షుడు కాళ్ల జైదేవ్ అధ్యక్షతన జేసీస్ కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. స్థానిక కళాకారులతో శాస్త్రీయ నృత్యప్రదర్శన నిర్వహించారు. అధ్యక్షుడిగా బోయిన శ్రావణ్, కార్యదర్శిగా డా.సంతోష్‌కుమార్ సాహు, కోశాధికారిగా సీహెచ్.రేణుకాదేవి, ఇతర సభ్యులతో ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షుడు గోవిందరాజులు, జేసీస్ మాజీ జాతీయ ఉపాధ్యక్షురాలు రజిత, జోన్ అధ్యక్షుడు చైతన్య, మాజీ కార్యదర్శి డా.టీఎం వెంకటేష్ పాల్గొన్నారు.

అక్రమార్కుల బరితెగింపు..

వంతెనకు పొంచి ఉన్న ముప్పు

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పట్టణ ముఖద్వారంలో బాహుదానదిపై ఉన్న పాత వంతెన శిథిలమైనా, అక్రమార్కులకు పట్టడం లేదు. ఉన్నదీ కూలిపోయినా పర్వాలేదు.. తమ అక్రమ రవాణా యథాతథంగా సాగిపోవాల్సిందే అనేలా బరితెగిస్తున్నారు. 2023 మే 3న భారీ వాహనం వంతెన మీదకు రావడంతో కొంత భాగం కుప్పకూలింది. దీన్ని తాత్కాలిక విధానంలో కప్పినా, చిన్న వాహనాలు మినహా భారీ వాహనాలు రాకూడదని ఇంజినీరింగ్ నిపుణులు నిర్దేశించారు.

★ ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు స్పందించి, భారీ వాహనాలు రాకుండా ఇరువైపులా ఇనుపకంచె పెట్టి పిట్టగోడలు నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఇనుప గేట్లు తొలగించడం, అడ్డుగా ఉన్న పిట్టగోడలు కూల్చేయడంతో నాటి నుంచి భారీ వాహనాలు వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.

★ దీనిపై 'ఈనాడు'లో కథనం రావడంతో రహదారులు-భవనాల శాఖ సహాయ ఇంజినీర్ డి.విక్రమ్ సొంత సొమ్ముతో గోడలు పునరుద్ధరించారు. ఇది జరిగి మూడు నెలలు కాలేదు. మరలా గోడలు కూల్చేశారు. ఇసుక ట్రాక్టర్లు, ఇటుకలు, ఇనుము, రాళ్లతోపాటు చిన్న లారీలు, వ్యాన్లు వంతెన దాటేస్తున్నాయి. కొన్ని రాత్రివేళ అయితే, మరికొన్ని పగటిపూట కూడా దర్జాగా ప్రయాణిస్తున్నాయి. వీటిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

★ ఉన్న వంతెన కూడా కూలిపోతే, బెల్లుపడ మీదుగానే అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ధనరాజ తులసమ్మవారికి జరిపే సంబరాలు అన్నీ వంతెన మీదుగానే సాగుతుంటాయి. వంతెన లేకుంటే, మరో ఐదు కిలోమీటర్లు నడక సాగించాల్సి ఉంటుందని భక్తులు వాపోతున్నారు.

మళ్లీ కూల్చేసిన అడ్డు గోడలు

★ వంతెనను కాపాడేందుకు మూడు అంచెల పిట్టగోడలు, వాటికి అనుగుణంగా బండరాళ్లు అమర్చాలని, ఇనుప గేట్లు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యను ర.భ.శాఖ డీఈఈ ఎం.నాగమోహనరావు వద్ద ప్రస్తావించగా రెవెన్యూ, పోలీసుల సహకారంతో భారీ వాహనాల రాకపోకలు నిరోధిస్తామని, గోడలు పునరుద్ధరిస్తామని తెలిపారు.

కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి

శస్త్రచికిత్సకు ఎంపికైన వారితో వైద్య సిబ్బంది, ప్రతినిధులు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు సూచించారు. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు శ్రీ గంగాధర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుల పర్యవేక్షణలో 150 మందికి పరీక్షలు నిర్వహించగా.. 25 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసి ఆసుపత్రికి తరలించారు. ఆప్తాలిమిక్ అధికారి అరుణకుమారి, కావ్యరాణి, పీహెచ్‌సీ హెచ్‌వో చక్రధర్, పీవో రామారావు, సంఘం ప్రతినిధులు జానకిరావు, శ్రీనివాసరావు, మాధవరావు, దుర్వాసులు, తులసీరావు, తిరుపతి, అప్పారావు, యువత, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

ఇచ్ఛాపురం రాజావారి మైదానంలో జరుగుతున్న అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. వెచ్చా జయంతి స్మారక టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నం ఆర్‌కే అకాడమీ, సోంపేట జట్ల మధ్య జరిగిన పోటీలో ఆర్‌కే జట్టు విజయం సాధించారు. డేవిడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో పూట బ్రహ్మపురకు చెందిన జేసీసీ, లీడ్స్ జట్లు తలపడగా లీడ్స్ జట్టు గెలిచింది. ఆ జట్టు ఆటగాడు అలోక్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు. వెచ్చా కేశవరావు, కాళ్ల దిలీప్, బత్తిన కృష్ణయ్య జ్ఞాపికలు అందుకున్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

3 నుంచి 'సున్నాపురం తీర సంబరాలు'

బ్రహ్మపుర నగరం: ఒడిశాలోని గంజాం జిల్లా చికిటి సమితిలోని సున్నాపురం తీరాన ఈనెల 3 నుంచి 5 వరకు 'సున్నాపురం తీర సంబరాలు' జరుగుతాయి. ఈ మేరకు శనివారం సున్నాపురంలోని ఎకో రిట్రీట్‌లో సమావేశం నిర్వహించి ఆ రాష్ట్ర శాసనసభ సభాపతి సురమా పాఢి తీర సంబరాల్ని ప్రారంభిస్తారని, ముగింపు వేడుకల్లో రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సంబరాల్లో సినీ హాస్య నటుడు అలీ ప్రదర్శన ఉంటుందన్నారు.

రెండు రోజుల్లో పనులు ముగించండి.. పలాస గ్రామీణం: ఉపాధి పథకం ద్వారా మంజూరై పెండింగ్‌లో ఉన్న పనులను రెండు రోజుల్లో ముగించాలని ఎంపీడీవో వసంతకుమార్ ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి, పంచాయతీరాజ్ శాఖ సిబ్బందితో ఆదివారం సమావేశమై మండలంలో సుమారు 850 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి పూర్తి చేయకపోతే కొత్తగా పనులు మంజూరైనా అవి చేయడానికి ఆటంకం కలుగుతుందన్నారు.

పలకలు.. ప్రమాదకరంగా

ఇచ్ఛాపురం పుర పరిధి కార్జీవీధి-పెద్దాకులవీధి కూడలిలోని కల్వర్టు ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ఉన్న సిమెంటు పలకల అంచులు దెబ్బతినడంతో, వాటి నడుమ ఖాళీలు ఏర్పడ్డాయి. మలుపులో ఇది ఉండటంతో వాహనదారులు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారు. కొత్త పలకలు అమర్చడమో, ఖాళీలను కాంక్రీటుతో పూడ్చడమో చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు.

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

గతి తప్పిన గది నిర్మాణం

మందసలో ఐటీడీఏ అతిథి గృహం ప్రాంగణంలో కాపలా మనిషి కోసం రూ.15 లక్షలతో ప్రారంభించిన గది నిర్మాణం ఇది. ఐదేళ్లుగా స్తంభాలకే పరిమితమైంది. దీంతో కాపలా మనిషి ప్రస్తుతం అతిథి గృహం వరండాలో నానా అవస్థలు పడుతూ ఉంటున్నారు. ఈ సమస్యపై డీఈఈ కృష్ణకుమార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి గది పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, హరిపురం (మందస)

తినేద్దాం... కాలువల్లో పడేద్దాం

పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం ప్రజలు తమ పరిసరాల్లోని చెత్త కాలువల్లో పడేస్తున్నారు. పలాస విష్ణుకోవెల పక్కనే ఉన్న కాలువల్లో తిని పడేసిన ప్లేట్లతోపాటు వ్యర్థాలు పారవేయడంతో కాలువ మూసుకుపోయింది. అధికారులు కాలువల్లో పడేసిన వారిపై అపరాధ రుసుం విధించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చెత్తను పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తామని పారిశుద్ధ్య విభాగ ఇన్‌ఛార్జి వెంకటేశ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

దారి.. అధ్వానంగా మారి

మందసలో రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీసు స్టేషనుకు వెళ్లే మార్గమిది. మొంథా తుపాను వరదలకు కోతకు గురై అధ్వానంగా తయారైంది. చెత్త చేరడంతో అపరిశుభ్రంగా మారింది. అభివృద్ధి పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. భవనం ప్రారంభించే ముందు ఈ మార్గాన్ని సీసీ రహదారిగా అభివృద్ధి చేస్తామని ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, హరిపురం (మందస)

మురళీ సేవలు ప్రశంసనీయం

కవిటి తహసీల్దార్‌గా బెహరా మురళీ మోహనరావు చేసిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, పలాస ఆర్డీవో వెంకటేశ్ కొనియాడారు. శనివారం పదవీ విరమణ చేసిన ఆయనను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది సమక్షంలో సత్కరించారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బార్ల చినబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు వై.బాసుదేవు ప్రధాన్, జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్ రౌళో, ఏఎంసీ ఛైర్మన్ మణిచంద్ర ప్రకాష్, పుల్లట రాజు, బెందాళం రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

పైకప్పు లేక.. వినియోగపడక..

గుత్తేదారులు ముందుకు రాక ఆగిన పునరుద్ధరణ పనులు

– న్యూస్‌టుడే, హరిపురం (మందస)

రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధర లభించే వరకు నిల్వ చేసుకోడానికి ఆరేళ్ల కిందట ప్రభుత్వం మండలానికొక గిడ్డంగిని నిర్మించింది. అందులో భాగంగా మందస సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో కమిటీ నిధులు రూ.1.18 కోట్లతో గిడ్డంగి భవనాన్ని నిర్మించింది. ఈ పనులు 2013లో ప్రారంభమై 2017కి పూర్తయ్యాయి. ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేలోపే తిత్లీ గాలులకు పైకప్పు మొత్తం ధ్వంసమైంది.

తిత్లీ గాలులకు పైకప్పు పాడై వినియోగానికి దూరంగా ఉన్న గిడ్డంగి

నిధులు కల్పించినా..

పాడైన పైకప్పు వేసేందుకు 2021లో అదనంగా రూ.37 లక్షల మార్కెట్ కమిటీ నిధులు మంజూరయ్యాయి. గుత్తేదారు ఏడాదిలో పనులు పూర్తి చేయకపోవడంతో మరో ఆరు నెలలు గడువు పెంచారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. చేసేది లేక అధికారులు గుత్తేదారుడి ఒప్పందాన్ని రద్దు చేశారు. కొత్తవారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనుల పునరుద్ధరణ జరగలేదు. దీంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

★ గిడ్డంగి పూర్తి చేయడంలో గతంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం పట్టించుకుని పాడైన గిడ్డంగిని బాగుచేసి వినియోగంలోకి తేవాలని అన్నదాతలు కోరుతున్నారు. 'గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో గిడ్డంగి వినియోగానికి దూరమైంది. నిధులు సమకూర్చి పైకప్పు వేయిస్తాం. రైతులకు ఉపయోగపడేలా చేస్తామ'ని పలాస మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ తెలిపారు.

అంబటి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

కవిటిలో నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెదేపా కవిటి మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, మండలాధ్యక్షుడు పొందల కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరసన చేపట్టారు. బాబు జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బార్ల చినబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు వై.బాసుదేవు ప్రధాన్, జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్ రౌళో, ఏఎంసీ ఛైర్మన్ మణిచంద్ర ప్రకాష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

'పోలీసుల అండతోనే వైకాపా నాయకులపై దాడి'

సమావేశంలో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నరేంద్ర తదితరులు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ప్రజలను రక్షించాల్సిన పోలీసుల అండతోనే కూటమి నాయకులు, కార్యకర్తలు వైకాపా నాయకులపై దాడులకు పాల్పడ్డారని వైకాపా నియోజకవర్గ సమన్వయ కర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఇచ్ఛాపురం పట్టణంలోని వైకాపా క్రిస్టియన్ నాయకుడు ప్రతి అన్వేష్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూ విషయంలో ప్రభుత్వ పెద్దల నిర్వాకం సర్వోన్నత న్యాయస్థానంలో వెలుగు చూడటంతోనే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నర్తు నరేంద్రయాదవ్, తడక జోగారావు, కరగాన వల్లభరావు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత స్థాయికి చేరుకోవాలి

అగ్నికుల క్షత్రియ వర్గీయులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కాశీబుగ్గలో ఆదివారం అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులను సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, లక్ష్మణ్, హేమంత్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

"లక్కీడ్రా" విన్నర్స్‌కు హార్దిక శుభాకాంక్షలు

"లక్కీడ్రా"లో పాల్గొన్న ఇచ్ఛాపురం పట్టణ S.I. శ్రీ ఎం.ముకుందరావు గారు షాపు ఓనర్ శ్రీ పి.సునీల్‌సాయి ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పట్టణంలోగల Raja Digital Shoppeలో దసరా, దీపావళి మరియు సంక్రాంతి సందర్భంగా "లక్కీడ్రా" బంపర్ ఆఫర్ నిర్వహించారు. లక్కీడ్రా పట్టణ S.I. శ్రీ ఎం.ముకుందరావు గారు తీశారు. గెలిచిన కస్టమర్లకు షాపు ఓనర్ శ్రీ పి.సునీల్‌సాయి గారు బహుమతులు అందజేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

1st ప్రైజ్ విజేత : దక్షత సోమేష్, బెల్లుపడ
2nd ప్రైజ్ విజేత : ఎ.యాదవరావు, ఈదుపురం
3rd ప్రైజ్ విజేత : వై.దిల్లేశ్వరి, గోపాలపురం

(c) eenadu

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

నేస్తమా.. కుశలమా..!

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994- 95లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులంతా హాజరై పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

టెక్కలిలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

దయ చూపండి మహాప్రభో

హిరమండలం పింద్రువాడ గ్రామానికి చెందిన దివ్యాంగుడు కురమాన కృష్ణ 2024లో జరిగిన ఓ ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. వైద్యులు 70 శాతం వైకల్యంతో ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. పింఛను అందించి, ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో కాశీప్రసాదరావు మాట్లాడుతూ.. పింద్రువాడ గ్రామ సచివాలయంలో ఇటీవల బాధితుడు దరఖాస్తు చేశారని, ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని పంచాయతీ కార్యదర్శి ఎస్.ప్రవీణ్ అన్నారు. - న్యూస్‌టుడే, హిరమండలం

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

చెక్కులు అందుకున్న వారితో ఎమ్మెల్యే గోవిందరావు, కూటమి నాయకులు

పాతపట్నం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన రూ.2,35,819 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్థానిక తెదేపా కార్యాలయంలో ఆదివారం అందజేశారు. కొత్తూరు మండలం దిమిలి గ్రామానికి చెందిన జి.సాగర్‌బాబు రూ.1,04,157, మెళియాపుట్టి మండలం చాపర గ్రామ వాసి రూ.95,012, భరణికోట గ్రామస్థుడు పి.ఈశ్వరరావు రూ.36,650 లబ్ధి పొందారు.

చెరువు కాదు.. నిర్లక్ష్యానికి చిరునామా

సారవకోటలోని శివరామపాత్రుని మంచినీటి కోనేరు విస్తీర్ణం 6 ఎకరాలు. ఈ చెరువు నీటిని స్థానికులు తాగేందుకు, ఇతర అవసరాలకు వినియోగించే వారు. నిర్వహణను గాలికొదిలేయడంతో పనికిరాని మొక్కలు పెరిగిపోయి అడుగు వేసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి కోనేరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి లక్ష్మి తెలిపారు. - న్యూస్‌టుడే, సారవకోట

సర్దుకుపోతున్నాం.. అర్థం చేసుకోండి..!

- న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం, నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు

విద్యారంగానికి పెద్దపీట వేసి, నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తామని చెప్పిన గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో కనీసం శ్రద్ధ పెట్టలేదు. దీంతో ఇప్పటికీ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల మైదానాల్లేకపోవడం, ఉన్నా అధ్వానంగా మారడంతో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా పరిస్థితిలో మార్పు లేదని, ఇప్పటికైనా పాలకులు స్పందించి, చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గోతులు, పనికిరాని మొక్కలతో అధ్వానంగా ఉర్లాం ఉన్నత పాఠశాల మైదానం

ఇదీ పరిస్థితి..

❖ నరసన్నపేటలోని బాడాం, కంబకాయ, మడపాం, తామరాపల్లి, దేశవానిపేట, సత్యవరం ఉన్నత పాఠశాలలకు చిన్నపాటి క్రీడా స్థలాలున్నాయి. లుకులాం, ఉర్లాం ఉన్నత పాఠశాలల్లో విశాలమైన మైదానాలున్నప్పటికీ గోతులమయంగా మారి పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి.

❖ పోలాకి పరిధిలో అంపలాం, గొల్లలవలస ఉన్నత పాఠశాలతో పాటు 40 ప్రాథమిక పాఠశాలల్లో ఆట స్థలాల్లేవు.

❖ సారవకోట మండలంలో ఉన్నత పాఠశాలకు మైదానాలుండగా, గొర్రిబంద, అలుదు, సవరడ్డపనస, కొత్తూరు, వెంకటాపురం తదితర ప్రాథమిక బడుల్లో క్రీడా స్థలాల్లేక విద్యార్థులు అరుగులు, రహదారులపై, పొలాల్లో సాధన చేయాల్సిన పరిస్థితి.

❖ జలుమూరు మండలంలో పెద్దదూగాం, చల్లవానిపేట ఉన్నత పాఠశాలలతో పాటు లింగాలవలస, పాగోడు, లింగాలపాడు, యలమంచిలి, అల్లాడ, రావిపాడు, టెక్కలిపాడు దరివాడ, బసివాడ, తమ్మయ్యపేట, జోణంకి విద్యాలయాలకు పూర్తిగా ఆటస్థలాలు లేవు.

విద్యాలయాల వివరాలు

మండలం	ఉన్నత	ప్రాథమికోన్నత	ప్రాథమిక
నరసన్నపేట	14	06	61
పోలాకి	12	01	73
జలుమూరు	16	02	63
సారవకోట	07	03	69

మైదానాల్లేక ఆటలకు దూరమవుతున్న పిల్లలు

ఉన్నతాధికారులకు తెలియజేశాం

నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు మైదానాలు లేని మాట వాస్తవమే. దీంతో పిల్లలు క్రీడలకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. - ఉప్పాడ శాంతారావు, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ, మాధవరావు, ఎంఈవోలు

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

?: నందిగాం ఎగువ బీసీ కాలనీకి రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరందక ఇబ్బందులు పడుతున్నాం. దూర ప్రాంతాల్లోని బోర్లు, నేల బావులపై ఆధారపడుతున్నాం. **- స్థానికులు** ❖ ఎగువ బీసీ కాలనీ ఎత్తులో ఉండటంతో సమస్య ఉత్పన్నమైంది. పైపులు ఏర్పాటు చేసి ఇక్కట్లు తీరుస్తాం. **- శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి, నందిగాం** - న్యూస్‌టుడే, నందిగాం

?: కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ సమీపంలో గతంలో ఉన్న విద్యుద్దీపాలు తొలగించడంతో రాత్రివేళల్లో రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నాం. **- గేదెల చందనం, కొత్తపేట**

❖ సచివాలయ సిబ్బందికి సూచనలిచ్చాం. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. **- కోటేశ్వరరావు, ఏఈ, కోటబొమ్మాళి**

- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

ఛీ.. ఛీ.. రోడ్డు..!

కొత్తూరు మండలంలోని ప్రధాన పీహెచ్ రహదారి నుంచి మాతల కాలనీకి వెళ్లేందుకు గతంలో సీసీ రోడ్డు నిర్మించారు. కొన్నేళ్లుగా నిర్వహణను పట్టించుకోకపోవడంతో నామరూపాలు కోల్పోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. కొత్తగా రహదారి నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
- న్యూస్‌టుడే, కొత్తూరు

ముక్కు మూసుకోండి.. ముందుకెళ్లండి

నందిగాం మండలం కర్లపూడి పంచాయతీ పోతులూరు గ్రామంలోని ప్రధాన వీధిలో కాలువ పూడికతో నిండిపోయింది. దీంతో మురుగు రహదారిపై పారుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు జారిపడుతున్నారని, దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి రాఘవ పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, నందిగాం

నీరు పల్లమెరగదు.. సాగు సాగదు

కొత్తూరు మండలం కొసల్యాపురం గ్రామం నుంచి మాతల సమీపంలోని ఊర చెరువుకు అనుసంధానంగా ఉండే సాగునీటి కాలువ దుర్భరంగా మారింది. పూడికతో నిండిపోయింది. చెరువు ద్వారా సుమారు 90 ఎకరాలకు సాగునీరందుతుంది. ఇప్పటికైనా కాలువను మెరుగుపరచాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఈ విషయమై సాగునీటిపారుదల శాఖ అధికారి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చర్యలు తీసుకుంటామన్నారు.
- న్యూస్‌టుడే, కొత్తూరు

నిరుపయోగం.. దృష్టి పెడితే ఉపయోగం

కొత్తపేట- నరసన్నపేట రోడ్డులో పాత పోలీస్‌స్టేషన్ స్థలం నిరుపయోగంగా మారింది. కొత్తపేట- కోటబొమ్మాళి ప్రధాన రహదారి పక్కన మార్కెట్ నిర్వహిస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వృథాగా ఉన్న స్థలాన్ని మార్కెట్ కోసం వినియోగిస్తే ప్రయోజనం కలుగుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఎంపీడీవో కుప్పిలి ఫణీంద్రకుమార్ చెప్పారు.
- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

కట్టారు.. పట్టించుకోరా..?

పోలాకి మండలం గొల్లలవలస పంచాయతీ తోటాడ కాలనీలో ఏడేళ్ల కిందట రూ.75 వేల వ్యయంతో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. నీటి సదుపాయం కల్పించక పోవడంతో నిరుపయోగంగా మారింది. ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో రవికుమార్ స్పష్టం చేశారు.
- న్యూస్‌టుడే, పోలాకి

అన్నదాతల ఇబ్బందులు తీర్చాలి

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: కొండపేట ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి రైతుల ఇబ్బందులు తీర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండు చేశారు. నీలంపేట గుంటజగన్నాథపురంలో ఆదివారం ఎత్తిపోతల సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. లీకులతో పథకం పనిచేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి సమస్య తెలియచేశామని పేర్కొన్నారు. ఈనెల 14న మరలా ఇదే గ్రామంలో సాధన కమిటీ సమావేశం ఉంటుందని పథకం పరిధిలో ఉన్న గ్రామాల రైతులు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో అప్పన్న, నారాయణరావు, ఉమామహేశ్వరరావు, లంబోదర్, సనపల కసవయ్య, లక్ష్మణరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, చిత్రంలో రైతులు

వైభవంగా గిరి ప్రదక్షిణ

శైవ క్షేత్రం దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రపాలకులు శ్రీకృష్ణార్జునులు పద్మనాభగిరిపై వెలిశారు. మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదివారం అన్నుపురం వద్ద గణపతిపూజ, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కరకవలస, బైదలాపురం, దోమనాపల్లి గ్రామాలను కలుపుతూ యాత్ర సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, జలుమూరు

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.పద్మావతి పేర్కొన్నారు. 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు, 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీలకు అర్హులైన బాలికల నుంచి ఈ నెల 19వ తేదీ లోగా దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.

విద్యుత్తుశాఖ ఉద్యోగికి గాయాలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావివలస గ్రామానికి చెందిన విద్యుత్తుశాఖ ఉద్యోగి పి.రామచంద్రుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తల, ముఖంపై బలమైన గాయాలవడంతో స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం తరలించారు. ఈయన ఇచ్ఛాపురంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

దృష్టి మళ్లించేందుకే దిగజారుడు వ్యాఖ్యలు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడిన కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమై వైకాపా నేతలు అభాసుపాలవుతున్నారని రాష్ట్ర కళింగ కోమట్ల కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు పేర్కొన్నారు. ఆదివారం కోటబొమ్మాళిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: చిట్టిమండలం కాలనీ వద్ద ఏబీ రహదారిపై ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొమ్మువలస గ్రామానికి చెందిన పొన్నాన పరుశురాం ద్విచక్రవాహనంపై సరుబుజ్జిలి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి హిరమండలం వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పరశురాం కుడి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు.

కల్యాణ వేంకటేశ్వరునికి బంగారు కవచం

సారవకోట, న్యూస్‌టుడే: చీడిపూడిలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరునికి గ్రామానికి చెందిన గేదెల వెంకట మురళీమోహన్‌బాబు, లావణ్య దంపతులు రూ.3 లక్షలు విలువైన బంగారు కవచాన్ని ఆదివారం బహూకరించారు. దీన్ని ఆలయ ప్రధాన అర్చకుడు పీసపాటి రామానుజాచార్యులు స్వామివారికి అలంకరించారు.

భక్తిశ్రద్ధలతో ఏకాంత సేవ

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగేశ్వర స్వామి ఏకాంత సేవను ఆదివారం రాత్రి అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాఘ మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో కార్యక్రమం చేపట్టారు.

తెలుగు యువత అధ్యక్షుడికి సత్కారం

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: బొత్తాడసింగి గ్రామానికి చెందిన అంపిలి పోలినాయుడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రామస్థులు ఆదివారం ఆయన్ను సన్మానించారు. లంక బుజ్జి, ఆనందరావు పాల్గొన్నారు.

యశ్వికకు ప్రశంసా పత్రం అందజేస్తున్న కృష్ణారెడ్డి

స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే: బసివలస ప్రాథమిక పాఠశాలకు చెందిన రెండో తరగతి విద్యార్థిని బమ్మిడి యశ్విక జోనల్ స్థాయి స్పెల్‌బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న సందర్భంగా అమరావతిలో శనివారం ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకుంది. ఉపాధ్యాయుడు అప్పయ్య అభినందించారు.

రాష్ట్రస్థాయిలో సత్తా

జలుమూరు, న్యూస్‌టుడే: ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ విజయవాడలో ఆదివారం నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో కరవంజ ఆదర్శ పాఠశాల 7వ తరగతి విద్యార్థి గొల్లంగి మనోజ్ ప్రతిభ చూపాడు. రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచి, రూ.10 వేల నగదు బహుమతి అందుకున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు రఘుపాత్రుని శివకుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు దువ్వాడ మురళీకృష్ణ అభినందనలు తెలిపారు.

అవార్డు అందుకుంటున్న గొల్లంగి మనోజ్

కళ్లల్లో పడుతోంది.. కళ్లు తెరవండి

కొత్తూరు మండలంలోని నదీ తీర గ్రామాల నుంచి పీహెచ్ రహదారిలోని వసప, నివగాం మాతల వంతెన మీదుగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. పరదాలు కప్పకుండా ఇష్టారాజ్యంగా రవాణా చేస్తుండటంతో కంట్లో ఇసుక రేణువులు పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. సూచనలు చేస్తామని డీటీ మురళీకృష్ణ చెప్పారు. - న్యూస్‌టుడే, కొత్తూరు

కాలిపోయే వరకు కాంతులే..!

నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామధేనువు ఎస్టీ కాలనీలో వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతున్నాయి. దీంతో బల్బులు వేగంగా పాడవటమే కాకుండా పంచాయతీకి విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపాలు రాత్రి మాత్రమే వెలిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బందికి తెలియజేస్తామని పంచాయతీ కార్యదర్శి లావణ్య పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, నందిగాం

కోర్కెలను జయిస్తే మానసిక ప్రశాంతత

సారవకోట, న్యూస్‌టుడే: కోర్కెలను జయించినప్పుడే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ప్రవచనకర్త కృష్ణచైతన్య పేర్కొన్నారు. కిన్నెరవాడలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో అర్చకుడు సిద్ధయ్య స్వామి ఆదివారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచి పద్మావతి పాల్గొన్నారు

ఘనంగా ఏకాహం

నరసన్నపేట, న్యూస్‌టుడే: మాఘమాస పౌర్ణమి సందర్భంగా స్థానిక కలివరపుపేటలోని శిర్డీ సాయి మందిరంలో ఆదివారం అర్ధ ఏకాహం జరిగింది. భజన సేవాసంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్.కృష్ణ, గొండు స్వామిబాబు, నీలం పాల్గొన్నారు.

ధర్నా విజయవంతం చేయాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు సోమవారం సచివాలయాల ఎదుట నిర్వహించే ధర్నా విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగరాపు సింహాచలం స్పష్టం చేశారు. మెట్టూరు బిట్-3 పంచాయతీ పరిధిలో చట్టం మార్పు వల్ల జరిగే నష్టాలపై ఆదివారం అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2న సచివాలయాల్లో, 5న తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని తెలిపారు.

భూ తగాదాపై కేసు నమోదు

పాతపట్నం, న్యూస్‌టుడే: కె.గోపాలపురం గ్రామానికి చెందిన టంకాల ఆనందరావు ఆదివారం తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లారు. పాత గొడవల నేపథ్యంలో కలమట జనార్దనరావు, కలమట లింగరాజు, కలమట నారాయణరావుతో పాటు మరో నలుగురు అతనితో వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు. దీంతో ఆనందరావు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కె.శ్రీరామ్మూర్తి తెలిపారు.

ఇది అభివృద్ధి బడ్జెట్

నరసన్నపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు దీని ద్వారా మంచి జరుగుతుందన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ❖ కేంద్ర బడ్జెట్‌పై భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ఇది ఉపకరిస్తుందని, అందరూ ఆ దిశగా అడుగులేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆరోగ్యం నిండుగా.. ఆదాయం మెండుగా

ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల ఆసక్తి

ఎం.ఎల్.పురం సమీపంలో జీవామృతం తయారు చేస్తున్న రైతులు

వ్యవసాయంలో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నా.. పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ విధానాలపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. - న్యూస్‌టుడే, హిరమండలం

రసాయన ఎరువులకు దూరం

హిరమండలం, కొత్తూరు, ఎల్ఎన్‌పేట, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో 11 ప్రకృతి వ్యవసాయ యూనిట్లు, 53 గ్రామ సంఘాలున్నాయి. 10 వేల ఎకరాల్లో వరి పంటతో పాటు మొక్కజొన్న, చిక్కుడు, మినుము, పెసర, చిరుధాన్యాలు, పసుపు, కాకర, సొరకాయి, ఆకు కూరలు, కంది, నువ్వులు, ఇతర పంటలు ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు సాగు చేస్తున్నారు. విత్తనాలు వేసిన పుటి నుంచి పంట కోతకొచ్చే వరకు ఏ దశలోనూ పురుగు మందులు, రసాయనాలు ఉపయోగించే దాఖలాలు కనిపించవు.

క్షేత్రస్థాయిలో అవగాహన

కొత్తూరు డివిజన్ పరిధిలో 9 మంది యూనిట్ ఇన్‌చార్జిలు, 44 మంది ఐసీఆర్పీలు, ఇద్దరు డీఎంఎంటీలు, ఇద్దరు ఎంటీలు విధులు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంలో సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు. అనంతరం ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో వారు ఎంపిక చేసుకున్న పంటలనే పండించేలా చూస్తున్నారు.

డిమాండ్ పెరిగింది

సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. రైతులు సైతం ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. గ్రామాల్లో చైతన్యం కల్పించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. - పి.సత్యనారాయణ, డీపీఎం, శ్రీకాకుళం, బి.రాజగోపాల్, ఏడీ, కొత్తూరు

పనికిరాని మొక్కల తొలగింపు

స్పందనకు వందనం

జలుమూరు, న్యూస్‌టుడే: జర్జంగి- పింద్రువాడ రహదారిలో చల్లవానిపేట, జలుమూరు మధ్య ధర్మారావు తోట మలుపు వద్ద పనికిరాని మొక్కలు పెరిగి పోవడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. సమస్యపై గత నెల 26న ప్రచురితమైన 'ప్రాణాలు పోతున్నా పట్టదా..?' శీర్షికతో వార్త ప్రచురితమవడంతో ర.భ.శాఖ డీఈ తిరుపతిరావు స్పందించి, చర్యలు తీసుకున్నారు.

ఎట్టకేలకు పనులు ప్రారంభం

జలుమూరు, న్యూస్‌టుడే: కళింగపట్నం- పాతపట్నం 326ఏ జాతీయ రహదారి నుంచి చేపట్టిన తలతరియా రోడ్డు పనులు పది రోజులుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కంకర వేసి వదిలేయడంతో రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నామని చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను జేఈ లావణ్య దృష్టికి తీసుకెళ్లగా.. పనులు పునఃప్రారంభించారు.

ఆధ్యాత్మిక శోభ

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: మాఘమాస పౌర్ణమి సందర్భంగా టెక్కలిలోని పలు ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భవానీనగర్‌లోని శివదుర్గాదేవి మరకత లింగేశ్వర ఆలయంలో వేకువ జాము నుంచే అభిషేకాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాత జాతీయ రహదారిపై ఉన్న సూర్యనారాయణస్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ కనిపించింది.

శ్రద్ధాంజలి



మంచితనం, మంచి వ్యక్తిత్వం కలిగి, సమాజంలో మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించిన మీరు మా నుండి దూరమైనను మీ మధురస్మృతులు మరువలేకున్నాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భార్య: శ్రీమతి పోలాకి రమణమ్మ
కుమారులు - కోడళ్లు
పోలాకి గంగాధరరావు - శార్వాణి
పోలాకి నాగేశ్వరరావు - నాగరాణి
కుమార్తెలు - అల్లుళ్లు
కోరాడ వనజాక్షి - కోరాడ ప్రకాశరావు
యిసై విజయ - యిసై దశరథరావు
పట్టకూళ్ల తిరివేణి - పట్టకూళ్ల తిరుమలకుమార్
అన్నయ్యలు - వదినలు, తమ్ముళ్లు - మరదళ్లు, బావలు - అక్కాచెల్లెళ్లు, మనుమలు - మనుమరాళ్లు మరియు బంధుమిత్రులు
కీ.శే. పోలాకి సూర్యనారాయణ గారు
కాపుతెంబూరు గ్రామం, నందిగాం మండలం
జననం: 08-04-1935 మరణం: 21-01-2026
పెద్దకర్మ: తేది 02-02-2026 సోమవారం మ॥ 12 గంటల నుండి కాపుతెంబూరు గ్రామంలో మా స్వగృహము నందు జరుగును.

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

నయనానందకరం.. నీలలోహితుని కల్యాణ వైభవం

కల్యాణం నిర్వహిస్తున్న వైదిక సిబ్బంది

గార, న్యూస్‌టుడే: గార మండలం శాలిహుండం కొండపై కాళీయమర్ధన వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం నయనానందకరంగా ఆదివారం జరిగింది. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో వైదిక సంప్రదాయంగా ఈ క్రతువును ప్రారంభించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వేదమంత్రోచ్చారణలు, గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రుక్మిణి.. సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులను వేర్వేరు ఆసనాలపై ఉంచి క్రతువు నిర్వహించారు.

పీజీ పేట సముద్రతీరానికి పోటెత్తిన భక్తులు

మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం గ్రామీణ మండలం పీజీపేట సముద్రతీరానికి భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళం నగరంతో పాటు పరిసర గ్రామాల భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. సంప్రదాయం ప్రకారం తీరంలో పూజలు నిర్వహించారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో పతకాలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: జాతీయస్థాయి పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. గత నెల 29వ తేదీ నుంచి ఆదివారం వరకు డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో 3వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు పతకాలు అందుకున్నారు. వీరిలో సహస్ర, పూర్వి అవిక, జశ్వంత్‌లు రజత పతకాలు సాధించగా.. రుత్విక, పావని, అర్జున్, షాన్‌ఫిన్‌హాస్, సోహిత్‌వర్ధన్ కాంస్య పతకాలు అందుకున్నారు.

పతకాలు సాధించిన క్రీడాకారులతో శిక్షకులు

అభివృద్ధికి దూరం.. పట్టించుకోని యంత్రాంగం

● మూడేళ్లుగా నిలిచిన విజయాదిత్య ఉద్యాన పునరుద్ధరణ పనులు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

శ్రీకాకుళం నగరవాసులకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు నిర్మించిన విజయాదిత్య ఉద్యానం పునరుద్ధరణ పనులు కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు నగరపాలక సంస్థ సంయుక్తంగా సీపన్నాయుడు పేట సమీపంలో నిర్మించిన ఈ పార్కు పునరుద్ధరణకు రూ.2.02 కోట్ల అమృత్ 2.0 నిధులు కేటాయించారు. రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగేళ్ల కిందట అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికీ పూర్తికాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధికి నోచుకోని విజయాదిత్య పార్కు

➤: గతంలో ఈ ఉద్యానంలో బోటు షికారు, చుట్టూ కాలిబాటలు, పిల్లలు ఆటవస్తువులు, క్యాంటీన్, విద్యుత్తు సౌకర్యం, సేదతీరేందుకు బెంచీలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పచ్చని చెట్ల నడుమ నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులతో పదేళ్ల కిందట నిత్యం సందడిగా ఉండేది. ఇక్కడ ఒప్పంద పద్ధతిన సిబ్బంది కూడా విధులు నిర్వహించే వారు. పర్యాటక శాఖ క్రమేపీ ఈ పార్కు నిర్వాహణను విస్మరించడంతో పాటు సిబ్బందిని తొలగించింది. ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఉద్యాన స్థలం ఉండటంతో నిర్వహణ కొరవడి ప్రస్తుత స్థితికి చేరుకుంది. ఉన్న మౌలిక వసతులన్నీ అధ్వానంగా మారడంతో సందర్శకులకు దూరమై పార్కు ఆనవాళ్లు కోల్పోయింది.

➤చెరువు గర్భంలో ఉన్న పూడిక, తూటాలకు తొలగించడంతో పాటు కాసారం గట్టుపైన ఉన్న పనికిరాని మొక్కలు, వ్యర్థాలను తొలగించి చుట్టూ ఇనుప కంచెను, గేట్లు కూడా అమర్చడంతో పాటు టైల్స్‌తో కాలిబాటలు నిర్మించారు. ప్రతిపాదనల్లో భాగంగా పార్కులో పిల్లల ఆటవస్తువులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కానీ దీనిపై గుత్తేదారు అలసత్వం వహించడంతో వైకాపా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో ఈ పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉండే ఉద్యానం నిర్వాహణను రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ఏళ్ల తరబడి విస్మరించడంతో నేడు శిథిలావస్థకు చేరుకుంది.

పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తాం

పర్యాటక శాఖ సమన్వయంతో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పనులు పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– కమలాకర్, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

?: పట్టణ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌లను కొందరు ఆక్రమించడంతో నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నాం.

- నారాయణరావు, స్థానికుడు

● పరిశీలించి, చర్యలు చేపడతాం. **- టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస**

?: పార్వతీశంపేటలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగటం లేదు. రామకృష్ణ, స్థానికుడు.

● రోజూ పారిశుద్ధ్య పనులు జరిగేలా సిబ్బందికి ఆదేశిస్తాం. **-జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస**

– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

నేడు ఎచ్చెర్లలో విద్యుత్తు అదాలత్

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్న విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు అదాలత్ నిర్వహిస్తున్నట్లు డీఈఈ ఎస్.శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ మోటార్ల కనెక్షన్లో జాప్యం, విరిగిన, పాడైన స్తంభాలు, నియంత్రికల్లో లోపాలు, లోవోల్టేజ్ తదితర సమస్యల ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

స్నేహితుడి కుటుంబానికి భరోసా

ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను కుటుంబానికి అందజేస్తున్న దాతలు

పొందూరు గ్రామీణం, పొందూరు: పొందూరు మండలంలోని కింతలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1991-92 లో పదోతరగతి పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. తమతో పాటు చదువుకున్న పైడి వెంకటరావు, అతని భార్య రాజులమ్మ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుసుకుని వారి పిల్లలకు రూ.50,000 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు.

నవ్యాంధ్ర నిర్మాణానికి బడ్జెట్ దోహదం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. విభజన హామీలతో పాటు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర కట్టుబడి ఉందని బడ్జెట్ నిరూపించిందన్నారు. అమరావతి రాజధానికి నిధుల కేటాయించడం, సమీకృత పట్టణాభివృద్ధికి, పట్టణ తాగునీరు. మురుగునీటి నిర్వహణకు గ్రామీణ రహదారుల ప్రాజెక్టు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం వంటి పథకాలకు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు.

నిధులు వచ్చే.. పనులు మరచే..

పై చిత్రంలో కనిపిస్తుంది రావివలస గ్రామానికి చెందిన ఓ రైతు మెట్టు పొలంలో తవ్విన పంట కుంట. ఉపాధి పథకం నిధులు రూ.55,451 కేటాయించారు. పని పూర్తి చేయకుండానే నిధులు చెల్లించినట్లు వివరాలు తెలిపే బోర్డుపై గుర్తించారు. పని ఎప్పుడు ప్రారంభి, ముగింపు చేశారో దానిపై రాయలేదు. ఈ విషయమై ఎంపీడీవో ఎం.పావని వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

కాలువలు నిర్మించరూ

ఆమదాలవలస మండలం దివంజిపేట గ్రామంలో కాలువలు లేక పోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాడుక నీరు రోడ్డుపైకి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలువలు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు చేశాం, నిధులు మంజూరైన వెంటనే కాలువలు నిర్మాణం చేపడతాం. -గోపాలరావు, ఈవోపీఆర్డీ, ఆమదాలవలస

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

వ్యర్థాలతో అవస్థలు..

పొందూరు మండలం కింతలి గ్రామంలో సచివాలయం ఎదురుగా, ప్రాథమిక పాఠశాల దగ్గరలో వ్యర్థాలు, చెత్త, రోడ్డు పక్కనే వేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, గ్రామస్థులు, విద్యార్థులు ముక్కుమూసుకొని వెళ్లాల్సి వస్తోంది. ఈ మార్గంలో వ్యర్థాలు వేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

చెట్టే విద్యుత్తు స్తంభం

సరుబుజ్జిలి మండలంలోని పాలవలస దుర్గమ్మ గుడి వద్ద విద్యుత్తు దీపాన్ని అమ్మవారుగా కొలుస్తున్న రావిచెట్టుకి ఏర్పాటు చేశారు. దానికే తీగలు చుట్టడంతో అక్కడికి వచ్చే భక్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఏఈ మహేశ్వరరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

మురుగుతో ముప్పు..

పొందూరు మండలం బానాం గ్రామ పంచాయతీ పరిధిలోని పాపిరాజుపేట గ్రామంలో మురుగు కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడంతో మురుగు నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన, దోమల బెడద తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా కార్యదర్శితో మాట్లాడి చర్యలు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

అంబటి వ్యాఖ్యలపై మండిపాటు

పొందూరు గ్రామీణం, జి.సిగడాం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జి.సిగడాం తెదేపా మండలాధ్యక్షుడు కె.రవి కుమార్ తప్పుబట్టారు. ఈమేరకు మాట్లాడుతూ సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని వాటిని దాటితే ప్రజలు సహించరని తెలిపారు.

ఘనంగా తెరవే కవిసమ్మేళనం

శ్రీకాకుళం నగరంలోని శాంతినికేతన్ కళాశాలలో ఆదివారం తెలుగు రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో నెలవారీ సాహితీ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. తెరవే క్రియాశీలక సభ్యుడు ఇద్ది పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

డొంకలపర్తలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో దళిత సంఘ నేతలు, స్థానిక నాయకులు

బూర్జ, న్యూస్‌టుడే: మండలంలోని డొంకలపర్తలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక అంబేడ్కర్ యువసేన ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల దళిత సంఘ నేతలు, బూర్జ జడ్పీటీసీ సభ్యుడు బి.రామారావు తదితరులు పాల్గొని పూలమాలతో నివాళులర్పించారు.

ముంపు రాకముందే మేల్కోండి..

● వంశధార, నాగావళి నదుల పరీవాహక ప్రజలకు ఏటా తప్పని ఇబ్బంది

● వంతెనలు నిర్మించాలని వేడుకుంటున్న స్థానికులు

న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

ఆమదాలవలస నియోజకవర్గంలోని వంశధార, నాగావళి నదులు పరిసరప్రాంతాల్లో వంతెనలు లేక వరదలు వచ్చే సమయంలో ఏటా రాకపోకలు నిలిచిపోతుంటాయి. వర్షాలు కురిసిన సమయాల్లో ఆర్టీసీ బస్సులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఆ సమయంలో వంతెనలు నిర్మిస్తామని నాయకులు చెప్పడం ఆతర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. ముందుగానే మేల్కొని చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

● సరుబుజ్జిలి మండలం వంశధార నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న కూనజమ్మన్నపేట, శాస్త్రులపేట, పెద్దసవలాపురం, పురుషోత్తపురం, పెద్దమాలపేట, పాలవలస తదితర గ్రామాల ప్రజలు భారీ వర్షాలు కురిసినా, నదిలో నీరు ఉప్పొంగినా నాలుగు రోజులపాటు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతుంటారు. వంతెనల నిర్మాణాలకు ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు ముందుకు వెళ్లడం లేదని పలువురు వాపోతున్నారు.

● ఆమదాలవలస మండలంలోని నాగావళి, వంశధార నది పరిధిలో పలు గ్రామాల వద్ద వంతెనలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నదుల్లో నీరు పొంగినప్పుడు చీమలవలస, కొర్లకోట, దూసి, కనుగులవలస, చెవ్వాకులపేట, రామచంద్రాపురం, తమ్మయ్యపేట, తోటాడ, నెల్లిపర్తి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కూనజమ్మన్నపేట వద్ద రక్షణ లేని లోలెవల్ వంతెన

● పొందూరు మండలంలోని గోరింట, బానాం, కనిమెట్ట, తండ్యాం తదితర గ్రామాల పరిధిలో ఉన్న వారధులు అభివృద్ధికి నోచుకోలేదు. రెల్లిగెడ్డ పరీవాహక ప్రాంతంలో గోకన్నపల్లి, తాడివలస, లైదాం తదితర గ్రామాల పరిధిలో వర్షాకాలంలో వీరి ఆవేదనకు అంతులేకుండా పోతుంది. బూర్జ మండలంలోని నారాయణపురం నుంచి గుత్తావల్లి, బూర్జ నుంచి నీలాదేవిపురం, పణుకుపర్త నుంచి అల్లెన తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రతిపాదనలు పంపించాం..

గ్రామాల్లో ఆర్అండ్‌బీ రహదారుల పరిధిలో వంతెనల సమస్య ఉండటం వాస్తవమే. వాటిని ఇటీవల పరిశీలించాం. ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లాం. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

– గణపతిరావు ఆర్అండ్‌బీ డీఈ

బీవైసీ కమిటీ సభ్యుడిగా వెంకట రమణ

పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌తో కాయితీ వెంకట రమణ

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే : బీవైసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదపాడుకు చెందిన కాయితీ వెంకట రమణను బీవైసీ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా, పానిల ప్రసాద్‌ని జిల్లా కన్వీనర్‌గా ఆదివారం నియమించారు.

బీజెవైఎం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌ఛార్జిగా ఎరుకునాయుడు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: భారతీయ జనతా యువ మోర్చా(బీజెవైఎం) ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌ఛార్జిగా కె.ఎరుకునాయుడుని ఆ విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సునీల్ రెడ్డి నియమించారు. రాష్ట్ర కమిటీ పలు విభాగాల నియామకాల్లో భాగంగా విశాఖపట్నం జోన్‌కు పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు ఆయన తెలిపారు.

బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం దైనందిని ఆవిష్కరణ

దైనందినిని ఆవిష్కరిస్తున్న బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు రాజశేఖర్ తదితరులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం నాయకులు 2026 దైనందినిని ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.పోలినాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాంబాబుపై దాడి అప్రజాస్వామికం

రణస్థలం, న్యూస్‌టుడే : వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడి అప్రజాస్వామికమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఆయన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. మండలాధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆమదాలవలస మండలం కొత్తవలసలో బాధితులకు చెక్కు అందజేస్తున్న కూన ప్రమీల

ఆమదాలవలస గ్రామీణం, బూర్జ, న్యూస్‌టుడే: ఆమదాలవలస, బూర్జ మండలాల్లోని పలుగ్రామాల్లో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీలా ఆదివారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కొత్తవలసలో గురుగుబెల్లి అన్నపూర్ణకు రూ.1.36 లక్షలు, కొమనగిరి మనోజ్‌కు రూ.52 వేలు, వంజంగిలో మెండ రమణారావుకు రూ.88 వేలు, పైడి భవానీకి రూ.47 వేల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ప్రాజెక్టు ఛైర్మన్ సనపల డిల్లేశ్వరరావు తెదేపా నాయకులు పాల్గొన్నారు. బూర్జ మండలంలో చిన్నలంకాం బాధితులకు రూ.90 వేలు చెక్కులు పంపిణీ చేశారు. మార్క్‌ఫెడ్ డైరెక్టరు ఆనెపు రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలి

రణస్థలం, న్యూస్‌టుడే : లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఈనెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు పేర్కొన్నారు. ఆదివారం రణస్థలంలో కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

కరపత్రాలు ప్రదర్శిస్తున్న సీఐటీయూ నాయకులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేత శ్రీకాకుళం

బహుమతి అందిస్తున్న తెదేపా నాయకులు మేరుగు బాపునాయుడు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పూడిమడకలో బీచ్‌బాయ్స్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచింది. రెండురోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో ద్వితీయస్థానంలో పూడిమడక జట్టు, తృతీయస్థానంలో అనకాపల్లి నిలిచాయి. విజేతలకు నాయకులు మేరుగు బాపునాయుడు, మేరుగు ప్రవీణ్‌కుమార్, వెంకటరావు, పొన్నమళ్ల కొండబాబు, పోలార్పు పారునాయుడు తదితరులు నగదు బహుమతులను అందజేశారు.

బూర్జ యువకుడికి డాక్టరేట్

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ మండల కేంద్రానికి చెందిన పాలకొండ సింహాచలానికి తమిళనాడులోని ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూరులో శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. సుమారు 15 ఏళ్లుగా తాను చేస్తున్న సామాజిక సేవలకుగాను ఈ గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ఆకాంక్షలను నీరుగార్చిన కేంద్ర బడ్జెట్

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విద్యార్థుల ఆకాంక్షలను కేంద్ర బడ్జెట్ నీరుగార్చిందని ఎస్ఎఫ్ఐ నాయకులు చందు, ఖగేష్‌లు విమర్శించారు. దశాబ్దాలుగా విద్యార్థి లోకం డిమాండు చేస్తున్నట్లుగా జీడీపీలో 6 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడంలో విఫలమైందన్నారు. కేవలం 0.3 శాతం మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు.

ఏటీఎం పద్ధతిలో అధిక ఆదాయం

రణస్థలం, న్యూస్‌టుడే: సేంద్రియ సాగులో ఏటీఎం పద్ధతి అవలంబిస్తే అధిక ఆదాయం పొందవచ్చని మాస్టర్ శిక్షకుడు కంభపు కృష్ణ అన్నారు. చిల్లపేట ఎర్రవరం గ్రామంలో 20 సెంట్లు పరిధిలో ఏటీఎం విధానంలో కూరగాయల సాగుపై రైతులకు శిక్షణనిచ్చారు. మొత్తం 18 రకాల మొక్కలను, విత్తనాలను వేయించారు. రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్న మాస్టర్ శిక్షకుడు కంభపు కృష్ణ

సీజన్ ఏదైనా లక్ష్యం ఒక్కటే

రబీలోనూ ఈ-పంట నమోదు పెరిగేలా అధికారుల కృషి

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు సాగుచేస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు, ఎరువుల పంపిణీ, సాగునీటి విడుదల, విపత్తుల సమయంలో రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఈ-పంట నమోదు తప్పనిసరి. ప్రస్తుతం సాగు చేస్తున్న పంట, రైతుల వివరాలను సేకరించి, జియో ట్యాగింగ్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ-పంట అనేది ప్రతి రైతుకు ప్రధాన గుర్తింపు. జియో ట్యాగింగ్‌తో పొలంలో ఏ పంట వేశారో తెలుస్తోంది. సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలు, ఎవరికి ఎంత ఎరువుల పంపిణీ చేయాలన్న వివరాలు తెలుసుకోవచ్చు.

పెద్దపాడులో ఈ-కేవైసీ చేస్తున్న సిబ్బందితో ఏవో నవీన్

అవగాహన కల్పిస్తున్నాం

ఈ-పంట నమోదు ప్రక్రియలో పారదర్శకతే ప్రధాన లక్ష్యం. రైతుల ప్రయోజనం కోసం మూడు దశల్లో అవగాహన కల్పిస్తుంది. క్షేత్రస్థాయి సందర్శన, ఫొటో క్యాప్చరింగ్, ఈ-కేవైసీ నమోదు ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ సచివాలయ పరిధిలోని ఆర్ఎస్‌కే సహాయకుడు పొలాన్ని సందర్శించే ముందు రైతు చరవాణులకు సమాచారాన్ని చేరవేస్తారు. సాగులో ఉన్న పంటతో రైతు ఫొటోను యాప్‌లో ప్రవేశపెడతారు. ఇదంతా జీపీఎస్ కోఆర్డినేటర్‌తో అనుసంధానమై ఉంటుంది. చివరిగా రైతు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ద్వారా పూర్తవుతాయి.

నెలాఖరుకు పూర్తి...ఇప్పటికే శ్రీకాకుళం మండల పరిధిలోని రబీలో 6,700 ఎకరాలు పంట వేశారు. అందులో 3,900 ఎకరాలు పూర్తి చేశాం. ఖరీఫ్‌లో 19 వేల ఎకరాలు చేశాం. ఇప్పుడు కూడా అదే లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకున్నాం. రైతుల సహకారం ఉంటే మరింత వేగవంతంగా ఈ- పంట నమోదు ప్రక్రియ పూర్తి చేస్తాం.

– పి.నవీన్, మండల వ్యవసాయ అధికారి

మూడు వారాలుగా వదిలేశారిలా..



శ్రీకాకుళం గ్రామీణ మండలం శిలగాంసింగువలస నుంచి అలికాం మీదుగా ఉన్న తాగునీటి పైపు మరమ్మతులకు గురికావడంతో భారీ గుంత తవ్వారు. పనులు పూర్తి చేసినా యథావిధిగా నీరు బయటకు రావడంతో మూడు వారాలుగా అలాగే వదిలేశారు. దీంతో ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది తప్పలేదు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ వెంకటేశ్వరరావును సంప్రదించగా పైపు మరమ్మతులు చేసి గుంతను పూడ్చివేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

భక్తిశ్రద్ధలతో మాఘ పౌర్ణమి పూజలు

బలగ: కాలభైరవాలయంలో

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం నగరంలో పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ● వంశధార నదీ తీరంలోని చిం దత్తనాథ క్షేత్రంలో ఉదయం సామూహిక లలిత సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, గాయత్రి హోమం కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.● బలగ కాలభైరవాలయంలో గణేష్ స్వామి ఆధ్వర్యంలో సిరి పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం జాతీయ రహదారి బుడుమూరు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున 5 గేదెలను అక్రమంగా తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... కంచిలి మండలం నుంచి విజయనగరం జిల్లా అలమండ పశువుల సంతకు రవాణా చేస్తున్న డ్రైవర్ బి.లోకేశ్వరరావు, యజమాని షణ్ముఖరావు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామని ఎస్సై కె.అప్పలసూరి పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను గుజ్జింగివలస గోశాలకు చేర్చామన్నారు.

(c) eenadu

తిరుమలలో ఘనంగా మాఘపౌర్ణమి గరుడసేవ



తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం మాఘమాస పౌర్ణమి గరుడసేవ కనులపండువగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. జీయంగార్లు, ఇన్‌ఛార్జి ఈవో వెంకయ్యచౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 8 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శనివారం శ్రీవారిని 76,935 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.20 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం 15 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం వేకువజామున మూడు నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో రెండువేల టోకెన్లు జారీ చేశారు.

తితిదే పాలకమండలి సమావేశం వాయిదా

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ కావడంతో సోమవారం జరగాల్సిన పాలక మండలి సమావేశం వాయిదా పడింది. ముద్దాడ రవిచంద్ర ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమావేశం తేదీ ఖరారు చేసి అజెండాలోని అంశాలపై చర్చించే దిశగా ఆలోచిస్తున్నారు.

ప్రగతి పొద్దు.. హైస్పీడ్ పద్దు

- రైల్వే కారిడార్లతో పారిశ్రామిక అనుసంధానం
- ఉమ్మడి చిత్తూరుకు నిర్మలమ్మ బాసట

ఈనాడు డిజిటల్, తిరుపతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది. ప్రధానంగా పర్యాటకం, పారిశ్రామిక అనుసంధానం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పులికాట్ సరస్సు అభివృద్ధికి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆధునిక హంగులు సమకూర్చేలా చేసిన ప్రతిపాదనలు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు నగరాలకు ముఖద్వారంగా ఉన్న మన జిల్లా మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు వెళ్లనుండటం పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా శ్రీసిటీ వంటి సెజ్‌లకు వరంగా మారనుంది. బడ్జెట్ ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు దక్కిన ప్రాధాన్యతలపై 'ఈనాడు' ప్రత్యేక కథనం.

ఆధ్యాత్మిక హంగులు

శ్రీవారి ఆలయంతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతికి కేంద్రం శుభవార్త చెప్పింది. నగరాలను 'ఎకనామిక్ రీజియన్స్'గా మార్చడంతోపాటు ప్రముఖ ఆలయ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించింది. దీనివల్ల తిరుపతిలో రవాణా, భక్తులకు వసతి, ఆధునిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులు మంజూరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది 'స్పిరిచ్యువల్ టూరిజం' సర్క్యూట్‌కు జీవం పోయనుంది.

రోజూ వచ్చే భక్తులు : 65-80 వేల మంది, బస్సుల రాకపోకలు : రెండు వేలు

పులికాట్‌కు పర్యాటక కళ

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నిధులు కేటాయించనుంది. ఇక్కడ 'పక్షుల వీక్షణ ట్రైల్స్' ఏర్పాటు చేయనున్నారు. ఏటా వేలాదిగా విచ్చేసే ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు ఇది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించనుంది. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి పెరగనుంది.

ఏటా వచ్చే వలస పక్షులు : 2 లక్షలు, పర్యాటకులు : 5 లక్షల మంది, మత్స్యకారులు : 50 వేల మంది

ఉద్యాన చేయూత

వ్యవసాయ, అటవీ రంగానికి సంబంధించి బడ్జెట్‌లో జిల్లాకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి. తీరప్రాంత మండలాలైన సత్యవేడు, వరదయ్యపాళెం తదితర ప్రాంతాల్లో కొబ్బరి, జీడిమామిడి, కోకో పంటల సాగుకు ప్రత్యేక పథకాలు కలిసిరానున్నాయి. ఇది ఆయా ప్రాంతాల రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది.

కొబ్బరి సాగు : 520 ఎకరాలు, రైతులు 650 మంది

బాలికల విద్యకు భరోసా

మహిళా సాధికారతలో భాగంగా.. 'ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్' ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు మూడు కొత్త హాస్టళ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఇది వరం కానుంది.

మూడు జిల్లాల్లోని హాస్టళ్లు : 84, విద్యార్థినులు : 7,063 మంది

రయ్.. రయ్‌మంటూ

బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లలో రెండు జిల్లాకు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు: ఈ రెండు ప్రతిష్ఠాత్మక కారిడార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా లేదా జిల్లా సరిహద్దుల నుంచే వెళ్తాయి. ఇది గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కుప్పం ప్రాంతాల కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. పెట్టుబడుల ప్రవాహం పెరగనుంది.

రోజూ రైళ్ల రాకపోకలు : 90, ప్రయాణికులు : 1.20 లక్షల మంది

ఎలక్ట్రానిక్ హబ్‌గా..

టైర్-2, టైర్-3 నగరాల్లో ఎంఎస్ఎంఈలకు సాయం చేసేందుకు 'కార్పొరేట్ మిత్ర'ను నియమించనున్నారు. దీనివల్ల చిత్తూరు, మదనపల్లిలోని చిన్న వ్యాపారులకు లైసెన్సింగ్, పన్నుల చిక్కులు తప్పుతాయి. ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఎలక్ట్రానిక్ హబ్‌గా ఉన్న శ్రీసిటీకి, రేణిగుంట పారిశ్రామిక క్లస్టర్లకు వరంగా మారనుంది.

శ్రీసిటీ పరిధిలోని కంపెనీలు : 245, కార్మికులు : 70 వేలమంది

సౌర సిరులు

సోలార్ ప్యానెళ్ల తయారీలో వాడే 'సోలార్ గ్లాస్'పై 7.5% కస్టమ్స్ డ్యూటీని రద్దు చేయడంతో శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి వ్యయం తగ్గనుంది. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌పై రాయితీలు ఇవ్వడంతో సౌర విద్యుత్తును దాచుకుని వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. గ్రోత్ ఫండ్, లిక్విడిటీ సపోర్ట్‌తో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ఎంఎస్ఎంఈ యూనిట్లు : 11,500, కార్మికులు : 89 వేల మంది

కారిడార్లు, పన్ను తగ్గింపు సానుకూలాంశాలు

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో ఈప్రాంతం అభివృద్ధికి బాటలు పడతాయి. సోలార్ ప్యానెళ్లపై పన్నులు తగ్గిస్తామనడం మంచి పరిణామం. దీనివల్ల ఇంధన రంగంలో సామాన్యులకు మేలు జరుగుతుంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సరైన నిధులు కేటాయించలేదు. సాగునీటి రంగంపై మరింత దృష్టిపెట్టి ఉండాల్సింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. పన్నులు సరళీకరిస్తేనే ఐటీ వంటి రంగాలు పుంజుకుంటాయి.

- మంజునాథ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు

జనంలో తిరిగితేనే నాయకులవుతారు

- స్థానిక ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు
- సీఎం చంద్రబాబు

సంజీవని ప్రాజెక్టు వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలు తెలుసుకొంటున్న సీఎం చంద్రబాబు

శాంతిపురం, కుప్పం, పట్టణం, న్యూస్‌టుడే: తన చుట్టూ కాకుండా.. జనంలో తిరిగితేనే నాయకులుగా చలామణి అవుతామన్న విషయాన్ని తెదేపా శ్రేణులు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం శాంతిపురం మండలం తులసినాయనపల్లె వద్ద కుప్పం నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజలతోపాటు పార్టీ కోసం పనిచేసే వారికి ఎవరి సిఫార్సులు అవసరం లేకుండానే పదవులు వెతుక్కొంటూ వస్తాయని స్పష్టం చేశారు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం..

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేయడమే లక్ష్యంగా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుమ్మిశి పంచాయతీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించి.. స్థానికుల డిజిటల్ హెల్త్‌కార్డులు పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సమీక్షించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలతో సీఎం ముఖాముఖి నిర్వహించి.. అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. తుమ్మిశికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో చనిపోవడంతో.. కుటుంబానికి రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.

కార్యకర్తలే కొండంత బలం

తెదేపాకు కార్యకర్తలే కొండంత బలం.. అని చంద్రబాబు అన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడటం తెదేపాకే సాధ్యమన్న విషయాన్ని శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా ఛైర్మన్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎంతటి వారైనా సహించను..

ఎవరూ ఏమి చేస్తున్నారన్నది నాకు తెలుస్తోంది. అనేక విధాలుగా సమాచారాన్ని తెప్పించుకుంటున్నా.. వారంలో మూడుగంటలు కుప్పానికి సంబంధించి సమాచారంపై విశ్లేషణకు కేటాయిస్తున్నా.. ప్రతి నాయకుడు, కార్యకర్త ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నా.. అలా అని అక్రమ సంపాదన చేస్తే ఎవరినీ ఉపేక్షించను అంటూ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక శివపురంలోని సొంతింట్లో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. 'పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ పదవులు ఇవ్వడం జరిగింది.. ఆ పదవులకు న్యాయం చేసేలా పనిచేయండి' అన్నారు. రెస్కో పరిధిలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమ నియామకాలపై నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. వాటిపై తగు నివేదిక ఇవ్వాలన్నారు.

సభలో మాట్లాడుతున్న సీఎం

సీఎంకు సాదర వీడ్కోలు

కుప్పంలో మూడురోజుల పర్యటన ముగించుకొని తిరుగుపయనమైన సీఎం చంద్రబాబుకు జిల్లా, స్థానిక నాయకులు, అధికారులు, తెదేపా శ్రేణులు సాదర వీడ్కోలు పలికారు. సాయంత్రం 5.58 గంటలకు డొంకుమాకులపల్లె వద్ద హెలిపాడ్‌కు చేరుకున్న చంద్రబాబు బెంగుళూరుకు బయల్దేరారు.

ఇటు 1.0.. అటు 2.0

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: ఇళ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో మంజూరై సమస్యలు లేని లేఅవుట్లలో సాధ్యమైనంత త్వరగా గృహప్రవేశాలు చేయించేలా చర్యలు వేగవంతం చేసింది. ఇదే సమయంలో 2.0 పథకం అమలులోనూ వేగం పెంచనుంది. జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వివిధ దశల్లో 21,320 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.0లో మిగిలిపోయిన 18,943 నిర్మాణాలు ఉగాదిలోపు పూర్తిచేయాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా గృహనిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ అప్రమత్తం చేశారు. ఆప్షన్-3 కింద గుత్తేదారులు చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు సైతం పర్యవేక్షించనున్నారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో కొత్తగా కలిసిన రైల్వేకోడూరుపైనా అధికారులు దృష్టిసారించారు. ఇదే సమయంలో 2.0 పథకం కింద మంజూరైన 1,608 నిర్మాణాలు సమాంతరంగా పూర్తిచేయనున్నారు.

ఉగాదిలోపు 20,551 నిర్మాణాలు పూర్తయ్యేలా కార్యాచరణ

లక్ష్యాలు పూర్తి చేస్తాం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. గడువులోపు పూర్తిచేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు గుర్తించి సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా లబ్ధిదారులకు అండగా ఉండేలా సిబ్బందిని ఆదేశించాం. నిర్లక్ష్యం వహించే గుత్తేదారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సైతం ఉన్నతాధికారులు ఆదేశించారు. **- శ్రీనివాసరావు, పీడీ, జిల్లా గృహ నిర్మాణశాఖ**

త్రిశూలం స్నానంలో అర్చకులు, అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు

పుష్కరోత్సవం.. పులకించిన భక్తజనం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సువర్ణముఖి పుష్కరోత్సవంతో ఆదివారం నదీతీరం శివనామస్మరణతో మారుమోగింది. ముందుగా పంచమూర్తులైన శ్రీవినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులు నదీ తీరానికి వేంచేబు చేశారు. అన్ని నదులకు 12 సంవత్సరాలకు వస్తే సువర్ణముఖికి ఏటా పుష్కరమే. శివనామస్మరణల మధ్య త్రిశూలస్నాన మహోత్సవం జరిపారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్, ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి పాల్గొన్నారు.

పూత రాక రసాయనాల పోత

- మామిడి రైతులకు తప్పని భారం

రసాయనిక మందులు పిచికారీ చేస్తున్న రైతులు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మామిడిలో చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లాలో రసాయన మందుల పిచికారీని రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. పంట దిగుబడికి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నా ప్రతికూల వాతావరణంతో 50 శాతానికి పైగా తోటల్లో పూత రాలేదు. గతేడాది పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండ్రోజుల కిందట చిరుజల్లుల వర్షం పడింది. దీనికితోడు మంచు అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో పూత ఆశించిన మేర రావడం లేదు. లక్షన్నర ఎకరాల సాగులో వేలాదిమంది రైతులు నాణ్యమైన దిగుబడికి రసాయనిక మందులు ముమ్మరంగా పిచికారీ చేస్తున్నారు.

పెరిగిన ట్రాక్టర్ల అద్దెలు

ఈ ఏడాది మందుల పిచికారికి ట్రాక్టర్ల బాడుగ రోజుకు రూ.వెయ్యి మేర పెరిగింది. గతేడాది రోజుకు రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.6 వేలకు పెరిగింది. కూలీలకు రూ.500 నుంచి రూ.600 పెరిగింది. పంట సస్యరక్షణకు రసాయనిక మందుల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. ప్రతికూల పరిస్థితుల ఉన్నా.. పంట దిగుబడిపై గంపెడాశతో అప్పులు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

30 శాతమే పూత..

ఉష్ణోగ్రత తగ్గడం, వర్షాల కారణంగా పూత వచ్చేందుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రత పెరిగితే పూత వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. **- కోటేశ్వరరావు, ఏడీ, ఉద్యానశాఖ**

పురావస్తు కేంద్రంగా గొట్టిప్రోలు

- కేంద్ర సాంస్కృతిక శాఖ నోటిఫికేషన్

గ్రామంలోని కోటదిబ్బ

నాయుడుపేట, న్యూస్‌టుడే: మండలంలో గొట్టిప్రోలు గ్రామం సమీపంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని భారత పురావస్తు సాంస్కృతిక శాఖ ప్రాధాన్యత స్థలంగా గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆగ్నేయ దిశగా తీరప్రాంతంలోని ఈ గ్రామంలో కోటదిబ్బపై మైసూరుకు చెందిన భారతీయ పురావస్తుశాఖ 2018-19లో ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. శాతవాహనుల కాలం నుంచి పల్లవుల వరకు నిర్మించిన ఇటుకరాతి నిర్మాణాలు, పైకప్పులు, మేకులు, కలశాలు వివిధ రకాల పాన పాత్రలు, విష్ణుమూర్తి విగ్రహం, కిరీటం వంటి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. యకసిరి తిప్ప, మల్లాం సుబ్రహ్మణేశ్వర ఆలయ శిల్పసంపదను పరిగణలోకి తీసుకొని భారత పురావస్తుశాఖ ఈప్రాంతాన్ని ప్రాధాన్యత పురావస్తు స్థలంగా శనివారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కల్తీపాపం.. కదిలిన పీఠం

- సింఘాల్ మెడకు సిట్ ఉచ్చు



ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: 'ధర్మో రక్షతి రక్షితః'.. ఇది శ్రీవారి ఆలయం ముందు కనిపించే ఆదర్శ వాక్యం. కానీ, ఆ ధర్మాన్ని కాపాడాల్సిన వారే అధర్మం పక్కన చేరితే? అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, పవిత్రమైన ఏడుకొండల సాక్షిగా అపచారాలకు వంతపాడి.. కల్తీకి కవాటాలు తెరిచిన అధికారిని కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈడ్చికొట్టింది. అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, గత పాలకుల అక్రమాలకు 'తానా తందానా' అన్న అనిల్ కుమార్ సింఘాల్‌పై వేటు వేసింది.

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాడు ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్, నెయ్యి టెండర్ల నిబంధనలను సడలించడంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సిట్ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. తప్పుచేస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఈ చర్య ద్వారా గట్టి సంకేతాలు పంపింది.

పాలనలో ఉదాసీనత

2025 సెప్టెంబరు 10న ఈవోగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్.. డిప్యూటీ ఈవోల బదిలీలకు శ్రీకారం చుట్టినా వివాదాస్పదం కావడంతో మధ్యలోనే నిలిచిపోయింది. మరోవైపు తిరుమల రిసెప్షన్ విభాగంలో అత్యంత కీలకమైన ఆర్-1, ఆర్-2 పోస్టుల్లో ఇద్దరు అధికారులు ఉండాల్సి ఉండగా ఒక్కరితోనే నెట్టుకొచ్చారు.

శ్యామలరావు నిర్లిప్తతతో..

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఈఓ గా వచ్చారు.. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి గుట్టు రట్టుచేసి, నందిని నెయ్యిని పునరుద్ధరించడంలో సఫలీకృతులయ్యారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట ఘటన, ఆపై ఛైర్మన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆయన బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వచ్చిన సింఘాల్, గతంలోలాగా తల ఊపడమే తప్ప. పాలనాపరమైన వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా కొనసాగుతున్నారని ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఒకసారి ఈవోగా చేసిన వారిని రెండోసారి నియమించరు. కానీ సింఘాల్‌కు ఆ అవకాశం దక్కినా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక

తిరుపతి (కలెక్టరేట్): జిల్లాలోని మండల, రెవెన్యూ కేంద్రాలు, కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు.

నేడు డయల్ యువర్ సీఎండీ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమయం : ఉ.10- మ.12.30
నంబరు : 89777 16661

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

అనుమతులు తీసుకోకుండా రోడ్‌షోలు

- చెవిరెడ్డి సహా 41 మందిపై కేసులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై స్వగ్రామానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రోడ్‌షోలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భాస్కర్‌రెడ్డి సహా 41 మందిపై తిరుపతి రూరల్, తిరుచానూరు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు వివరాల మేరకు.. 'బెయిల్‌పై వస్తున్న చెవిరెడ్డిని రోడ్‌షో ద్వారా ఇంటికి తీసుకెళ్లేందుకు పోలీసు అనుమతులు కోరారు. శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా గుంపులుగా ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించింది. అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగింది. దీంతో పలువురి ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అంబటిపై చర్యలు తీసుకోవాలి

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట అంబటి చిత్రపటాలను చింపి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహయాదవ్ ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు.

అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేస్తున్న తెదేపా నాయకులు

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by
ఈనాడు

కల్యాణ మండపం ప్రారంభం

రిబ్బన్ కత్తిరిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు పట్టణంలోని బొమ్మదొడ్డి రోడ్డులో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ఆదివారం ప్రారంభించారు. గాలి సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యుడు ఎన్ఆర్ఐ శివప్రసాద్ నిర్మించిన ఈ మండపం ప్రారంభోత్సవంలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

చిత్తడి నేల.. పుత్తడి మేనా

పరిరక్షణతోనే జీవజాతుల మనుగడ

సూళ్లూరుపేట, నాయుడుపేట, న్యూస్‌టుడే: జీవజాతుల పరిరక్షణ, వైవిధ్యంలో జిల్లాలోని చిత్తడి నేలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం నేలలు అధిక విస్తీర్ణంలో ఉన్నప్పటికీ సంరక్షణలో లోటుపాట్లు శాపంగా మారుతున్నాయి. జిల్లాలో వాకాడు, చిట్టమూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో స్వర్ణముఖినదీ పరివాహక ప్రాంతం, సముద్ర తీరం, పులికాట్ సరస్సు, అభయారణ్యాల ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో చిత్తడి నేలలు ఉన్నాయి.

విధ్వంసానికి గురవుతున్న నేలలు : సముద్రతీరం, సరస్సులు వెంబడి ఉన్న ఈ నేలలు ఇటీవల కాలంలో విధ్వంసానికి గురవుతున్నాయి. మానవ తప్పిదాలతో వీటికి హాని కలుగుతోంది. కొందరు చేపలు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఆక్రమించి సాగు చేయడం, పంటల సాగులో రసాయన ఎరువులు వినియోగించడంతో విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టం వాటిల్లుతోంది. రామసర్ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చిత్తడి నేలల పరిరక్షణపై పాలకులు దృష్టి పెట్టడం లేదు. తీర ప్రాంతాలు, సరస్సులు, నదుల వెంబడి మడ అడవుల అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది.



నేలపట్టు చిత్తడి నేలపై పెరిగిన చెట్లపై పక్షుల ఆవాసం

అభయారణ్యాలపై దృష్టి సారించాలి

ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న పులికాట్ సరస్సు మన సొంతం. 690 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు ప్రధాన ఆహార కేంద్రంగా ఉంది. పశ్చిమ బంగాళాఖాతంలో శ్రీహరికోట దీపం నుంచి ఈ సరస్సు వేరవుతుంది. ఈ ప్రాంతంలో సున్నితమైన చిత్తడి నేలలు, మడ అడవులు ఉండటంతో మత్స్యసంపద అధికంగా ఉంటుంది. సరస్సు ముఖద్వారాలు పూడికతో నిండి ఉండటంతో మత్స్యసంపద క్రమంగా తగ్గిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పూడిక తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దొరవారిసత్రం మండలంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉండటంతో ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు పక్షుల రాకపోకలు ఉంటాయి.

తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా వెంకయ్యచౌదరి బాధ్యతల స్వీకరణ

అనిల్‌కుమార్ సింఘాల్ దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని అందిస్తున్న తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో వెంకయ్యచౌదరి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు సింఘాల్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సిద్ధార్థలో ముగిసిన హ్యాక్‌ఫెస్ట్

బహుమతి అందిస్తున్న ఛైర్మన్ అశోకరాజు, ఉషాదీక్షిత్, రామశేఖరరెడ్డి తదితరులు

నారాయణవనం, న్యూస్‌టుడే: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఏర్పాటు చేసిన హ్యాకథాన్ ఆదివారం ముగిసింది. హ్యాక్‌ఫెస్ట్ పేరిట జరిగిన కార్యక్రమంలో ఐదోరోజు కళాశాల ఛైర్మన్ డా.అశోకరాజు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్త ఉషాదీక్షిత్ విజేతలను ఎంపిక చేశారు. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బృందం 'హార్డ్‌వేర్ లేకుండా హ్యాండ్స్-ఆన్ క్వాంటం కంప్యూటింగ్' అనే సమస్యకు పరిష్కారం కనుగొని ప్రథమ బహుమతి పొందారు. చెన్నై సీమేట్స్ ఇంజినీరింగ్ కళాశాల బృందం 'కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం'కు ద్వితీయ, సెరెట్రోస్ బృందం - డిలీబన్ బృందం - 'ఫాల్ట్స్ అలర్ట్ రెజిలియంట్ ఐఓటీ ఆర్కిటెక్చర్ రిలయబుల్ హెల్త్ మానిటరింగ్' తృతీయ బహుమతులు వచ్చాయి. 300 మందికి రూ.వెయ్యి విలువైన వోచర్లు ఇస్తామని తెలిపారు. జేఎన్‌టీయూ ఈఈఈ విభాగం హెచ్‌ఓడీ రామశేఖరరెడ్డి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దన్ రాజు, సమన్వయకర్తలు మల్లిగ, మణివాసగం, నాగరాజు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ సీజేఐ



శ్రీవారి ఆలయం ఎదుట జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ కుటుంబం

తిరుమల: శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న మాజీ సీజేఐకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.

కోర్టులో మూడు పోస్టులకు 493 దరఖాస్తులు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మూడు శాశ్వత పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి 493 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రికార్డు అసిస్టెంట్‌కు 220 దరఖాస్తులు, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్‌కు 175 దరఖాస్తులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 98 దరఖాస్తులు అందాయి.

రోడ్డు ప్రమాదంలో తాతామనవడి మృతి



విజయన్

పుత్తూరు, న్యూస్‌టుడే: సీమంతానికి సామగ్రి తీసుకెళ్లడానికి పుత్తూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా పుత్తూరు బైపాస్ రోడ్డులోని గోవిందపాళెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతి చెందారు. నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అమ్మాయిని తిరువట్యం దళితవాడలో ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి కావడంతో ఆదివారం సీమంతం.సారె సామగ్రి తీసుకెళ్లడానికి కుప్పయ్య కుమారుడు విజయన్(31), తాత కాళ్లప్పన్(65) రాత్రి పుత్తూరుకు బైక్‌పై వచ్చారు. వాటిని కొనుగోలు చేసి గోవిందపాళెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. కాళ్లప్పన్ ఘటనా స్థలంలో మృతి చెందాడు. విజయన్ తీవ్రంగా గాయపడగా.. పుత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: ఫారెస్ట్ స్పెషల్ డ్యూటీ అధికారులు ఆదివారం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా తేనేపల్లి సమీపంలో నిర్వహించిన దాడుల్లో ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్వో ఎస్.సి.సుబ్బరాయుడు కథనం ప్రకారం.. 'తెలంగాణకు చెందిన వాహనంలో 492 కిలోల బరువున్న 17 దుంగలను తిరువణ్ణామలైకి చెందిన ఆర్.గోవిందరాజ్, చిత్తూరుకు చెందిన వి.అబ్దుల్ రవూఫ్ తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేశాం'. దాడుల్లో ఎఫ్ఎస్వో కె.శశికుమార్, ఎఫ్‌బీవోలు ఎం.ప్రసాద్‌కుమార్, వై.చంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

తిరుపతి (తితిదే): తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజులు జరిగిన తెప్పోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించారు. తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో శ్రీనారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, భక్తులు పాల్గొన్నారు.

పొర్లుదండాలతో శ్రీవారి చెంతకు

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నందిపాడు గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి పొర్లు దండాలు పెడుతూ శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. ఇప్పటికే ఐదుసార్లు అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లిన ఆయన శ్రీవారిమెట్టు మార్గంలో ఏడోసారి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరగా రాత్రి ఎనిమిది గంటల అనంతరం చేరుకోనున్నారు.

భక్త.. ముక్కోటి

తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వైభవంగా జరిగింది. ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన అర్చకులు అక్కడ కొలువైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు అభిషేకం చేశారు. గతేడాది రెండువేల మందికిపైగా భక్తులు వస్తే ఈ ఏడాది ఐదువేల మందికిపైగా తీర్థస్నానం చేశారు. - న్యూస్‌టుడే, తిరుమల

రాహుకేతు మండపంలో భక్తులతో చాకిరి

రూ.500 రాహు, కేతు మండపంలో భక్తులతో దోష నివారణ పూజా సంచుల్లో పుష్పాలు వేయిస్తున్న వైనం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సుదూర ప్రాంతాల నుంచి రాహు, కేతు పూజలకు వచ్చే భక్తుల ద్వారా రూ.500 రాహు, కేతు మండపంలో చాకిరి చేయించుకోవడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేయించే పిల్లలతో పాటు మండపాల్లోకి వచ్చే వారి కుటుంబ సభ్యులతో ఇలా పూజా సామగ్రి సంచుల్లో పుష్పాలు వేయిస్తున్నారు. ఈ పనులు చేపట్టేందుకు దాదాపు పాతిక మంది ఉచిత సేవకులున్నారు. వీరితో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఇంత మంది ఉన్నా భక్తుల చేత ఇలా చాకిరీ చేయించడం విమర్శలకు కారణమవుతోంది.

అక్రమానికి అడ్డేదీ..!

ఇసుక అక్రమ తరలింపు కోసం సువర్ణముఖి నదిలో సిద్ధం చేసుకున్న రోడ్డు మార్గం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సువర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగటి సమయాల్లో ప్రదేశాలు ఎంపిక చేసుకోవడం, రాత్రయితే అడ్డగోలుగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తోడేస్తున్నారు. జగన్నాయకుని ఆలయ సమీపంలో స్నానఘట్టాల వద్ద యంత్రాల సాయంతో ఏకంగా రహదారి నిర్మించేశారు. అక్రమ తరలింపు వాహనాలతో రాత్రి వేళల్లో ప్రశాంతత కరువైందని, అక్కడి నివాస గృహస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరలింపు మార్గంలో గుంతలు తీసినప్పటికీ అక్రమార్కులు మట్టితో గుంతలు నింపి ఎంచక్కా ఇసుకను తోడేస్తున్నారు. ఇకనైనా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఉత్తమ నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు

సమ్మిట్‌లో పాల్గొన్న ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ, ప్రముఖులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఉత్తమ సాంకేతిక నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు సులభతరంగా చేయవచ్చని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ అన్నారు. తిరుపతి ఐఐటీలోని ఈ-సెల్, ఇన్నోవేషన్ కౌన్సిల్, నవవిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ- సమ్మిట్ నిర్వహించారు. 'ఆర్కిటెక్టింగ్ ఇంపాక్ట్' అనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, కంటెంట్ సృష్టికర్తలు హాజరయ్యారు. సాంకేతిక ఆవిష్కరణలతో బలమైన స్టార్టప్‌లుగా మార్చడంతో చేకూరే అభివృద్ధి గురించి డైరెక్టర్ వివరించారు. కార్యక్రమంలో మిథుల దేవభక్తుని, చరణ్, ఖలీద్‌వాణి, బద్రీనాథ్, భవ్య, వివేక్, విష్ణు, రాజన్, సాయి కౌశిక్ పాల్గొన్నారు.

నారావారిపల్లెకు వచ్చి క్షమాపణ కోరాలి

ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు పత్రం ఇస్తున్న తెదేపా నాయకులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి అసభ్యంగా మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నారావారిపల్లెకు వచ్చి సీఎం తల్లిదండ్రుల సమాధుల వద్ద క్షమాపణ కోరాలని జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ డిమాండ్ చేశారు. అంబటిపై ఎస్పీ సుబ్బరాయుడికి తెదేపా నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు ముప్పు కలిగించే వారిని జైలుకు పంపాలని కోరారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సామాజిక... సద్వినియోగం

చేనేత, హస్తకళ విక్రయాల్లో భళా

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో అనేక రకమైన అంశాలుంటాయి. విస్తరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకున్న మహిళలు అదే సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ వ్యాపారాల్లో దూసుకెళ్తూ పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. కలంకారీతో పాటు చేనేత పరంగా తయారు చేసే వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. అదే అదనుగా పలువురు మహిళలు ఇంటి పట్టున కూర్చొన్నట్లుగానే తమ వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి విస్తరించుకుంటూ ఆర్థికంగా పయనిస్తున్నారు.

శ్రీకాళహస్తి.. హస్తకళా ప్రశస్తి

శ్రీకాళహస్తిలోని పద్మశాలిపేట, గజేంద్రనగర్, భాస్కరపేట, కొత్తపేట, బహుదూరుపేట తదితర ప్రాంతాల్లో దాదాపు 1500 కుటుంబాలకు పైగా చేనేత కార్మిక కుటుంబాలే. ఈ వృత్తి ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు. సామాన్యుల నుంచి ధనికుల వరకు ఆయా నాణ్యతలకు తగ్గట్టుగా వస్త్రోత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు శ్రమిస్తుండటం విశేషం. సామాజిక మాధ్యమాలు వేదికగా ఇక్కడి చేనేత, కలంకారీ కళాకారులు తద్వారా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఆదాయ మార్గంలో పయనిస్తున్నారు. నాణ్యత.. నమ్మకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అద్భుతమైన డిజైన్లను అందుబాటులో ఉంచడం, ధరలు కాస్తంత చౌకగా ఉండటంతో ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు నానాటికి పెంచుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధిని సాధిస్తున్నారు.

అందుబాటులో నచ్చిన డిజైన్లు



దుకాణానికి వెళ్తే ఒకటి, రెండు డిజైన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే ఆన్‌లైన్ ద్వారా ఇష్టం వచ్చిన డిజైన్లను చూడవచ్చు. అభిరుచులకు తగ్గట్టుగా వాళ్లు నచ్చిన డిజైన్లను పొందే అవకాశం ఉండటంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతున్నాం. - రుక్మిణి, పద్మశాలిపేట

ఇంటి పనులు చూసుకుంటూ..

ఇంటిపట్టున ఉంటూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం. ఉపాధికి బయటి ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా నేర్చుకున్న వృత్తితో ఇంట్లో ఉంటూ.. ఇంటి పనులు చేసుకుంటూ ఇటు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగల్గుతున్నాం. కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ ఆదాయ మార్గంలో రాణించగలుగుతున్నాం. - భారతి, గజేంద్రనగర్

ఉపాధి కల్పిస్తున్నాం



బీటెక్ చదువుకుని ఎక్కడో పని చేయడం కాకుండా సొంతంగా తానే వ్యాపారం నిర్వహించుకుంటున్నా. స్వయంగా కలంకారీ, చేనేత రంగాల మేళవింపు వస్త్రోత్పత్తులతో దుకాణం ఏర్పాటు చేశా. తాను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధిని కల్పించా. - ఇందుమతి, శ్రీరాంనగర్ కాలనీ

EENADU Classifieds

EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE
HOUSE FOR SALE
GENERAL
తిరుపతి STV నగర్ నందు G+3, 33 అం: సౌత్‌ఫేస్ & G+4, 22 అం: నార్త్‌ఫేస్ కమర్షియల్ భవనములు అమ్మబడును ✆ 7780385006.

PLOT FOR SALE
GENERAL
ఏర్పేడు - వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రూవల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ. 6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

JOBS
Wanted Experienced Teachers, Receptionist, Caretakers Vedic Vidyan School. Salary: 10k-15k, Ph:9666443489.
తిరుపతిలోని శ్రీస్టార్ హోటల్‌లో పనిచేయుటకు అనుభవం కల్గిన పర్మినెంట్ కార్ డ్రైవర్ కావలెను. ఆకర్షణీయ జీతం కలదు ✆ 9000095333.
ప్రముఖ MRF టైర్స్ నందు బైక్, కార్ టైర్స్ ఫిట్టింగ్ చేయుటకు బాయ్స్ కావలెను. మంచి జీతం, భో.వ సౌకర్యం. ✆ 94931 73095.
SP RAM రాయలసీమ రెగులర్ & ఓపన్ డిగ్రీ, పిజి కాలేజ్, చంద్రగిరి/ తిరుపతి నందు రిసెప్షనిస్ట్ & PRO's కావలెను. ✆ 94408 60668, 778.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు / పేషంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
హోటల్ సునీల్‌కృష్ణ - తిరుపతి నందు పనిచేయుటకు అకౌంట్స్ మేనేజర్ (Tally), రూమ్‌బాయ్స్ కావలెను ✆ 8099980999, 8886602345.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE Ec WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

బాధ్యతలు స్వీకరిస్తున్న ఇందుమౌళిరెడ్డి

బాధ్యతల స్వీకరణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: తొండవాడ సమీపంలో స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న అగస్తీశ్వరస్వామి ఆలయ ధర్మకర్తగా మొగిలి ఇందుమౌళిరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషిచేస్తానన్నారు. భాజపా నేత నవీన్‌కుమార్‌రెడ్డి, దేవాదాయశాఖ అధికారి పుట్టా రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీల్లో ప్రతిభ

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. బహుమతులు అందుకున్న బి.దిల్లి, జి.శరణ్య రెడ్డి, వై.కీర్తిశ్రీని ప్రిన్సిపల్ భువనేశ్వరిదేవి ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నెలరోజులపాటు పోలీస్ సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ సుబ్బరాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే సమయంలో వివిధ పార్టీలు, సంఘాలు ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదన్నారు. సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.

పుస్తకాలను నేస్తాలుగా భావించాలి

మాట్లాడుతున్న డా.ఎం.సత్యనారాయణ రాజు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: పుస్తకాలను ప్రతిఒక్కరు నేస్తాలుగా భావించాలని భారతీయ విద్యా భవన్ డైరెక్టర్, పుస్తక ప్రదర్శనశాల కన్వీనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ రాజు అన్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ క్రీడా మైదానంలో జరుగుతున్న 18వ తిరుపతి పుస్తక మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పుస్తకాలు కొనేందుకు చాలామంది రావాలన్నారు. వేదికపై ప్రదర్శించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

జీవజలం వృథా..

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారిమెట్టుకు వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న లీకేజీ వాల్వు నుంచి భారీగా నీరు వృథాగా పోతోంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు లీకేజీకి మరమ్మతు చేయించాలని శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తులు కోరుతున్నారు.

– ఈనాడు, తిరుపతి

అంబటిపై ఆగ్రహ జ్వాలలు

చంద్రగిరి, రామచంద్రాపురం పరిధిలో మాజీమంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

చంద్రగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ వైకాపా నేతలు హద్దుమీరితే మరింత నిరసన ఖాయమని తిరుపతి గ్రామీణ మండల అధ్యక్షుడు ఎ.ఈశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వాడినట్లు ఎన్డీడీబీ నివేదికలో స్పష్టమైందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గుతేల్చడంతో వైకాపా నాయకులు కప్పిపుచ్చడానికి ఆంబోతు అంబటి రాంబాబుతో ముఖ్యమంత్రిపై ఎదురుదాడి చేయిస్తోందన్నారు. నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరి బస్టాండు కూడలి ప్రాంతంలో ఆదివారం కూటమి నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బస్టాండు నుంచి నినాదాలు చేస్తూ ప్రదర్శనగా పోలీసుస్టేషన్‌కి చేరుకుని ఎస్సై రవిప్రకాష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నాయకులు బాలకృష్ణమూర్తి, ఎ.ఈశ్వర్‌రెడ్డి, నాగరాజునాయుడు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గౌస్‌బాషా, జడ్పీటీసీ మాజీ సభ్యులు రమేష్‌రెడ్డి, శ్రీధర్‌నాయుడు, తిరుమలరెడ్డి, పట్టణ అధ్యక్షులు ధనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. **తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే:** కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని వైకాపా నాయకులు అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

యువమోర్చా కమిటీలో చోటు

గుడిపల్లి పృథ్వీరెడ్డి

తిరుపతి(గాంధీరోడ్డు, నగరం) : భాజపా యువ మోర్చా రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతికి చెందిన గుడిపల్లి పృథ్వీరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగోతు హరికృష్ణ నియమితులయ్యారు. హరికృష్ణ గతంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

రాయ శాంతమ్మకు నివాళి

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు

పాకాల: తితిదే మాజీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో రాయ వాసుదేవనాయుడు సతీమణి, ప్రముఖ న్యూరోసర్జన్ చంద్రశేఖర్‌నాయుడు తల్లి శాంతమ్మ కర్మక్రియలు మండలంలోని చిన్నగోర్పాడులో ఆదివారం జరిగాయి. కుటుంబ సభ్యులు, తెదేపా అధికార ప్రతినిధి ఎం.వెంకటేష్‌బాబు నివాళులర్పించారు.

గరుడ వాహనంపై శ్రీహరి విహారం

చంద్రగిరి, న్యూస్‌టుడే: శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆదివారం రాత్రి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా గరుడవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో జేఈవో శరత్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ భక్తులు పాల్గొన్నారు.

'రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం'

తిరుపతి(నగరం, గాంధీరోడ్డు, తితిదే), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. రాజధాని అభివృద్ధికి రూ.1,128 కోట్లు కేటాయించడం సంతోషమన్నారు. హైస్పీడ్ రైల్వే కారిడార్‌లో తిరుపతికి కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 2047నాటికి వికసిత్ భారత్‌గా, వికసిత్ ఏపీగా నిలిపేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. ● బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని తితిదే పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ఉందన్నారు. ● కేంద్ర బడ్జెట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను నిరాశపరిచేలా ఉందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటముని పేర్కొన్నారు. విద్యకు బడ్జెట్‌లో కేవలం రూ.139 కోట్లు కేటాయించారన్నారు. ● రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం మొండిచేయి చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. ● పార్లమెంట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్వానమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు అన్నారు.

ప్రభుత్వ బడులు కాపాడుకుందాం

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోందని, ఫలితంగా బడులు మూతపడుతున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం 'ఊరి బడిని కాపాడుకుందాం.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 17న చలో విజయవాడ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను తెలుపుతామన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, నాయుడు, రమణ, జబీర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, ముత్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి వేదికగా ఈనెల 14, 15 తేదీలలో 'ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్'పై యువతకు ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శి రెడ్డప్ప తెలిపారు. ఆదివారం స్థానిక వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, రఫీ, రామమూర్తి తదితరులు హాజరైనట్లు తెలిపారు.

'ప్రశ్నించే గొంతులు' పుస్తకావిష్కరణ

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: బైరాగిపట్టెడ చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం 'ప్రశ్నించే గొంతులు' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీనియర్ జర్నలిస్టు రాఘవ రచించిన ప్రశ్నించే గొంతులు పుస్తకాన్ని పౌర చైతన్య వేదిక, వేమన విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఆర్ ఎం.ఉమామహేశ్వరరావు, నాగార్జున, వాకా ప్రసాద్, రచయిత రాఘవ శర్మ, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తిరసం త్రైమాస పత్రిక ..

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: సమకాలీన సాహితీ అంశాలతో పాటు కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు తదితర అంశాలతో తిరుపతి జిల్లా రచయితల సంఘం (తిరసం) ముద్రించిన సాహితీ త్రైమాస పత్రికను ప్రముఖ సాహితీవేత్త సాకం నాగరాజ, తిరుపతి జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోట వెంకటేశ్వర్లు, డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్‌ల ఆధ్వర్యంలో తిరుపతి నగర వనంలో ఆదివారం ఆవిష్కరించారు.

నూతన వెంచర్ ప్రారంభం

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, చిత్రంలో బాలకృష్ణారెడ్డి

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తిరుపతి- రేణిగుంట మార్గంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బీకేఆర్ డెవలపర్స్ చేపట్టిన బటర్ ఫ్లై సిటీ-2 వెంచర్‌ను ఆదివారం తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి ప్రారంభించారు. తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో కూడిన వెంచర్లను అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమన్నారు. బీకేఆర్ డెవలపర్స్ అధినేత బాలకృష్ణారెడ్డి, వ్యాపారవేత్తలు గుణకళ మురళి, కొమ్మినేని గిరిబాబు, జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉన్నారు.

సంబరంగా పశువుల పండగ

చంద్రగిరి గ్రామీణ : చిన్నరామాపురం పంచాయతీ బూడిదగట్టువారి పల్లి గ్రామంలో ఆదివారం పశువుల పండగ సంబరంగా చేశారు. పశువులను అలంకరించి, వాటి కొమ్ములకు చెక్క పలకలు కట్టి జన సమూహం మధ్య వదిలారు. యువకులు వాటిని పట్టుకోవడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు.

అద్భుత వ్యాపకం.. మొక్కల పెంపకం

• ఆసక్తి చూపుతున్న ప్రజలు

• నగర శివారులో విస్తృతంగా నర్సరీలు

నర్సరీలోని హెర్బల్ ఇతర మొక్కలు

రూ.25వేల విలువచేసే మొక్క

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: ఇళ్ల వద్ద పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోవడంపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఖర్చుకు లెక్క చేయకుండా మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. తిరుపతి శివారు ప్రాంతాల్లో నర్సరీలు, గార్డెన్‌లు అందుబాటులోకి రావడంతో వాటిని ఎక్కువగా పెంచుతున్నారు. ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

నిర్వహణ ఖర్చు ఎక్కువ

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు వంద వరకు నర్సరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్నాయి. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, పర్యాటకులు సైతం కొత్తగా ఏవైనా మొక్కలు కనిపిస్తే కొనుగోలు చేస్తున్నారు. నర్సరీల నిర్వహణ ఇప్పుడు రూ.కోట్లకు చేరుకుంది. ఇక్కడ నీళ్లుపట్టడానికి, శుభ్రం చేయడానికి, మొక్కలు విక్రయించడానికి కూలీల అవసరం ఉంది. 450 రకాల నుంచి 500 రకాల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేయాలంటే రెండు నుంచి మూడు ఎకరాల స్థలం కావాలి. వీటన్నింటికీ రూ.2 కోట్ల వరకు అవసరమవుతోంది. రూ.30 నుంచి రూ.30 వేల వరకు మొక్కలు అందుబాటులో ఉంటున్నాయి.

రోజా రూ.వేలల్లో వ్యాపారం

ప్రతి నర్సరీలో రోజుకు రూ.50 వేల వ్యాపారం జరుగుతోంది. ప్రజల నుంచి ఆదరణ బాగుంటోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొక్కలను రాజమండ్రి కడియం నర్సరీ నుంచి, కలకత్తా, బెంగళూరు, పుణె, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. పూలు, పండ్లు, ఆకర్షణీయ మొక్కలు తెప్పిస్తున్నారు. ఇవి కాకుండా జామ, సపోట, మామిడి, బొప్పాయి, దానిమ్మ, సీతాఫలం, రామాఫలం, డ్రాగన్ తదితర రకాల పండ్ల మొక్కలు విక్రయిస్తున్నారు. రూ.25వేల విలువచేసే డ్రాకో మొక్కలు సైతం అందుబాటులో ఉన్నాయి.

మొక్కలంటే ఇష్టం



నాకు మొక్కలంటే చాలా ఇష్టం. వీటితోనే ఎక్కువగా గడుపుతుంటాను. మా పొలంలో పలు రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు పెంచుతున్నాను. ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా నర్సరీలో కనీసం ఒక్క మొక్కైనా కొనుగోలు చేయనిదే ఇంటికి వెళ్లను. **- సురేంద్రకుమార్, విశ్రాంత మేనేజర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా**

'రాజకీయాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఎదుగాలి'

వేదికపై సంఘీభావం ప్రకటిస్తున్న నాయకులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి.. మార్పులు చేసే నిర్ణయాత్మక శక్తిగా కాపు, బలిజలు ఎదగాలని వక్తలు అన్నారు. ఆదివారం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో అభ్యుదయ సేవాసమితి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఊకా విజయకుమార్ ఆధ్వర్యంలో మహాసమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేబీ శ్రీనివాస్, ప్రణీత్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇంటికో మహిళా వ్యాపారవేత్త లక్ష్యం

తిరుపతి(భవానీనగర్) న్యూస్‌టుడే: డ్వాక్రా సంఘాల నుంచి ప్రతి సభ్యురాలు స్వయం ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి చెందాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ సూచించారు. ప్రతి ఇంటి నుంచి మహిళా వ్యాపారవేత్త ఎదగాలని ఆదివారం తిరుపతిలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశం నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ఇంటర్ విద్యార్థులకు ఆదివారం ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 90 కేంద్రాల్లో ఉదయం 4,265 మంది, మధ్యాహ్నం 3,185 మంది హాజరయ్యారు.

హారన్ కొట్టారని.. కత్తితో దాడికి యత్నం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: కారును పక్కకు తీయమంటూ వెనుక ఉన్న వాహనదారులు హారన్ కొట్టడంతో మత్తులో ఉన్న యువకుడు కత్తితో వీరంగం సృష్టించారు. తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు, ఎస్సై హేమాద్రి వివరాల మేరకు.. 'తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన యశ్వంత్ కుమార్ చౌదరి (27) ఎస్‌జీఎస్ కూడలి వద్ద కారు ఆపాడు. వాహనదారులు హారన్ మోగించగా మద్యం మత్తులో ఉన్న యశ్వంత్ స్పందించకపోవడంతో వెనుక ఉన్న వైష్ణవి ప్రశ్నించింది. దీంతో యశ్వంత్ కారులోని కత్తి తీసుకుని వైష్ణవి కారు డ్రైవర్ లవకుమార్‌పై దాడికి యత్నించారు. వారు కారును తీసుకుని ముందుకు వెళ్తుండగా యశ్వంత్ వెంబడించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యువతిని వేధించిన వారికి కౌన్సెలింగ్

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఆట పట్టించిన మైనర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరుపతి పడమర పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి జూపార్క్ రోడ్లో బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ద్విచక్ర వాహనంలో వస్తున్న ముగ్గురు మైనర్లు వెంబడించారు. యువతిని ఆటపట్టిస్తూ బస్సు పక్కనే ద్విచక్ర వాహనంలో ప్రయాణించారు. యువతి ఈ ఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. పోలీసులు బాలురను అదుపులోకి కౌన్సెలింగ్ ఇచ్చారు.

61 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమావేశం

పాల్గొన్న పూర్వ విద్యార్థులు

పాకాల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1964లో ఎస్ఎస్ఎల్సీ చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక రామకృష్ణ మఠం వద్ద ఆదివారం జరిగింది. అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. భాస్కర్, చెంగల్రాయనాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ప్రభాకర్, పద్మావతి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.

సేవలు అభినందనీయం

ఉపాధ్యాయుణ్ని సన్మానిస్తున్న సహచరులు, సంఘ ప్రతినిధులు

పాకాల, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకోట రామ్మూర్తిని సహచర ఉపాధ్యాయులు, సన్నిహితులు ఆదివారం సన్మానించారు. పాకాల సమీపంలోని మణిపిరెడ్డిపల్లిలో శ్రీలక్ష్మీనారాయణ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంఘ నాయకులు హాజరై ఆయన సేవలను కొనియాడారు.

ఏనుగుల రాకతో భయాందోళనలు

చంద్రగిరి గ్రామీణ, పాకాల, న్యూస్‌టుడే: మండలంలోని ఎల్లంపల్లి, మూలపల్లి, కొండ్రెడ్డి చెరువు సమీపంలో ఉన్న పంట పొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. ముగ్గురు రైతులకు చెందిన సుమారు నాలుగు ఎకరాల వరి, పశుగ్రాసం, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. సమాచారం తెలుసుకున్న పనబాకం, రంగంపేట అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంటనష్టాన్ని అంచనా వేశారు. నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు తెలిపారు. పాకాల మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ పుల్లావాండ్లపల్లి పరిసరాల్లో ఏనుగుల సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం రాత్రి ఏనుగులు రోడ్డు మార్గం దాటి అడవిలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.



(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

దరఖాస్తుల ఆహ్వానం

రేణిగుంట, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్టు అధికారిణి సుజాత ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. వివిధ తరగతుల్లో 80 ఖాళీలు ఉన్నాయని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026-27 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9 తరగతి వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు, ఈనెల 5వ తేదీ నుంచి 28వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అందులో వివరించారు

ఆర్‌ఎస్ఎస్ కవాతు

రేణిగుంట : పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఆర్‌ఎస్ఎస్ సేవకులు ఆదివారం కవాతు నిర్వహించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐక్యత ప్రదర్శనలో భాగంగా సాయంత్రం స్థానిక శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ర్యాలీ ప్రారంభించారు. పలువీధుల్లో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌లోని షేర్ లింగంపల్లికి చెందిన కల్వకుంట నర్సింగారావు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నగదు చెక్కును ఆదివారం ఆలయ ప్రొటోకాల్ విభాగం ఏఈవో మోహన్‌కు అందజేశారు. దాతలకు ఆలయం తరపున స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.

విరాళం అందజేస్తున్న షేర్‌లింగం పల్లికి చెందిన కల్వకుంట్ల నర్సింగారావు

పుష్కరోత్సవ సంకటాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సువర్ణముఖి నది పుష్కరోత్సవంలో కొంత మేర భక్తులు సంకట పరిస్థితులు ఎదుర్కొన్నారు. పూర్ణిమ, ఆదివారం కలసి రావడంతో స్థానిక, స్థానికేతర భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అశేషంగా తరలివచ్చారు. అప్పటికే ప్రాంగణం నిండిపోవడంతో పోలీసులు ముందస్తుగా త్రిశూల స్నాన మహోత్సవం వద్ద తోపులాట నియంత్రించేందుకు వీలుగా మహిళలను కట్టడి చేశారు. దీంతో కొందరు బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

● త్రిశూల స్నానం సమయంలో అర్చకులు కాకుండా కొందరు త్రిశూలాన్ని స్పృశించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్యులు త్రిశూలాన్ని తాకడంతో.. దోష నివారణ కోసం ఆదివారం రాత్రి ముక్కంటి ఆలయంలో ప్రాయశ్చిత హోమాన్ని జరిపారు.

● పుష్కరస్నానం పూర్తయ్యాక ఓ వైపు విద్యుత్తు తీగల వద్ద స్వల్పంగా విద్యుదాఘాతం ఏర్పడింది. అప్పటికప్పుడు పోలీసులు, అధికారులు సమన్వయంతో విద్యుత్తు సరఫరా నిలుపుదల చేశారు.

● పుష్కరోత్సవం పూర్తయ్యాక చతుర్మాడ వీధుల ఉత్సవం ప్రారంభోత్సవం తేరువీధిలో ప్రారంభం అయ్యాక నెహ్రూవీధిలో మృతదేహాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సువర్ణముఖి నదికి ఆవలి వైపున ఎవరైనా చనిపోతే అటువైపుగా ఉన్న హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్తారు. అయితే నదిని దాటి మృతదేహాన్ని ఇటువైపునకు తీసుకురావడం, అదే సమయంలో ఉత్సవ నిర్వహణ జరుగుతున్న క్రమంలో ఉత్సవాన్ని నిలిపేశారు. మృతదేహం వెళ్లాక మళ్లీ రోడ్డు శుభ్రం చేసి పసుపునీళ్లతో సంప్రోక్షణ చేశాక ఉత్సవాన్ని నిర్వహించాల్సి వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది.

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల ప్రతినిధులు

సమ్మె విజయవంతమే లక్ష్యం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు కుదించిందని తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నేతలు కోరారు.

చీకటి మాటున ఇసుకాసురుల అక్రమం

✦ సరిహద్దులు దాటుతున్న లారీలు

✦ అధికారుల పట్టని తీరు దేనికి సంకేతం

రాత్రిపూట వరదయ్యపాళెం పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే వెళ్తున్న ఇసుక టిప్పరు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: ప్రభుత్వం మారినా.. అక్రమార్కుల ఆగడాలు తగ్గడం లేదు. ఆరంభ శూరత్వంలా మొదట్లో వెనక్కి తగ్గినా తర్వాత షరా మాములుగానే మారాయి. గత వైకాపా పాలనలో జరిగిన మాదిరిగా ఇసుక అక్రమ రవాణా దందా నేటికీ కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. అధికారుల అండదండలతో ఇసుక యథేచ్ఛగా తమిళనాడుకు తరలిపోతోంది. అర్ధ రాత్రి వేళ టిప్పర్లు సరిహద్దు దాటేందుకు బారులు తీరుతున్నాయి. దీన్ని ప్రశ్నించే నాథుడే కనిపించడం లేదు.

ఉచితం మాటున దందా

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుకను ఉచితం చేసింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సామాన్యులకు గృహనిర్మాణాల నిమిత్తం ఇసుక దొరకకపోవడంతో అవస్థలు పడ్డారు. ఇసుకే బంగారమై నిర్మాణాలకు దొరకడం ఓ ప్రహసనంగా మారింది. దీంతో రూ.1500 పలికే ట్రక్కు రూ.5000కు చేరింది. కూటమి ప్రభుత్వం గృహనిర్మాణాలకు ఇసుక ఉచితం చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. కేవలం స్థానిక అవసరాలకే వాడుకోవాల్సి ఉండగా మాఫియా ఇదే అదనుగా భారీ వాహనాల్లో తమిళనాడకు తరలిస్తూ రూ.కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రవాణా జోరుగా జరుగుతున్నా, ప్రశ్నించే వారు, అడ్డుకునే వారు లేకపోవడంతో మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది.

రాత్రిళ్లు అక్రమం.. ఎందుకో మౌనం

స్థానిక అవసరాలకు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తే అడ్డుకోవద్దని, భారీ వాహనాలలో తరలిస్తే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే అలవాటు పడ్డ అధికారులు భారీవాహనాలలో ఇసుక తరలిస్తున్నా మౌనం పాటిస్తూ ప్రేక్షకపాత్ర వహించడంపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మార్గంలో రవాణా

రాత్రి 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమవుతోంది. శ్రీకాళహస్తి, బీఎన్‌కండ్రిగ మండలాల నుంచి ఇసుక భారీవాహనాలలో వరదయ్యపాళెం మీదుగా తడ, చెరివి రోడ్డు, సత్యవేడు నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెంలో శ్రీకాళహస్తి-తడ రహదారి పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్ల మీదుగానే ఈ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయినా వారు పట్టించుకోరు.

✦ అదేవిధంగా నాగలాపురం నుంచి సత్యవేడు మీదుగా తమిళనాడుకు తరలిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నాడు వైకాపా పాలనలో ఇసుక అక్రమరవాణా రుచి మరిగిన మాఫియా నేడు అధికారుల అండతో చెలరేగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు అక్రమరవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి : 80085 74555
నాగలాపురం : 98854 43308
ఓబులవారిపల్లె : 99664 67525
రైల్వేకోడూరు : 97035 72572

రేణిగుంట, న్యూస్‌టుడే: సమస్య: పంచాయతీలోని మిరియాలబాబా వీధిలో డ్రైన్లు దారుణంగా తయారయ్యాయి. ఇక్కడ శుభ్రత చర్యలు చేయడమే మరచిపోయారు.
- మోహన్, స్థానికుడు

సమాధానం: వెంటనే పరిశీలించి పనులు చేయిస్తాం.
-రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి

శ్రీకాళహస్తిగ్రామీణం, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని ముచ్చివోలులో అంతర్గత రహదారులపైనే మురుగు పారుతుంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాలి. **- నవీన్, స్థానికుడు**

సమాధానం: పంచాయతీ కార్యదర్శితో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. **- పద్మజ, డిప్యూటీ ఎంపీడీవో**

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని చిన్నపాండూరు వద్ద రహదారికి పక్కనే భూగర్భంలో గ్యాస్ పైపుల ఏర్పాటుకు గోతులు తవ్వడంతో తాగునీటి పైపులు పగిలి తాగునీరు సరఫరా కావడంతో లేదు. గుంతలు పూడ్చేందుకు జాప్యం చేస్తున్నారు. **-కిశోర్, స్థానికుడు**

సమాధానం: గుత్తేదారులకు నోటీసులిచ్చాం. పైపులైను మరమ్మతులు చేయిస్తాం. **-శ్యామల, సర్పంచి**

చంద్రబాబు సేవలు ప్రశంసనీయం

పిచ్చాటూరు: ఏఎస్సై చంద్రబాబు సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. స్థానిక ఎంకేటీ కల్యాణ మండప ఆవరణలో ఏఎస్సై ఉద్యోగ విరమణ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. దంపతులను అభినందించిన అధికారులు, నేతలు సన్మానించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఇళంగోవన్‌రెడ్డి, ఏఎస్సై వెంకటరాజు పాల్గొన్నారు.

బడ్జెట్‌లో ప్రాధాన్యంపై హర్షణీయం

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మండల భాజపా అధ్యక్షుడు దిలీప్‌రాయల్ అన్నారు. ఆదివారం కేంద్రబడ్జెట్ ప్రసారాన్ని తమ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలతోపాటు వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, ఇందులో రాష్ట్రానికి నిధులు ఇవ్వడం హర్షణీయమన్నారు.

రోడ్లకు మరమ్మతులు

పుల్లంపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లకు ఏర్పడిన గుంతలను ఆర్‌అండ్‌బీ సిబ్బంది ఆదివారం మరమ్మతులు చేపట్టారు. గుంతలు శుభ్రంచేసి దాని తారుతో నింపి రోడ్డు రోలర్‌తో తొక్కించడం జరిగింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అంబటి వ్యాఖ్యలు హేయం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హేయనీయమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. వీటిని తక్షణం వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు రాజకీయ సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. **సత్యవేడు:** సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని తిరుపతి పార్లమెంట్ తెదేపా ఉపాధ్యక్షుడు పామంజి వాసు డిమాండ్ చేశారు. ఆదివారం సత్యవేడులో ఆయన స్థానిక నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. **రేణిగుంట:** స్థానిక ఎన్టీఆర్ కూడలిలో తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. కిరణ్, తేజనాయుడు, చినబాబు పాల్గొన్నారు. **బీఎన్‌కండ్రిగ:** బస్టాండు ఆవరణలో తెదేపా మండలాధ్యక్షుడు సుధాకర్‌నాయుడు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. భాస్కర్‌యాదవ్ పాల్గొన్నారు. **కేవీబీ పురం:** ప్రధాన రహదారిపై తెదేపా బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మునస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

కేవీబీ పురం: తెదేపా నాయకుల ఆధ్వర్యంలో..

రేణిగుంట: అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెలుగు యువత నాయకులు

కాల్వల్లేక.. మురుగు కదలక

రేణిగుంట-తిరుపతి మార్గంలోని ఎర్రమరెడ్డిపాళెం వద్ద పారిశ్రామి కవాడలో మురుగు కాల్వలు దారుణంగా ఉన్నాయి. అక్కడ సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైన్లు కావడంతో వాటి రూపురేఖలు రూపు మారిపోయాయి. ప్రస్తుతం సక్రమంగా లేకపోవడంతో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దీంతో దుర్వాసన వస్తోంది. పగలే దోమలు ప్రబలుతున్నాయి. వర్షకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని కార్మికులు తెలిపారు. ఏపీఐఐసీ అధికారులు స్పందించాలని కోరారు.
- న్యూస్‌టుడే, రేణిగుంట

కాలుష్యం.. కనుమరుగయ్యేనా..?

వాయు, వాహన కాలుష్యాలు, మరో పక్కన కర్మాగారాల వ్యర్థాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా.. సామాన్యులకు రహదారులపై వచ్చే దుమ్ముతోనూ అవస్థలు తప్పడం లేదు. మండలంలోని మంగంపేట ముగ్గురాయి గని నుంచి నిత్యం కాలుష్యం వెలువడుతోంది. ఈ ప్రాంతంలో సుమారు 200 ముగ్గురాయి మిల్లులున్నాయి. వీటి నుంచి వచ్చే దుమ్ము రహదారులపైనే పేరుకుపోతుంది. జాతీయ రహదారి పక్కనే మిల్లులు ఏర్పాటు చేయడంతో మంగంపేట - బొమ్మవరం క్రాస్ వరకు తీవ్రమైన దుమ్ము రేగుతోంది. కడప-తిరుపతి ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు ఎంతో మంది అధికారులు ప్రయాణిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఓబులవారిపల్లె**

ఏళ్లయినా.. మార్చని పందిళ్లు

ముక్కంటి ఆలయంలో ఫిబ్రవరి పదో తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు కానున్నాయి. ఆలయాలు, గోపురాలు, మండపాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేపడుతున్నారు. అయితే మహద్వారం వద్ద దాదాపు మూడేళ్లుగా ఉన్న చలువ పందిళ్ల రంగుపోయి, నల్లగా కళావిహీనంగా కన్పిస్తున్నాయి. వీటిని మార్పు చేయకనే మళ్లీ విద్యుదీపాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనీసం అంతా కాకున్నా తెల్లటి వస్త్రానైనా మార్పు చేసే విధంగా అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు చర్యలు చేపట్టాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

పురవీధుల్లో వాహనాలపై ఊరేగుతూ దర్శనమిచ్చిన పంచమూర్తులు

పురవీధుల్లో పంచమూర్తుల శోభ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మాఘ పూర్ణిమను పురస్కరించుకుని పంచమూర్తులు చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆదివారం మూషికంపై వినాయకస్వామి, మయూరంపై శ్రీవల్లీ, దేవసేన సమేత చెంగల్వరాయస్వామి, నందీశ్వరునిపై సోమస్కందమూర్తి, సింహవాహనంపై జ్ఞానాంబికలతో పాటు చండికేశ్వరుని ఉత్సవమూర్తులను చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు.

చరవాణి అందజేత

సత్యవేడు, న్యూస్‌టుడే: మండల కేంద్రానికి చెందిన నవీన్ వారం కిందట మొబైల్ పోగొట్టుకున్నారు. దీనిపై వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో దర్యాప్తు చేసి మొబైల్‌ను రికవరీ చేశారు. ఆదివారం ఆ చరవాణిని ఆదివారం బాధితుడు నవీన్‌కు ఎస్సై లావణ్య అందజేశారు.

సమస్యలపై సానుకూల స్పందన

పుల్లంపేట, న్యూస్‌టుడే: జిల్లా సమస్యలపై భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్‌స్వామి సానుకూలంగా స్పందించినట్లు మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కడప పర్యటనకు విచ్చేసిన ఆయనను అతిథి గృహంలో కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చినట్లు తెలిపారు.

మహిళల అభ్యున్నతికి చర్యలు

ఏర్పేడు, న్యూస్‌టుడే: మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, అభ్యున్నతికి చర్యలు చేపట్టినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. మండలంలోని గుడిమల్లంలో సెర్ప్- డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ దుకాణాన్ని ఆదివారం పరిశీలించారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా దుకాణాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు స్వయం ఉపాధిపై ఆసక్తి కల్పించేలా ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీఎం ఆదినారాయణ పాల్గొన్నారు.

నేటివ్ అరకు కాఫీ దుకాణాన్ని పరిశీలిస్తున్న సెర్ప్ సీఈవో కరుణ

వైభవంగా మాఘ పౌర్ణమి వేడుకలు

శ్రీకాళహస్తి(గ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని రెండు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ సూర్యభగవాన్‌కి క్షీరం, నారికేళం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఊరందూరులోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు దేవతామూర్తులను దర్శించుకున్నారు.

సొరకాయలస్వామి ఆలయంలో..

నారాయణవనం, న్యూస్‌టుడే: స్థానిక సొరకాయలస్వామి ఆలయంలో పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేసి అలంకరించి ప్రత్యేక పూజలు, హోమం చేశారు. భక్తులు స్వామి వారికి సొరకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని అమ్మవారిశాలలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు.

కాళికా పరాశక్తికి పూజలు

తొట్టంబేడు: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని రాజీవ్‌నగర్ టైలర్స్ కాలనీలో వెలిసిన శ్రీ కాళికాపరాశక్తికి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు ఆదివారం పూజలు చేపట్టారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. **పుల్లంపేట:** పర్వతవర్ధినీదేవి సమేత శాంతిలింగేశ్వరాలయంలో ఆదివారం మహిళ సామూహిక హారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు.

గుడిమల్లం: ప్రత్యేక అలంకరణలో శ్రీ సూర్యనారాయణమూర్తి

నారాయణవనం: అలంకరణలో సొరకాయలస్వామి

రైల్వేకోడూరు: సామూహిక వ్రతంలో ఆర్యవైశ్యులు

నడిపించిన స్నేహం.. గ్రూప్-2 జయం

కలల కొలువులో స్నేహితుల సత్తా

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఒక్కరుగా సాధించలేనిది.. అలవోకగా సార్థకం చేసుకున్నారు శ్రీకాళహస్తికి చెందిన స్నేహితులు గోవర్దన్, శివకుమార్‌లు. ఇద్దరూ సాంకేతికవిద్యలో పట్టభద్రులు. గెజిటెడ్ పోస్టు సాధించాలన్న పట్టుదలతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. అక్కడ ఇద్దరూ ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తూ అనుకున్నది సాధించి తమ ఆకాంక్షలు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చుకున్నారు.

'సరస్వతి' కుటుంబమే

పిల్లలందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలన్నది సరస్వతి పేరు పెట్టుకున్న గోవర్దన్ తల్లి సంకల్పం. తండ్రి జానకి రామయ్య లేకున్నా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పిల్లలందరూ విద్యాధికులయ్యారు. కేవీబీపురం రాయిపేడుకు చెందిన వీరు ప్రస్తుతం శ్రీకాళహస్తిలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు గోవర్దన్ ఎస్ఐటీ రూర్కెలాలో ఎంటెక్ పూర్తిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న తల్లి కలలను నెరవేర్చేందుకు శ్రమించాడు. 2018లో గ్రూప్-2 పరీక్ష రాసినా నిరాశ మిగిలింది. ఓవైపు పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఉద్యోగానికి సెలవు పెట్టి స్నేహితుడు శివకుమార్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలో నెగ్గి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఎగ్జిక్యూటివ్ పోస్టును దక్కించుకున్నాడు. ఓ సోదరి ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా, మరో సోదరి ఎంబీబీఎస్ పూర్తిచేసి చెన్నైలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. భార్య కోవనూరు ఉన్నత పాఠశాలలో పీడీగా, మామలైన సుధాకర్, మురళి, గోపాల్ ముగ్గురూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం విశేషం.

తల్లి సరస్వతితో గోవర్దన్

ఆశల.. 'జ్యోతి'

పట్టణంలోని పానగల్లో నివాసముంటున్న శివకుమార్ తల్లి జ్యోతి. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత భుజస్కంధాలపై వేసుకుని కష్టపడి కుమారుణ్ని చదివించింది. ఇక్కడి స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన శివకుమార్ 2018లో గ్రూప్-3 పరీక్షల్లో విజయం సాధించి బీఎన్‌కండ్రిగ కారణి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2023 గ్రూప్-2 పరీక్షల్లో డీటీగా అవకాశం దక్కించుకుని తల్లి కల నెరవేర్చాడు.

తల్లి జ్యోతితో శివకుమార్

యువకుడి మృతిపై కేసు నమోదు

తొట్టంబేడు, న్యూస్‌టుడే: గుండెపోటుతో భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని బసవయ్యపాళెంలో శనివారం జరగడంతో రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన జాన్(26) భవన నిర్మాణ కార్మికుడిగా కొద్దిరోజులుగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శనివారం కూలిపనులు చేస్తుండగా ఉన్నట్టుండి గుండె నొప్పితో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం

నాగలాపురం, న్యూస్‌టుడే: చాగణం లలితమ్మ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో అరవింద నేత్రాలయ సహకారంతో సాయిబాబా ఆలయ ఆవరణలో ఆదివారం ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 111 మందిని పరీక్షించిన వైద్యులు.. 36 మందిని ఉచిత శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. కొందరికి కంటి అద్దాలు, మందులు అందించారు. ట్రస్టు ఏవో కృష్ణ పాల్గొన్నారు.

ఘనంగా సిద్ధులయ్య వార్షికోత్సవం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: కైలాసగిరుల్లో కొలువుదీరిన సిద్ధులయ్య స్వామి వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సిద్ధులయ్యకు వివిధ పూజా ద్రవ్యాలతో ఆదివారం అభిషేకాలు జరిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కొండమిట్టలో సిద్ధులయ్య భక్తబృందం చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు భక్తబృందం, భాజపా నేతలు పాల్గొన్నారు.

సూళ్లూరుపేట

• సూళ్లూరుపేట • వెంకటగిరి

పూజలు నిర్వహిస్తున్న మహిళలు

ఘనంగా సాయి సత్యవ్రతం

వెంకటగిరి: తూర్పువీధిలోని సాయిబాబా మందిరంలో ఆదివారం సామూహిక సాయి సత్యవ్రతం పూజలు నిర్వహించారు. మాఘపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. పాతకోటలోని వీరాంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి తులసీదళాలతో వత్ర పూజలు చేపట్టారు. వీరాంజనేయస్వామికి ప్రత్యేకాలంకరణ చేశారు.

వేడుకగా మాఘ పూర్ణిమ

తడ, న్యూస్‌టుడే: తడకండ్రిగ భువనేశ్వర ఆలయంలో మాఘ పూర్ణిమ పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలకు ఉదయం అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి, స్వామిని దర్శించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వల్లీదేవసేనసమేత సుబ్రహ్మణ్యంస్వామి

వైభవంగా మహా చండీయాగం

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం మహా చండీయాగం నిర్వహించారు. 108 క్షీర కలశములు ప్రతిష్ఠించి వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి బి.ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో జరిగింది. ఉభయకర్తలుగా శ్రీచెరుకుపల్లి రామ్‌కుమార్, శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.

చండీయాగంలో పాల్గొన్న భక్తులు

ఇష్టంగా చదివితే మంచి ఫలితాలు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు భయం వీడి ఇష్టంతో చదివితేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని కాపులూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చంద్రగిరి చలం బాబు పేర్కొన్నారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నియోజకవర్గంలోని వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఏఎస్‌డబ్ల్యూవో లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తెలిపే విషయాలను అమలు చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు విజయ్, ప్రసాద్, సుజాతలు సూచనలు చేశారు. ఎనిమిది వసతి గృహాల సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఎస్‌డబ్ల్యూవో లక్ష్మీరాజ్యం

ప్రజా చైతన్యంతోనే పారిశుద్ధ్యం మెరుగు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రజల్లో మార్పు వస్తేనే పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లా పేర్కొన్నారు. ఈనాడుతో ముఖాముఖీ మాట్లాడారు. పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామన్నారు.

కమిషనర్ ఫజులుల్లా

ప్రశ్న: పురపాలక సంఘం, చుట్టుపక్కల కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పలుచోట్ల మురుగు నీటి చెరువులు దర్శనమిస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

జవాబు: పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు ఇళ్లలోని స్నానపు గదుల నుంచి నీటిని మాత్రమే సైడుకాల్వల్లోకి వదలాల్సి ఉందని, కానీ మరుగుదొడ్ల పైపుల్ని అమర్చి వ్యర్థాల్ని వదలడం, ఆహారం, చెత్త చెదారాన్ని కాల్వల్లో వేయడంతో మురుగు ముందుకు సాగక దోమల ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ప్రతి రోజూ 13 సచివాలయాలు, 7 క్లస్టర్ల పరిధిలో పూడిక తీస్తూనే ఉన్నాం. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవనం సాగిస్తాం.

ప్రశ్న: దోమల బెడద ఉండే ప్రాంతాలేంటి. నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి. ఫాగింగ్ యంత్రాలు పని చేస్తున్నాయా?

జవాబు: శ్రీరామ్‌నగర్, బీడీ కాలనీలు, తుమ్మూరు, పిచ్చిరెడ్డితోపు, చంద్రబాబునగర్‌లలో దోమల బెడద ఉంది. నివారణకు మెలాథిన్ మందు పిచికారీ చేస్తున్నాం. రెండు ట్రాక్టర్లు, ఆరు ఫాగింగ్ యంత్రాలను వాడుతున్నాం.

ప్రశ్న: పారిశుద్ధ్య సిబ్బందికి భద్రతా సామగ్రి అందిస్తున్నారా. ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారు?

జవాబు: ప్రతి 500 మంది ఒక పారిశుద్ధ్య కార్మికుడు అవసరం. ఎక్కువ గానే ఉన్నారు. సిబ్బందికి దుస్తులు, గ్లౌజులు, అవసరమైన సామగ్రిని అందిస్తున్నాం. వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం.

ప్రశ్న: మురుగునీరు పారేందుకు సైడు కాల్వల నిర్మాణాలను చేపడుతున్నారా?

జవాబు: రూ.17 కోట్లతో రోడ్లు, సైడు కాల్వల పనులకు ప్రతి పాదనలు పంపాం. నిధులు మంజూరైతే వెంటనే చేస్తాం. ముఖ్యంగా ప్రజల ఇళ్లలో వాడిన వ్యర్థాల్ని మూటలుగా కట్ట డ్రైనేజీ కాల్వల్లో వేస్తున్నారు. చెత్తను వాహనాల్లో వేయాల్సి ఉంది.

ప్రశ్న: పట్టణంలోని పలుచోట్ల సైడు కాల్వల్లో నీరు పారక రోడ్లపై నిలుస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు?

జవాబు: సైడుకాల్వల్లోని నీరు ప్రధాన డ్రైనేజీ కాల్వల్లోకి వెళ్లేందుకు కొన్నిచోట్ల కల్వర్టుల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులు తొందరలోనే పూర్తి చేస్తాం. ప్లాస్టిక్ సంచుల నివారణకు చర్యలు తీసుకుంటాం.

మేమున్నాం.. మీకు తోడుగా..

నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని పాండురంగ వీధిలో విద్యుత్తు స్తంభాలకు దీపాలు వెలగడం లేదు. **- డి.రమణయ్య, స్థానికుడు**

సమాధానం: వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **- చిన్నయ్య, కమిషనర్**

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: **సమస్య:** పట్టణంలోని చాకలి వీధిలో రహదారి పక్కన మురుగు ముందుకు కదలక పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువగా ఉంది.

- రాజశేఖర్, స్థానికుడు

సమాధానం: మురుగు సిబ్బందితో వెంటనే తొలిగించేలా చర్యలు తీసుకుంటాం.**- చిన్నయ్య, కమిషనర్**

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: **సమస్య:** సూళ్లూరుపేట మండలంలోని జంగాళపల్లి, కుదిరి గ్రామాల్లో రాత్రిపూట వెలగాల్సిన విద్యుత్తు దీపాలు నిత్యం వెలుగుతున్నాయి. **- సురేష్, స్థానికుడు**

సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- శేఖర్‌బాబు, ఏడీ

తీరంలో మాఘస్నానాల సందడి

వాకాడు, న్యూస్‌టుడే: మాఘమాసం, పౌర్ణమి కావడంతో వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రం వద్ద ఆదివారం వేకువ జాము నుంచి మాఘస్నానాల సందడి నెలకొంది. మండలం నుంచే కాకుండా గూడూరు, కోట, విద్యానగర్, నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సముద్ర స్నానమాచరించారు. దుగరాజపట్నం మెరైన్ పోలీసులు ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించారు.

తూపిలిపాలెం వద్ద మాఘస్నానాలకు వచ్చిన ప్రజలు

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి పరుగు పోటీలు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బాలబాలికల పరుగు పందెం పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలను నిర్వహించారు. 60, 80, 100, 200, 400, 600 మీటర్ల పరుగు పందెం పోటీల్లో పలు జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు పాల్గొని సత్తా చూపారు. పారా అథ్లెటిక్ వేణు, ప్రముఖులు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు, పారా అథ్లెటిక్ క్రీడాకారుడు జి.లక్ష్మయ్య, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, పుర వైస్‌ఛైర్మన్ షేక్.రఫీ, సుధీర్, గంగాప్రసాద్, రమణారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పరుగు పందెంలో పాల్గొన్న విద్యార్థినులు

రూ.1.17 కోట్లతో నూతన ఆలయ నిర్మాణం

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని నెల్లిపూడిలో శ్రీజలసిద్దేశ్వరస్వామి నూతన శివాలయ నిర్మాణానికి సీజీఎఫ్ నిధులు రూ.1.17 కోట్లు మంజూరు చేసినట్లు దేవాదాయశాఖ ఏసీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి మంజూరైన నిధుల్లో 20 శాతం గ్రామస్థులు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు ఏసీ తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ మేరకు ఏసీని ఆదివారం నెల్లిపూడి పంచాయతీ తెదేపా నేత కల్లూరు హరీష్‌బాబునాయుడు, మధురెడ్డి, గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కల్వర్టుకు రంధ్రం

సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని మన్నారుపోలూరు ఎస్సీ కాలనీలో శ్రీచెంగాళమ్మ ఆలయ సమీపంలో కల్వర్టుకు రంధ్రం పడింది. దీని కారణంగా ఆటోలు, స్కూలు బస్సులు, ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం**

పారిశ్రామిక వ్యర్థాలతో తిప్పలు

మండలంలోని అత్తివరం సమీపంలోని భారీ పరిశ్రమల వ్యర్థాలను ర.భ రోడ్డు పక్కనే పడేస్తున్నారు. ఈ రోడ్డుపై కారూరు, కుందాం, తిరుమలపూడి, హర్మేనిపాడు గ్రామాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వ్యర్థాల నుంచి వెలువడే దుర్వాసన భరించలేక పోతున్నామని వాహనదారులు, పయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పక్కనే ఉన్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

- న్యూస్‌టుడే, ఓజిలి

రోడ్డుపై నిలిచిన మురుగు

పట్టణంలోని పురపాలక పరిధిలోని వీఎంఆర్ నగర్‌లో రోడ్డుపై నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం

సౌకర్యాలు లేక ఇబ్బందులు

గ్రద్దగుంట గిరిజన కాలనీలో ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 50 కుటుంబాల గిరిజనులు నివాసం ఉంటున్నారు. అర్ధంతరంగా నిలిచిన గృహాలు, సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయక పోవడంతో వర్షా కాలంలో మోకాటిలోతు నీళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా, వైకాపా నాయకుల మధ్య వర్గవిభేదాలతో కోర్టును ఆశ్రయించడంతో గృహ నిర్మాణాలు పూర్తి కాలేదు. **- న్యూస్‌టుడే, ఓజిలి**

మీకు తెలుసా

నాటి విశ్వేశ్వరపురం.. నేటి దేవుని వెలంపల్లి

స్తంభాలగిరీశ్వరుడు

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలోని దేవుని వెలంపల్లి పేరు చెబితే గుర్తొచ్చేది ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్తంభాలగిరి ఈశ్వరయ్యస్వామి దేవస్థానం. వెలిగొండ కొండలకు దగ్గర్లోని ఆ గ్రామం ఉమ్మడి నెల్లూరు, కడప జిల్లాల్లో ప్రసిద్ధి. ఆ గ్రామంలోని స్తంభాలగిరీశుని ఆలయానికి రెండు జిల్లాల్లో భక్తులు విరివిగా చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ఆ గ్రామాన్ని గతంలో విశ్వేశ్వరపురం పేరుతో పిలిచే వారు. 1985 వరకూ ప్రభుత్వ పాఠశాల సైతం దస్త్రాల్లో ఆ పేరుతోనే ఉంది. రెవెన్యూ దస్త్రాల్లో వెలంపల్లిగా నమోదైంది. మరో విచిత్రం ఏమిటంటే. . ఈ గ్రామం 1980 వరకూ వెంబులూరు పంచాయతీలో మజరా. దీంతో వెంబులూరు వెలంపల్లి అనడం స్థానిక నానుడి.

■ స్తంభాలగిరి ఈశ్వరయ్య ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం గిరిజన కులానికి చెందిన ఓ గోవుల కాపరికి తన మందలోని ఓ ఆవు కనిపించక పోవడంతో వెలిగొండ అడవుల్లో తీవ్రంగా గాలించి అలసిన ఆయన ఓ రాత్రి అక్కడే నిద్రిస్తుండగా శివుడు ప్రత్యక్షమై ఓ రాతిశిలను చేతికందించడంతో పరమేశ్వరుడిచ్చిన ఆశిలను తీసుకొచ్చి గ్రామానికి ఎగువన స్థాపించి నిత్య పూజలు చేసేవారు. అలా అక్కడికి వచ్చే వారికి జరిగింది జరగబోయేది సోదె పేరిట చెబుతూ ఆలయ పూజారిగా అవధూతగా ప్రచారంలోకి వచ్చారు. ■. పూర్వీకులు ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న నివాసాలను తూర్పు దిశకు మకాం మార్చుకున్నారు. అప్పట్లో ఇంటికి 50 నుంచి 70 అంకణాలు వరకూ గ్రామస్థులు సమన్వయంతో విభజించుకుని నివాసాలు ఏర్పరుచుకున్నారు. ■ 1980 దశకంలో వెంబులూరు నుంచి విడిపోయాక.. గ్రామానికి పడమరున్న వెంకటేశ్వరపురం, తూర్పు దిక్కులోని కుప్పాయపాళెం గ్రామాలను మజరాలుగా కలిపి పంచాయతీ కేంద్రంగా ఏర్పాటైంది. 2000 దశకంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వయంగా విచ్చేసి ఆలయ అభివృద్ధికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

కోశాధికారిగా కిషన్‌రెడ్డి

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట పట్టణ భాజపా జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారిగా ఆరని కిషన్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.



తెదేపా మండల అధ్యక్షుల ఎంపిక

నాయుడుపేట, పెళ్లకూరు, న్యూస్‌టుడే: రెండు మండలాల్లో తెదేపా అధ్యక్షుల ఎంపిక కొలిక్కి వచ్చింది. నాయుడుపేట మండల తెదేపా అధ్యక్షుడిగా కామిరెడ్డి అశోక్‌రెడ్డిని తిరిగి ఎంపిక చేయగా పట్టణ అధ్యక్షుడిగా ఎస్.కె. రఫీ, పెళ్లకూరు మండల అధ్యక్షుడిగా సంచి కృష్ణయ్యయాదవ్ నియమితులయ్యారు. కొత్తగా ఎంపికైన వారు త్వరలో తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగే శిక్షణకు హాజరు కావాలని అధిష్ఠానం నుంచి ఆహ్వానాలు అందాయి.

అధ్యక్షుడిగా వెంకటసుబ్బయ్య

ఓజిలి, న్యూస్‌టుడే: మండల తెదేపా అధ్యక్షుడిగా పాడి వెంకటసుబ్బయ్యను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాడి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.



బెల్టు దుకాణాలు కట్టడి చేయాలని వినతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు ఆదివారం వైకాపా నాయకులు బెల్టు దుకాణాలను కట్టడి చేయాలని ఫిర్యాదు చేశారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి, పుర ఛైర్‌పర్సన్ కటకం దీపిక, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ప్రిస్కిల్లా, వైకాపా జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, పట్టణాధ్యక్షుడు కె.మాధవరెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌లు టి.జనార్దన్‌రెడ్డి, కిషోర్‌యాదవ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భళా బాలిక

ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా. ఒకరు వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపితే, మరొకరు క్విజ్‌లో సత్తా చాటుతున్నారు. ఇంకొకరు మాట్లాడటంలో రాణిస్తున్నారు. ఇలా విద్యార్థినులు చదువు, క్రీడలు, ఇతర పోటీల్లోనూ రాణించి పతకాలు సొంతం చేసుకుంటున్నారు.

న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం



మాక్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎంపిక: పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పల్లవి గతేడాది నవంబరు 26న అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీకి సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎంపికై ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పాల్గొంది. తను పాఠశాల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జరిగిన పోటీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తొమ్మిదో తరగతిలో జాతీయ ఓటరు దినోత్సవ వ్యాస రచనలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. పదిలో నూటికి నూరు మార్కులు సాధిస్తానంటోంది.

క్విజ్‌లో సత్తా: నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎం.మోక్షిత బీఎస్సీ కంప్యూటర్ సైన్సు ప్రథమ ఏడాది చదువుతోంది. చదువులో సత్తా చాటుతోంది. ఓటరు దినోత్సవంతో జరిగిన పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా కలెక్టరు డా.వెంకటేశ్వర్ చేతుల మీదగా అవార్డు అందుకుంది. కళాశాల, మండల స్థాయిలో పతకాలు సొంతం చేసుకుంటోంది.

వ్యాస రచనలో మేటి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్సు ప్రథమ ఏడాది చదువుతున్న కె.దీపిక వ్యాస రచన పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సత్తా చాటారు. చిత్రలేఖనం, రంగవల్లుల్లో ప్రతిభ చూపుతోంది.

ఎన్‌సీసీలో ప్రతిభ: డిగ్రీ కళాశాల బీఎస్సీ కంప్యూటర్ సైన్సు విద్యార్థిని ఎన్.ధరణి జాతీయ సేవా పథకంలో ముందుంటోంది. ఇటీవల జరిగిన జాతీయ ఓటరు దినోత్సవం నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకుంది. చదువులో ప్రతిభ చూపుతోంది.



మూడు జిల్లాల పరిధిలో ప్రథమ స్థానం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ ఏడాది విద్యార్థిని కె.రోషిణి సమాచార హక్కు చట్టంపై కళాశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీల్లో పాల్గొంది. గుంటూరులో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు జరిగిన వ్యాస రచన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. చదువుతో పాటు ఇతర అంశాల్లో ప్రతిభ చూపుతోంది.

పిట్టకొంచెం.. కూత ఘనం: నాయుడుపేట మండలం కాపులూరు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని వై.నాగమన్విత జాతీయ ఉపకారవేతనానికి ఎంపిక పరీక్షల్లో ప్రతిభ చాటింది. ఓటరు దినోత్సవంలో నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ, గణతంత్ర దినోత్సవంలో మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకుంది.

చెప్పిందే చేయాలి.. లేకుంటే తంటాలే

గూడూరు నియోజకవర్గంలో ఉచిత ఇసుక మాటున అక్రమ రవాణా సాగుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన వారే తీసుకెళ్లాలి. అందుకు విరుద్ధంగా ఉచిత ఇసుకను కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని గూడూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో స్వర్ణముఖి నది, చల్లకాలువ, రొయ్యలవాగు, పంబలేరు ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఆయా ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలతో ఇసుకను తోడి విక్రయిస్తున్నారు.

న్యూస్‌టుడే, వాకాడు-చిట్టమూరు

నిబంధనలు ఇవీ...: ఇంటి నిర్మాణం చేపట్టే యజమాని ముందుగా గ్రామ సచివాలయంలో ఉచిత ఇసుకకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వీఆర్వో, కార్యదర్శి విచారించి అనుమతి పత్రం మంజూరు చేయాలి. ఉచిత ఇసుక తరలించే ట్రాక్టరు, టైరు బండికి ముందు భాగంలో ఉచిత ఇసుక బ్యానర్ ఏర్పాటు చేయాలి. ట్రాక్టరుకు జీపీఎస్ ఖచ్చితంగా అమర్చాలి. ట్రాక్టరు, టైరు బండికి ఇసుకను కూలీల చేతనే నింపాలి. ఎక్కడా యంత్రాలను వినియోగించరాదు. అయితే ఈ నిబంధనలు నియోజకవర్గంలో ఎవ్వరూ పాటించడం లేదు. రోడ్డుపై ఇసుక వాహనాలు వెళ్తున్న ఏఒక్క అధికారి కూటమి అధికారంలోకి వచ్చాక తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.

ఉచిత ఇసుకతో వెళ్తున్న ట్రాక్టరు

కేంద్రం నుంచే ఇసుక తీసుకోవాలని హుకుం: నియోజకవర్గంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన ఇసుక కేంద్రం నుంచి మాత్రమే ఇసుకను తీసుకొని వెళ్లాలని నిబంధన విధిస్తున్నారు. అలా కాకుండా చుట్టుపక్కల నదీ ప్రాంతాల్లో కూలీల నుంచి ఇసుకను వాహనాల్లో తరలిస్తే రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈవిధంగా కేంద్ర నిర్వాహకులు ముప్పతిప్పలు పెడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. కేంద్రం నుంచి ఇసుకను తీసుకొంటే అధిక ఖర్చు అవుతోందని, అదే కూలీలతో తమ సొంత వాహనంలో ఉచిత ఇసుక తీసుకొంటే భారం తగ్గుతుందని యజమానులు తెలిపారు. ➠ ఈ విషయమై గనుల శాఖ ఏడీ శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇసుకను ఉచితంగా తీసుకొని వెళ్లాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకొంటామని, తాము ఇకపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఇసుకపై ఎవరైనా ఇబ్బందులు పెడితే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

బీసీవై రాష్ట్ర కమిటీలో సుధాకర్‌కు స్థానం

నాయుడుపేట పట్టణం: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడుకు చెందిన కాటూరు సుధాకర్‌ను ఆదివారం భారత చైతన్య యువజన పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎంపిక చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఈ బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

సూళ్లూరుపేట పట్టణం: పట్టణంలోని పురపాలక కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా పుర ప్రజలు నుంచి వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

రేణిగుంట: గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్టు అధికారిణి సుజాత ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. వివిధ తరగతుల్లో 80 ఖాళీలు ఉన్నాయని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంబటికి బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే విజయశ్రీ

నాయుడుపేట, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జ్ఞానోదయం కలిగే విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. ఆదివారం నాయుడుపేట పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెదేపా నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గడియారం సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను ఊరేగించి అంబేడ్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట, సూళ్లూరుపేట ఏఎంసీ ఛైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్, రమేష్, వైస్ ఛైర్మన్ రఫీ, పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్‌ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం, సుధీర్, సుబ్బారావు, మునిరాజ తదితరులు పాల్గొన్నారు.

చిట్టమూరు: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ తెదేపా నేతలు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కిషోర్‌నాయుడు, చిన్నారావు, రాజేష్‌రెడ్డి, కస్తూరయ్య, చెంచురామాచారి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ, తెదేపా నాయకులు

వాకాడు: మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం వాకాడులో తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మధురెడ్డి, కృష్ణమూర్తి, విజయశేఖర్‌రెడ్డి, నందగోపాల్‌రెడ్డి, దయాకర్, మోహన్‌నాయుడు, చంద్రయ్య, ద్వారకానాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైకాపా చరిత్ర ముగిసింది

వెంకటగిరి: వైకాపా చరిత్ర ముగిసిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఆదివారం త్రిభువని కూడలి వద్ద వైకాపా నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ దిష్టిబొమ్మలను కూటమి నేతలు దహనం చేశారు. భాజపా కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఏఎంసీ ఛైర్మన్ విశ్వనాథం, పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, కాళహస్తి దేవస్థానం డైరెక్టర్ కౌసల్యమ్మ, నేతలు పాల్గొన్నారు.

జోగి రమేష్, అంబటి రాంబాబు దిష్టిబొమ్మ వద్ద నిరసన వ్యక్తం..

(c) eenadu

చేతనతో.. క్యాన్సర్ అచేతనం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో 'యునైటెడ్ బై యూనిక్' పేరిట అవగాహన వాక్‌థాన్ నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకు ముందు యువత జుంబా నృత్యాలతో హోరెత్తించారు. – న్యూస్‌టుడే, పెదవాల్తేరు

ఆశల 'పద్దు'.. గమ్యనగరికి లేదిక హద్దు..!

అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం

పారిశ్రామిక ప్రగతికి బాటలు

కేంద్ర బడ్జెట్‌పై నిపుణుల విశ్లేషణ

ఈనాడు, విశాఖపట్నం: కేంద్ర బడ్జెట్ నగరానికి కొత్త దిశను నిర్దేశించిందని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఇందులో మొదటిది. తర్లువాడలో గూగుల్‌తో కలిసి అదానీ, రైడన్ ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్లు వస్తున్నాయి. మరోవైపు సిఫీ, మెటా కంపెనీ సంయుక్తంగా 500 మెగావాట్ల డేటా సెంటర్‌తోపాటు, 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. కేంద్రం బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు ఇవ్వడంతో వీటికి ప్రయోజనం కలగనుంది. దీంతో మరి కొన్ని విశాఖకు వచ్చే అవకాశాలున్నాయి.

కంటైనర్ల తయారీకి ఊతం: ఏటా విశాఖ పోర్టుల నుంచి 65లక్షల టీఈయూ (20 అడుగుల కంటైనర్)లలో ఎగుమతులు వెళుతుంటాయి. కొవిడ్ సమయంలో ఆ కంటైనర్ల కోసం చైనాపై ఆధార పడాల్సి వచ్చింది. కేంద్రం బడ్జెట్‌లో ఐదేళ్లలో ఆ కంటైనర్ల తయారీకి రూ.10వేల కోట్లు కేటాయించారు. ఇది విశాఖలోని ఎగుమతిదారులకు శుభవార్త.

ఎడ్యుసిటీకి కలిసొచ్చే అంశమే: తాజాగా జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటి ఎంవోయూ చేసుకున్న విషయం విదితమే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే దీనికి శ్రీకారం చుట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్ రిపైర్ అండ్ ఆపరేషన్స్) విడిభాగాలను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఇది ఏవియేషన్ ఎడ్యుసిటీకి కలిసొచ్చే అంశం.

" పర్యాటక, ఆతిథ్య రంగాలకు ఈ బడ్జెట్ ప్రోత్సాహకరంగా ఉంది. టూరిస్టు గైడ్లకు శిక్షణ కార్యక్రమంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జిల్లాలోని బౌద్ధ, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవచ్చు. – **ఎంవీ పవన్ కార్తిక్, హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు**

★ క్యాన్సర్ ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. కేజీహెచ్, హోమీ బాబా, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సుమారు 10వేల మందికి ఆర్థిక భారం తగ్గనుంది.

ఉక్కుకు స్వల్పమే: విశాఖ ఉక్కుకు ఈ బడ్జెట్‌లో ఐఈబీఆర్ (ఇంటర్నల్ ఎక్స్‌ట్రా బడ్జెట్ రీసోర్స్)కు కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది ప్లాంటుకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ రూ.11,400 కోట్లలో ఇంకా రూ.780కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,072కోట్లు క్యాబినెట్‌లో ప్రతిపాదించినా బడ్జెట్‌లో జీరో చూపించారు. రెండో విడత వీఆర్ఎస్‌కు రూ.200కోట్లు అవసరం కాగా ఒక్క రూపాయి నిధులు కేటాయించక పోవడం గమనార్హం.

" ఈ బడ్జెట్‌లో ఐటీ, డేటా రంగాల అభివృద్ధికి రూ.40వేల కోట్లు నిర్దేశించారు. ఆ నిధులతో నగరంలో మౌలిక వసతులను పెంచవచ్చు. – **కృష్ణమోహన్, సీఐఐ ఉపాధ్యక్షులు**

ప్రభావం చూపే ఇతర అంశాలు..

★ గీతం వర్సిటీకి విశాఖలో అటామిక్ ఎనర్జీ, బెంగళూరులో ఏరోస్పేస్ ప్రాజెక్టులను కేటాయించింది. నిధుల కేటాయింపుపై స్పష్టత రాలేదు.

★ వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి కింద కేంద్రం రూ.900 కోట్లు కేటాయించింది. తద్వారా జిల్లాలోని సుమారు 25 వేల మందికి రుణాలు అందే అవకాశం ఉంది.

" నగరాల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.5వేల కోట్లు కేటాయించాలనే నిర్ణయం హర్షణీయం. విశాఖలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆ నిధులు దోహదపడతాయి. ఇది స్థిరాస్తి రంగం వృద్ధికి దోహదపడుతుంది. – **ఇ.అశోక్‌కుమార్, అధ్యక్షుడు, క్రెడాయ్ విశాఖ ఛాప్టర్**

" ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం. తద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి అవకాశం ఉంది. – **తిరుపతిరాజు, పారిశ్రామికవేత్త**

★ పూర్వోదయ రాష్ట్రాల్లో 4వేల విద్యుత్తు బస్సులు ప్రవేశ పెట్టాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. దీని కింద విశాఖకు 200 బస్సులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

★ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి కొత్తగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విశాఖ జిల్లాకు పది వరకు మంజూరు కావొచ్చని అంచనా.

" ఎకనమిక్ కారిడార్, ఫ్రైట్ కారిడార్లతో రవాణా రంగం మెరుగవుతుంది. పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలవుతుంది. ఎగుమతులు, దిగుమతులు ఊపందుకుంటాయి. – **సాంబశివరావు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి**

★ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధి ప్రవేశపెట్టనున్నారు. ఫలితంగా జిల్లాలో 20 వేలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది.

" చిన్న పరిశ్రమల కోసం 'కార్పొరేట్ మిత్రుల' ప్రత్యేక సమూహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం బాగుంది. శ్రామికశక్తి కొరత నివారణకు పరిశోధన, శిక్షణ కేంద్రాలపై దృష్టి సారించడం మంచిదే. – **ఎ. సత్యనారాయణ, ఫ్యాప్సీ అధ్యక్షుడు, విశాఖ**

★ వికసిత్ భారత్‌లో భాగంగా దేశంలో 20నగరాలకు రూ.5వేల కోట్లు కేటాయించారు. అందులో విశాఖ కూడా ఉంది. అదే విధంగా ఐదు ఎకనామిక్ జోన్లు అభివృద్ధి చేస్తున్నారు. అందులో విశాఖ ఎకనామిక్ జోన్ ఉండటం విశేషం.

'రోబో' అనే నేను..!

శ్రీశారదా విద్యా నిలయం టెక్కీబాట్, హమరా ల్యాబ్స్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్) సహకారంతో ఆదివారం వీఎంఆర్డీఏ 'ది డెక్' భవనంలో 'టెక్ ఎక్స్‌ప్లోర్-2026' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో హ్యూమనాయిడ్ రోబో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
–న్యూస్‌టుడే, సిరిపురం (ఏయూ ప్రాంగణం)

'మాఘ' స్నానం.. ఆధ్యాత్మిక తీరం

మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆర్కే బీచ్‌లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. సముద్ర స్నానాలు ఆచరించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఇసుకతో దేవుళ్ల రూపాలను తయారు చేసి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలని సూర్య భగవానుడిని ప్రార్థించారు. – ఈనాడు, విశాఖపట్నం

ఆతిథ్యం.. ఉపాధి తథ్యం..!

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పర్యాటకంగా పేరొందిన విశాఖ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు అధిక సంఖ్యలో వెలుస్తున్నాయి. దీంతో ఆతిథ్య రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి యువత పదోతరగతి, ఇంటర్ విద్యార్హతలతో ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. నగరంలోని ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ నామమాత్రపు ఫీజుతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

శిక్షణలో నేర్పించే అంశాలు: సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఏసియన్, అమెరికన్, యూరోపియన్ వంటల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం చెఫ్, అసిస్టెంట్ చెఫ్, చీఫ్ కుక్, కుక్ లాంటి కేటగిరీలలో దేశ, విదేశాల్లోని స్టార్ హోటళ్లలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.



రూ.50వేల జీతం పొందుతున్నా..: నేను 2009లో ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశా. ప్రస్తుతం నగరంలోని ఓ హోటల్‌లో చీఫ్ కుక్‌గా పనిచేస్తున్నా. నెలకు రూ.50వేల జీతం ఇస్తున్నారు. వంటలో నైపుణ్యం సాధిస్తే ఉపాధి అవకాశాలు మన తలుపు తడతాయి. – దిలీప్

కోర్సు వివరాలు:
★ సర్టిఫికెట్ కోర్సు ఇన్ అడ్వాన్స్‌డ్ ట్రేడ్ ఇన్ కలినరీ ఆర్ట్స్

కాలవ్యవధి: ఏడాదిన్నర, ఆరునెలలు ఇండస్ట్రియల్ శిక్షణ

సీట్లు: 80
ఫీజు: 30వేలు

ప్రభుత్వ సంస్థల్లో..: రూ. 1.50 లక్షలు

ప్రైవేటు శిక్షణ సంస్థల్లో ఫీజు: రూ.2 లక్షల వరకు

★ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ

★ పేద, మధ్యతరగతి యువతకు వరం

తయారు చేసిన బిస్కెట్లు, కేకులతో విద్యార్థులు

ఇప్పటి వరకు శిక్షణ పొందిన విద్యార్థులు:	3,200
ఉపాధి అవకాశాలు:	90%

చిరునామా

జూ పార్కు ముందు కూడలిలో గ్రామీణ తహసీల్దారు కార్యాలయం పక్కన ఈ సంస్థ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతికవిద్య ఆధ్వర్యంలో 1983లో దీన్ని ప్రారంభించారు.



ఇంటర్ తర్వాత నేర్చుకున్నా..: ఇంటర్ పూర్తయిన తర్వాత 2006లో ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశా. శిక్షణ అనంతరం నగరంలోని మూడు స్టార్ హోటళ్లలో చెఫ్‌గా పనిచేశా. ఇప్పుడు ఓ స్టార్ హోటల్‌లో చీఫ్ చెఫ్‌గా పనిచేస్తున్నా. 9 బ్రాంచిలు, 200 మంది సిబ్బందికి హెడ్‌గా వ్యవహరిస్తున్నా. రూ.లక్ష జీతం వస్తోంది. – ఎం.ఈశ్వరరావు

కాబోయే అమ్మకు.. కావాలి 'ఇనుము'!!

ఈనాడు, విశాఖపట్నం: పోషకాహార లోపం కారణంగా గర్భిణులను రక్తహీనత వేధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఐరన్ (ఇనుము)తోపాటు ఫోలేట్, విటమిన్ బీ12 లోపాలు కూడా ఉంటున్నాయి.

అధ్యయనం ఇలా..: ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో 2024 జూన్ నుంచి 2025 మే వరకు రక్తహీనతతో బాధపడుతున్న 18-40ఏళ్ల వయసు గల 150 మంది గర్భిణులను పరీక్షించారు. అందులో 127 మంది (85.23 శాతం)లో ఐరన్ లోపం ఉండగా.. 10.72 శాతం విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు ఈ జాబితాలో ఉన్నారు.

★ పౌష్టికాహారం సక్రమంగా తీసుకోకపోవడం దీనికి కారణమని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు జిల్లాలో 22,719 మంది గర్భిణులు నమోదు చేసుకోగా.. అందులో 8,609 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

గర్భిణుల్లో ఆందోళనకరంగా ఐరన్ లోపం

పోషకాహారం తీసుకుంటేనే ప్రయోజనం

హిమోగ్లోబిన్ (గ్రాముల్లో)	రక్తహీనత
7 కంటే తక్కువ	తీవ్రం
7 – 9.9	మధ్యస్థం
10 – 10.9	తక్కువ
11 కంటే ఎక్కువ	సాధారణం

సేవలు వినియోగించుకోవాలి: గర్భం నిర్ధారణ అయిన వెంటనే గర్భిణుల వివరాలను ఆశా కార్యకర్తలు నమోదు చేస్తారు. వారికి మాతా శిశు సంరక్షణ (ఎంసీపీ) కార్డులు అందజేస్తారు. ప్రతి నెలా ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. నాలుగో నెల తర్వాత గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు వస్తే హైరిస్క్‌గా పరిగణిస్తారు. ప్రసవం తర్వాత 42 వారాల వరకు వారిని పర్యవేక్షిస్తుంటారు. ఆయా సేవలను గర్భిణులు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఐరన్ మాత్రలు వేసుకోవాలి..: గర్భం దాల్చిన నాటి నుంచి తప్పనిసరిగా సమతులాహారం తీసుకోవాలి. శాకాహారులైతే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, మాంసం ఆహారంలో భాగం చేసుకోవాలి. వైద్యులు సిఫార్సు చేసిన ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలి. పోషకాహారం తీసుకుంటే సాధారణంగా ఐరన్ లోపం రాదు.
– **డాక్టర్ రాగసుధ, సీనియర్ గైనకాలజిస్టు**

గత నాలుగేళ్ల గణాంకాలు ఇలా..

సంవత్సరం	నమోదు	రక్తహీనత
2022–23	33,503	54.4
2023–24	30,789	42.52
2024–25	29,198	40.14
2025–26 (డిసెంబరు వరకు)	22,719	37.9 (శాతాల్లో)

ఈఎన్‌సీ ఏవోసీ చీఫ్‌గా ఇందర్‌పాల్‌సింగ్ వాలియా

సింధియా, న్యూస్‌టుడే : తూర్పు నావికాదళానికి చెందిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్‌సింగ్ వాలియా నియమితులైనట్లు ఆదివారం ఈస్టర్న్ నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి. జూన్ 11, 1988లో ఆయన జాతీయ రక్షణ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకొని ఫైటర్‌గా భారతీయ వాయుసేన దళంలో చేరారు. ఎయిర్ ఆఫీసర్‌గా ఉత్తీర్ణత పొందిన ఆయన మిగ్-21, మిగ్-23, మిగ్-27, జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ శ్రేణి విమానాలను సమర్థంగా నడిపారు. వాయుసేన పతకం, అతి విశిష్ట సేవా పతకాలను స్వీకరించి ఉన్నారు.

WALK-IN-INTERVIEW
3 Decades Well Estd.& Dev. ORG. Required
❖**Z.M.'s :** 5 No's - M/F
P.G, 35 +, Working/ Retd/ VRS Gr-1 GAZ. Officers Preferred.
☛Salary + Perks: 2.50 P.M. (T&C Apply)
❖**B.D.O's:** 12 No's, - M/F
Degree, 30+, Working/ Retd/ VRS Central/ State/ Insurance, 5 yrs. Admn. Exp
☛Salary + Perks: 2.00 Lakhs P.M. (T&C Apply)
❖**L.O's :** 9 No's, Only Female
3 Yrs. Exp. Hotel Management / Receptionists
☛Salary + Perks: 1.50 Lakhs P.M. (T &C Apply)
INTERVIEWS ON: 2nd Feb - 2026
Con: **M. RAMA NAIDU, M.A.**
DOCTORS COLONY, VSP
Ph: **7893784569**

ప్రయోగ పరీక్షలకు 98.44 శాతం హాజరు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపు విద్యార్థులకు ఆదివారం నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 121 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఆర్‌ఐవో పి.మురళీధర్ తెలిపారు. ఈ పరీక్షలకు 11,564 మంది విద్యార్థులు(98.44 శాతం) హాజరైనట్లు ఆర్‌ఐవో పేర్కొన్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టామన్నారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు **కేవలం 3,500/- కే**
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
✆9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే | ప్రతి ఆదివారం శెలవు

మారని స్థితి.. దరఖాస్తుల ఉద్ధృతి!

ఈనాడు, విశాఖపట్నం, వన్‌టౌన్, న్యూస్‌టుడే: భూ సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన 'రెవెన్యూ క్లినిక్'కు ఎక్కువగా ఎన్‌ఓసీ (నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం) దరఖాస్తులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాల్సినవే వాటిలో అధికంగా ఉన్నాయి. దీంతో చాలా పెండింగులో ఉండిపోతున్నాయి. భూ వివాదాలు, క్లిష్ట సమస్యలు ఎక్కువగా ఉండే విశాఖలో ఈ తరహా ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలొస్తున్నాయి.

మండలాల వారీగా ఇలా..	
పెందుర్తి	78
ఆనందపురం	58
భీమిలి	55
విశాఖ రూరల్	53
గాజువాక	51
పద్మనాభం	12
సీతమ్మధార	3
మహారాణిపేట	7
గోపాలపట్నం	25
పెదగంట్యాడ	7
ములగాడ	1
డిప్యూటీ కలెక్టర్లకు	15

★ ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో 15 కౌంటర్లతో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు, ఇద్దరు ఉపకలెక్టర్లు, 11 మంది తహసీల్దార్ల పర్యవేక్షణలో ఇవి నడుస్తున్నాయి.

దరఖాస్తుల స్వీకరణ: నాలుగుసార్లు
వచ్చినవి: 365
తిరస్కరణ: 44
సంతృప్తికర సమాధానం ఇచ్చినవి: 25

ఈ తరహావే ఎక్కువ: నిరుపేదల కోటాలో వ్యవసాయ భూమి ఇచ్చారని, విక్రయించుకునేందుకు వీలుగా ఎన్‌ఓసీ జారీ చేయాలని మధురవాడకు చెందిన ఒకరు అర్జీ పెట్టుకున్నారు. అదే ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో తన స్థలం ఉందని, తన పేరున రిజిస్ట్రేషన్ అయినప్పటికీ '22ఏ' జాబితాలో ఉంచారని, అందులోనుంచి తొలగించాలని మరొకరు అర్జీ పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే వీటికి పరిష్కారం దక్కుతుంది. ఇలాంటి అంశాలపై పలు దరఖాస్తులొచ్చాయి.

★ 'రెవెన్యూ క్లినిక్'కు భూ సమస్యలు
★ పెండింగ్‌లోనే ఎక్కువ అర్జీలు

అర్జీదారుల్లో అసంతృప్తి: రేసపువానిపాలెం, మద్దిలపాలెం, సింధియా, మరి కొన్ని ప్రాంతాల్లో సబ్‌డివిజన్ కాక పలు భవనాలను '22ఏ'లో చేర్చారు. యూఎల్‌సీ (పట్టణ భూ గరిష్ఠ చట్టం) పరిధిలో స్థలాలు, ఇళ్లకు సంబంధించిన ఎన్‌ఓసీలు జారీ చేయాలని కొందరు అర్జీలు పెట్టుకున్నారు. వీటి రీసర్వేకు కూడా దరఖాస్తులొస్తున్నాయి.

★ ఆన్‌లైన్‌లో తమ భూముల వివరాలు నమోదు చేయాలని కొందరు దరఖాస్తు చేయగా వాటిపై వివాదాలున్నందున అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. తిరస్కరించిన అర్జీలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికలు ఇస్తున్నా దరఖాస్తుదారులు సంతృప్తి చెందడం లేదు. తమకు ఏదో ఒకలా పరిష్కారం చూపాలని గట్టిగా కోరుతుండటం గమనార్హం.

సందర్భమేదైనా **ఈనాడు** ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా.. **ఈనాడు**ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

తీర భద్రతలో..
అలుపెరగని సేవలు



భారతీయ తీరగస్తీ దళ నౌక

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ తీర ప్రాంత రక్షణ కోసం భారతీయ తీరగస్తీ దళం (ఐసీజీ) నిరంతరం శ్రమిస్తోంది. రాత్రనకా.. పగలనకా దేశ తీరం వెంట పౌరులు, ఆస్తుల పరిరక్షణలో ఇతోధిక సేవలందిస్తోంది. ఆదివారం భారత దేశ తీరగస్తీ దళం తన ముఖ్యకేంద్రమైన న్యూదిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో 50వ వార్షికోత్సవ సంబరాలను జరుపుకొంది.

భారతీయ తీరగస్తీదళం బలాలు ఇలా..: భారతీయ తీరగస్తీ దళం 1977 ఫిబ్రవరి ఒకటిన ఏర్పాటు చేశారు. దశల వారీగా తీరగస్తీ విధులు, సమర్థతను పెంచారు. ఈ విభాగం ఇప్పటివరకు 155 కోస్టుగార్డు నౌకలు, 80 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉంది. అయితే రాబోయే కాలంలో చైనా, పాకిస్థాన్ వంటి శత్రుదేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 200 కోస్టు గార్డు నౌకలు, 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అందుబాటులోకి తేనున్నారు.

ప్రత్యేకతలు ఇవీ..

- భారతదేశ తీర ప్రాంత విస్తీర్ణం...: 20.1 లక్షల చదరపు కి.మీ.
- ఇప్పటి వరకు ఐసీజీ సేవల ద్వారా 11,800 మందిని రక్షించారు.
- ప్రస్తుతం భారతీయ తీరగస్తీదళం డీజీగా పరమేశ్ శివమణి కొనసాగుతున్నారు.

11th Anniversary

-: DOB :- 17-09-1945
-: DOD :- 02-02-2015

Dr.Chalasani Rangarao
MBBS., DPSM (London)
Founder Chairman, Queen's NRI Hospital

"Yet not a day goes by without thinking of you. Remembering you today and always with love and fondness and the legacy you left behind"
On your 11th death anniversary, we fondly remember a great leader and compassionate soul whose service to humanity continues to inspire us.

Dr. Chalasani Vijayalakshmi (Wife)
Smt. Cherukuri Kamalamba (Mother in law)

Dr. Chalasani Saileesh (Son)
Dr. Chalasani Usha (Daughter in law)
Chy. Chalasani Esha (Grand Daughter)

Dr. Gaddipati Himabindu (Daughter)
Dr. Gaddipati Kishore (Son in law)
Chy. Gaddipati Karan (Grand Son)
Chy. Gaddipati Kavya (Grand Daughter)
and Hospital Staff

Queen's NRI Hospital
Vizianagaram - Bobbili

(c) eenadu

తొలి దశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల్లో గడ్డల నివారణ

కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ పల్మనాలజిస్టులు డాక్టర్ భారత్ చుక్క, కె.ఎస్.ఫణీంద్ర తదితరులు

మధురవాడ, న్యూస్‌టుడే: ఊపిరితిత్తుల్లో ఏర్పడే నోడ్యూల్స్ (గడ్డలను) తొలి దశలోనే గుర్తిస్తే రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని, వేగంగా మారుతున్న వైద్య సాంకేతికతను రోజువారీ వైద్య విధానాలతో అనుసంధానం చేయడం సదస్సు లక్ష్యమని ప్రముఖ అంతర్జాతీయ పల్మనాలజిస్టులు డాక్టర్ భారత్ చుక్క, కె.ఎస్.ఫణీంద్ర పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి (సీతమ్మధార), కిమ్స్ ఐకాన్ (విశాఖ) సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో 'అడ్వాన్స్ పల్మనరీ నోడ్యూల్'పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 300 మందికి పైగా పల్మనాలజిస్టులు, అంకాలజిస్టులు హాజరై ప్రసంగించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే గడ్డలను గుర్తించి చికిత్స అందించడంలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక విధానాలపై పలువురు మాట్లాడారు. సదస్సులో భాగంగా సీతమ్మధార కిమ్స్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల బయాప్సీల కోసం 'కోన్ బీమ్ సీటీ' సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, ఏపీలో ఈ సదుపాయం కలిగిన తొలి ఆసుపత్రిగా కిమ్స్ నిలుస్తుందని ప్రతినిధులు ప్రకటించారు. కిమ్స్ ఐకాన్ ఎండీ డాక్టర్ సతీష్‌కుమార్ పెతకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ టి.సాయిబలరామకృష్ణ, కిమ్స్ వైజాగ్ రీజనల్ సీఈఓ డాక్టర్ నాగేష్, మెడికల్ డైరెక్టర్లు డాక్టర్ గోపాలరాజు, రవీంద్రబాబు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ పిపెటియస్ క్వా (వుడ్‌ల్యాండ్స్ హెల్త్ సింగపూర్), డాక్టర్ చింగ్-కైలిన్ పాల్గొన్నారు.

చిట్టి బుర్రలు.. గట్టి ఆవిష్కరణలు

అర్థమెటికల్ క్లాక్ గురించి వివరిస్తున్న విద్యార్థి

ఏయూ ప్రాంగణం(సిరిపురం), న్యూస్‌టుడే: అవకాశం, ప్రోత్సాహం కల్పిస్తే తామూ గట్టి ఆవిష్కరణలు చేయగలమని విద్యార్థులు నిరూపిస్తున్నారు. నగరంలోని నక్కవానిపాలేనికి చెందిన శ్రీశారదా విద్యా నిలయం టెక్కీబాట్, హమరా ల్యాబ్స్, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) సహకారంతో ఆదివారం సిరిపురంలోని వి.ఎం.ఆర్.డి.ఎ. ది డెక్ భవనంలో ఆదివారం 'టెక్ఎక్స్‌ప్లోర్-2026' నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు స్వయంగా రూపొందించిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ప్రధానంగా కృత్రిమమేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 వంటి అధునాతన సాంకేతిక రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులే స్వయంగా ఆయా పరికరాల గురించి తెలుగు, ఆంగ్ల భాషల్లో సందర్శకులకు వివరించారు. నగరంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. ఆర్టీఐహెచ్ సీఈవో రవి ఈశ్వరపు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మేధస్సుకు వయసుతో సంబంధం లేదని, మెదడులో మెదిలే ఆలోచనలు ఆవిష్కరణల దిశగా తీసుకురావడానికి విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పీడీఎల్ ఎన్ శ్రీనివాసరావు, టెక్కీబోట్ సీఈవో ఎన్.వెంకటరెడ్డి, ఏటీఎల్ రీజనల్ మెంటార్ ఆఫ్ చేంజ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'రాజకీయ ఎదుగుదల చూడలేక విమర్శలు'

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గీతం అధ్యక్షులు, ఎంపీ శ్రీభరత్ రాజకీయ ఎదుగుదలను చూడలేక, కొంతమంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని గీతం డీమ్డ్ వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఆచార్య రామకృష్ణారావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 'గీతం వర్సిటీ విస్తరణకు 50 ఎకరాలు కేటాయించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంస్థ ఆధ్వర్యంలో ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కొవిడ్ సమయంలో పలువురి బాధితులకు గీతం ఆసుపత్రి సేవలు అందించింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చా..' అని రామకృష్ణారావు పేర్కొన్నారు.

నేడు మత్స్యకారుల రాక

వన్‌టౌన్: బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన 9 మంది మత్స్యకారులు సోమవారం ఉదయానికి విశాఖ చేరుకుంటారని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు. కోస్టుగార్డు అధికారుల పర్యవేక్షణలో విశాఖ చేరుకునే మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఇతర అధికారిక ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

7th YEARS ANNIVERSARY
7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మమ్మల్ని 7 వసంతాలుగా ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ...
QUALITY HOMES REALITY
VISAKHAPATNAM | VIZIANAGARAM | SRIKAKULAM
200 SQ.YDS 10 LAKHS ONLY
GET EVERY MONTH RS. 10,000/- RENTAL INCOME*
SPOT REGISTRATION
Lucky garden
Garividi @ Vizianagaram
VSR గాయత్రి టౌన్‌షిప్
Residential Layout @ Bayyannapeta, Pedaraopalle, Near Allinagaram - Srikakulam
www.qualityhomesreality.in More Details: 9553513366

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

REAL ESTATE

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

121Sq. yards నార్త్, ఈస్ట్ కార్నర్ రెండు అంతస్తులు, మంచి లొకేషన్, మంచి రెంట్స్ వస్తాయి. తక్షణమే అమ్మకానికి ✆9885824528.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

JOBS

Telecaller / Admin (F) Required IIFSE Edu. Institute Dwarakanagar, VSP. Salary: 15K to 20K C: 7337506261, 9704946261.

హౌస్‌కీపింగ్ మహిళ ఇంటిపని చేయుటకు MVP కి దగ్గరగా వున్నవారు కావలెను. ఉదయం 9 to 6:30, జీతం 10 వేలు. ఫోన్. 8885555513.

అగనంపూడి, వైజాగ్‌లోని బట్టలషాప్ నందు పనిచేయుటకు సెక్యూరిటీగార్డ్స్ కావలెను. శా: 17,000 + 4 W/o + ESI + EPFO కలవు. ✆: 9885295999.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్‌లు 25మంది డ్యూటీ 8గం. జీతం నెలకు: ₹18815/- PF&ESI, సెక్యూరిటీ సూపర్వైజర్(Ex-Service)11 మంది, జీతం:₹22690/- సెక్యూరిటీ ఆఫీసర్(Ex or Rtd. Police Officer), జీతం:₹30000/- యూనిఫాం ఉచితం ✆ 63091 17776

సెక్యూరిటీగార్డ్స్ పెందుర్తి, శొంఠ్యాంలలో చేయుటకు కావలెను. 8 గం॥ డ్యూటీ, మంచి జీతం, PF, ESI. Age 25-45. 9573387247, 0891-2721672

ప్రముఖ సెక్యూరిటీ సంస్థకు విశాఖ సిటీ, GWK ఆటోనగర్‌లో పనిచేయుటకు 10th/Inter పాసైన అనుభవంగల సెక్యూరిటీగార్డ్స్ కావలెను. 9502377757.

వైజాగ్‌సిటీ, పరిసరప్రాంతాల్లో కంపెనీలకు, డిపార్ట్‌మెంట్‌స్టోర్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, AC షాపింగ్‌మాల్స్, బ్యాంకులలో పనిచేయుటకు సెక్యూరిటీ ఆఫీసర్స్, సూపర్‌వైజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, సెక్యూరిటీగార్డ్స్, హౌస్‌కీపింగ్‌స్టాఫ్, ఆఫీస్‌బాయ్స్, లేడీస్ & జెంట్స్ కావలెను. రూమ్, భోజనం. జీతం: 20,000/-, 36,000/-. 6300071128

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు

పెయిన్‌క్లినిక్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సత్యకుమార్, చిత్రంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, వైద్యాధికారులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంకానా (ఉత్తర అమెరికాలో స్థిరపడిన ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం) ఇచ్చిన రూ.కోటి విరాళంతో కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్‌ను మంత్రి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలిసారిగా పెయిన్ క్లినిక్‌ను కేజీహెచ్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధ పడుతున్న రోగులకు పెయిన్ క్లినిక్ సేవలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను బలోపేతం చేసి, పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జేసీ విద్యాధరి, అంకానా ప్రతినిధి మహేంద్ర సేనాపతి, అదనపు డీఎంఈ వెంకటేష్, కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ కేవీఎస్ఎం.సంధ్యాదేవి, సీఎస్ఆర్ఎంఓ శ్రీహరి, వైద్యాధికారులు వాసవీలత, రాధాకృష్ణ, బంగారయ్య, కుమార్, రాజేష్, ఇతర సిబ్బంది అపరంజి, పద్మావతి, బీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు. ★ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదివారం అదనపు డీఎంఈ వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని, తరచూ సమన్వయం లోపం కనిపిస్తుందని, ఆసుపత్రిలో వైద్యసేవలు మరింత మెరుగుపడాల్సి ఉందని... ఆయా అంశాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు.

మహమ్మారిపై వాక్‌థాన్‌తో అవగాహన

వాక్‌థాన్‌లో పాల్గొన్న నగరవాసులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: క్యాన్సర్ అంటే భయపడకుండా ఉండేందుకు ముందస్తు పరీక్షలు నిర్వహించి బాధితులకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయ ఆవరణలో ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 'యునైటెడ్ బై యూనిక్' పేరిట నిర్వహించిన వాక్‌థాన్‌ను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. మహాత్మాగాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తిస్తే సంబంధిత రోగులకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఆర్.కె.బీచ్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వై.ఎం.సి.ఎ. వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్లకార్డులు, నినాదాలతో స్థానికులకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరస్థుడి అరెస్టు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: అధిక లాభాలంటూ ఆశచూపి పెట్టుబడి పెట్టించి సుమారు రూ.30 లక్షలు మోసం చేసిన కేసులో వైజాగ్‌కి చెందిన సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్‌కి సామాజిక మాధ్యమాల్లో పరిచయమై ఆన్‌లైన్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ట్రేడ్ లింకులు పంపి సుమారు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వైజాగ్‌కు చెందిన జగ్గారావుని అరెస్టు చేశామన్నారు. అతను వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్యాంకు ఖాతాదారని చెప్పారు. జగ్గారావుని ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని సీపీ వివరించారు.

'అసమాన అనసూయ' డాక్యుమెంటరీ ప్రదర్శన

గౌరవ అతిథి శారదను సత్కరిస్తున్న విశాఖ రసజ్ఞ వేదిక ప్రతినిధులు, సభ్యులు

సీతంపేట, న్యూస్‌టుడే: తెలుగు జానపద సంగీత సామ్రాట్, కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి జీవితంపై 'అసమాన అనసూయ' పేరిట సీతారత్నాకర్ దర్శకత్వం వహించి నిర్మించిన 94 నిమిషాల డాక్యుమెంటరీని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం విశాఖ రసజ్ఞ వేదిక, ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ 2024లో కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు, జయపుర ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. హాలీవుడ్‌లో బెస్ట్ ఇండియా ఫిల్మ్, న్యూయార్క్ ఫిల్మ్ అండ్ సినిమాటోగ్రఫీ అవార్డుకు ఎంపికైంది. సభా నిర్వాహకులు డా.జి.ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేశారు. విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్ రఘురామారావు అనసూయాదేవి విశేషాలను వివరించారు. గౌరవ అతిథి మండపాక శారద మాట్లాడుతూ అనసూయాదేవితో తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. అనసూయాదేవి కుమార్తె సీతారత్నాకర్ మాట్లాడుతూ తన తల్లి ఆశీస్సులతో ఈ డాక్యుమెంటరీ తీయగలిగానన్నారు.

అప్పన్నస్వామి సేవలో ప్రముఖులు

కప్పస్తంభం వద్ద మొక్కుతున్న రాష్ట్ర సమాచార కమిషనర్ పీఎస్ నాయుడు దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీఎస్‌నాయుడు సతీ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని, కథ రచయితలు బుర్రా సాయిమాధవ్, వివేక్, శ్రీకాంత్, తెలుగు సినీ దర్శకుడు వినయ్ రత్నం, కథానాయకుడు వంశీ తుమ్మల, కథానాయిక సంధ్య వశిష్ఠ స్వామిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ★ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రముఖ కథానాయకుడు బాలయ్యతో తెరకెక్కించనున్న సినిమా స్క్రిప్టును స్వామి చెంతన ఉంచి పూజలు చేయించారు.

సింహగిరిపై ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, కథ రచయిత బుర్రా సాయిమాధవ్, తదితరులు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్

మంత్రి సత్యకుమార్ యాదవ్

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కూర్మన్నపాలెం మాతృశ్రీనగర్‌లోని ప్రైవేటు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, యువకులు, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని తెలిపారు. అనంతరం 86వ వార్డు భాజపా నాయకులు దామా సుబ్బారావు ఆధ్వర్యంలో భాజపాలో చేరినవారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు పరుసురామరాజు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

బిగ్‌స్క్రీన్‌పై బడ్జెట్‌ను వీక్షిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్, భాజపా నాయకులు

ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగోన్నతులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు ప్రాంతాలకు చెందిన 30 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పించారు. ఆదివారం ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎం అప్పలనాయుడు మాట్లాడారు. లీడింగ్ హ్యాండ్స్, పెయింటర్స్, వెల్డర్స్, టెక్నికల్ ఏడీసీలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి ధ్రువీకరణపత్రాలు అందించామన్నారు. మిగిలిన వారికి సోమవారం కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగోన్నతి ధ్రువీకరణపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ధ్రువీకరణపత్రం అందిస్తున్న ఆర్ఎం అప్పలనాయుడు

దేవుళ్ల చిత్రపటాలకు శాస్త్రోక్త సంప్రోక్షణ

పైనాపిల్ కాలనీ ఆశ్రమం ప్రాంగణంలో సేకరించిన ఫొటోఫ్రేములు

ఆరిలోవ, న్యూస్‌టుడే : జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీ దత్తాశ్రమంలో ఆదివారం పాడైన దేవుళ్ల చిత్రపటాలు, ఫొటోలు తదితరాలకు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. చైతన్య ప్రకాశం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్ల నుంచి నగరంలోని చెట్ల కింద, ఆలయాల వద్ద పడేసిన దేవుళ్ల చిత్రపటాలు, క్యాలెండర్లు సేకరించి హోమగుండంలో వేశామని సంస్థ వ్యవస్థాపకులు నూకల సూర్యప్రకాష్ తెలిపారు. సిద్ధపీఠం ఆనందస్వామి సరస్వతి నిర్వహణలో హోమం, పూజా కార్యక్రమాలు జరిగాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, సమాజహితం దృష్ట్యా ప్రతి నెలా పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం జరుగుతుందని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. ఇళ్లల్లో ఉండిపోయిన చిత్రపటాలు ఇస్తే తీసుకుంటామని, తమ కార్యకర్తలు ఆటోల్లో తిరుగుతూ సేకరిస్తున్నారని వివరించారు. మధ్యాహ్నం ఆశ్రమంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.

నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

వన్‌టౌన్, కార్పొరేషన్, జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించేలా సోమవారం కలెక్టరేట్‌లో, జీవీఎంసీ కార్యాలయాల్లో, పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ హరేంధిరప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కమిషనరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	135	130
లైవ్	162	150
డ్రెస్డ్	235	270
స్కిన్‌లెస్	267	280

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **ఓం శాంతి శాంతి శాంతిః**
స్క్రీన్-2: **మన శంకర వరప్రసాద్ గారు**

నేడు గాజువాక ఉత్సవ్

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక బీసీరోడ్డులో సీతారామ, ఉమాలింగేశ్వరస్వామి పరస (గాజువాక ఉత్సవ్) సోమవారం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ కారణంగా గాజువాకలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. సింధియా నుంచి వచ్చే వాహనాలు జింక్ గేటు లోంచి మిందిరోడ్డు మీదుగా వెళ్లాలని, పాత గాజువాక నుంచి వచ్చే వాహనాలు వంటిల్లు నుంచి పెదగంట్యాడ వెళ్లాలంటూ నిబంధనలు విధించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: ప్రహ్లాదపురం సమీప చందనపురికాలనీలోని కాలువలు శుభ్రతకు నోచుకోవడం లేదు. -రామారావు. ✓: సిబ్బందితో వెంటనే శుభ్రత పనులు చేపడతాం. -వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: పాత సబ్బవరం టీచర్స్ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన బెడద వెంటాడుతోంది. -పి.సోమరాజు, పాత సబ్బవరం. ✓: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం పెదగరువు సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. -పి.నాగేశ్వరరావు, సబ్బవరం. ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. -డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

అ వీ ఇ వీ

వైకాపావి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు దిగజారుడు రాజకీయాలు నేర్పించి నీచ రాజకీయాల గురువుగా మారారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై జగన్ చర్యలు తీసుకోకుండా సమర్థించడం సమాజానికి ప్రమాదకరమన్నారు. జగన్ ఈ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని గుర్తించిన ప్రజలు ఆ పార్టీని 11సీట్లకే పరిమితం చేసినా ఇంకా జ్ఞానోదయం కలగలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు గౌరవప్రదంగా మెలగాలని హితవు పలికారు. తక్షణమే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

★ తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు అలిపిరి మెట్ల వద్ద ప్రమాణం చేసి తప్పు చేయలేదని అంగీకరించగలరా..? అంటూ వైకాపా నాయకులను ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు వస్తాయనే వారంతా భుజాలు తడుముకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఔషధాల వితరణ

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: పిల్లల్లో వివిధ వ్యాధుల నివారణకు ఉపకరించే స్వర్ణామృతప్రాశన మందును ఆదివారం పంపిణీ చేశారు. నాయుడుతోట సమీప రవినగర్ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చినజీయర్ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పిల్లలకు ఔషధాలను వితరణగా సమకూర్చారు. అర్చకులు శ్రీనివాసస్వామి తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక ప్రాంత రహదారి విస్తరించేదెప్పుడో..

పరవాడ, న్యూస్‌టుడే: గాజువాక-ఎలమంచిలి ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోక వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ రోడ్డు దేశపాత్రునిపాలెం నుంచి పరవాడ మీదుగా బొట్టవానిపాలెం వరకు సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినపుడు స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. గాజువాక, అచ్యుతాపురం ఎస్ఈజెడ్, ఫార్మాసిటీ, ఎన్టీపీసీ, ఎలమంచిలి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, ప్రయాణికులతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. పెరుగుతున్న రద్దీకి తగిన రీతిలో సంబంధిత అధికారులు ఈ రోడ్డును విస్తరించకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పరవాడ సినిమాహాల్ కూడలిలో ఇలా..

వాహనాల రద్దీతో నిత్యం ఇక్కట్లే..

ఈ మార్గం కొంత కాలంగా పరిశ్రమలకు రాకపోకలు సాగించే బొగ్గు, యంత్ర సామగ్రి, బూడిద తదితర భారీ వాహనాలతో పాటు కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం సమయంలో రద్దీ మరింత ఎక్కువ. భారీ వాహన ప్రమాదాలు జరిగితే....సంబంధిత వాహనాలను అక్కడి నుంచి తొలగించే వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మార్గంలో దేశపాత్రునిపాలెం, జాజులవానిపాలెం, కొత్తగొర్లెవానిపాలెం, సర్దార్ గౌతు లచ్చన్ననగర్, సబ్‌స్టేషన్, సినిమాహాలు, ఊటగెడ్డ, ధర్మారాయుడుపేట, బొట్టవానిపాలెం కూడళ్లు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో వాహనాలు అడ్డదిడ్డంగా.. అతివేగంగా ప్రయాణించడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో ఏటా ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని స్థానికులు అంటున్నారు.

సర్వే దస్త్రాలకే పరిమితం

గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సర్వే చేసి 80 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రయివేటు, ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చినా.. తర్వాత సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఊటగెడ్డ కూడలి వద్ద, దేశపాత్రునిపాలెం సమీప కల్వర్టు రక్షణ గోడలను లారీలు ఢీకొట్టడంతో అవి కూలిపోయాయి. తర్వాత వాటిని పునరుద్ధరించలేదు. ఆయా ప్రదేశాల వద్ద ఏమాత్రం అదుపు తప్పినా గెడ్డవాగులో పడక తప్పదు. కూటమి పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

బహుళ నైపుణ్యాలతో బంగారు భవిష్యత్తు

'ఈనాడు-ఈటీవీ' ప్రతిభా పాటవ పోటీలకు విశేష స్పందన

ఉపన్యాస, క్విజ్ పోటీల విజేతలతో ఎంఈవో మధుమూర్తి

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు బహుళ నైపుణ్యాలు, బోధనేతర అంశాల్లో పట్టు సాధించడం ద్వారా బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చునని పెందుర్తి మండల విద్యాశాఖాధికారి-2 టి. మధుమూర్తి పేర్కొన్నారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో చినముషిడివాడలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం పాఠశాల రీజనల్ స్థాయి 'ప్రతిభా పాటవ పోటీలు' జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, క్విజ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. విజేతలకు ఎంఈవో-2 టి.మధుమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ ఎ.ఆర్.చైతన్య బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికి 'ఈనాడు-ఈటీవీ' చేస్తున్న కృషిని కొనియాడారు.

ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విజేతలు వీరే..

వ్యాసరచన: వై.జ్యోతి (వేపగుంట జెడ్పీ పాఠశాల), సీహెచ్.యశ్వప్రదీప్ సాయి (ఇండియన్ స్ప్రింగ్స్, సుజాతనగర్), షేక్ మహ్మద్ సలీం (రవీంద్రభారతి, సుజాతనగర్). **చిత్రలేఖనం:** ఎల్.ఆశ్రిత (పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి), జి.జ్యోత్స్నశ్రీ (ఆక్స్‌ఫర్డ్ పాఠశాల, పాపయ్యరాజుపాలెం), ఆర్.ప్రవల్లిక (మహతి పాఠశాల, పురుషోత్తపురం). **ఉపన్యాసం:** పి.గణేశ్ (పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెందుర్తి), ఎం.మోక్షిత్ (లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల, పెందుర్తి), జె.వెంకటశరణ్ (రవీంద్రభారతి పాఠశాల, సుజాతనగర్) **క్విజ్:** కె.భార్గవ (వేపగుంట జెడ్పీ పాఠశాల), పి.ఐశ్వర్య (మహతి పాఠశాల, పురుషోత్తపురం) ఆర్.డిల్లేశ్వరి (మహతి పాఠశాల, పురుషోత్తపురం)

ప్రిన్సిపల్ చైతన్య నుంచి బహుమతులు అందుకున్న చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలు

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందడుగు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: ప్రజల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. రత్నగిరినగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎం సహాయ నిధి, పీఎంఏవై లబ్ధిదారులకు చెక్కులు, ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చినా సీఎం చంద్రబాబునాయుడు సమర్థతతో సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. అనంతరం అయిదుగురు లబ్ధిదారులకు రూ.3,81,740 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 94వ వార్డు పరిధి వెంకటసాయినగర్ కాలనీ నివాసితులకు పీఎంఏవై గృహనిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. స్థానిక నాయకులు అయితి సింహాచలంనాయుడు, కొరుపోలు రామునాయుడు, సదరం భీమేశ్వరరావు, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, ఆర్ఎస్ నాయుడు, కె.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుకు సీఎం సహాయనిధి చెక్కు, మంజూరు పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

దీపాంజలినగర్‌లో బాలల మేళా

ఆకట్టుకున్న బాలికల ప్రదర్శన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్ టౌన్‌షిప్‌లో ఆదివారం దీపికా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల మేళా సందడిగా సాగింది. క్లబ్ అధ్యక్షురాలు స్మితా సేన్ ఈ మేళాను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణ అలవరచుకుని ఆటపాటలు, విలువలతో కూడిన విద్య అభ్యసించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాలభవన్, బాలవాటిక చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిసర గ్రామాల్లోని పేదవిద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కుటుంబసభ్యులు, దీపికా లేడీస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అందరూ రహదారి నిబంధనలు పాటించాలి

పాపయ్యరాజుపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ పి.నరసింహమూర్తి సూచించారు. ఈ మేరకు బీఆర్టీఎస్ రహదారిలో ఆదివారం పాపయ్యరాజుపాలెం వద్ద సిబ్బందితో కలిసి ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శిరస్త్రాణం ప్రయోజనం, అతివేగం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ల డ్రైవింగ్, తదితర అంశాలపై స్థానికులను చైతన్యపర్చారు. అనంతరం పెట్రోల్ బంకు వద్ద ప్లకార్డులతో ప్రచారం చేశారు. శిరస్త్రాణం, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాహనాల్లో పెట్రోల్ పోయకూడదని సూచించారు.

పాపయ్యరాజుపాలెం వద్ద వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ నరసింహమూర్తి

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యులు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్‌స్టిట్యూట్, మెడికవర్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ కేవీఎస్ఎన్ వర్మ, డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ బి.లక్ష్మీకొండమ్మ, డాక్టర్ ప్రియాంక వేమూరి, డాక్టర్ భాగ్యరాజ్, డాక్టర్ వాసవి, డాక్టర్ ఎంఎస్ఎల్ రాజు, డాక్టర్ సాయిరాం రోగులకు పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 500మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కలపాకలో వాలీబాల్ పోటీలు

కలపాక(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక గ్రామంలో శ్రీదుర్గమాంబ ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. సర్పంచి బొండా కనకారావు ఈ పోటీలను ప్రారంభించి వీటిని ఏర్పాటు చేసిన యువతను అభినందించారు. అనంతరం తన సొంత నిధులతో ఆయన క్రీడాకారులకు టీషర్టులు, ట్రాక్‌షూట్‌లు అందజేశారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేత జట్లకు ఈనెల 5న బహుమతులు అందిస్తామన్నారు. ఇందల అశోక్, బొండా భీమరాజు, నగిరెడ్డి అజయ్, పెంటారావు తదితరులు పాల్గొన్నారు.

టీషర్టులు, ట్రాక్‌షూట్‌లు అందుకున్న క్రీడాకారులతో సర్పంచి కనకారావు, నిర్వాహకులు

ఉల్లాసంగా..ఉత్సాహంగా..

బీచ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో కళాకారులతో కలిసి సరదాగా నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సాగర తీరం వద్ద నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ శనివారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన జబర్దస్త్ నటుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కాసేపు కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్రూతలూగించారు. అనంతరం బీచ్ కబడ్డీ, వాలీబాల్, పడవ పోటీల విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు ప్రజలకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కూటమి నాయకులు చింతకాయల ముత్యాలు, మాసవరపు అప్పలనాయుడు, కన్నూరు వెంకటరమణ, వెన్నెల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యదేవుడికి ప్రత్యేక పూజలు

రాంపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం రాంపురం సమీప సాధుమఠం రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి పూజలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు మురళీ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేశారు. అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట ముత్యమాంబ అమ్మవారి ఆలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి. అర్చకులు శేషాద్రిశర్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. నాయుడుతోట రవినగర్ శేషాద్రి పర్వతంపై గల కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి.

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం దేవీపురంలో ముందుగా గోమాత పూజ చేశారు. అనంతరం దేవతామూర్తులకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. హిందూ విరాట్ పరివార్‌కు చెందిన డాక్టర్ పవన్‌కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వరీ దేవికి జేజేలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం మణిపురంలో భువనేశ్వరీ దేవి అధివాస మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకునేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం, వాహనాల పార్కింగ్‌కు తగినంత స్థలం లేక భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.

నేడు ఆలయ వార్షికోత్సవం

లంకెలపాలెం (పరవాడ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 85వవార్డు పరిధి గంజిపేట శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం 6గంటల నుంచి తీర్థం జరుగుతుందని, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

అప్పన్న ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం పలు ఆర్జిత సేవలు వైభవోపేతంగా జరిగాయి. అర్చకులు ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆసీనులను చేశారు. స్వర్ణ పుష్పార్చనలో భాగంగా బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం దేవతామూర్తుల నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూల్ 1982-83 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూల్‌లో 1982-83 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం అంతకాపల్లి మరిడమ్మ గుడి ఆవరణలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నిర్వాహకులు గొర్లె సత్యనారాయణ, కొల్లి అప్పలనాయుడు, కొటాన సూర్యనారాయణ, లాలం సింహాచలం, పూడి ముత్యాలునాయుడు, అనకాపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన అంతర్జాతీయ కరాటే పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం రాత్రి నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. భారత్ జట్టు ప్రథమ, నేపాల్ జట్టు ద్వితీయ, భూటాన్ జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేత జట్లకు పశ్చిమం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.గణబాబు, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీలకు విశాఖ వేదిక కావడం శుభపరిణామమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెగా ఈవెంట్లు జరుగుతాయన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు హైదర్ ఆలీ, సెక్రటరీ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

విజేత జట్లతో ప్రభుత్వ విప్ గణబాబు, సినీనటుడు సుమన్ తదితరులు

రాష్ట్రస్థాయిలో..: రాష్ట్రస్థాయి ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవనంలో ప్రారంభమయ్యాయి. మాజీ డీసీపీ రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే క్రీడతో ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యమవుతాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై వివిధ విభాగాల్లో తలపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు ఎస్.వి.రమణ, నర్సింగరావు, శివరామకృష్ణ, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.

రౌడీషీటర్లపై నిరంతర నిఘా

కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐలు భాస్కరరావు, షేక్ జిలానీ

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్ఐలు భాస్కరరావు, షేక్ జిలానీ అన్నారు. ఆదివారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ అసాంఘిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నడవడిక మార్చుకుని మంచి పౌరులుగా మెలగాలని పేర్కొన్నారు.

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

పరవాడ, న్యూస్‌టుడే: కార్మికుల, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. సమ్మెకు కార్మికులు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు, రాజా, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

కోడిపందేల శిబిరంపై దాడి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ పచ్చికోరువానిపాలెంలో ఆదివారం నిర్వహించిన కోడిపందేలు శిబిరంపై దాడులు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆరు కోడి పుంజులు, రూ.1930 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఘనంగా మాఘపౌర్ణమి జాతర

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సాగర తీరం వద్ద ఆదివారం మాఘపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు గంగలో పసుపు కుంకుమలు వేసి పుణ్యస్నానాలు ఆచరించారు. సర్పంచి చింతకాయల సుజాత, మాజీ సర్పంచి చింతకాయల ముత్యాలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మాధవస్వామిని దర్శించుకుని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మైక్ ద్వారా భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. గజ ఈతగాళ్ల సాయంతో తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు

ముత్యాలమ్మపాలెం తీరంలో భక్తజన సందోహం

సేవా ట్రస్టు వార్షికోత్సవం

పూజలందుకున్న స్వామివారు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం సర్దార్ గౌతులచ్చన్న నగర్‌లోని శ్రీసద్గురు పాదుకాక్షేత్రంలో ఆదివారం శ్రీషిర్డీ సాయి సేవాట్రస్టు వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ట్రస్టు ఛైర్మన్ వి.వి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. సాముహిక పారాయణం జరిగాక భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం చేపట్టారు. ట్రస్టు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

నాయనమ్మపాలెంలో రాములోరి తీర్థం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం టెక్కలిపాలెం శివారు నాయనమ్మపాలెంలో ఆదివారం రాములోరి తీర్థం ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లంకెలపాలెం గ్రామంలో ఆదివారం శ్రీసీతారాముల తీర్థం ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామపెద్దలు ప్రత్యేకపూజలు చేశారు. వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు తదితర నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సూర్య భగవానుడికి విశేష అభిషేకాలు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: మాఘమాసం రెండవ వారాన్ని పురస్కరించుకుని సుజాతనగర్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన సూర్య భగవానుడికి ఆదివారం విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యక్ష నారాయణుడిని పంచామృతాలతో అభిషేకించారు. ధూపదీప సేవలు చేసి విశేష నివేదనలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

(c) eenadu

భీమిలి

సి ని మా లు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - మన శంకర వరప్రసాద్ గారు
రాములమ్మ - భర్త మహాశయులకు విజ్ఞప్తి
తాతా - అనగనగా ఒకరాజు
సప్తగిరి - నారీ నారీ నడుమ మురారీ

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

ఆనందపురం, న్యూస్‌టుడే: మిందివానిపాలెం సమీపంలోని వీతం ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ముచ్చర్ల గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై గ్రామీణులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ పీవో ఎ.సౌధామిని మాట్లాడుతూ.. తడి-పొడి చెత్త నిర్వహణతో వచ్చే లాభాల గురించి వివరించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి స్వచ్ఛభారత్ శ్రమదానం చేశారు.

అప్పన్న ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం పలు ఆర్జిత సేవలు వైభవోపేతంగా జరిగాయి. అర్చకులు ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. స్వర్ణ పుష్పార్చనలో భాగంగా బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం దేవతామూర్తుల నిత్య కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: మిథిలాపురి వుడాకాలనీ(మధురవాడ) హిమగిరి దరి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. - అపార్ట్‌మెంట్ వాసులు ✓: శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: దసపల్లా లేఅవుట్ నుంచి సాగర్‌నగర్ వెళ్లే దారిలో పైప్‌లైన్ కోసం తవ్విన గోతులు సకాలంలో పూడ్చక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - సాయికృష్ణ, దసపల్లా లేఅవుట్ ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్సీ

?: రుషికొండ దారిలో ఇటీవల ఆక్రమణలు తొలగించిన అధికారులు ఎక్కడికక్కడ వ్యర్థాలు వదిలేస్తున్నారు. - అప్పలరాజు ✓: వ్యర్థాలు తొలగించేలా చర్యలు చేపడతాం. - అయ్యప్పనాయుడు, జెడ్సీ

?: ఎంవీవీ అపార్ట్‌మెంట్ (లా కళాశాల) రోడ్డులో ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. - రాజారావు ✓: కాలువల శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: బోయపాలెం సర్వీస్ రోడ్డులో తోపుడు బండ్లు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. - ఎ.శంకర్రావు ✓: ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తాం. - ఆనందపురం ట్రాఫిక్ పోలీసులు

?: శివశక్తినగర్ (మధురవాడ) ప్రధాన దారిలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. - రామకృష్ణ ✓: వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటాం. - రవి రాజకుమార్, ఆరోగ్య అధికారి

హరితవనం.. అందాల ప్రాంగణం

ఆకట్టుకుంటున్న విజయరాంపురం పాఠశాల

ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నాటిన కొబ్బరి మొక్కలు

పద్మనాభం, న్యూస్‌టుడే: చుట్టూ పచ్చదనం. ఎటు చూసినా మొక్కలు, ఆహ్లాదకర ప్రాంతం, పరిశుభ్రతతో ఆకట్టుకుంటోంది ఆ పాఠశాల. మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సైతం ప్రాంగణంలోనే పండిస్తున్నారు. ఈ ప్రత్యేకత పద్మనాభం మండలం బాందేవపురం పంచాయతీలోని విజయరాంపురం ప్రాథమిక పాఠశాలలో కనిపిస్తుంది. అందుకే రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి 'స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ-2025' అవార్డును సొంతం చేసుకుంది.

★ **ఎలా సాధ్యమైంది అంటే..:** ప్రతి నెలా పాఠశాల పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం ఏ విధంగా ఉందో ఫొటో తీసి రోజూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పక్క విద్యా బోధన కొనసాగిస్తూనే మరోవైపు విద్యాలయం ప్రాంగణం అభివృద్ధికి ఉపాధ్యాయులు శంకర నారాయణ, పీవీ.రమణ చర్యలు చేపట్టారు. రోజూ సంబంధిత ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసి పంపించేవారు. వాటిని పరిశీలించాక కమిటీ ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు మొత్తం 25 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.

★ పాఠశాల ప్రాంగణంలో ఉపాధి హామీ పథకం సహకారంతో గతేడాది మే నెలలో 80 కొబ్బరి మొక్కలతో పాటు సపోటా, మామిడి, జామ, అరటి తదితర 20 మొక్కలను నాటారు. వీటి నిర్వహణకు ఉపాధి హామీ పథకం ఏపీవో ఒక మనిషిని కేటాయించారు. పాఠశాలలో మొక్కలను సంరక్షించడం, నీరు పెట్టడం తదితర పనులను ఆ వ్యక్తే చూసుకుంటాడు. అంతేగాక మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు కిచెన్ గార్డెన్ పేరిట పాఠశాల ప్రాంగణంలోనే పండిస్తున్నారు. ఇందులో వంగ, బెండ, కొత్తిమీర, గోంగూర, ఉల్లి, ఆనప, కాకర, చుక్కూర వంటివి ఉన్నాయి. ఈ విధంగా పాఠశాల ప్రాంగణం ఏ వైపు చూసినా ఆహ్లాదకరంగా ఉండటంతో రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. ఈ ప్రగతి ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఆలయం పేరిట వీఎంఆర్డీఏ స్థలం కబ్జా!

మధురవాడ వాంబే కాలనీ సమీపంలో కబ్జాకు గురవుతున్న వీఎంఆర్డీఏ స్థలం

మధురవాడ, న్యూస్‌టుడే: మధురవాడ వాంబే కాలనీ దరి సుద్దగెడ్డ సమీపంలో రూ.2 కోట్లు విలువ చేసే సుమారు 300 గజాల వీఎంఆర్డీఏ స్థలం కబ్జాకు గురవుతోంది. స్థానిక బస్‌స్టాప్ సమీపంలోని వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ రోడ్డులో కాలనీకి చెందిన ఓ వ్యక్తి గతంలో చిన్న ఆలయం నిర్మించి పూజలు చేసేవారు. ఇటీవల సంబంధిత రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టడంతో అడ్డుగా ఉన్న ఆలయాన్ని తొలగించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ దశలో తామే స్వయంగా వేరే చోటుకి తరలిస్తామని చెప్పి సమీపంలోని వీఎంఆర్డీఏకు చెందిన భూమిలో ఆలయం కట్టేందుకు ముందుగా చిన్న రేకుల షెడ్డు నిర్మించారు. ఆపై షెడ్డు చుట్టూ మరింత స్థలం ఆక్రమించి విశాలంగా ప్రహరీ నిర్మించారు. లోపల భారీ రేకుల షెడ్డుతో పాటు ముందు సిమెంటు స్తంభాలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సమీపంలో కొందరు కోళ్ల దుకాణాల పేరుతో రూ.60 లక్షల ఖరీదు చేసే సుమారు 100 గజాల వీఎంఆర్డీఏ స్థలం ఆక్రమించి కమ్మలతో పాకలు, చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత యంత్రాంగం పట్టించుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వీఎంఆర్డీఏ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై వీఎంఆర్డీఏ పట్టణ ప్రణాళిక విభాగం అధికారిణి స్నేహను వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

ఘనంగా హిందూ సమ్మేళనం

భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తున్న పరమేశ్వరానందగిరి స్వామీజీ

పీఎంపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీఎంపాలెం రామాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో 'హిందూ సమ్మేళనం' ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు, హిందూ ధర్మ సేవకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హిందూ సమాజాన్ని ఏకం చేసే దిశగా ధర్మ రక్షణ ధ్యేయంగా సమ్మేళనం జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమానికి హిమాలయ సిద్ధ గురు పరంపర సిద్ధులు పరమేశ్వరానందగిరి స్వామీజీ విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, హిందూ సంప్రదాయాలను భావి తరాలకు అందించాలన్నారు. మానసిక ఆసుపత్రి పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ విజయగోపాల్ మాట్లాడుతూ.. సామాజిక, మానసిక వికాసంలో ధర్మం, ఆధ్యాత్మికత పాత్రలను వివరించారు. కార్యక్రమంలో సంఘ కార్యకర్తలు చక్రధరరావు, గురువుశెట్టి, షణ్ముఖరావు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి కె.ఎన్.పి.చక్రవర్తి, సత్యసాయి, పెంద్యాల శ్రీనివాస్, కోస్ట్ రఘు, రత్నశేఖర్, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.

పత్రికల పఠనం.. విజ్ఞానానికి దోహదం

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

మధురవాడ, న్యూస్‌టుడే: దినపత్రికలు, పుస్తకాలు చదవడం విద్యార్థులకు రోజువారీ అలవాటుగా మారాలని, దృఢమైన సంకల్పం, సరైన లక్ష్యంతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని పీఎంపాలెం పోలీసు స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ అన్నారు. మధురవాడ నారాయణ జూనియర్ కళాశాల (దుర్గానగర్)లో ఆదివారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు రీజనల్ స్థాయి ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. వ్యాసరచనలో 'మాతృభాష ప్రాముఖ్యత, దాని పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు', చిత్రలేఖనంలో 'నీటి సంరక్షణ, నిర్వహణ, ప్రతి నీటి బొట్టు విలువైనది', ఉపన్యాసంలో 'ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక శారీరక ఆరోగ్యానికి పాటించాల్సిన ఆహారపు అలవాట్లు', క్విజ్‌లో 'కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్' అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వం, విజ్ఞానం పెంపొందించేలా 'ఈనాడు' కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏ పోటీలో అయినా గెలుపు, ఓటములు సహజమని, పోటీల్లో పాల్గొనడమే అసలైన విజయంగా గుర్తించాలన్నారు. విజేతలకు సీఐ జి.బాలకృష్ణ, కళాశాల ఏఓ గిరిజాకుమార్‌నాయుడు, ఉప ప్రిన్సిపల్ జయరామ్, కో-ఆర్డినేటర్ పి.వాసుదేవరావు తదితరుల చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు.

విజేతలు వీరే..: వ్యాసరచన: ప్రథమ- బి.నిశాంత్ (10వ తరగతి, మాలాంబ విద్యానికేతన్), ద్వితీయ-కె.అశ్విన్ (9వ తరగతి, క్రిస్టియన్ పబ్లిక్ స్కూల్), తృతీయ-బి.షాలిని (9వ తరగతి, సెయింట్ జేమ్స్ స్కూల్)

చిత్రలేఖనం: ప్రథమ-ఎస్.రీష్మ (9వ తరగతి, శ్రీ విజేత ఇంగ్లిష్ మీడియం స్కూల్), ద్వితీయ-ఎన్.జయర్ధన్ (8వ తరగతి, ఎస్ఎస్ఎస్ స్కూల్), తృతీయ-ఎస్.హర్షిత (8వ తరగతి, సృజన స్కూల్)

ఉపన్యాసం: ప్రథమ-కె.తేజ (7వ తరగతి, మాలతాంబ స్కూల్), ద్వితీయ-పి.ఉషారాణి (9వ తరగతి, భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్), తృతీయ- డి.తేజశ్రీ(9వ తరగతి, శ్రీ అంజన స్కూల్)

క్విజ్: ప్రథమ-ఎం.సాయిసాత్విక (9వ తరగతి, సెయింట్ జేమ్స్ స్కూల్), ద్వితీయ-వి.చేతన్‌సత్యస్వరూప్ (8వ తరగతి, శ్రీ విజేత స్కూల్), తృతీయ-ఎస్.జెన్నిప్రియ (8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తోటగరువు)

వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, క్విజ్ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న సీఐ జి.బాలకృష్ణ, ఏఓ గిరిజాకుమార్‌నాయుడు, ఉప ప్రిన్సిపల్ జయరామ్, కో-ఆర్డినేటర్ పి.వాసుదేవరావు

● **పంపిణీకి 48 టన్నుల యూరియా సిద్ధం**

పద్మనాభం, న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో 48 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి ఎంవీఎస్.చలం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందుల పడిన నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియాను తెప్పించినట్లు పేర్కొన్నారు. గంధవరం, మద్ది, అనంతవరం గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో 12 టన్నుల చొప్పున.. రేవిడి, కోరాడలో 6 టన్నుల చొప్పున యూరియా పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయా గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

● **నూతన కార్యవర్గాల ఎన్నిక**

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: తారకరామ లేఅవుట్ (రుషికొండ) ప్లాట్ ఎలాటీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.విజయానంద్‌కుమార్, కేవీఎస్ రవి, ఎం.గౌతమ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్‌వీ సత్యనారాయణ, కోశాధికారి ఎ.ఆంజనేయస్వామి, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పారావు, ఆర్‌వీ రవికుమార్, బి.సత్యవతి, శ్రీనివాసరావు, తదితరులను ఎన్నుకున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగిన ఎం.గాంధీరెడ్డి, పీడీఆర్‌వీ ప్రసాద్‌లను సత్కరించి వారి సేవలను కొనియాడారు.

ఆనందపురం, న్యూస్‌టుడే: వేములవలస సత్య కల్యాణి అపార్టుమెంట్స్‌లో ఎస్.కె.కేరమ్స్ ఫెడరేషన్ ఆదివారం ప్రారంభమైంది. సంబంధిత నూతన కార్యవర్గాన్ని ఫెడరేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.లక్ష్మణరావు, కార్యదర్శిగా టీవీఆర్‌కే.రావు, కోశాధికారిగా టి.సతీష్, ఉపాధ్యక్షుడిగా కుమార్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా కె.ఆనంద్, గౌరవ అధ్యక్షుడిగా కెఆర్‌కె.రాజు ఎన్నికయ్యారు. బీ.ఎన్.ఆచార్య, పడాల రమణ తదితరులు పాల్గొన్నారు.

● **హోమియో వైద్య శిబిరానికి స్పందన**

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హోమియో వైద్య శిబిరంలో 96 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. స్థానిక డచ్‌రోడ్డులో ఉన్న ఫౌండేషన్ కార్యాలయంలో వైద్యులు జగన్నాథరావు, మోహనరావు ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ కె.శ్రీరామ్, సభ్యులు ఎం.శంకర్, వి.శ్రీను, పి.బాల, జి.రాము పాల్గొన్నారు.

వికసిత్ భారత్ దిశగా అడుగులు: ఎమ్మెల్యే గంటా

పీఎంపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ 'వికసిత్ భారత్' లక్ష్యానికి మరింత చేరువ చేస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే పన్ను సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు, రైతులు, మహిళలు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌గా ఆయన కొనియాడారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం వల్ల డేటా హబ్‌గా మారనున్న విశాఖకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యమివ్వడం వల్ల అరకు సహా విశాఖ పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలకు కొత్త ఉత్తేజం లభిస్తుందన్నారు. సమతూకంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా తయారు చేసిన ఈ బడ్జెట్ ఏపీ దశను మారుస్తుందన్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యం


వినయ్ (పాతచిత్రం)

ఆనందపురం, న్యూస్‌టుడే: కొమ్మాది సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు ఆనందపురం సీఐ వాసునాయుడు ఆదివారం తెలిపారు. ఆ వివరాలిలా.. ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధి చీమలమెట్టపాలెం గ్రామానికి చెందిన బోడసింగి వినయ్ (20) కొమ్మాది సమీప ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాగా గత నెల 29న స్నేహితులతో కలిసి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్తున్నట్లు ఫోన్‌లో సమాచారమిచ్చాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి వెంకటలక్ష్మి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

గుట్కా, పొగాకుకు దూరంగా ఉండాలి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం దంత వైద్యకళాశాల, ఆసుపత్రి వైద్యులు, విద్యార్థుల ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఎంవీపీ కాలనీ రైతుబజార్, బీచ్‌రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మార్కెటింగ్ డైరెక్టర్ శోభ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. గుట్కా, పొగాకు సంబంధిత పదార్థాల ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్లకార్డుల ప్రదర్శన ద్వారా ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ దరి చేరకుండా పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థులు

మాఘ పౌర్ణమి స్నానాలకు పోటెత్తిన భక్తకోటి

భీమిలి తీరంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు చేసేందుకు ఆదివారం భీమిలి గోస్తనీ సాగర సంగమం ప్రాంతానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. గోస్తని సంగమించే భీమిలి సాగరతీరంలో పవిత్రస్నానాలు ఆచరించారు. తీరంలో దీపాలను వెలిగించి ఆదిత్యుని ఆరాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తన కుటుంబ సభ్యులతో విచ్చేశారు. అనంతరం భక్తులు భీమిలిలోని పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి పూజాదికాల్లో పాల్గొన్నారు.

సృజనాత్మకతకు ఆకాశమే హద్దు

మాట్లాడుతున్న రవీంద్రనాథ్

కొమ్మాది, న్యూస్‌టుడే: సృజనాత్మకతకు ఆకాశమే హద్దు అని, మామూలు విషయాన్ని కూడా హృదయానికి తాకేటట్టు చెప్పడమే సృజనాత్మకత అని వి.ఎస్.కృష్ణా కళాశాల ఆంగ్ల భాష అసోసియేట్ ఆచార్య రవీంద్రనాథ్ అన్నారు. కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ పథకంలో భాగంగా విద్యార్థులకు ఆంగ్లభాషలో సృజనాత్మక రచనపై ఆదివారం కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ అమ్మపాడే జోలపాట నుంచి కోట్ల రూపాయల వ్యాపార ప్రకటనల వరకు సృజనాత్మకత లేని రంగం లేదన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేసి వారి చేత చిన్న చిన్న కవితలు రాయించారు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ఈ ప్రత్యేక శిక్షణను అందించేందుకు నిపుణులను ఆహ్వానిస్తున్నామని, విద్యార్థుల రచనలతో ఒక ప్రత్యేక పుస్తకాన్ని వెలువరిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ఎస్.ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఆంగ్లభాష విభాగ ఉపాధ్యాయులు కె.సుమలత, సాయివాణి, ధర్మాన మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

పడవల పోటీల విజేతలకు బహుమతులు


విజేతగా నిలిచిన శీరం లక్ష్మణరావుకి బహుమతి అందిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా భీమిలి తీరంలో గతనెల 29న జరిగిన పడవల పోటీల్లో విజేతలకు నగరంలోని ఆర్కే బీచ్ వేదికపై శనివారం సాయంత్రం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బహుమతులను అందజేశారు. మోటరైజ్డ్, నాన్‌మోటరైజ్డ్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన శీరం లక్ష్మణరావు, కాసారపు చిన పైడిరాజులకు రూ.25 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను ప్రదానం చేశారు. ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన శీరం గణేశ్, కాసారపు ధనరాజు, గరికిన రాజేశ్, కాసారపు పేర్రాజులకు రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున నగదు, మెమెంటో, సర్టిఫికేట్లను ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీఎస్ నాయుడు, జిల్లా పర్యటకాధికారి మాధవి, జిల్లా క్రీడాధికారి జూన్‌గాల్లోయెట్, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ 5వ వార్డు కొమ్మాది వైఎస్ఆర్‌నగర్‌కు వెళ్లే దారిలో వెలిసిన వాసవీ కన్యాకా పరమేశ్వరీ ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్, పైడా కళాశాల అధినేత పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లికార్జున్, విశాఖ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎం.కె.శ్రీనివాస్, శ్రీవెంకటేశ్వర విద్యాపీఠ్ ఛైర్మన్ యోటూరి వేంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మొల్లిహేమలత, పిళ్లామంగమ్మ పాల్గొన్నారు.

వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్‌కు స్వామి వారి చిత్రపటాన్ని అందిస్తున్న నిర్వాహకులు

ఉప దేవాలయాల్లో వైభవంగా అవబృధోత్సవాలు

సింహాచలం, న్యూస్‌టుడే: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానం ఉప దేవాలయాల్లో జరిగిన వార్షిక కల్యాణోత్సవాల నేపథ్యంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని అవబృధోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. సింహగిరి క్షేత్ర పాలకుడు త్రిపురాంతక స్వామి త్రిశూల స్నానోత్సవం పవిత్ర గంగధార వద్ద జరిగింది. అర్చకులు శివపార్వతుల ఉత్సవమూర్తులు, త్రిశూలానికి గంగధార జలాలు, పంచామృతాలతో అభిషేకించారు. కొండ దిగువన వేంకటేశ్వర స్వామి ఆలయంలో చక్ర స్నానోత్సవం వేడుకగా జరిగింది.

ఆదిత్యుడికి ప్రత్యేక పూజలు

భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్న సేవా కార్యకర్తలు

సింహాచలం, న్యూస్‌టుడే: మాఘమాసం రెండవ వారాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాల అవరణలో కొలువైన సూర్య భగవానుడి సన్నిధిలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు వేకువజామున ఆదిత్యుడికి విశేష అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆదిత్యుడిని దర్శించుకుని పూజలు చేశారు. సేవా కార్యకర్తలు ప్రసాదం వితరణ చేశారు.

త్రైత సిద్ధాంత గ్రంథాలపై ప్రచారం

కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు

పద్మనాభం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాందేవపురం పంచాయతీ విజయరాంపురం గ్రామంలో ఆదివారం త్రైత సిద్ధాంత గ్రంథాలపై ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వేమన పద్యాలలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానంపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. విజయరాంపురం కమిటీ ప్రతినిధులు కె.త్రినాథరావు, కృష్ణసూరప్పుడు, బి.పైడన్న, బంగారుతల్లి, భారతి, తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఏర్పాటు

మధురవాడ, న్యూస్‌టుడే: మిధిలాపురి ఆర్‌డబ్ల్యూ జాయింట్ యాక్షన్ కమిటీ పరిధిలోని తొమ్మిది కాలనీల అసోసియేషన్లు సంయుక్తంగా ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.కోటేశ్వరరావు, కార్యదర్శి బి.మాధవరావు, గౌరవాధ్యక్షుడు జి.త్రిమూర్తిరాజు, ఉపాధ్యక్షులు ఎం.వెంకట్రావు, పోతల భాస్కరరావు, కోశాధికారి టేకుపూడి నర్సింగరావు, ఉపకార్యదర్శులు ఎం.జ్యోతిర్మయి, ఎం.హరిదేవి, బి.రామిరెడ్డి, ఆర్గనైజర్లు వై.రాము, ఎం.రమేష్, వి.చక్రధరరావు ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన మిధిలాపురి ఆర్‌డబ్ల్యూ సంయుక్త కమిటీ సభ్యులు

క్యాన్సర్‌పై అవగాహన



బీచ్‌రోడ్డులో జరిగిన వాక్‌థాన్‌లో పాల్గొన్న ఫ్రెండ్స్ వనితా వాకర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం ఫ్రెండ్స్ వనితా వాకర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సభ్యులతో కలిసి ఆదివారం నగరంలోని బీచ్‌రోడ్డులో జరిగిన వాక్‌థాన్‌లో పాల్గొన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వాక్‌థాన్‌లో తాము భాగస్వాములు కావడం పట్ల క్లబ్ అధ్యక్షురాలు బి.పద్మజ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షురాలు, డీజీఈ కె.జ్యోతికమల, వి.ఇందిరారావు, ఎస్.రాజ్యలక్ష్మి, ఎ.రాధారాణి, కె.భ్రమరాంబ, సీహెచ్.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

సౌమ్యగిరిపై హరిత శోభ పెంచేందుకు కృషి

డ్రోన్‌లో విత్తనాలను నింపుతున్న మిషన్ గ్రీన్ భీమిలి ట్రస్టు ప్రతినిధులు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలోని సౌమ్యగిరిపై స్థానిక మిషన్ గ్రీన్ భీమిలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం డ్రోన్ సహాయంతో విత్తనాలను వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. కొండ ఎడమ భాగంలో 220 కిలోల జామ, వేప, సీతాఫలం, కుంకుడు, కానుగ, రేలా, మర్రి, చింత, మోదుగ విత్తనాలను విజయవంతం చల్లారు. సంస్థ ప్రతినిధి డా.ఎం.ఆదిత్య మాట్లాడుతూ కొండపైన చెట్లు పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత సాధ్యపడుతుందన్నారు. ఏడాదికి రెండుసార్లు ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సంస్థ నిర్వాహకులు గుల్లల వెంకటేష్, శివ పాల్గొన్నారు.

చిరంజీవికి అభినందన

మధురవాడ: తెదేపా విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడో వార్డు మల్లయ్యపాలెం వాసి కొల్లి చిరంజీవికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, ఆ పార్టీ నాయకులు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ఘనంగా సత్కరించారు. సీపీఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, కొల్లి మేహూరావు, రాములమ్మ, చిన్న, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం-మహారాజుపేట (తగరపువలస) మార్గంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. విజయనగరంలోని భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన పులప వెంకట అప్పారావు (40) పద్మనాభం మద్ది గ్రామంలోని ఇటుకల బట్టీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. గత నెల 31న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా పాండ్రంగి పంచాయతీ పరిధి కురపల్లి జగనన్న కాలనీ సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న టేకు చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(c) eenadu

విశాఖ తూర్పు

వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. ఎంజీఎం పార్కులో ఆదివారం టెక్ విజన్ టెక్నాలజీ, టాలెంట్ సొల్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు. విశాఖ నగరం మహిళలకు ఎంతో సురక్షిత ప్రదేశమని, ఇక్కడ వివిధ రంగాల్లో ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్ సంస్థలు వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయని కొనియాడారు.

మినీ మారథాన్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఆర్.కె.బీచ్‌లో ఆదివారం మినీ మారథాన్ నిర్వహించారు. పెన్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు పాల్గొన్నారు. డాక్టర్ రాధాకృష్ణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల నిర్వాహకులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : ?: ఎంవీపీ కాలనీ కైలాసగిరి రోప్‌వే కింది భాగం నుంచి మెడికవర్ ఆసుపత్రి వెనుక భాగం వరకు ఉన్న చెత్త కుండీలు నిండిపోయాయి. – రవికుమార్, నడక సంఘం ప్రతినిధి. ✓: పరిశీలించి చెత్తను తొలగించి సమస్య లేకుండా చూస్తాం. – డాక్టర్ రాజారవి కుమార్, సహాయ వైద్యాధికారి జీవీఎంసీ.

సుందర్‌నగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు సుందర్‌నగర్ నాలుగు, ఐదు, ఆరవ వీధులలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. – స్థానికులు ✓: మరమ్మతులు నిర్వహించి అవసరమైన చోట కొత్త వాటిని బిగించి సమస్య లేకుండా చూస్తాం. – రామ్ శంకర్, సూపర్‌వైజర్.

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 13వ వార్డు పరిధి రామకృష్ణాపురంలో వీధుల్లో చెత్త పేరుకుపోయింది. కాలువల్లో వ్యర్థాలు వేయడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. – బాబూరావు ✓: వెంటనే సిబ్బందిని పంపించి చెత్తను ఊడిపిస్తాము. కాలువలు శుభ్రం చేసి మురుగు నీరు నిలువ లేకుండా చేస్తాము. – పి.వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 13వ వార్డు రామకృష్ణాపురం వీధుల్లో చెత్త పేరుకుపోయింది. కాలువల్లో పూడికలు పేరుకుపోయి, మురుగునీరు నిలిచిపోతోంది. –బాబూరావు, రామకృష్ణాపురం. ✓: వెంటనే సిబ్బంది పంపి, శుభ్రత పనులు చేయిస్తాం. –పి.వెంకటేశ్వరరావు, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 15వ వార్డు హెచ్‌బీకాలనీలో రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. – వాసు ✓: సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. – కిశోర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

స్పందించారు.. గుంతలు పూడ్చారు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: జోడుగుళ్లపాలెం పోలీస్ అవుట్‌పోస్టు వెనుక భాగం నుంచి హనుమంతువాక కూడలి వరకు ప్రధాన రహదారిలో గుంతలు పడ్డాయి. దీంతో స్థానికులు పలుసార్లు ఈనాడు 'మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకుని రాగా పలుసార్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. జీవీఎంసీ డీఈ వెంకటరావు ఆదేశాలతో గుత్తేదారు శని, ఆదివారాల్లో గుంతలు పూడ్చారు.

పూడికలు తొలగింపు: మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 22వ వార్డు మంగాపురంకాలనీ కాలువల్లో పూడికలు తొలగించడం లేదని ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. సిబ్బందితో వ్యర్థాలను తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

ప్రణాళికతో చదివితే... మార్కులు 'పది'లం

విద్యార్థులకు ఉపాధ్యాయుల సూచనలు

ఆరిలోవ, న్యూస్‌టుడే : విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకమని, వార్షిక పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధిస్తే... భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగే వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రతి విద్యార్థి సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు, దస్తూరిపై దృష్టి సారించి, ఇతర మెలకువలు పాటించాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బాలలకు పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తున్న నిపుణులు

ప్రశ్నాపత్రంపై అవగాహన : ప్రతి విద్యార్థి ప్రశ్నాపత్రంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మొదటిగా అన్ని ప్రశ్నలు క్షుణ్ణంగా చదవాలి. బాగా రాయగలిగే వాటిని టిక్ మార్క్ పెట్టుకుని, వాటి సమాధానాలే ముందుగా రాయాలి. ఆ తర్వాత ఇతర ప్రశ్నలపై దృష్టి సారించాలి.

గణితం కాస్త భిన్నం: ఈ ఏడాది గణితం ప్రశ్నాపత్రంలో కొద్దిగా మార్పులు ఉంటాయి. సృజనాత్మక ప్రశ్నలకు సరైన జవాబులు రాసేలా విద్యార్థులు సాధన చేయాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, త్రికోణమితి, క్షేత్రమితిలో ముఖ్యమైన ప్రశ్నలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

గురుకుల పాఠశాలలో...: "శ్రీ కృష్ణాపురం గురుకుల పాఠశాల నుంచి 72 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారు. నిత్య సాధనలో భాగంగా ప్రతి జవాబు గుర్తుంచుకునేలా మెలకువలు చెబుతున్నాం. పరీక్షలంటే భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సూచనలు ఇస్తున్నాం. సమయపాలన పాటిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం". – పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, శ్రీ కృష్ణాపురం గురుకుల పాఠశాల.

ఆంగ్లంపై పట్టు: "గురుకుల విద్యార్థులు 5వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్లంపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చాము. మంచి మార్కులు సాధించేందుకు వీలుగా వ్యాసాలు, లేఖలు రాయించడంతో పాటు, నమూనా ప్రశ్నాపత్రాలను ఎక్కువగా సాధన చేయించాం". –ఎస్.లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపల్, శ్రీ కృష్ణాపురం గురుకుల పాఠశాల.

తేలికగా తీసుకోవద్దు: "తెలుగు సబ్జెక్టును తేలికగా తీసుకోవద్దని సూచించి, భాషపై పట్టు సాధించేలా చదివించాం. ప్రతి సమాధానం సూటిగా, స్పష్టంగా, అక్షర దోషాలు లేకుండా రాసేలా సాధన చేయించాం. చదువు, పరీక్షలపై విద్యార్థులకు ఇష్టం పెరిగితేనే.. మార్కులు సులువుగా వస్తాయని అవగాహన కల్పించాం". – అనురాధ, తెలుగు బోధకురాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు

ట్రాక్ పరిస్థితిని పరిశీలిస్తున్న డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా, తదితరులు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూ.కో.రైల్వే పరిధి కొత్తవలస, శృంగవరపుకోట రైల్వేస్టేషన్లతో పాటు, సెక్షన్‌లో ఆదివారం వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మహిళా ఉద్యోగుల కోసం కొత్తగా నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. అనంతరం ఆధునికీకరణ, భద్రత పనులపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ ఉత్సవ్ సందర్భంగా భీమిలి బీచ్‌లో నిర్వహించిన మోటారు బోట్లు, సంప్రదాయ పడవల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశామని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు. ఉత్సవ్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ పాల్గొని.. రెండు విభాగాల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.25 వేలు, రూ.15వేలు, రూ.10వేలు చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేశారన్నారు. మోటారు బోట్ల పోటీల్లో ఎగువపేటకు చెందిన సీరం లక్ష్మణ, సీరం గణేష్, గరికిన రాజేష్, సంప్రదాయ పడవల పోటీల్లో బోయవీధికి చెందిన కాసారపు చినపైడిరాజు, కాసారపు ధనరాజు, కాసారపు పేర్రాజు ప్రతిభ చూపారన్నారు.

నగదు, జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

ముగిసిన అంతర్జాతీయ కరాటే పోటీలు

విజేత జట్లతో ప్రభుత్వ విప్ గణబాబు, సినీనటుడు సుమన్ తదితరులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : అంతర్జాతీయ ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం రాత్రి నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. భారత్ జట్టు ప్రథమ, నేపాల్ జట్టు ద్వితీయ, భూటాన్ జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేత జట్లకు పశ్చిమం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.గణబాబు, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీలకు విశాఖ వేదిక కావడం శుభపరిణామమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెగా ఈవెంట్లు జరుగుతాయన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు హైదర్ ఆలీ, సెక్రటరీ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలతో గుర్తింపు

ఆరిలోవ, న్యూస్‌టుడే : సామాజిక సేవా కార్యక్రమాలతోనే సంఘాల గుర్తింపు వస్తుందని సీపీ శంఖబ్రత బాగ్చీ అన్నారు. ఆదివారం 11వ వార్డు ఆరిలోవ డ్రైవర్స్‌కాలనీ షాదీఖానా భవనంలో ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ... సమాజంలో ఉన్న పేదల్ని, అనాథలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఖలీషా, సభ్యులు అబ్బాస్, హబీబ్, యాసిన్ బాబా, వార్డు తెదేపా నాయకులు ముగడ రాజారావు, కాకి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

'కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్'

రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, సామాన్యులకు దూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఆదివారం సీపీఐ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ ప్రధానద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టి, నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, ఈ అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. సీపీఐ నాయకులు పైడిరాజు, ఎ.విమల, ఎస్.కె.రెహమాన్, ఆర్.శ్రీనివాసరావు, కె.వనజాక్షి క్షేత్రపాల్, ఎన్.నాగభూషణం, దేముడమ్మ, జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బీచ్ రోడ్డులో పింక్ పరేడ్..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డులో ఆదివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పింక్ పరేడ్ వాక్‌థాన్ నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి వై.ఎం.సి.ఎ. వరకు ఇది కొనసాగింది. డాక్టర్ బి.ఎస్.ఎం. కృష్ణమ్మ, ఇన్నర్‌వీల్ సంస్థ జిల్లా ఛైర్‌పర్సన్ అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

పరేడ్‌లో పాల్గొన్న కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, తదితరులు

'వికసిత్ భారత్' లక్ష్యంగా కేటాయింపులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రధాని మోదీ మానసిక పుత్రిక వికసిత్ భారత్ లక్ష్యంగా ఉందని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్థిక విభాగ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కొండపల్లి పరమేశ్వరరావు అన్నారు. పార్లమెంట్‌లో తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కారన్నారు. దేశం త్వరగా అభివృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్ ఉపకరిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించి, హైస్పీడ్ రైలు, కారిడార్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సరకు రవాణా మార్గాలు, నూతన జలమార్గాలు, జాతీయ జలరవాణాను ఐదేళ్లలో 20 మార్గాలను నిర్మించడం, మౌలిక సదుపాయాలు రిస్క్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయడం దేశ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

'కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా యత్నం'

ఏయూ ప్రాంగణం(సిరిపురం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వైకాపా ప్రవర్తిస్తోందని వి.ఎం.ఆర్.డి.ఎ. ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి విశాఖ, ఉత్తరాంధ్రలో కాపులకు పెద్ద పీట వేసింది తెదేపా అని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం ఎంపీ కాపు వర్గానికే ఇచ్చిందన్నారు. సీఎంపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సిగ్గుపడాల్సింది పోయి కులాన్ని తెరపైకి తీసుకురావడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళను కాపాడిన మెరైన్ పోలీసులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మాఘపౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తున్న ఓ మహిళను బలమైన కెరటాలు నెట్టేయడంతో మెరైన్ పోలీసులు ఆమెను కాపాడారు. ఆ వివరాలిలా.. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా సాగర తీరంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఆమె నీటిలో పడిపోయారు. అదే సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కాలికి గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. మెరైన్ పోలీసులు హుటాహుటిన ఆమెను గుర్తించి కేజీహెచ్‌కు తరలించారు.

ఇసుక కొండపై పౌర్ణమి వేడుకలు

అలంకరణలో సత్యనారాయణస్వామి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరంలోని ఇసుకకొండపై కొలువైన శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం మాఘపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. మూడు విడతల్లో నిర్వహించిన వ్రతాల్లో 325 మందికిపైగా ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం దాదాపు వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు పర్యవేక్షించారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం సాగర తీరంలో భక్తులు సముద్ర స్నానాలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. ★ లాసన్స్‌బే కాలనీలోనూ ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

ఆరిలోవ, న్యూస్‌టుడే : శ్రీకృష్ణాపురం గోశాల ప్రాంగణంలోని సూర్యనారాయణ స్వామిని ఆదివారం పలువురు భక్తులు దర్శించుకున్నారు. మాఘపౌర్ణమి సందర్భంగా ఆదిత్యునికి పూజలు చేశారు. సింహాచలం దేవస్థానం అధికారులు, ఆరిలోవ పోలీసులు భక్తుల రద్దీని పర్యవేక్షించారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈస్టుపాయింట్ కాలనీ శిరిడి సాయిబాబా ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు శూలాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బాబా ఆలయం నుంచి మానసిక ఆసుపత్రి కూడలి మీదుగా పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం వరకు ఊరేగింపు చేపట్టారు.

తీరంలో పూజలు చేస్తున్న మహిళలు

'శ్రీచిదంబరం గారు' ఆకట్టుకుంటుంది

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: 'శ్రీ చిదంబరం గారు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కథానాయకుడు వంశీ అన్నారు. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వచ్చిన చిత్రయూనిట్ సభ్యులు హోటల్ గ్రీన్‌పార్క్‌లో విలేకరులతో మాట్లాడారు. కుటుంబం కథతో పాటు చిత్రంలో మంచి ప్రేమ సన్నివేశాలు ఉంటాయన్నారు. 6న చిత్రం విడుదలవుతుందన్నారు. కథానాయిక వశిష్ఠ, దర్శకుడు వియన్‌రత్నం, నిర్మాతలు గోపాలకృష్ణ, వినీషారెడ్డి పాల్గొన్నారు.

మంచి నడవడికతో మెలగాలి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు మంచి నడవడికతో మెలగాలని మూడో పట్టణ సీఐ పైడయ్య తెలిపారు. పెదవాల్తేరు మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఉదయం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి వారి దిన చర్యపై ఆరా తీశారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేస్తున్న సీఐ పైడయ్య

క్యాన్సర్‌పై అవగాహన

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంవీపీ రైతు బజారులో గీతం కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ.. వాటికి అలవాటు పడితే తలెత్తే సమస్యలను వివరించారు. ఏఎంసీ డైరెక్టర్ మొల్లి శోభ, ఈవో వరహాలు, గీతం వైద్యులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న గీతం వైద్య సిబ్బంది

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

వీఎంసీ హైస్కూల్ పూర్వవిద్యార్థులు

శివాజీపాలెం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ద్వారకానగర్‌లోని వీఎంసీ హైస్కూల్‌లో 1984-85 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం శివాజీపార్కులో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కాసేపు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఎస్.రామారావు, వీఎస్.పి.రాజు, సతీష్, సి.హెచ్.ఎన్.నాగేశ్వరావు, పి.వి.లలిత తదితరులు పాల్గొన్నారు.

జోనల్ ఇన్‌ఛార్జిగా నియామకం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర భాజపా యువజన విభాగం జోనల్ ఇన్‌ఛార్జిగా కొంచాడ ఎరుకునాయుడును నియమిస్తూ ఆ పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మాధవ్ సూచించారు. ఈ సందర్భంగా నాయుడిని పలువురు అభినందించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కె.వై.నాయుడు

సాగుతున్న పనులు.. తప్పని అవస్థలు

వెటర్నరీ కాలనీలో...

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : హనుమంతువాక స్టేట్‌బ్యాంక్ నుంచి విశాలాక్షినగర్ తీరంలోని నాగేంద్ర స్వామి ఆలయం వరకు భూగర్భ విద్యుత్ తీగల కోసం తవ్వకాలు జరిపారు. నెల రోజుల నుంచి పనులు నత్తనడకన సాగుతుండడంతో నిత్యం రాకపోకలు సాగించే వారు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పనుల్లో వేగం పెంచేలా పర్యవేక్షణ చేయాలని పలువురు కోరుతున్నారు.

ఆనందమార్గ ఆశ్రమానికి వితరణ

ఇందిరానగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే : జీవీఎంసీ పదో వార్డు పరిధి ఇందిరానగర్ ఆనందమార్గ ఆశ్రమానికి ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.50 వేల విరాళాన్ని అందించారు. ఆదివారం రుషికొండ సమీప హోటల్‌లో నిర్వహించిన అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆశ్రమ ప్రతినిధి ఆంజనేయపాత్రోకు చెక్కు అందించారు. ఆ నిధులను విద్యార్థుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. సంస్థ ప్రతినిధులు కౌశిక్ ఘోష్, దిలీప్ సాహు, వెంకన్న, ఆనంద్‌కుమార్, శివమోహన్, నారయ్య తదితరులు పాల్గొన్నారు.



చెక్కు అందిస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రతినిధులు

తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

చిన్నారిని తల్లికి అప్పగించిన పోలీసులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలో ఆదివారం రాత్రి ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్కులో తీవ్ర రద్దీ నెలకొంది. ఆ సమయంలో రెండు కుటుంబాలకు చెందిన రెండు, మూడేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. బాధిత తల్లిదండ్రులు వెంటనే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. క్రైం సీఐ రామారావు, ఎస్ఐలు నరసింగరావు, సత్యారావు, చిరంజీవి, ఇతర సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు చిన్నారులను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం-మహారాజుపేట (తగరపువలస) మార్గంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన పులప వెంకట అప్పారావు (40) పద్మనాభం మండలం మద్ది గ్రామంలోని ఇటుకల బట్టీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే గత నెల 31న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా పాండ్రంగి పంచాయతీ పరిధి కురపల్లి జగనన్న కాలనీ సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న టేకు చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

తలపడుతున్న క్రీడాకారులు, పర్యవేక్షిస్తున్న ప్రతినిధులు

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : రాష్ట్రస్థాయి ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవనంలో ప్రారంభమయ్యాయి. మాజీ డీసీపీ రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే క్రీడతో ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యమవుతాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై వివిధ విభాగాల్లో తలపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహక ప్రతినిధులు ఎస్.వి.రమణ, నర్సింగరావు, శివరామకృష్ణ, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.

17న విజయవాడలో నిరసన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.సుందరయ్య అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ 17న విజయవాడలో నిరసన చేపట్టనున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ.కుమార్ తెలిపారు. ఆదివారం జగదాంబకూడలి సమీప సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుందరయ్యను కక్షపూరితంగానే సస్పెండ్ చేశారని ఆరోపించారు.

(c) eenadu

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

ఉత్సాహంగా నడక పోటీలు

నడకపోటీలను ప్రారంభిస్తున్న క్లబ్ ప్రతినిధులు

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-8 వాకర్స్ పార్కులో ఆదివారం ఉదయం నిర్వహించిన నడక పోటీల్లో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనెల 4న నిర్వహించనున్న వాకర్స్ క్లబ్ 31వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఆశయమైన 'నడవండి - నడిపించండి' అనే నినాదంతో క్లబ్ పూర్వ అధ్యక్షులు దివంగత కె.త్రిపురసుందరరావు స్మారక నడక పోటీలు నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.ప్రసాదరావు తెలిపారు. వయసుల వారీగా 5 గ్రూపులుగా విభజించి పోటీలు జరిపామన్నారు. విజేతలకు ఈనెల 4న బహుమతులు అందజేస్తామని తెలిపారు.

రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూ.కో.రైల్వే పరిధి కొత్తవలస, శృంగవరపుకోట రైల్వేస్టేషన్లతో పాటు, సెక్షన్‌లో ఆదివారం వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మహిళా ఉద్యోగుల కోసం కొత్తగా నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. అనంతరం ఆధునికీకరణ, భద్రత పనులపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాక్ పరిస్థితిని పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్‌బోహ్రా, తదితరులు

ముగిసిన అంతర్జాతీయ కరాటే పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం రాత్రి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. భారత్ ప్రథమ, నేపాల్ ద్వితీయ, భూటాన్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేత జట్లకు పశ్చిమం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.గణబాబు, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు హైదర్ అలీ, సెక్రటరీ తాజుద్దీన్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలో.. రాష్ట్రస్థాయి ఆహ్వానపు కరాటే పోటీలు ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవనంలో ప్రారంభమయ్యాయి. మాజీ డీసీపీ రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే క్రీడతో ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యమవుతాయన్నారు. వివిధ జిల్లాల క్రీడాకారులు పోటీలో తలపడుతున్నారు. నిర్వాహకులు ఎస్.వి.రమణ, నర్సింగరావు, శివరామకృష్ణ పాల్గొన్నారు.

విజేతలతో ఎమ్మెల్యే గణబాబు, నటుడు సుమన్

17న విజయవాడలో నిరసన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఏపీఎస్ఆర్‌టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.సుందరయ్య అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ 17న విజయవాడలో నిరసన చేపట్టనున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ.కుమార్ తెలిపారు. ఆదివారం జగదాంబకూడలి సమీప సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సుందరయ్యను కక్షపూరితంగానే సస్పెండ్ చేశారని ఆరోపించారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఈనెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు జి.వామనమూర్తి పిలుపునిచ్చారు. నరసింహనగర్ రైతుబజార్ ఎదురుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నిరసనలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కుతున్నందుకు నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికుల పని గంటలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. సంఘం నాయకులు రావి కృష్ణ, కేలం శివ, కె.నీలకంఠం, పి.సాయికుమార్, సూర్యారావు, చంద్రరావు, టి.అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు వామనమూర్తి

ఘనంగా సత్యసాయి మందిర వార్షికోత్సవం

మురళీనగర్, న్యూస్‌టుడే: జీవీఎంసీ 49వ వార్డు పట్టాభిరెడ్డితోట భజన మండలి, మాధవధార సమితి సత్యసాయి ధ్యాన మందిరం 22వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు జరిపిన నగర సంకీర్తనలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. జె.శుభాష్‌శర్మ ఆధ్వర్యంలో సత్యసాయి సామూహిక దివ్యవ్రతాలు, 12 గంటలకు మహా నారాయణ సేవ జరిపారు. సాయంత్రం 5 గంటలకు బాలవికాస్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లంకపల్లి బుల్లయ్య కళాశాల విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ యు.సుధాకరరావు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. కన్వీనర్ సాయిరాంనాయుడు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆధ్యాత్మిక ఉపన్యాసం వింటున్న సాయిభక్తులు

అసౌకర్యాల అంగన్‌వాడీ కేంద్రాలు

గురుద్వారా, న్యూస్‌టుడే:

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే అంగన్‌వాడీ కేంద్రాలు కొన్నిచోట్ల అసౌకర్యాల నడుమ నడుస్తున్నాయి. కొన్నేళ్లుగా వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. దీంతో చిన్నారులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. జీవీఎంసీ పరిధి నగరం నడిబొడ్డున ఉండే కేంద్రాల్లోనే ఈ దుస్థితి దాపురించిందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికీ కొన్ని అద్దె భవనాల్లో నడుస్తుండగా, సొంత కేంద్రాల్లోనూ సౌకర్యాల లేమి తప్పడం లేదు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడంపై శ్రద్ధ చూపుతున్న ఉన్నతాధికారులు సౌకర్యాల కల్పనపై మాత్రం శీతకన్ను వేస్తున్నారు. ఉత్తరం నియోజకవర్గంలోని సీతమ్మధార, ఏఎస్ఆర్‌నగర్, నక్కవానిపాలెం శివాలయం వెనుక, రేసపువానిపాలెం ప్రాంతాల్లో కొన్ని అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా ఉన్నాయి.

✦ **స్లాబ్ పెచ్చులూడటంతో భయాందోళన:** జీవీఎంసీ 24వ వార్డు నక్కవానిపాలెం శివాలయం వెనుక అంగన్‌వాడీ కేంద్రంలో పలు సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ సుమారు 17 మంది వరకు చిన్నారులు ఉన్నారు. టీపీటీ, పీఅండ్‌టీకాలనీ, గాంధీనగర్, నక్కవానిపాలెం ప్రాంతాల్లో సుమారు రెండు వేల జనాభాకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుంది. గర్భిణులు, బాలింతలు పోషకాహారం నిమిత్తం నెలనెలా ఇక్కడకు వస్తుంటారు. స్లాబ్ పెచ్చులూడి పడటంతో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ విద్యుత్తు సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్తు వ్యవస్థను సరిచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పెచ్చులూడుతున్న నక్కవానిపాలెం అంగన్‌వాడీ పైకప్పు

✦ **సొంత భవనాలు నిర్మించాలి:** జీవీఎంసీ 14వ వార్డు ఏఎస్ఆర్‌నగర్ కాలనీ కొండపైనున్న అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం కరవైంది. చాలాకాలంగా రేకులషెడ్డులో అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఇక్కడకు కొండవాలు ప్రాంతాల కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది పిల్లలు వస్తుంటారు. సిమెంటు రేకులు పూర్తిగా దెబ్బతిని వర్షాకాలంలో నీరంతా లోపలికి వచ్చేస్తుంది. పోషకాహారం సరకులు పాడైపోవడమే కాకుండా పిల్లలు తడిచి ఇబ్బంది పడుతున్నారు. తుపాను సమయంలో బండరాళ్లు షెడ్డుపై పడటంతో రానున్న రోజుల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొండపై కావడంతో అధికారుల సందర్శనకు నోచుకోక చాలా కాలంగా వసతుల లేమితో చిన్నారులు, అంగన్‌వాడీ కార్యకర్త ఇబ్బంది పడుతున్నారని పక్కా భవనాన్ని నిర్మించాలని పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మాతృభాష ప్రాముఖ్యత వివరించి.. నీటి సంరక్షణ తెలియజేసి..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రాంతీయ ప్రతిభా పాటవ పోటీలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: దినపత్రికలు, పుస్తకాలు చదవడం విద్యార్థులు రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని సీతమ్మధార మండలం విద్యాశాఖ అధికారి డి.రామారావు పేర్కొన్నారు. అక్కయ్యపాలెం పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో రీజనల్ స్థాయి ప్రతిభాపాటవ పోటీలు ఆదివారం శంకరమఠం రోడ్డులోని బన్సాల్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. వ్యాసరచనలో 'మాతృభాష ప్రాముఖ్యత, దాని పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు', చిత్రలేఖనంలో 'నీటి సంరక్షణ, నిర్వహణ, ప్రతి నీటిబొట్టు విలువైనది', ఉపన్యాసంలో 'ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక శారీరక ఆరోగ్యానికి పాటించాల్సిన ఆహారపు అలవాట్లు', క్విజ్‌లో 'వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్' అంశాలపై పోటీలు నిర్వహించారు. మొత్తం 8 పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఎంఈవో చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

విజేతలు మొదటి మూడు స్థానాల్లో.. **1. వ్యాసరచన:** కె.తన్విశ్రీ(7వ తరగతి, రవీంద్రభారతి పాఠశాల), అన్నుగుప్తా (9వ తరగతి, హరగోపాల్ పాఠశాల), జి.మనోహర్(9వ తరగతి, పెన్ పాఠశాల) **2. ఉపన్యాసం:** ఎస్.భువనేశ్వరి(9వ తరగతి, ప్రియాంక విద్యోదయ పాఠశాల), కె.లెనీషా(8వ తరగతి, ప్రియాంక విద్యోదయ పాఠశాల), కె.హారిక(10వ తరగతి, పెన్ పాఠశాల) **3. చిత్రలేఖనం:** కె.తేజస్వి(8వ తరగతి, రవీంద్రభారతి పాఠశాల), పి.పి.హర్షిత(9వ తరగతి, ఎంఎస్ఎం పాఠశాల), ఎన్.నేహా(9వ తరగతి, హరగోపాల్ పాఠశాల) **4. క్విజ్:** పి.సాయిమణికంఠ(7వ తరగతి, పీవీహెచ్ఎస్ పాఠశాల), కె.కార్తికేయ(10వ తరగతి, పెన్ పాఠశాల), పి.తేజ్‌నాథ్ అమర్(8వ తరగతి, పీవీహెచ్ఎస్ పాఠశాల)

ఎంఈవో రామారావుతో ఉపన్యాస విజేతలు ఎస్.భువనేశ్వరి, కె.లెనీషా, కె.హారిక

క్విజ్ పోటీల్లో గెలుపొందిన పి.సాయిమణికంఠ, కె.కార్తికేయ, పి.తేజ్‌నాథ్ అమర్

బహుమతులు అందుకున్న వ్యాసరచన విజేతలు జి.మనోహర్, కె.తన్విశ్రీ, అన్నుగుప్తా

చిత్రలేఖనం బహుమతులు గెల్చుకున్న కె.తేజస్వి, పి.పి.హర్షిత, ఎన్.నేహా

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

గురుద్వారా, న్యూస్‌టుడే: శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ ఉమాపతి హెచ్చరించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం ఉదయం స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో తగాదాల్లో తలదూర్చితే కేసులు పెట్టి తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. సెటిల్‌మెంట్లకు, అక్రమాలకు పాల్పడే వారికి సహకరిస్తే సహించేది లేదన్నారు. సత్ప్రవర్తనతో మెలిగిన వారికి రౌడీషీట్ తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామన్నారు. ఎస్సైలు పాల్గొన్నారు.

కౌన్సెలింగ్ చేస్తున్న సీఐ ఉమాపతి, చిత్రంలో ఎస్సైలు

రౌడీషీటర్లను హెచ్చరిస్తున్న ఎస్ఐలు శ్రీలక్ష్మి, రమేష్

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : రౌడీషీటర్లు సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని రెండోపట్టణ స్టేషన్ ఎస్ఐలు శ్రీలక్ష్మి, రమేష్ సూచించారు. ఆదివారం స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ రౌడీషీటర్‌పై నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కష్టపడి పని చేస్తూ, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు.

'శ్రీచిదంబరం గారు' ఆకట్టుకుంటుంది

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : 'శ్రీ చిదంబరం గారు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు వంశీ తుమ్మల అన్నారు. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వచ్చిన చిత్రయూనిట్ సభ్యులు హోటల్ గ్రీన్‌పార్క్‌లో విలేకరులతో మాట్లాడారు. కుటుంబ కథతో పాటు చిత్రంలో మంచి ప్రేమ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఈనెల 6న విడుదలయ్యే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కథానాయిక వశిష్ఠ, దర్శకుడు వియన్ రత్నం, నిర్మాతలు గోపాలకృష్ణ, వినీషారెడ్డి పాల్గొన్నారు.

ప్రచార కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు

పడవల పోటీల్లో విజేతలకు బహుమతులు

నగదు, జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ ఉత్సవ్ సందర్భంగా భీమిలి బీచ్‌లో నిర్వహించిన మోటారు బోట్లు, సంప్రదాయ పడవల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశామని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు. ఉత్సవ్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ పాల్గొని.. రెండు విభాగాల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.25 వేలు, రూ.15వేలు, రూ.10వేలు చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేశారన్నారు. మోటారు బోట్ల పోటీల్లో ఎగువపేటకు చెందిన సీరం లక్ష్మణ, సీరం గణేష్, గరికిన రాజేష్, సంప్రదాయ పడవల పోటీల్లో బోయవీధికి చెందిన కాసారపు చినపైడిరాజు, కాసారపు ధనరాజు, కాసారపు పేర్రాజు ప్రతిభ చూపారన్నారు.

'ద్రోణంరాజు సేవలు మరువలేనివి'

వన్‌టౌన్, న్యూస్‌టుడే : దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు అందించిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ద్రోణంరాజు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం పాతనగరం స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నివాళి అర్పించి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం చొరవతో ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. 200 మందికి నేత్ర పరీక్షలు చేసి, 30 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సీఎంఏ.జహీర్ అహ్మద్, అధ్యక్షులు సూరాడ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ప్రతినిధి ద్రోణంరాజు శ్రీవత్సవ, తదితరులు పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న సేవా సంస్థ ప్రతినిధులు

'కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్'

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, సామాన్యులకు దూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణ మూర్తి విమర్శించారు. ఆదివారం సీపీఐ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ ప్రధానద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టి, నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, ఈ అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. సీపీఐ నాయకులు పైడిరాజు, ఎ.విమల, ఎస్.కె.రెహమాన్, ఆర్.శ్రీనివాసరావు, కె.వనజాక్షి, క్షేత్రపాల్, ఎన్.నాగభూషణం, దేముడమ్మ, జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

విశ్రాంత లైబ్రేరియన్ కన్నుమూత

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : నగరంలోని ఏవీఎన్ కళాశాల లైబ్రేరియన్‌గా సేవలు అందించిన రాళ్లపల్లి వేణుగోపాలరావు (84) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అక్కయ్యపాలెంలోని నివాసంలో వేణుగోపాలరావు భౌతికకాయానికి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమారి, అధ్యాపకులు నివాళి అర్పించారు.

'అంబటి.. క్షమాపణలు చెప్పాలి'

అల్లిపురం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెదేపా జిల్లా నాయకుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి హెచ్చరించారు. ఆదివారం ఆయన అల్లిపురం వెంకటేశ్వరమెట్టలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడారు. అధికారం కోల్పోయినా.. వైకాపా నాయకుల తీరులో మార్పు రాలేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

'సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తగదు'

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జనసేన దక్షిణం నాయకుడు రాజుగౌడ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విమర్శలకే అవకాశం ఇవ్వాలని గాని, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు.

అలరించిన కథా విన్యాసం

సీతంపేట, న్యూస్‌టుడే: విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్, పౌర గ్రంథాలయం సంయుక్తంగా కథా విన్యాసం, సంగీతం, క్రాఫ్ట్, కళల సమ్మేళనంతో కూడిన సృజనాత్మక కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ కథకులు సీమా కరంత్ 1 నుంచి 5 తరగతుల చిన్నారులకు ది స్టోరీ బ్లాంకెట్ కథను వర్చువల్‌గా వినిపించారు. 6, 8 తరగతుల విద్యార్థులకు కథకురాలు సీతాశ్రీనివాస్ దాండేలియన్ పురాణాన్ని పాటలతో ఆసక్తికరంగా వినిపించారు. మండల ఆర్ట్ సెషన్ కళాకారిణి అఖిల కోమరికా మండల కళ ప్రాముఖ్యతను వివరించి పిల్లలు తమ సొంత కళాకృతులు రూపొందించేలా మార్గనిర్దేశం చేశారు. గ్రంథాలయ కార్యదర్శి డి.ఎస్.వర్మ మాట్లాడుతూ కళ, క్రాఫ్ట్, కథా విన్యాసం విద్యా సాధనాలుగా ఉపయోగపడతాయన్నారు.

పిల్లలకు కథలు చెబుతున్న సీతాశ్రీనివాస్

తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలో ఆదివారం రాత్రి ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్కులో తీవ్ర రద్దీ నెలకొంది. ఆ సమయంలో రెండు కుటుంబాలకు చెందిన రెండు, మూడేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. బాధిత తల్లిదండ్రులు వెంటనే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. క్రైం సీఐ రామారావు, ఎస్ఐలు నరసింగరావు, సత్యారావు, చిరంజీవి, ఇతర సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు చిన్నారులను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

చిన్నారిని తల్లికి అప్పగించిన పోలీసులు

పాత నేరస్థుడి అరెస్టు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : మహిళను మోసం చేసేందుకు యత్నించిన పాత నేరస్థుడిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు.. మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 50 ఏళ్ల వితంతువు ఒంటరిగా నివాసం ఉంటుంది. నగరానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి...ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని చెప్పి, ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులకు అతడి ప్రవర్తనలో అనుమానం వచ్చిన మహిళ, సీపీకి ఫోన్‌లో సమాచారం అందించింది. మహారాణిపేట పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, 2010లో ఇద్దరు చిన్నారులను హత్య చేసి పదేళ్ల జైలు శిక్ష అనుభవించినట్టు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

వైభవంగా మాఘ పౌర్ణమి పూజలు

మాధవధారలో మాధవస్వామి ఊరేగింపు

గురుద్వారా, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పురస్కరించుకుని నక్కవానిపాలెం శివాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని శివుడు, సాయిబాబా విగ్రహాలకు అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నసమారాధన చేశారు.

మాధవధార, న్యూస్‌టుడే: మాధవధారలో వెలసిన మాధవస్వామి, వేణుగోపాలస్వాముల ఉత్సవ విగ్రహాలను మాధవధార వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్థులు స్వాములను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అర్చక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఇసుకకొండలో పూజలు చేస్తున్న భక్తులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: లలితాపీఠంలో గ్రామోత్సవం భక్తుల కోలాహలం నడుమ అంగరంగ వైభంగా జరిగింది. లలితా కామేశ్వరుల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరువీధి నిర్వహించారు. పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి, ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి పాల్గొన్నారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో సీతమ్మధారలో నగర సంకీర్తన వైభవంగా జరిపారు. సంగీత వాయిద్యాలు, భక్తుల నృత్యాల నడుమ సీతమ్మధార కాశ్యప్ నుంచి సంకీర్తన ర్యాలీ ఆరంభమై టీపీటీకాలనీ, కిమ్స్ ఆసుపత్రి, బాలయ్యశాస్త్రిలేఅవుట్ అభయాంజనేయస్వామి ఆలయం, 60 అడుగుల రహదారి మీదుగా ఎన్ఈలేఅవుట్‌లోని స్నేపర్ పార్కు వరకు సాగింది. సంస్థ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస సంకీర్తన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.

నక్కవానిపాలెం శివాలయంలో అన్నదానం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరంలోని ఇసుకకొండపై కొలువైన శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు విడతల్లో నిర్వహించిన వ్రతాల్లో 325 మందికిపైగా ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం దాదాపు వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు పర్యవేక్షించారు.

సంకీర్తనలో పాల్గొన్న హరేకృష్ణ మూవ్‌మెంట్ సభ్యులు

స్నానాలకు బారులు.. అరకొర సౌకర్యాలతో అవస్థలు

మాధవధార, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా మాధవధారలో నిరంతరం ప్రవహించే జలధార వద్ద స్నానమాచరించేందుకు భక్తులు బారులుతీరారు. సుదూర ప్రాంతాల నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకే భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. జలధార వద్ద దేవస్థానం అధికారులు కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. క్యూలైన్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, స్నానాలు చేసేందుకు సరిపడినన్ని పైపులైన్లు లేకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాఘ మాసం ప్రతి ఆదివారం భారీగా ప్రజలు వస్తున్నప్పటికీ ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు దేవస్థానం అధికారులపై మండిపడుతున్నారు. మరోవైపు టోల్‌గేట్ వద్ద వాహనాలను డబ్బులు వసూలు చేసిన సిబ్బంది, ఎటువంటి పార్కింగ్ స్థలాన్ని కేటాయించకపోవడంతో ఆలయ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్థానికులు సైతం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్నానాల కోసం జలధార వద్ద వేచిఉన్న భక్తులు

నిత్య ధ్యానంతో ప్రశాంతజీవనం

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-3 వ్యాసం శ్రీరామ్మూర్తి ప్రశాంతి ఆధ్యాత్మిక ఉద్యానవనంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ధ్యాన తరగతులు నిర్వహించారు. కాలనీవాసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ధ్యానం వల్ల కలిగే మానసిక స్థితిని ధ్యానగురువు సత్యవేణి వివరించారు. రోగ నివారణకు ధ్యానం ఎంతో తోడ్పడుతుందన్నారు. నిరంతరం ధ్యానం చేయడం వల్ల ప్రశాంత జీవనం అలవడుతుందన్నారు. కార్యక్రమంలో ధ్యాన గురువులు నూకరాజు, కామేశ్వరరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు.

ధ్యాన సాధన చేస్తున్న కాలనీవాసులు

(c) eenadu

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : పౌర్ణమి సందర్భంగా ఉక్కునగరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణను ఆదివారం నిర్వహించారు. భక్తులు శ్రీ వేంకటేశ్వర నామాలను జపిస్తూ పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు భావనారాయణ, మనోజ్, హరి నారాయణ స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

ఉత్సవ్‌లో బాలల నృత్య ప్రదర్శన

గాజువాక, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో గాజువాక కళారాధన చిన్నారులు ఆదివారం నృత్య ప్రదర్శనలతో అలరించారు. కూచిపూడి, భరతనాట్యం, రింగ్ డ్యాన్స్‌లతో అందరినీ ఆకట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నుంచి బాలలు ప్రశంసలు అందుకున్నారు. నాట్యాచార్యుడు డాక్టర్ తాళ్లపాక సందీప్‌కుమార్ నేతృత్వంలో 22 మంది బాలలు వేడుకలో పాలుపంచుకున్నారు.

ఉదయ్‌కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు

ఉదయ్‌కుమార్‌కు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ప్రొఫెసర్ తంగరాజన్

గాజువాక, అక్కిరెడ్డి పాలెం, న్యూస్‌టుడే : మింది గ్రామానికి చెందిన అలజంగి ఉదయ్‌కుమార్ దేశంలో వివిధ ఐఐటీలతో కలిసి 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ లెర్నింగ్'లో 50 కోర్సులను పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం చెన్నైలో ప్రశంసాపత్రాలు అందుకున్నారు. చెన్నై స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో జరిగిన సదస్సులో ఎన్‌పీటీఎల్ సమన్వయకర్త ప్రొఫెసర్ తంగరాజన్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు.

వైద్య శిబిరానికి స్పందన

సింధియా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 58వ వార్డు ఏదురువానిపాలెంలో ఆదివారం కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కోరమాండల్ విశాఖ హెడ్ సీహెచ్ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో పలువురికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కేవీవీఎస్ నారాయణ, కోరమాండల్ అధికారులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

నూతన నియామకాలు

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్‌కి చెందిన పాండ్రంగి రుక్మాకరరావు విశాఖ జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఛైర్మన్ ఎ.నవకుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలను ఆదివారం అందుకున్నారు.

కుడోలో రాణించి.. పతకాలు సాధించి..

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ

గోపాలపట్నం, న్యూస్‌టుడే : గోపాలపట్నంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కుడో (కరాటేలో ఓ రకం) ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో చాలామంది జాతీయ స్థాయిలో రాణించిన వారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీరిలో కొంతమంది 'న్యూస్‌టుడే'తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

తలపడుతున్న క్రీడాకారులు

25 పతకాలు సాధించాం..: మాది పరవాడ దరి దేశపాత్రునిపాలెం. మేమిద్దం అక్కాచెల్లెళ్లం. పది, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. గుజరాత్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్స్ సాధించాం. అలాగే జిల్లా, రాష్ట్రస్థాయి వేదికలోనూ తలపడి సుమారు 25 పతకాలు సాధించాం. - ఎస్.భార్గవి, రోహిణి

జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నా..: మాది అగనంపూడి దరి మర్రిపాలెం. పదో తరగతి చదువుతున్నా. కుడోలో అంతర్ జిల్లాల ఆట పోటీలతోపాటు గతేడాది సూరత్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి కుడో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. అలాగే జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రానున్న జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నా. - టి.తనూజశ్రీ

క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలని..: మాది కూర్మన్నపాలెం. ఇంటర్ చదువుతున్నాను. కరాటే ఆడుతున్న వారిని చూసి ఆసక్తి కలిగింది. ఇందులోనే కొత్తగా ఉండే కుడోను ఎంపిక చేసుకున్నా. కోచ్ దగ్గర మెలకువలు నేర్చుకున్నా. గతేడాది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. క్రీడల్లో రాణించి కోటాలో ప్రభుత్వ కొలువు సాధించాలని ఉంది. - పి.పైడిరాజు

కుడోపై మక్కువ: నేను ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆరో తరగతి నుంచే కరాటే, కుడో క్రీడపై మక్కువ పెరిగింది. సూరత్‌లో గోల్డ్‌మెడల్ సాధించా. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పలు పతకాలు సాధించాను. క్రీడల్లో ఉన్నతంగా రాణించి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలనేది లక్ష్యం. - జి.స్నేహిత

రెండు బంగారు పతకాలు..: మాది శ్రీకాకుళం జిల్లా. ఆరో తరగతి చదువుతున్నాను. సూరత్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించాను. అలాగే జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పలు పతకాలు కైవసం చేసుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సాధించాలని ఉంది. - ఎస్.తేజ

సమస్యలు తెలుసుకుంటూ.. ఫిర్యాదులు స్వీకరిస్తూ

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం ప్రజాదర్బార్ పేరుతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఉదయం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే నేరుగా ఆవరణలోనే ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఉక్కు నిర్వాసితకాలనీల్లో పెండింగ్ సమస్యలు, శివారు ప్రాంతాల్లో అసౌకర్యాలపై పలువురు విన్నవించుకున్నారు. వారంలో నాలుగు రోజులపాటు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: నెల్లిముక్కు గ్రామ దేవత పెంటమాంబ ఆలయ సముదాయానికి స్టీల్ ఏఐటీయూసీ నాయకుడు యెల్లేటి శ్రీనివాసరావు, దుర్గాదేవి దంపతులు రూ.50,116 విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఆలయాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వక్తలు ఈ సందర్భంగా కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
గాజువాక: 98494 65088
పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య : వంటిల్లు జంక్షన్ వద్ద సాయంత్రమైతే మళ్లీ మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. అటుగా వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్నాం. - భాస్కరరావు, బీసీరోడ్డు, సరస్వతి, సనత్‌నగర్, **సమాధానం:** ప్రతిరోజు అదనపు సిబ్బందితో నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. -పార్థసారథి, సీఐ, ?: సీతారామ్‌నగర్, శివాజీనగర్‌లో పూడికల వల్ల కాలువల్లో మురుగు పారడం లేదు. -లక్ష్మణరావు, సీతారామ్‌నగర్ ✔: తగిన చర్యలు తీసుకుంటాం. -కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: గోపాలపట్నం హైస్కూల్‌రోడ్డులో మురుగునీరు ప్రవహిస్తోంది. - శ్రీధర్, లక్ష్మీనగర్, ✔: ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. - గోపీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ?: జీవీఎంసీ 92వ వార్డు ప్రశాంతినగర్‌లో పైపులైను కోసం తీసిన గోతులు పూడ్చలేదు. - డి.అప్పారావు, ప్రశాంతినగర్, ✔: రోడ్డు మరమ్మతులు చేపడతాం. - ఎస్.వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

ఘనంగా కుంచమాంబ తీర్థం

అలంకరణలో అమ్మవారు

చినగంట్యాడ (గాజువాక), న్యూస్‌టుడే : చినగంట్యాడ గ్రామ దేవత కుంచమాంబ అమ్మవారి తీర్థమహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ పర్యవేక్షణలో సాయంత్రం 4 గంటల నుంచి సాముగరిడీలు, కోలాటాల మధ్య ఉత్సవం కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు, ముడుపులు చెల్లించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆధ్యాత్మికం

బంగారమ్మ పరస

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : నాతయ్యపాలెం గ్రామ దేవత బంగారమ్మ పరస ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాముగరిడీలు, తప్పెటగుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పల్లెల శ్రీనివాస్, బంగారయ్య, శ్రీను, జి.వెంకటరమణ, ప్రకాశ్, సోమినాయుడు తదితరులు పూజల్లో పాలుపంచుకున్నారు.

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం గాజువాక డిపో వద్ద ఉన్న శిర్డీసాయి బాబా తీర్థమహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో భక్తులు సాయిబాబా పూజలు నిర్వహించారు. సాయంత్రం నుంచి చెక్‌పోస్టు, గాజువాక డిపో పరిసరాల్లో పరస జరిగింది. పశ్చిమ తెదేపా యువ నాయకులు పెతకంశెట్టి మౌర్యసింహ, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న తెదేపా యువ నాయకులు మౌర్యసింహ

ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు

దయాల్‌నగర్(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 74వ వార్డు దయాల్‌నగర్ కొండపై వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం ప్రత్యేక యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆలయ ధర్మకర్త తిప్పల అన్నపూర్ణ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

కల్యాణ వేంకటేశ్వరుడు

కమనీయం కల్యాణోత్సవం

62వ వార్డు శివరామకృష్ణ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం

మల్కాపురం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 62వ వార్డు ప్రకాష్‌నగర్ శివరామకృష్ణ ఆలయ సముదాయంలో ఉన్న శివాలయంలో.. శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం ఆదివారం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండువలా నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అందజేశారు.

తీరంలో 'మాఘ' స్నానాలు

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే : మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని యారాడ బీచ్ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి నగరం నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మెరైన పోలీసులు, లైఫ్‌గార్డులు ప్రమాదాలు జరగకుండా భద్రత కల్పించారు. గాజువాకకు చెందిన ఓ యువకుడు అలలకు చిక్కి కొట్టుకుపోతుండగా.. లైఫ్‌గార్డులు లోవరాజు, శ్రీను, వెంకటేష్ స్పందించి రక్షించారు.

నేడు గాజువాక ఉత్సవ్

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక బీసీరోడ్డులో సీతారామ, ఉమాలింగేశ్వరస్వామి పరస (గాజువాక ఉత్సవ్) సోమవారం జరగనుంది. ఈ మేరకు ఉత్సవ్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ కారణంగా గాజువాకలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. సింధియా నుంచి వచ్చే వాహనాలు జింక్ గేటు లోంచి మిందిరోడ్డు మీదుగా వెళ్లాలని, పాత గాజువాక నుంచి వచ్చే వాహనాలు వంటిల్లు నుంచి పెదగంట్యాడ వెళ్లాలంటూ నిబంధనలు పెట్టారు.

త్రిశక్తి భజన మండలికి అరుదైన అవకాశం

చినగంట్యాడ(గాజువాక), న్యూస్‌టుడే : సామూహిక భజనల ద్వారా దశాబ్దాలుగా తమదైన గుర్తింపు తెచ్చుకున్న చినగంట్యాడలోని త్రిశక్తి భజన మండలి, భజరంగి భజన మంజరికి అరుదైన అవకాశం లభించింది. దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భజన చేయడానికి అవకాశం కలిగింది. ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకూ రామేశ్వరం, మధురై, శ్రీరంగం ఆలయాల్లో భజనలకు ఆయా దేవస్థానాల నుంచి ఆహ్వానం అందిందని త్రిశక్తి భజన మండలి నిర్వాహకుడు బి.రాజారావు తెలిపారు. 12 మంది సభ్యులు ఇందులో పాలుపంచుకోనున్నారు.

కంటి పరీక్షలు నిర్వహించి.. మందులు అందించి..

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : రాసాలమ్మకాలనీలో ఆదివారం ఆర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు సందర్శించారు. శంకర్ ఫౌండేషన్ వైద్యులు కళ్ల పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. కంటి సమస్యలు ఉన్నవారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంఘం ప్రతినిధులు టీవీ నాయుడు, ముద్దపు మురళీమోహన్, ఐటీ శ్రీను, సీహెచ్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన పథకానికి విశాఖ నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన అలివేలు శృంగార జగదాంబ కుటుంబ సభ్యులు ఆదివారం రూ. 1,01,116 విరాళాన్ని సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించి దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధరరావు అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచి పోచిరాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న సత్యనారాయణరెడ్డి

ఉక్కునగరం (స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.సత్యనారాయణరెడ్డి అన్నారు. ఉక్కునగరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఒక్క డీఏ మాత్రం సాధించుకోగలిగామన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ 30 శాతం తక్కువ కాకుండా ప్రకటించాలన్నారు. మిగిలిన డీఏ బకాయిలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో పి.డియ్యపురెడ్డి, ప్రసాదరావు, ఎన్.మాలతి, ఉక్కునగరం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం

గాజువాక, న్యూస్‌టుడే: కేంద్రం ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై గాజువాకలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక మంత్రి సీతారామన్ దూరదృష్టితో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో కేటాయింపులు చేశారని భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు కొనియాడారు. రవాణా, రక్షణ రంగాలకు తగిన కేటాయింపులు చేశారన్నారు. అయితే బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగేది ఏదీలేదని, వేతన జీవులకు నిరాశ కలిగించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుడివాడ అమ్మన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వికసిత్ భారత్ దిశగా..

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3)న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యం దిశగా వెళ్లేలా ఉందని భాజపా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వెన్నా శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి సమాన ప్రాధాన్యం ఇచ్చారన్నారు.

అంబటిపై కేసు నమోదు చేయాలి

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని 86వ వార్డు తెదేపా అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు వి.శ్రీనివాస్, ఎం.గణపతి, తులసి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న 86వ వార్డు తెదేపా వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, వార్డు నాయకులు

అదనపు 'రూపాయి' ఇంకెంతకాలం?

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : రైతుబజారులో ధరలు తక్కువగా ఉంటాయని ఆశించి బజారుకు వెళుతున్న వినియోగదార్లకు భారం తప్పడం లేదు. గతంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాన్ని పరిస్థితులు మారాక కూడా కొనసాగిస్తున్నారు. దీనివల్ల నెలకు రూ. లక్షల్లో వినియోగదారులు నష్టపోతున్నారు. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

★ రాష్ట్ర ప్రభుత్వం 1999లో నగరంలోని స్టీల్‌ప్లాంటు సెక్టారు-9, పెదగంట్యాడ, గాజువాక, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో రైతుబజార్లను ఏర్పాటు చేసింది. వీటిలో స్టీల్‌ప్లాంటు, గాజువాక, పెందుర్తి రైతుబజార్లు నగరానికి దూరంగా ఉండటంతో ఇక్కడికి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలను కాన్వెంటు కూడలిలోని హోల్‌సేల్ మార్కెట్ నుంచి సరఫరా చేసేవారు. ఈ రైతుబజార్ల నుంచి హోల్‌సేల్ మార్కెట్ దూరం కావడంతో రవాణా ఖర్చు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఈ ప్రాంతాలకు వచ్చే పైనిత్యావసరాలకు కేజీకి అదనంగా రూ.1 కలిపి అమ్మకం సాగించాలని అధికారులు నిర్ణయించారు.

ఉక్కునగరం రైతుబజారులో ధరల పట్టిక

★ అయితే గత 10-15 ఏళ్లుగా హోల్‌సేల్ మార్కెట్లు పెరిగి గాజువాక, అనకాపల్లి, పరవాడ ప్రాంతాల్లో కూడా ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి రైతుబజార్ల హోల్‌సేల్ వ్యాపారులు రవాణా ఖర్చు లేకుండానే సరకులను నేరుగా సరఫరా చేస్తున్నారు. అయినా అధికారులు గతంలో పెంచిన రూపాయిని తగ్గించకుండా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రూపాయి చొప్పున నెలకు రూ. లక్షల మేర వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. రైతుబజారులో కాస్త ధరలు తక్కువగా వస్తాయి అని వచ్చిన వారికి అదనపు భారం పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

సంతృప్తికరంగా సంక్షేమ పథకాలు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణబాబు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. ఆదివారం పశ్చిమ తెదేపా కార్యాలయంలో యూనిట్ బూత్ ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్‌స్థాయి నుంచే సమస్యలు పరిష్కరించేలా కార్యకర్తలు కృషిచేయాలన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లు అందజేస్తున్నామని, అలాగే క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జులతో శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన కుడో పోటీలు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 2వ కుడో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికలు పోటీల్లో పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. రెండురోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం (ప్రథమ), అనకాపల్లి (ద్వితీయ), గుంటూరు(తృతీయ) జట్లు విజేతలుగా నిలిచాయి. వీరికి రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజారమేశ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కుడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శశిధర్, కోచ్‌లు పాల్గొన్నారు.

సందడిగా ఆత్మీయ సమ్మేళనం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : నడుపూరు హైస్కూలు 1997-98 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. 28 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరు ఆటపాటలతో సందడి చేశారు. తొలుత వివిధ కారణాలతో మృతిచెందిన పలువురు సహచర విద్యార్థులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు.

వైకాపా నాయకుల తీరు మారాలి : ఎమ్మెల్యే గణబాబు

గోపాలపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు పేర్కొన్నారు. వైకాపా నాయకుల తీరు మారలేదన్నారు. మాట్లాడే భాష, ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉంటోందన్నారు. జగన్ ఆ పార్టీ నేతలను ప్రోత్సహించడం వల్లే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రజలు బహిష్కరణ చేయాలన్నారు.

మల్కాపురం, న్యూస్‌టుడే : మాజీమంత్రి అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి తోట రత్నం, తెదేపా రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి నీలాపు జోగి తెలిపారు. అంబటిపై చర్యలు తీసుకోవాలన్నారు.

డీజీ యాప్ ప్రారంభం

కరాస, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం మర్రిపాలెం రైతుబజారులో డీజీ యాప్‌ను ప్రారంభించారు. రైతుబజారు ఎస్టేట్ అధికారి నారాయణరావు మాట్లాడుతూ.. డీజీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇంటి వద్ద నుంచి రైతుబజారు కూరగాయలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం మర్రిపాలెం, నరసింహనగర్, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ, ఎంవీపీ బజార్లకు మాత్రమే ఉందన్నారు.

రైతుబజారులో డీజీ యాప్‌ను ప్రారంభిస్తున్న అధికారులు

పార్టీ పదవుల నియామకం

కరాస, గోపాలపట్నం : భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కరాసకు చెందిన కడియం అశోక్‌రత్నం యాదవ్‌కు, ఎన్ఏడీకూడలికి చెందిన నమ్మి అప్పలరాజుయాదవ్‌కు పార్టీ పదవులు లభించాయి. అప్పలరాజు యాదవ్‌ను భారత చైతన్య యువజన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

గ్రీన్ బెల్టా.. డంపింగ్ యార్డా..?

దర్పణం

బీసీరోడ్డు (పెదగంట్యాడ), న్యూస్‌టుడే : బీసీ రోడ్డు వికాస్‌నగర్, కేవీఎల్‌రావునగర్ దారిలో ఉక్కు గ్రీన్ బెల్టు జాగా చెత్త డంపింగ్ యార్డుగా తయారైంది. ఎక్కడెక్కడి నుంచో భవన వ్యర్థాలు, చెత్త, మట్టి గుట్టలను తెచ్చి రాత్రి, పగలు తేడా లేకుండా పోగులు పెడుతున్నారు. దారి పక్కన కొండల్లా పేరుకుపోతున్నా నియంత్రించే నాథుడులేక అధ్వానంగా తయారైంది. ఈ మార్గం విస్తరించడానికి ఇటీవల జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు సర్వే చేశారు. త్వరలోనే పనులు జరగాల్సి ఉండగా ఇలా రోజు రోజుకు గుట్టలు పెరిగిపోవడంతో గ్రీన్ బెల్టుకు అర్థం లేకుండా పోయింది. పచ్చదనం మచ్చుకైనా కానరాక, వ్యర్థాలతో అధ్వానంగా ఉంది.

వికాస్‌నగర్‌లో భవన వ్యర్థాలు

రహదారి పనుల పరిశీలన

రహదారి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

అగనంపూడి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 79వ వార్డు పరిధి వేపచెట్టు కూడలి వద్ద జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. పనుల్లో నాణ్యతను తనిఖీ చేశారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. రహదారి పనులు పూర్తయ్యేవరకూ ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, తెదేపా వార్డు కార్యదర్శి ఎం.వెంకటరావు, జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

మీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు. దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....

కుమారుడు: పేడాడ ఆనంద్‌బాబు కోడలు: నిర్మల
మనుమళ్లు: పేడాడ ప్రసన్న కుమార్, పేడాడ రేవంత్ కుమార్
కుమార్తెలు: పి. పద్మజాకుమారి, పి. ఇందిరా శైలజ, పి. మహాలక్ష్మీనీరజ
కుటుంబ సభ్యులు & బంధుమిత్రులు

కీ॥శే॥ పేడాడ సత్యనారాయణ గారు
రిటైర్డ్: విశాఖపోర్టు ట్రస్ట్, ప్రెసిడెంట్ : (T.N.T.U.C.) పోర్టుపెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, VSKP.
D.O.B:24-09-1942 D.O.D : 22-1-2026

పెద్దకర్మ తేది. 2-02-2026 సోమవారం శ్రీరామనగర్, బ్లాక్ నెం.I, గోపాలపట్నం మా స్వగృహము నందు జరుగును.

ప్రథమ వర్ధంతి

మంచికి మారుపేరుగా నిలిచి.. అందరి ఆదరాభిమానాలను పొందిన ఓ పుణ్యమూర్తి మీరు మా నుండి దూరమై నేటికి సంవత్సరం అయినను మీ మధుర స్మృతులు మా మదిలో ఎల్లవేళలా నిలిచే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ..

భార్య: శ్రీమతి బొట్ట శ్యామలమ్మ
సెల్: 8885211005
కుమారులు - కోడళ్లు: రమణమూర్తి - ఉమ, శంకరరావు - సుజాత
కుమార్తె - అల్లుడు: వై. భానుమతి - ప్రభాకర్
మనుమలు : ఆకాష్, చరణ్
మనుమరాళ్లు : ప్రదీపిక, పూజిత, దివ్యాంజలి
మరియు కుటుంబ సభ్యులు

కీ॥శే॥ బొట్ట నర్సింహమూర్తి గారు
Hony CAPT (Ex- Army)
బాదాం గ్రామం, నరసన్నపేట మండలం
జననం: 11.02.1957, మరణం: 02.02.2025

ఈనాడు విజయనగరం

సోమవారం ఫిబ్రవరి 2, 2026

చిరకాల దారి.. చేరుతోంది దరి

- 3 జిల్లాల రహదారికి మహర్దశ
- పీపీపీ విధానంలో సీఆర్ఆర్ మార్గం పనులు

న్యూస్‌టుడే - బొబ్బిలి

మూడు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాను అనుసంధానం చేసే చిలకపాలెం - రామభద్రపురం-రాయగడ (సీఆర్ఆర్) రహదారి అభివృద్ధికి అడుగుపడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హాం)లో విస్తరణకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఇక పనులకు కదలిక వచ్చినట్లే.

బొబ్బిలి పట్టణ పరిధిలో అధ్వానంగా సీఆర్ఆర్ రహదారి

- విస్తరించనున్న దూరం: 131 కి.మీలు
- నిర్మాణ వ్యయం: రూ.1,172 కోట్లు
- భూసేకరణ, ఇతర వ్యయాలు: రూ.363 కోట్లు

ఏం చేస్తారంటే

రద్దీగా ఉన్న గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వరుసలుగా.. మిగిలినచోట్ల పది మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా దీన్ని విస్తరించనున్నారు. ప్రైవేటు ఏజెన్సీ అంతా చూస్తోందని, టెండరు అయ్యాక పనులు జరుగుతాయని ర.భ.శాఖ సహాయక ఇంజినీరు అప్పలరాజు తెలిపారు.

పదేళ్లుగా ప్రతిపాదనల్లో నలిగి

ఈ రహదారి విస్తరణ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. వైకాపా హయాంలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారే తప్ప నిధుల కేటాయింపు జరగలేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరమీదకు వచ్చింది. ఓ ప్రైవేటు ఏజెన్సీ సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపింది.

అందుబాటులోకి వస్తే..

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరమవుతుంది.

- ఒడిశాలోని కొరాపుట్, నవరంగపూర్, జయపురం ప్రాంతాల నుంచి రామభద్రపురం, రాజాం మీదుగా బ్రహ్మపుర వరకు రోజూ బస్సులు నడుస్తున్నాయి.
- విశాఖ, విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ, రాయపూర్‌కు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
- రాయపూర్, బిలాయ్‌లో పలు పరిశ్రమలు ఉండడంతో విశాఖ పోర్టు నుంచి ముడిసరకు వెళ్తోంది.
- సాలూరు, బొబ్బిలి నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు లేవు. దారి మెరుగైతే అవి నడిపే అవకాశం ఉంది.

5న డీఆర్సీ సమావేశం

ఈనాడు, విజయనగరం: జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఈ నెల 5న జరగనుంది. జిల్లా అభివృద్ధి సమీక్షకు కీలకం కావడంతో గతంలో మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశాన్ని రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు 4న ఈ సమావేశం జరగ్గా, ఈ నెల అయిదున జరపనున్నారు. తాగునీరు, విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు, వివిధ శాఖల్లో ఇంజినీరింగ్ విభాగాల వారీ జరుగుతున్న ప్రగతి, డ్వామా, డీఆర్డీఏ ద్వారా వివిధ పథకాల అమలు తీరుతెన్నులు, ప్రజా సమస్యలు, కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ సహా ఇతర జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

అక్కడ పద్దు.. ఇక్కడ ఫలితం

ఈనాడు, విజయనగరం
న్యూస్‌టుడే, రాజాం

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్‌లో భాగంగా దీర్ఘకాల లక్ష్యాల ఆకాంక్షలు సిద్ధించేలా అభివృద్ధిని ప్రతిపాదించారు. పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఇతర రంగాలకు చేయూతనిచ్చేలా పద్దులో పొందుపరిచారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకు చేయూత అందించేలా ఈ కేటాయింపులు కనిపిస్తున్నాయి.

జల్‌జీవన్ మిషన్‌కు రూ.67,363 కోట్లు

గ్రామాల్లో నిలిచిపోయిన పనులు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో రెండు వేల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. వీటికి బకాయిపడిన బిల్లులు చెల్లించేందుకు, పనులు కొనసాగించేందుకు నిధులు అందుబాటులోకి రానున్నాయి.

పీఎంఈజీపీకి రూ.4,500 కోట్లు

ఈ పథకంలో రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు వీలవుతుంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది ఈ పథకానికి సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేశారు. ఈసారి మరింతమందికి అవకాశం లభించనుంది.

ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లు

నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని ఎంఎస్‌ఎంఈ పార్కులకు రూ.44 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దస్త్రాలు సిద్ధం చేశారు. స్థలాల సమస్య కొలిక్కి రాకపోవడంతో నిలిచిపోయింది.

రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు

ఈ నిధులతో రహదారులు కొంత మేర మెరుగుపరచుకొనేందుకు అవకాశం కలుగుతుంది. మన్యం జిల్లాలో 1029.539 కిలోమీటర్లు రహదారులున్నాయి. కోటిపాం, తోటపల్లి రెగ్యులేటరు వద్ద, నీలకంఠాపురం, సీతంపేట వంటి ప్రాంతాల్లో పాత వంతెనలున్నాయి. వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాల్సి ఉంది. పునర్నిర్మాణ పనులకు నిధులు వినియోగిస్తే జిల్లాలో రవాణామార్గాలు మెరుగవుతాయి.

'పూర్వోదయ'తో పర్యాటకాభివృద్ధి

'పూర్వోదయ' కింద పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల జిల్లాకు కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పర్యాటక కేంద్రాలను కొత్తగా గుర్తించి, ఆదాయ మార్గాలుగా మలిచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. భామినిలో రెండు కేంద్రాలు, గుమ్మలక్ష్మీపురంలో నాలుగు, పాచిపెంటలో మూడు, సాలూరులో నాలుగు, సీతంపేటలో నాలుగు కేంద్రాలను గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వీటికి 'పూర్వోదయ'లో స్థానం కల్పిస్తే ఫలితం ఉంటుంది.

జీడి రైతులకు ఆర్థిక లాభం

జీడిపప్పు, కొబ్బరి పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రం ప్రతిపాదించింది. జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను 48 వేల మంది రైతులు పండిస్తున్నారు. ఇందులో 80 వేల ఎకరాల్లో జీడి ఉంది. జీడి పిక్కలను రైతులు వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. సీతంపేట, పార్వతీపురాల్లో జీడిపప్పు తయారీ కేంద్రాలను ఐటీడీఏలు ఏర్పాటు చేసినా.. అనుకున్న స్థాయిలో సాగని పరిస్థితి. ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు చేపడితే గిరిజనుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే వీలుంది. దీని వల్ల 80 వేల ఎకరాల్లో జీడి పండిస్తున్న గిరిజన, రైతులకు లాభసాటిగా ఉంటుంది.

పార్వతీపురంలో జీడిపప్పు తయారీ పరిశ్రమలో కార్మికులు

ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు

విజయనగరం జిల్లాలో 240 పంచాయతీల్లో 68,102 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీనిని లక్ష ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మరింత ప్రోత్సాహం అందనుంది. రైతుల పంటలను సత్వర ధ్రువీకరణ చేపడితే మార్కెట్లో మంచి ఆదాయం లభించేందుకు వీలుకలుగుతుంది.

సోలార్ ప్యానెల్స్ కీలక మెటీరియల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తొలగింపు

విజయనగరం జిల్లాలో 4,825 మంది 15,370 కిలోవాట్ల సామర్థ్యంతో యూనిట్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ధరలు దిగి వస్తాయని అంచనా వేస్తున్నారు.

అందరికీ మేలు జరిగే బడ్జెట్

విజయనగరం బాబామెట్ట: బడ్జెట్ అన్ని వర్గాలకూ మేలు కలిగేలా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాసరావు అన్నారు. తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్నతరహా పరిశ్రమలకు రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉందన్నారు. కోస్టల్ కారిడార్‌కు అవసరమైన నిధులను బడ్జెట్‌లో ప్రకటించడం హర్షణీయమన్నారు. ఛార్టెడ్ అకౌంటెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 17 రకాలు ఔషధాలపై సుంకం పూర్తిగా తగ్గించడం, టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడంతో పలువురికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

వైకల్యం కాళ్లకే.. కలలకు కాదు..

- ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

– న్యూస్‌టుడే, విజయనగరం బాబామెట్ట

పేదరికం కాళ్లకు బంధాలేసింది.. అంగవైకల్యం అడుగడుగునా అడ్డుగా నిలిచింది.. చిన్నతనం నుంచి కష్టాలు వెంటాడినా.. ఆ యువకుడు వెనుదిరగలేదు. చేతులనే తన ఆటకు లక్ష్యంగా చేసుకున్నారు. పతకాలు కొల్లగొడుతున్నారు విజయనగరానికి చెందిన పైడి రాము. డిస్కస్‌త్రోలో సత్తా చాటుతూ వచ్చేనెల 5 నుంచి 14 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు దేశం తరఫున హాజరుకానున్నారు.

డిస్కస్‌త్రో సాధన చేస్తున్న రాము

నగరంలోని గాంధీనగర్‌కు చెందిన రామును 11 నెలల వయసు నుంచే పోలియో మహమ్మారి వెంటాడుతోంది. దీంతో రెండు కాళ్లూ రాక ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూనే పెంచారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. స్నేహితుల సలహాతో ఏయూలో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై.. తర్వాత పాలిటెక్నికల్ కోర్సులో చేరారు. సాయంత్రం వేళల్లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలోనే ఓ ఎన్‌జీవో సంస్థ సహకారంతో సాఫ్ట్‌వేర్ శిక్షణ తీసుకుని ఉద్యోగం పొందారు. అప్పటికే అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ప్రధానంగా డిస్కస్‌త్రోలో పలు విభాగాల్లో పోటీ పడుతూ పతకాలు సాధించారు.

సాధించిన విజయాలివీ..

- **2011:** థాయిలాండ్ ఓపెన్ టోర్నీలో కాంస్యం
- **2013:** జోర్డాన్ మీట్‌లో కాంస్యం
- **2016:** దుబాయ్- ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో(డిస్కస్‌త్రో) రెండో స్థానం
- **2018:** బెంగళూరులో జరిగిన పారా అంతర్జాతీయ మీట్‌లో రజతం
- **2022:** పోర్చుగల్‌లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీలకు దేశం తరఫున హాజరు

గతేడాది బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో కాంస్యంతో మెరిశారు. త్వరలో జపాన్‌లో నిర్వహించే పారా ఏషియన్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే పతకాలు సాధిస్తున్నట్లు రాము తెలిపారు.

అవినీతి లెక్కతేలేదెప్పుడు?

- అందుబాటులోకి రాని పాల సేకరణ కేంద్ర భవనాలు

న్యూస్‌టుడే, గజపతినగరం/మెంటాడ

పాల సేకరణ కేంద్రాల నిర్మాణాలకు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను అడ్వాన్సు రూపంలో పంచాయతీలకు అందించారు. కొన్ని పంచాయతీల పరిధిలో భవనాలను నిర్మించకపోగా ఆ నిధులను నాయకులు దోచేశారు. ఇప్పుడు వేరే పనులకు గాను ఆ బిల్లుల మొత్తాలను వారి నుంచి రికవరీ చేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

మరుపల్లిలో రూ.15.74 లక్షలతో నిర్మించాల్సిన పాలసేకరణ కేంద్రం దుస్థితి

సొంతానికి వాడేశారు..

గత ప్రభుత్వం ప్రతి గ్రామ సచివాలయం వద్ద ఒక పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు రూ.15.74 లక్షలు మంజూరు చేసింది. వీటి నిర్మాణాలకు అందించిన సిమెంటు, ఇనుము సామగ్రిని అప్పట్లో కొందరు సర్పంచులు వారి సొంతానికి వినియోగించుకున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్నిచోట్ల భవన నిర్మాణాలు ప్రారంభించినా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో అడ్వాన్సులు పొంది పనులు చేయని పంచాయతీల నుంచి సొమ్ము రికవరీ చేశారు.

మెంటాడ మండలంలో 12 సచివాలయాల పరిధిలో భవనాల నిర్మాణాలకు గాను గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు రూ.3,29,103 చొప్పున అడ్వాన్సులు అందజేశారు. నేటికీ పనులు ప్రారంభించలేదు. ఆగూరు, ఆండ్ర, ఇప్పలవలస, పోరాం పంచాయతీలకు అందించిన నిధులు రూ.13.16 లక్షలు ఇప్పటికీ జమచేయలేదు. విషయం ఏఈ గౌతమ్ వద్ద ప్రస్తావిస్తే.. సంబంధిత పంచాయతీల నుంచి నిధులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వృథా అవుతున్న ప్రభుత్వ సొత్తు

గజపతినగరం 16, గంట్యాడ 21, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో 9 చొప్పున భవనానికి రూ.15.74 లక్షల అంచనాతో రూ.8.62 కోట్లు మంజూరు చేశారు. 55 భవనాలకు గాను 28 ప్రారంభిస్తామని చెప్పగా సిమెంటు బస్తాలు, అడ్వాన్స్‌గా రూ.15 లక్షల వరకు సర్పంచుల ఖాతాల్లో జమచేశారు. పనులు ప్రారంభించని 16 మంది సర్పంచుల నుంచి రూ.9 లక్షలు రికవరీ చేశారు.

నిధులు వస్తేనే పనులు.. గతంలో ప్రారంభించని పనులు రద్దయ్యాయి. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు నిధులు వస్తే చేపడతాం. విషయం ఉన్నతాధికారులకు నివేదించాం.
– అప్పలనాయుడు, పీఆర్ ఏఈ

వైద్యారోగ్య శాఖ మంత్రి పర్యటన నేడు

విజయనగరం అర్బన్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కొత్తవలసలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 నుంచి 12 గంటల వరకు ఎస్.కోటలో ఏహెచ్, డయాలసిస్ భవనాలకు ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు విజయనగరంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 3 నుంచి 4.30 గంటలకు గజపతినగరంలో ఏహెచ్ భవనాలను ప్రారంభించనున్నట్లు డీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

డిసెంబరు నాటికి అమృత్ భారత్ స్టేషన్ల పూర్తి

జూన్ నాటికి కొత్తవలస

ట్రాక్ నిర్వహణ పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్ బోహ్రా

కొత్తవలస, న్యూస్‌టుడే: వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో 15 అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణాలు ఈ ఏడాది డిసెంబరు 26 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఒక్కొక్క స్టేషన్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. కొత్తవలస రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పార్క్‌లో షటిల్ కోర్టు, మహిళా ఉద్యోగుల విశ్రాంతి భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. పీడబ్ల్యూఐ కార్యాలయంలో ఏటీ వెల్డింగ్‌పై నిర్వహించిన సేఫ్టీ సెమినార్‌లో భద్రత ప్రమాణాలపై సిబ్బందికి సూచనలు చేశారు. రైలు ట్రాక్ పరిశీలించి మాట్లాడారు. పర్లాఖెముండి స్టేషన్ పనులు పూర్తయి సిద్ధంగా ఉందని, దువ్వాడ, సింహాచలం, జగదల్‌పూర్, జైపూర్‌లో మార్చికి, కొత్తవలసలో జూన్ నాటికి పూర్తి చేసేలా చూస్తామన్నారు. స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, హైలెవెల్ ప్లాట్ ఫారాలు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దువ్వాడ, కొత్తవలస, ఖరగ్‌పూర్ మెయిన్‌లైన్ సెక్షన్‌లో లెవెల్ క్రాసింగ్ గేట్లు తొలగించి ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తున్నామని చెప్పారు. వాల్తేరు డివిజన్ సీనియర్ కో ఆర్డినేషన్ మహారాన్, సీనియర్ డీఈఎన్(సౌత్) సాయిరాజ్, ఏడీఎన్(ట్రాక్) పట్నాయక్, పీడబ్ల్యూఐ డి.ప్రసాద్ ఉన్నారు.

వారికి సహకారం.. వీరికి ఉపకారం

- జిల్లాలో ఐఎఫ్‌సీ విధానం అమలు

న్యూస్‌టుడే, విజయనగరం
మయూరికూడలి

కూటమి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. వివిధ పథకాల కింద పెద్దఎత్తున రుణాలు అందిస్తోంది. జీవనోపాధుల యూనిట్లు మంజూరు చేస్తోంది. సభ్యులతో వ్యవసాయం చేయించేందుకు ఇటీవల ఐఎఫ్‌సీ(ఇంటిగ్రేటెడ్ ఫార్మర్ క్లస్టర్) విధానాన్ని తీసుకొచ్చింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు.. ఇతరత్రా పంటలు పండించేలా వారిని తీర్చిదిద్దనుంది. ఈమేరకు వారికి సహకారం అందించేందుకు, క్షేత్రస్థాయిలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇంటర్, ఆపై తరగతులు చదివిన వారిని నియమిస్తున్నారు. ప్రతినెలా కొంత భృతి చెల్లించనున్నారు. పథకం అమలుపై ఇప్పటికే జిల్లాస్థాయిలో కార్యశాల జరిగింది.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీఆర్పీలు, యాంకర్లు

- మండల స్థాయి నుంచి కొత్తగా క్లస్టర్ వ్యవసాయం తీసుకొస్తున్నారు. ప్రతీ మండలంలో 3 నుంచి 4 గ్రామాలను ఎంపిక చేశారు. సాగు, మార్కెటింగ్, నిల్వ, మహిళా మార్టుల అనుసంధానం, ఎఫ్‌పీజీల ద్వారా సరఫరా తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాలో గరివిడి, ఎస్.కోటలో ఉన్న మహిళా మార్టులకు సరఫరా చేసేందుకు రూ.6.50 లక్షలతో ఎనిమిది వాహనాలు సమకూర్చనున్నారు.

జిల్లాలో ఇప్పటికే వ్యవసాయంపై అవగాహన ఉన్న మహిళా కుటుంబాలతో 27 ఎఫ్‌పీవో(వ్యవసాయ ఉత్పాదక సంస్థ)లను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 3,150కు పైగా ఎఫ్‌పీజీ(వ్యవసాయ ఉత్పాదక బృందం)లున్నాయి. వీరిలో చాలామంది మహిళలు వ్యవసాయం చేస్తున్నారు. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం శీతల గిడ్డంగులను నిర్మిస్తోంది. ఈ విధానం ఆధారంగా ఎన్ఆర్ఎల్ఎం(జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్)ను అమలు చేస్తున్నారు.

అందుబాటులో సీఆర్పీలు..

మండలానికి ఒకరు చొప్పున 26 మంది సీఆర్పీల(కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)ను ఎంపిక చేశారు. వీరి పరిధిలో ముగ్గురు చొప్పున యాక్టివ్ యాంకర్లు ఉంటారు. స్వయం సహాయక సంఘాల్లో చదువుకున్న వారినే నియమించారు. వీరంతా క్షేత్రస్థాయికి వెళ్లి అధునాతన పంటలు, సాగు విధానం, పాడి అభివృద్ధి, ఎరువులు, పరికరాలు, తెగుళ్ల నివారణ తదితర అంశాలను తెలియజేస్తారు.

ఉద్యాన హబ్‌గా..

జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్ ఆదేశాల మేరకు సుమారు తొమ్మిది వేలకు పైగా ఎకరాల్లో పంట సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యాన హబ్‌గా మార్చేందుకు మహిళలను భాగస్వామ్యం చేయనున్నాం. వారికి సీఆర్పీలు, యాంకర్లు సహకరిస్తారు. గౌరవ వేతనం ఇస్తాం.
– శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ

రాజాం చరిత్ర పుస్తకంగా రాయడం అభినందనీయం

- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, బేబినాయన

రాజాం, న్యూస్‌టుడే: రాజాం చరిత్రను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ప్రముఖ రచయిత గార రంగనాథం రచించిన నగర రాజం రాజాం (రాజాం చరిత్ర-సంస్కృతి) పుస్తకావిష్కరణ కార్యక్రమం లోలుగు సుశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజాంలోని ఎస్ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. జస్టిస్ బట్టు దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ పారిశ్రామికవేత్త మదన్ తన తల్లి సుశీల పేరుతో ఫౌండేషన్ స్థాపించి చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు. తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు రచించిన పుస్తకావిష్కరణకు రావాలని మదన్ కోరడంతో వచ్చానన్నారు. ఈ పుస్తకం రాయడానికి రచయిత ఏడు పదుల వయసులో పడిన శ్రమ అభినందనీయమన్నారు. బొబ్బిలి చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ప్రకటించారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడారు. బల్లా విజయకుమార్ రచించిన 'జామురాతిరిలో.. రాజాం జాతరలో' వీడియోను సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ దేవానంద్ దంపతులను ఘనంగా సత్కరించారు. డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, జీఎంఆర్‌వీఎఫ్ విద్యావిభాగం డైరెక్టర్ జె.గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభు బోధనల పరమార్థం గ్రహించాలి

కొత్తవలస, న్యూస్‌టుడే: దేశ నాయకులు ఆదర్శంగా ఉండి, ప్రజల అవసరాలు తీర్చే నిర్ణయాలు తీసుకోవాలని విశాఖపట్నం అతిమేత్రాణులు ఉడుమల బాల అన్నారు. గొల్లలపాలెం కొండడాబాలులో వ్యాకులమాత పుణ్యక్షేత్రం యాత్ర మహోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. విచారణకర్త గురుశ్రీ గొంగాడ రాజు ఆధ్వర్యంలో ఆయన పొంటిఫికల్ దివ్య పూజాబలి నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు ఆరాధకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలు, శిలువ పరమార్థం క్రైస్తవులు గ్రహించాలని హితవు పలికారు. వెంకోజిపాలెం విచారణ కర్త గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి, రజత జూబిలేరియన్ గురుశ్రీ డి. పరంజ్యోతితో పాటు పలువురు గురువులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సీఐ సీహెచ్.షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రసంగిస్తున్న డా.బాల

పాల్గొన్న విశ్వాసులు

(c) eenadu

ఉత్తరాంధ్ర ప్రగతికి నిధులు

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కృషితో కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట వేసింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు కేటాయించడంతో నిర్మాణానికి మంచి రోజులొచ్చాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. మైనింగ్ మిషన్ తీసుకురావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు అనుసంధానంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి – కిమిడి నాగార్జున, తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు

మహిళా శక్తికి ఆర్థిక తోడ్పాటు

కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి, మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునిస్తోంది. దేశంలోనే ఎక్కువ మంది లక్‌పతి దీదీలు రాష్ట్రంలో ఉన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి ఈ బడ్జెట్ ఊతమిచ్చినట్లయింది. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగి 20 శాతం వృద్ధిని సూచిస్తోంది. భూ ఖనిజాల ప్రాజెక్టు వృద్ధిపై రాష్ట్రానికి చోటు లభించడం శుభ పరిణామం.

– కొండపల్లి శ్రీనివాస్, మంత్రి

యువశక్తికి ప్రోత్సాహం

విద్య ద్వారా సాధికారత సాధించడమే లక్ష్యంగా బడ్జెట్‌ను పొందుపర్చారు. ప్రతి జిల్లాలో బాలికలకు వసతిగృహాలు ఉండేలా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. విద్యపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చేలా అయిదు అకడమిక్ జోన్ల ఏర్పాటు, మహిళలను ప్రోత్సహించేందుకు స్త్రీమార్ట్ పథకం, క్రీడా శిక్షణ కేంద్రాలు, వైద్య, ఫార్మా రంగంలో పరిశోధన కేంద్రాలు, పశు వైద్యం, మానసిక వైద్యానికి వైద్య కళాశాలలు, ఫార్మసీ సంస్థల ఏర్పాటు యువతను ముందుకు నడిపిస్తాయి.

– అదితి గజపతిరాజు, ఎమ్మెల్యే, విజయనగరం

ఉన్నత విద్యకు పెద్దపీట

విద్యను ఉపాధి, పారిశ్రామిక అవకాశాలకు సమీపంగా తీసుకెళ్లే నిర్ణయాలు యువతకు మేలు చేస్తాయి. విశ్వవిద్యాలయాల టౌన్‌షిప్‌లతో యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతాయి. విద్య- ఉపాధి మధ్య అంతరం తగ్గించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు శుభపరిణామం. కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లతో డిజైన్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ తదితర రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. – డా.ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, విద్యావేత్త

నిందితుడిపై పీడీ యాక్ట్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: నగరంలోని ఉడాకాలనీ ఫేస్-3కు చెందిన మజ్జి కృష్ణవర్ధన్ అలియాస్ చెర్రీపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాల వెల్లడించారు. నగరానికి చెందిన చెర్రీ చెడు వ్యసనాలకు అలవాటు పడి, పలువురితో ఘర్షణలకు దిగేవాడు. ఈయనపై గతంలోనూ 10 కేసుల్లో అరెస్టయ్యాడన్నారు. ముందస్తు నేర నియంత్రణలో భాగంగా ఆయనను నిర్బంధించి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. పీడీ యాక్టు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. ఆయన పరిశీలించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

పాఠ్యపుస్తక రచయితగా వంగర ఉపాధ్యాయుడు

వంగర, న్యూస్‌టుడే: వంగర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎస్.జయకృష్ణకు రాష్ట్ర స్థాయిలో ఏడో తరగతి ఇంగ్లిష్ సెమిస్టర్-1 పాఠ్యపుస్తక రచయితగా అవకాశం వచ్చిందని హెచ్‌ఎం(ఎంఈవో-2) ఎం.కూర్మినాయుడు తెలిపారు. మంగళగిరిలో మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి రచనలో పాల్గొన్నారన్నారు. గతంలో ఎనిమిదో తరగతి ఆంగ్ల టెక్స్ట్ బుక్ రచయితగా కూడా అవకాశం వచ్చిందన్నారు. ఈయనకు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

జిల్లా కిసాన్ మోర్చా కమిటీ ప్రమాణ స్వీకారం

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ సమక్షంలో అధ్యక్షుడిగా కొత్యాడ లోకాభి రామకోటి కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిపై అంబటి వ్యాఖ్యలు తగవు

తెదేపా జిల్లా అధ్యక్షుడు నాగార్జున

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం దురదృష్టకరమని.. ఆయనను ఏ జంతువుతో పోల్చినా వాటికే అవమానమని డీసీసీబీ ఛైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున వ్యాఖ్యానించారు. అంబటిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజనరీ నేత చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. రాంబాబు వ్యాఖ్యలు పార్టీలకతీతంగా ఖండించాల్సింది పోయి సమర్థించిన బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకుడిని ఏమనుకోవాలని నాగార్జున ప్రశ్నించారు. కల్తీ నెయ్యి, మద్యం కుంభకోణాలు బయటపడుతుండడంతోనే డైవర్షన్ కోసమే ఇలాంటి రాజకీయాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఐవీపీ. రాజు, ప్రసాద్, నర్సింగరావు, పోలినాయుడు, విజయ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేస్తున్న డీసీసీబీ ఛైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున

విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని బుడతనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు పేటీఎం ఫౌండేషన్ సభ్యులు రూ.9.70 లక్షలతో అందజేసిన పది కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం వృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ను మంజూరు చేశామని, భోజనశాలను నిర్మిస్తామన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో మాణిక్యంనాయుడు, పేటీఎం ఫౌండేషన్ సభ్యులు రామునాయుడు, అర్జునమహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ల్యాబ్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి తదితరులు

ఊరి బడిని కాపాడుకుందాం

ఉత్తరాంధ్ర సదస్సులో యూటీఎఫ్ పిలుపు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: సమ సమాజ స్థాపన కోసం ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం' కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులో మాట్లాడారు. బడులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రశ్న, పరిశోధన లేని విద్యావిధానాన్ని నేడు ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని విమర్శించారు. సాల్ట్ ఒప్పందం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో గ్రామంలో సమావేశాలు పెట్టి, తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, కార్యదర్శులు ఎస్.కిశోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, డి.రాము, నాగమణి, చౌదరి, ఆరు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

3, 4 తేదీల్లో వేద పరీక్షలు, సభ

ఆహ్వాన ప్రతులు ఆవిష్కరిస్తున్న పండితులు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: శంకరమఠం విజయనగరం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో శృతి సౌందర్య సందర్శన సభ ఆహ్వానం మేరకు ఉత్తరాంధ్ర వేద విద్యార్థులకు వేద పరీక్షలు, వేద సభలు నిర్వహించనున్నట్లు అద్వైత సభ, ఉపనిషత్తు విహారం కార్యవర్గం తెలిపింది. ఈ మేరకు ఆదివారం శంకరమఠంలో దీనికి సంబంధించిన ఆహ్వాన ప్రతులు ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మండపాక రవి మాట్లాడుతూ ఆ రెండ్రోజులు ఉదయం వేదస్వస్తితో స్వామి తిరువీధి చేపడతామన్నారు. 3న వేద పరీక్షలు ఉంటాయన్నారు. 4న చతుర్వేద పారాయణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వేదపండితులు పాల్గొన్నారు.

PARVATHIPURAM MUNICIPALITY
e-PROCUREMENT TENDER NOTICE

S. No.	NIT No.	No.OF WORKS	TOTAL ESTIMATE AMOUNT IN LAKHS
1.	Tender No 4/2025-26 (CSR/ SWACHHTA Fund & General Fund)	02 Works	Rs. 20.87 Lakhs
	Total	02 Works	Rs. 20.87 Lakhs

For further details visit:
For all details visit site
www.apeprocurement.gov.in
Sd/- xxx
COMMISSIONER,
Parvathipuram Municipality

వందేమాతరం శతగళార్చన

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్కార భారతి జిల్లా శాఖ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నగరంలోని విజ్ఞానభారతి పాఠశాలలో వందేమాతరం శతగళార్చన నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురుప్రసాద్ మాట్లాడుతూ స్వరాజ్య ఉద్యమ నేపథ్యంలో పెల్లుబికిన వందేమాతరం భారత జాతి చైతన్యాన్ని తట్టిలేపిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ పరివార్ సంయోజకుడు చెరుకూరి శ్రీధర్, ప్రిన్సిపల్ విమల జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు మహాలక్ష్మి, రచయిత్రి అనూరాధ వ్యవహరించారు.

7th YEARS ANNIVERSARY
7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మమ్మల్ని 7 వసంతాలుగా ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ...
QUALITY HOMES REALITY
VISAKHAPATNAM | VIZIANAGARAM | SRIKAKULAM
200 SQ.YDS 10 LAKHS ONLY
GET EVERY MONTH RS. 10,000/- RENTAL INCOME*
SPOT REGISTRATION
Lucky garden
Garividi @ Vizianagaram
VSR
గాయత్రి టౌన్‌షిప్
Residential Layout @ Bayyannapeta, Pedaraopalle, Near Allinagaram - Srikakulam
www.qualityhomesreality.in More Details: 9553513366

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్‌ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు ఛాంపియన్స్

రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం-మహారాజుపేట (తగరపువలస) మార్గంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన పులప వెంకట అప్పారావు (40) పద్మనాభం మండలం మద్ది గ్రామంలోని ఇటుకల బట్టీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. గతనెల 31న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా పాండ్రంగి పంచాయతీ పరిధి కురపల్లి జగనన్న కాలనీ సమీపం మలుపు వద్ద అదుపు తప్పి టేకు చెట్టును బలంగా ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	270	280

ఏపీటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక

మదన్‌మోహన్


పాల్తేరు శ్రీనివాసరావు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీఎన్జీవో భవనంలో ఆదివారం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా మజ్జి మదన్‌మోహన్, ప్రధాన కార్యదర్శిగా పాల్తేరు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా లంక రామకృష్ణ, వై.సీతం నాయుడు, కేవీఏ సత్యనారాయణ, ఎన్.శ్రీనివాసరాజు, బొత్స పద్మావతి, కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, డి.మహేష్ శెట్టి శివరావు, త్రినాథ, కె.నాగమణి, కె.సింహాచలం ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా షేక్ బుఖారిబాబు, కె.రవి, ఏబీ శ్రీధర్‌నాయుడు, బి.రాజేశ్వరి నియమితులయ్యారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, కార్యదర్శి సరస్వతి నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు.

ప్రియురాలు అలిగిందని.. పట్టాలపై తలపెట్టాడు!

రైలు నిలిపేయడంతో తప్పిన ప్రమాదం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు.. మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి గతంలో విజయనగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అమ్మాయిని చూడాలనే ఆలోచనతో తనకు ప్రమాదం జరిగిందని, టెక్కలి రావాలని యువకుడు సమాచారమిచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండానే ఆ యువతి ఆదివారం టెక్కలి చేరుకుంది. యువకుడి పరిస్థితి గమనించిన ఆమె అబద్ధం చెప్పినందుకు అలకబూనింది. అయితే యువతి అక్కడినుంచి వెళ్లిపోతే తనకు నిజంగా ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తూ యువకుడు పట్టాల మీద తలపెట్టడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు లోనయ్యారు. అదే సమయంలో గుణుపూర్ వెళ్తున్న పాసింజరు రైలు కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఇద్దర్నీ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

రెక్కీకి వచ్చారు.. పోలీసులకు చిక్కారు

విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా అరెస్టు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఎత్తిపోతల పథకాల విద్యుత్తు నియంత్రికల సామగ్రి చోరీ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వీరు మూడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం కోటబొమ్మాళిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన మధుశాల రాము, మధుశాల నాగరాజు, నెల్లి మోహనరావు, పోతుల శ్రీను, మైనపు శ్రీనివాస్, నెల్లి రఘుబాబు స్నేహితులు. రాము ఆటో నడపటంతో పాటు విద్యుత్తు మరమ్మతులు చేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గ్రామాలకు దూరంగా ఉండే విద్యుత్తు నియంత్రికల్లో రాగి, అల్యూమినియం తీగలు, ఇతర సామగ్రి చోరీ చేసి, విక్రయించాలని వీరంతా నిర్ణయించుకున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో సుమారు 25కు పైగా చోరీలు చేశారు. దొంగతనాలకు సంబంధించి భోగాపురంలోనూ ఓ కేసు నమోదైంది. చోరీ కోసం జర్జంగిలో వీరంతా రెక్కీ నిర్వహిస్తుండగా ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. రూ.8.15 లక్షల విలువైన రాగి, అల్యూమినియం తీగలు, ఆరు చరవాణులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వీరిలో ఏ1 రాము వయస్సు 30 ఏళ్లు కాగా మిగిలిన వారంతా పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.

పొలంకెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు!

పట్టపగలే 36 తులాల బంగారం చోరీ

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని బొద్దాం గ్రామంలో పట్టపగలే 36 తులాల బంగారం చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు. రామస్వామిపేటలో రోడ్డుకు ఆనుకొని ఉన్న జనపురెడ్డి వెంకటరమణ, ఆయన భార్య ముత్యాలమ్మ ఆదివారం ఉదయం పొలంలో పెసర మొక్కలు తీసేందుకు వెళ్లారు. 11.45 గంటల సమయంలో వెంకటరమణ ఆవును శాలలో కట్టేందుకు వచ్చారు. దాహంగా ఉందని నీటికోసం ఇంట్లోకి వెళ్లేసరికి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానంతో లోపల చూడగా అలమరాలు తెరిచి, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. భార్యకు కబురుపెట్టగా ఇంటికి వచ్చిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తనతో పాటు కుమార్తెలు ఇద్దరికి చెందిన బంగారు ఆభరణాలు 36 తులాలు, వెండి పట్టీలు 25 తులాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బ్యాంకులో లాకరుకు దరఖాస్తు చేసుకున్నామని, ఈలోగా ఇలా జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో విజయనగరం డాగ్ స్క్వాడ్ సిబ్బంది జగదీష్, కిశోర్ సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

EENADU e Classifieds

JOBS

విజయనగరం జిల్లా, రాజాం పరిధిలో గల రాజాం అర్బన్ బ్రాంచ్ మరియు చుట్టూ ఉన్న మండలాల్లో, రాజాం టౌన్ బ్రాంచ్‌లో శ్రీరామ్ చిట్స్ & శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నందు పనిచేయుటకు BDES కావలెను. శాలరీ 20000+Incentive వయసు: 41 సం||రాల లోపు కలిగి ఏదైనా డిగ్రీ కలిగి, మంచి అనుభవం కలిగిన వారు ఇంటర్ (Or) డిప్లొమా ఉన్న ప్రాధాన్యత కలదు మరియు రాజాం చుట్టూ ఉన్న అన్ని రూరల్ మండలాలలో ఔట్లెట్ ఇన్‌ఛార్జిస్, BDES కావలెను. డిగ్రీ కలిగి వయసు 41 సం||రాల లోపు కలిగి ఉండాలి. ఇది పర్మినెంట్ ఆన్ రోల్ జాబ్ మంచి భవిష్యత్ కోరుకునేవారు ✆ 9849824071, 9247724671.

SECURITY GUARDS

వైజాగ్ సిటీ, శ్రీకాకుళం, పైడిభీమవరం, తగరపువలస కంపెనీలకు, బ్యాంకులకు, డిపార్ట్‌మెంట్ స్టోర్స్, AC షాపింగ్‌మాల్స్‌కు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్‌వైజర్స్ కావలెను. రూమ్, భోజనం కలదు. జీతం: 20 వేలు, 36 వేలు ✆ 6300071128

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

బొబ్బిలి

• బొబ్బిలి • రాజాం • గజపతినగరం • చీపురుపల్లి

అపూర్వ కలయిక.. ఆనందాల వేడుక

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి శ్రీరాం ఉన్నత పాఠశాలలో 1984-85లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 40 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీద కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. మిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వీరిలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు.

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో ఆదివారం కూరగాయల ధరలు (కి.లో రూ.లలో).. ★ టమాటా: 18 ★ వంకాయలు: 30 ★ దొండ: 40 ★ బీర: 46 ★ బెండ: 40 ★ కాకర: 45 ★ చిక్కుడు: 30 ★ ఆనపకాయ (ఒకటి): 26 ★ అరటి (జత): 20 ★ మునగ: 85 ★ ఉల్లి: 30 ★ బంగాళదుంపలు: 25 ★ అల్లం: 80 ★ వెల్లుల్లి: 120 * పచ్చిమిర్చి: 70 ★ క్యాబేజీ: 15/25 ★ క్యారెట్: 40 – న్యూస్‌టుడే, రాజాం

తెరపై ఈనాడు

రాజాంలో.. ✦ ఎస్‌వీసీ సీతారామా: **అనగనగా ఒక రాజు** ✦ ఎస్‌వీసీ సీతారామా మినీ: **నారీ నారీ నడుమ మురారి** ✦ ఎస్‌వీసీ అప్సర: **మన శంకరవరప్రసాద్‌గారు**

బొబ్బిలిలో.. ✦ లక్ష్మీ: **అనగనగా ఒక రాజు** ✦ వాసవి: **భర్త మహాశయులకు విజ్ఞప్తి** ✦ టీబీఆర్ స్క్రీన్-1: **మన శంకరవరప్రసాద్ గారు** ✦ టీబీఆర్ స్క్రీన్-2: **నారీనారీ నడుమ మురారి**

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి- 80085 74348

? కిర్తుబర్తి గ్రామంలో కాలువలు పూడికలతో నిండి ఉన్నాయి. - **స్థానికులు** ★ సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. - **విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో** – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

? కాకర్లవీధి శివాలయం వద్ద కాలువలో చెత్త పేరుకుపోయింది. ఇబ్బంది పడుతున్నాం. - **స్థానికులు** ★ తొలగింపజేస్తాం. - **ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్** – రాజాం పట్టణం

? కొత్తవలస వార్డు సచివాలయంలో మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. - **సిబ్బంది** ★ పరిశీలించి, నిర్మిస్తాం. - **రామచంద్రరావు, కమిషనర్** – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? నాయుడువలసలో పొలాలకు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. - **రైతులు** ★ ప్రతిపాదిస్తాం. - **త్రినాథరావు, ఏపీవో** – రామభద్రపురం

? గంట్యాడ ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో రాళ్ల కుప్పలు అడ్డుగా ఉన్నాయి. - **స్థానికులు** ★ పరిశీలించి, తొలగిస్తాం. - **విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో** – గంట్యాడ గ్రామీణం

? కొప్పరవలసలో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో బోరు పాడైంది. - **స్థానికులు** ★ చర్యలు చేపడతాం. - **చిన్నయ్య ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ** – న్యూస్‌టుడే, వంగర

ఇది.. మేజర్ సిండికేట్ దోపిడీ

న్యూస్‌టుడే– గరివిడి, గజపతినగరం

మేజర్ పంచాయతీలు, పంచాయతీలకు ఆశీల రూపంలో వచ్చే ఆదాయమే ప్రధానం. దీనితోనే గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలి. ఏటా మార్చి నెలలో అంగడి ఆశీల వసూలుకు పంచాయతీలు వేలం పాటలు నిర్వహిస్తాయి. పాటదారులంతా సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. తక్కువ ధరకే వేలం ఖరారు చేసుకుంటున్నారు. ఆ మొత్తాలను పూర్తిగా చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

రాజకీయ పలుకుబడితో దందా..

మార్కెట్ ఆశీల వసూలు వేలం పాటలు దోపిడీకి వేదికవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఒక్కటిగా మారుతారు. వేలం సమయంలో సమస్యలు లేవనెత్తి రెండు, మూడుసార్లు వాయిదా పడేలా చేస్తుంటారు. పాట జరగదనే స్థితికి తీసుకొస్తారు. తరువాత స్థానిక నేతల అండదండలున్న ఒకటి, రెండు కుటుంబాలు మాత్రమే తక్కువ మొత్తాలకు ఖరారు చేసుకుంటాయి. ఏటా కనీసం 5 శాతం పెరగాల్సి ఉన్నా.. ఏటేటా తగ్గుతూ వస్తోంది.

పాటదారు పూర్తిగా చెల్లించని సమయంలో పంచాయతీల పాలకవర్గాలు తీర్మానం చేసి, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పాట ఖరారు రోజున హామీగా ఇచ్చే పత్రాలకు సంబంధించిన ఆస్తుల నుంచి వసూలు చేసుకునే వీలున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. వసూలు చేయడంలో ఉదాసీనత చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఏటా ఎగవేతకు పాల్పడుతున్నారు.

పాలకవర్గాలు, అధికారుల ఉదాసీనత..

కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీలో గత నాలుగేళ్లలో వేలం పాటల ద్వారా మొత్తం రూ.8.13 లక్షలు ఆదాయం రావాల్సి ఉంది. పాటదారులు ఇంతవరకు రూ.4.13 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.4 లక్షలు చెల్లించకుండా ఎగనామం పెట్టారు.

గజపతినగరం మేజర్ పంచాయతీలో గడిచిన ఆరేళ్లలో వేలం పాట ద్వారా రూ.14.70 లక్షలు రావాల్సి ఉంది. పాటదారులు రూ.8,26,500 మాత్రమే చెల్లించారు. రూ.6,43,500 బకాయి ఉంచారు.

పురిటిపెంట పంచాయతీకి ఎనిమిదేళ్లలో రూ.17,18,500 రావాల్సి ఉండగా.. రూ.5,80,750 మాత్రమే చెల్లించారు. రూ.11,37,750 ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి.

పురిటిపెంటలోని మార్కెట్‌లో వ్యాపారాలు

పంచాయతీల ఆదాయానికి గండి



చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

ఆశీల వేలం బకాయి దారులకు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నాం. వారు స్పందించడం లేదు. పంచాయతీ పాలకవర్గాల అనుమతితో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది పాటదారులకు మార్చి 31 వరకు గడువు ఉంది. చెల్లించకుంటే చర్యలు తీసుకుంటాం. – **వేణుగోపాల్, గరివిడి ఈవో, జగదీశ్వరరావు, పురిటిపెంట, గజపతినగరం కార్యదర్శి**

బోటు షికారు పునరుద్ధరణకు అడుగులు

తాటిపూడి(గంట్యాడ), న్యూస్‌టుడే: తాటిపూడి జలాశయం అవతల ఉన్న గిరివినాయక ఎకో టూరిజం కేంద్రంలో బోటు షికారు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. కాకినాడ పోర్టు అధికారులు ఇటీవల వచ్చి పరిశీలించారు. మూడు బోట్లలో ఒకటి నడపడానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించారు. జలవనరుల శాఖ డీఈ రామునాయుడు ఆదేశాల మేరకు మరోసారి బోట్ల సామర్థ్యాన్ని పరిశీలించారు. గిరివినాయక ప్రాంతంలో జెట్టీల నిర్మాణం, బోటు, పాసింజర్ ఇన్సూరెన్సుతో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఒక బోటు నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని అటవీశాఖకు సూచించినట్లు ఏఈ శంకర్ తెలిపారు. ఈ నెలలో షికారు ప్రారంభించే అవకాశముందని తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

యూటీఎఫ్ నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబినాయన

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన 12వ పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యూటీఎఫ్ నేతలు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే బేబినాయనను ఆయన స్వగృహంలో కలిసి విన్నవించారు. ఉద్యోగులకు బకాయి పడిన రూ.29 వేల కోట్లు చెల్లించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించడానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. యూటీఎఫ్ నాయకులు విజయగౌరి, కస్తూరి, ప్రసన్నకుమార్, శశిభూషణరావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో వైద్యులు.. అందుతాయ్ సేవలు

ముకోసం

న్యూస్‌టుడే– రాజాం

రాజాం పట్టణంలోని 100 పడకల ప్రాంతీయాసుపత్రిలో అధునాతన పరికరాలు, వైద్య నిపుణులతో సేవలు అందిస్తున్నారు. తెలియక చాలామంది రోగులు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, వ్యాధి నిర్ధారణ, శస్త్రచికిత్సలు, మందులు ఇలా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, తెర్లాం, బలిజిపేట, మెరకముడిదాం, బాడంగి, జి.సిగడాం, పొందూరు మండలాల ప్రజలకు ఇదే దగ్గరి ఆసుపత్రి. అవసరమైన శస్త్రచికిత్సలు కూడా చేసేందుకు నిపుణులు ఉన్నారని, సేవలను వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ కరణం హరిబాబు తెలిపారు.

★ ఎవరైనా డబ్బుల కోసం డిమాండ్ చేసినా, వైద్య సేవల్లో నిర్లక్ష్యం చూపినా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు **97019 29292** నంబరులో ఫిర్యాదు చేయొచ్చు.

ఈ నిపుణులు ఉన్నారు..

★ చర్మం, కళ్లు, చెవి, ముక్కు, గొంతు, దంత వైద్యం అందుబాటులో ఉంది. ★ ప్రసూతి, చిన్నపిల్లల వైద్యానికి నిపుణులు ఉన్నారు. ★ ఆర్థో (ఎముకలు) ★ జనరల్ మెడిసిన్ ★ ఫిజియో థెరపీ ★ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ★ రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ ఉంటారు.

సంప్రదించడం ఇలా..

ఆధార్‌కార్డు, చరవాణి నంబరుతో ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలి. ★ ఏ వైద్యుడిని సంప్రదించాలో సూచిస్తారు. ★ వైద్యుడి విభాగం ముందు కౌన్సిలర్, స్టాఫ్ నర్సు ఉంటారు. వీరు బీపీ, చక్కెర ఇతర నిర్ధారణ పరీక్షలు చేసి, ఓపీ షీటుపై నమోదు చేసి వైద్యుడి వద్దకు పంపుతారు. ఆయన పరీక్షించి అవసరమైన మందులు రాసి ఇస్తారు. మందులన్నీ ఉచితంగా తీసుకోవచ్చు. ★ అత్యవసర సేవల కోసమైతే నేరుగా ఎమర్జెన్సీకి వెళ్లొచ్చు.

రక్త పరీక్షలన్నీ ఉచితమే..

★ హెచ్‌బీ ఏవన్‌సీ ★ హెచ్‌ఐవీ హెపటైటిస్- బీ, సీ ★ సీబీసీ ★ చక్కెర ★ లివర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్‌లు ★ కిట్లు తెప్పించి థైరాయిడ్ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

స్వీయ నియంత్రణతో ప్రమాదాలు దూరం

గరివిడి, న్యూస్‌టుడే: రోడ్డు భద్రతా నియమాలు, స్వీయ నియంత్రణ పాటించి, ప్రమాదాల నివారణకు వాహన చోదకులు బాధ్యతతో వ్యవహరించాలని చీపురుపల్లి సీఐ జి.శంకరరావు అన్నారు. చీపురుపల్లి- రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండల పరిధిలోని కాపుశంబాం కూడలి వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ఆదివారం అవగాహన కల్పించారు. నిర్లక్ష్యం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. శిరస్త్రాణం ధరించడం వల్ల ప్రమాదం జరిగే సందర్భంలో ప్రాణాలను రక్షించుకోగలమని సూచించారు. అందరూ తప్పనిసరిగా శిరస్త్రాణాలు ధరించాలన్నారు. గరివిడి ఏఎస్సై రమణ తదితరులు పాల్గొన్నారు.

భక్తజన జాతర

ఆలయం వద్ద బారులుదీరిన భక్తులు

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: అంతకాపల్లిలో మజ్జి గౌరమ్మ 47వ ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. ★ **రామభద్రపురం:** పాడివానివలసలో ఆదివారం సీతగుండం యాత్ర ఘనంగా నిర్వహించారు. 82 ఏళ్ల క్రితం కొండప్రాంతంలో సీతారాముల విగ్రహాలను చూసి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా యాత్ర నిర్వహించి, పూజలు చేస్తారు. వేలాది మంది పూజలు చేశారు. ★ **బొబ్బిలి గ్రామీణం:** మాఘ పౌర్ణమి సందర్భంగా మెట్టవలస, పెంట గ్రామాల్లో పూజలు నిర్వహించారు. మెట్టవలసలో ఎడ్ల బండిలో సీతారాముల విగ్రహాలను ఊరేగించారు.

రాజాం మండలం అంతకాపల్లిలో యువతుల కోలాటం

సూర్యదేవుని కల్యాణం

గరివిడి: మాఘ పౌర్ణమి సందర్భంగా గరివిడి సూర్యసదనంలో సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నిర్వాహకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం స్వామివారికి ఊంజల, పూలంగి సేవలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

వికసిత్ భారత్ సాకారమే ప్రధాని లక్ష్యం

గజపతినగరం: దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని భాజపా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి, యువత, మహిళలకు సమ ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు.

పాసుపుస్తకాల పరిశీలన

రేగిడి: పాసుపుస్తకాల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో వన్నలి రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలను తహసీల్దారు కృష్ణలత పరిశీలించారు. ఆదివారం సచివాలయాలన్నీ సందర్శించారు. తప్పులు లేకుండా పూర్తి సమాచారం ఉండేలా చర్యలు చేపట్టారు.

‘అంబటి వ్యాఖ్యలు సిగ్గుచేటు’

రాజాం: మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకుంటోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం రాజాంలో మాట్లాడారు. ★ **గజపతినగరం:** వైకాపా హయాంలో జరిగిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రజల దృష్టిని మరల్చేందుకే వైకాపా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అన్నారు. గజపతినగరంలో విలేకరులతో మాట్లాడారు. ★ **వంగర:** ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని రాజాం ఏఎంసీ ఉపాధ్యక్షురాలు ఎల్.ధనలక్ష్మి అన్నారు. అరసాడలో విలేకరులతో మాట్లాడారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

చీపురుపల్లి గ్రామీణం: విద్యుత్తు నిర్వహణ పనుల నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్లాం, మోదుగులపేట, చింతలపేట, పత్తికాయవలస, బెవరపేట గ్రామాలకు సరఫరా ఉండదని ట్రాన్స్‌కో ఏఈ పి.త్రినాథరావు తెలిపారు.

తప్పిన పెను ప్రమాదం

మెంటాడ: పిట్టాడకు సమీపంలోని రోడ్డుపై ఆదివారం రాత్రి చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎవరూ అటువైపుగా రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణ సమయాల్లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చదును చేశారు.. స్తంభాలు మరిచారు

బొబ్బిలి బాలుర గురుకుల పాఠశాలలో ఇటీవల సుమారు రూ.2 లక్షల వ్యయంతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా చదును చేశారు. కానీ మైదానంలోని హెచ్‌టీ విద్యుత్తు స్తంభాలు తొలగించలేదు. దీనివల్ల విద్యార్థులు పరుగులు పెట్టలేకపోతున్నారు.



ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

చేతికందే ఎత్తులో ప్రమాదం

రాజాం మండలం కంచరాం గ్రామంలో విద్యుత్తు స్తంభం, తీగలు ఇంటిపై ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రధాన రహదారి పక్కన దీనిని ఇంటి గోడలో కలిపి కట్టేశారు. చేతికి అందేంత ఎత్తులో వైర్లు ఉన్నాయి. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమస్యను విద్యుత్తుశాఖ ఏఈ కుమార్ వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, రాజాం గ్రామీణం

గుంత పూడ్చండి గండం తప్పించండి

గంట్యాడ మండలం గొడియాడ మీదుగా కిర్తుబర్తి వెళ్లే ప్రధాన రహదారిలో మూడడుగుల లోతులో గుంత ప్రమాదకరంగా ఉంది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే మార్గం కావడంతో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదని ప్రయాణికులు వాపోతున్నారు. గుంత పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రమణమూర్తి తెలిపారు. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

రోటరీ క్లబ్ సభ్యులకు సత్కారం

బొబ్బిలి, న్యూస్‌టుడే: అంతర్జాతీయ రోటరీ సదస్సు ఆదివారం కాకినాడలో జరిగింది. బొబ్బిలి రోటరీ క్లబ్ సభ్యులు తాము అందిస్తున్న సేవలకు సత్కారం అందుకున్నారు. 2026- కల్యాణం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జేసీ రాజు, బొబ్బిలి యూనిట్ అధ్యక్షుడు వారణాసి హరి, పూర్వపు అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, శ్రీనివాసన్, కార్యదర్శి శివకాంత్, కృష్ణమోహన్, జయప్రకాష్, పి.వి.మోర్సీరాజు పాల్గొన్నారు. అంతర్జాతీయ రోటరీ అధ్యక్ష ప్రతినిధి పీడీజీ చందు అగర్వాల్ పాల్గొన్నట్లు తెలిపారు.

నేటి నుంచి గ్రామాల్లో క్రాస్ ప్రోగ్రాం

బొబ్బిలి గ్రామీణం, బాడంగి, దత్తిరాజేరు, న్యూస్‌టుడే: జనవరి చివరి నుంచే ఎండల తీవ్ర పెరిగింది. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతులకు గురై ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు సోమవారం నుంచి క్రాస్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాల్లో 2,160 తాగునీటి బోర్లు ఉన్నాయి. ఒక్కో మండలానికి రూ. 5 లక్షలు కేటాయించారు. నెల రోజుల పాటు ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఈ ఢిల్లేశ్వరరావు, బాడంగి ఎంపీడీవో రామకృష్ణ, దత్తిరాజేరు ఇన్‌ఛార్జి ఎంపీడీవో శివాజీ తెలిపారు.

సేవలు మరువలేనివి

బాడంగి, న్యూస్‌టుడే: బాడంగి మండల పరిషత్తు కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అంపావల్లి సూర్యనారాయణ సేవలు మరువలేనివని ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీపీ యజ్జల లక్ష్మీ, వైస్ ఎంపీపీ పాలవలస గౌరు కొనియాడారు. ఆదివారం మండల పరిషత్తు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రక్తదానం.. ప్రాణదానం

రాజాం, న్యూస్‌టుడే: వైకాపా పట్టణాధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా రాజాం పట్టణంలో ఆదివారం రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 400 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. 35 మంది రక్తదానం చేశారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, నాయకుడు బెల్లాన వంశీ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుస్తుల పంపిణీ

సామగ్రి అందజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ, డీఈవో

గజపతినగరం, న్యూస్‌టుడే: గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామంలో అమ్మా సేవా సంఘం సభ్యులు 80 మంది పేదలకు ఆదివారం దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, డీఈవో మాణిక్యంనాయుడు చేతులమీదుగా వాటిని అందజేశారు. సేవా సంఘం అధ్యక్షురాలు యూన్సీలక్ష్మీ భాయి, బైరెడ్డి నారాయణ, బైరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహాల మరమ్మతులకు రూ.4.67 కోట్లు

తెర్లాం, న్యూస్‌టుడే: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రూ.4.67 కోట్లు మంజూరయ్యాయని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ చెప్పారు. ఆదివారం పెరుమాళి ఎస్సీ బాలుర వసతి గృహంలో మాట్లాడారు. తెర్లాం వసతి గృహం వినియోగానికి పనికిరాదని నివేదికలు ఇచ్చారని, కొత్త భవనానికి రూ.60 లక్షలు అవసరమని ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

గరివిడి- గర్భాం రహదారికి మోక్షం

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి- గర్భాం ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. సోమవారం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నారు. గరివిడి ఆర్వోబీ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి పెదబంటుపల్లి గ్రామం సమీపం వరకు 5.8 కి.మీల పొడవున, ఉత్తరావల్లి రహదారి కూడలి నుంచి గర్భాం శివాలయం వరకు 2.4 కి.మీల పొడవున పనులు చేపట్టనున్నట్లు ర.భ శాఖ గరివిడి ఏఈ జార్జివెస్లీ తెలిపారు.



అవరోధాలే అవకాశాలుగా పతకాలే లక్ష్యంగా..!

న్యూస్‌టుడే– మెంటాడ

అమ్మాయిలు.. ఆటల్లో మెరికలు. గ్రామీణ ప్రాంతాలైనా.. క్రీడా సదుపాయాలకు దూరంగా ఉన్నా.. వెనకడుగు వేయడంలేదు. అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని సత్తా చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నారు. మెంటాడ మండలం పోరాం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్- 14, 17 విభాగాల్లో ట్రయాథిలిన్, పరుగు, లాంగ్, హై, ట్రిపుల్ జంప్‌లలో బహుమతులు సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనే జట్టులో ఈ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఉద్యోగాలు సాధిస్తాం..

పి.మధుశ్రీ

కె.రేష్మ

పి.మధుశ్రీ తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పి.సత్యనారాయణ, కల్యాణి కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. బాలిక నిత్య సాధనతో గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో విజయనగరంలో జరిగిన ట్రయాథిలిన్- ఏ, హైజంప్, క్రికెట్ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతిభ చూపింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ❖ కె.రేష్మ తల్లిదండ్రులు కె.అప్పలస్వామి, కుమారి. తండ్రి హోంగార్డ్‌గా పనిచేస్తున్నారు. గతేడాది జిల్లాస్థాయిలో జరిగిన వంద మీటర్ల పరుగులో, ట్రయాథిలిన్-సీ, క్రికెట్ పోటీల్లో ప్రతిభ చూపింది. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించడమే ధ్యేయమని ఇద్దరూ చెబుతున్నారు.

ప్రాంతానికి పేరు తీసుకొస్తా..

కె.చంద్రకళ

కె.చంద్రకళ తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కె.సింహాచలం, గౌరీశ్వరి దర్జీ పని చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. బాలిక రాష్ట్రస్థాయి లాంగ్‌జంప్ పోటీల్లో వెండి పతకం సాధించింది. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి లాంగ్‌జంప్ పోటీల్లో పాల్గొంది. ఏలూరు, గుంటూరు, శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి హైజంప్, ట్రయాథిలిన్-ఏ, క్రికెట్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. మరిన్ని పతకాలు సాధించి, ప్రాంతానికి పేరు తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది.

జాతీయస్థాయిలో రాణించాలని..

ఎ.పూజ

టి.కావ్య

ఎ.పూజ తల్లిదండ్రులు ఏసు, మంగల. వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పూజ అథ్లెటిక్స్‌లో తర్ఫీదు పొందుతూ వంద మీటర్ల రిలే, ట్రయాథిలిన్-బీ, క్రికెట్ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చింది. రాష్ట్రస్థాయికి ఎంపికై గుంటూరు, శ్రీకాకుళంలో జరిగిన పోటీల్లో సత్తా చాటింది. ❖ టి.కావ్య తల్లిదండ్రులు టి.అప్పలస్వామి, సూర్యకాంతం వ్యవసాయ కూలీలు. అండర్-17 విభాగంలో హైజంప్, డిస్కస్‌త్రో, ట్రిపుల్ జంప్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని పతకాలు కైవసం చేసుకుంది. గతేడాది గుంటూరు, వినుకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యమని బాలికలు చెబుతున్నారు.

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)	
విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	80085 74326
భోగాపురం	70959 54646

?: నగరంలోని ఎస్వీఎస్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి పాఠశాల దగ్గర, సుంకరి వీధి, నాయుడు కాలనీ దారిలో స్పీడ బ్రేకర్లు వేయాలి. **- స్థానికులు** ★ అక్కడ పరిశీలించి చర్యలు తీసుకుంటాం **-అప్పలరాజు, కమిషనరు, నగర పాలక సంస్థ**

?: 37వ డివిజన్ బీసీకాలనీలో కుక్కల సంచారం ఎక్కువగా ఉంది **- స్థానికులు** ★ అక్కడి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయిస్తాం **- కె.సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి** –న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

గుంతను పూడ్చారు

ఈనాడు కథనానికి స్పందన

స్థానిక కొత్తగ్రహారం-4లో కుళాయి లీకు కోసం తీసిన గుంతను ఎట్టకేలకు పూడ్చారు. 'ఈనాడు'లో గత నెల 28న 'తవ్వేస్తారు.. వదిలేస్తారు..' శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఈ నరసింహారెడ్డి స్పందించారు. కుళాయి కోసం తీసిన గుంతను పూడ్చి అక్కడ ఏర్పాటు చేసిన స్టాపర్‌ను తొలగించి, ఇబ్బంది లేకుండా చేశారు.
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

రాకపోకల పునరుద్ధరణ

ఎస్.కోట, న్యూస్‌టుడే: శృంగవరపుకోట-విజయనగరం వయా ధర్మవరం రూటులో బోనంగి వద్ద కల్వర్టు నిర్మాణంతో గత మూడు రోజులుగా నిలిచిన బస్సు సర్వీసులు ఆదివారం నుంచి పునరుద్ధరించారు. సమస్యపై 'ఈనాడు'లో వచ్చిన కథనంపై స్పందించిన ఆర్అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు.

రేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కొత్తవలస: రామలింగపురం 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రామలింగపురం, చీడివలస, చీపురువలస, ఎర్రవానిపాలెం, వియ్యంపేట, దేవాడ, మసివానిపాలెం, కొటానవానిపాలెం, లంకవానిపాలెం గ్రామాలకు సరఫరా ఉండదని ఈఈ సురేష్‌బాబు తెలిపారు.

కల్వర్టు నిర్మించరూ..!

డెంకాడ మండలంలోని అమకాం నుంచి వెదుళ్లవలస వైపు వచ్చే మార్గంలో రహదారి కల్వర్టు భారీ గుంతతో అధ్వానంగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని చోదకులు వాపోతున్నారు. నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విషయం ఎంపీడీవో భవాని వద్ద ప్రస్తావించగా సంబంధిత అధికారులతో మాట్లాడి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, డెంకాడ

చిన్నారులు.. చిచ్చరపిడుగులు

ఆటపాటల్లో విజయనగరం చిన్నారుల ప్రతిభ

పాఠశాల స్థాయిలో విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, వివిధ ప్రతిభా పోటీల్లో సత్తా చాటుతున్నారు. అబాకస్, డ్యాన్స్, బాక్సింగ్, తైక్వాండో తదితర పోటీల్లో తలపడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చారు విజయనగరానికి చెందిన పలువురు విద్యార్థులు. - న్యూస్‌టుడే, విజయనగరం విద్యా విభాగం

అబాకస్‌లో మెరిసి..

విజయనగరానికి చెందిన **సి. హెచ్.శాంతారాం సూరజ్.** ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఐసీఎంఏఎస్(ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఛాంపియన్‌షిప్- 2025)లో రన్నర్‌గా నిలిచాడు. పోటీలు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో జరిగాయి. షీల్డ్‌తో పాటు ప్రశంసాపత్రం అందుకున్నాడు. 2024లో ఇదే పోటీల్లో విన్నర్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన పోటీల్లోనూ ప్రతిభ చూపాడు. విజయాలే లక్ష్యంగా సాగుతున్నాడు.

బాక్సింగ్‌లో పతకం

తొమ్మిదో తరగతి చదువుతున్న **బి.సచిన్** జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబరు 11,12,13 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించడం ద్వారా అర్హత పొందారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 70-75 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఈ ఏడాదిలో సబ్ జూనియర్ జాతీయ పోటీల్లో కూడా తలపడ్డాడు. జాతీయ పోటీల్లో పతకం సాధించడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

స్టెప్పులేసి..

పంచాది మైత్రేయ నాయుడు. ఏడో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు నృత్యం కూడా రాణిస్తున్నాడు. చదువులో ఒత్తిడి లేకుండా ఉండడం కోసం డ్యాన్స్‌లో శిక్షణ కోసం చేరి, అలా పోటీల వైపునకు ఆకర్షితుడయ్యాడు. ఇటీవల జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ఫ్రీస్టైల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇండియా టర్న్స్ అండ్ ట్విల్స్ సంస్థ ఐఐటీ గోవాలో ఈ పోటీలు నిర్వహించింది. పోటీల్లో 60 బృందాలు పాల్గొన్నాయి. సెంచూరియన్ విశ్వవిద్యాలయం డ్యాన్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్ తన హాబీలని తెలిపాడు.

జాతీయ పోటీలకు 'లావణ్య'

విజయనగరానికి చెందిన ఎన్. లావణ్య తైక్వాండోలో జాతీయ పోటీలకు అర్హత పొందింది. 38 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించింది. పోటీలు ఇటీవలే శ్రీకాకుళంలో నిర్వహించారు. బాబామెట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏడోతరగతి చదువుతోంది. గత నెల న్యూ దిల్లీలో జరిగిన జాతీయ పోటీల్లోనూ ప్రతిభ చూపింది.

భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి

పుష్పగిరిలో వేణుగోపాలుడికి ఊరేగింపు

నెల్లిమర్ల, జామి, కొత్తవలస, ఎస్.కోట, న్యూస్‌టుడే: రామతీర్థం దేవస్థానం యాగశాలలో ఆదివారం భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. స్వామి వార్షిక కల్యాణ మహోత్సవంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం సుదర్శన పెరిమాళ్లకు పుష్కరిణిలో చక్రస్నానం జరిపించారు. ★ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు చేశారు. కుమరాం ఐశ్వర్య లక్ష్మీనరసింహ ఆలయంలో సుదర్శన హోమం, ఆదిత్య హృదయ పారాయణ సంపుటీకరణ హోమం జరిపారు. లక్ష్మీపురంలో రాములమ్మ పేరంటాలు తీర్థం ఘనంగా నిర్వహించారు. ★ కొత్తవలస మండలం దేవాడ-ముసిరాం గ్రామాల మధ్య మామిడితోటలోని కనకదుర్గమ్మ ఆలయంలో తలపెట్టిన కోటి పసుపు కొమ్ముల నోముకు మహిళా భక్తులు పసుపు కొమ్ములు అందజేశారు. ★ దెందేరులో నందీశ్వర తీర్థం ఘనంగా నిర్వహించారు. వీరభద్రపురంలోని సర్వమంగళ సహిత వీరభద్రస్వామి కల్యాణం చేశారు. ★ ఎస్.కోట మండలం పుణ్యగిరిలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఉమాకోటిలింగేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. 12 మంది రుత్విక్కులు పంచామృతాభిషేకం, లక్ష బిల్వార్చన చేశారు.

రామతీర్థం యాగశాలలో పూజలు

రద్దుచేసిన అలవెన్సులు పునరుద్ధరించాలి

విజయనగరం కోట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణలో ఉద్యోగులకు సంబంధించి రద్దు చేసిన 52 అలవెన్సులను పునరుద్ధరించాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ డిమాండు చేశారు. ఆదివారం విజయనగరంలోని బాలాజీ కూడలి వద్ద ఓ ఫంక్షన్ హాలులో తపాల ఉద్యోగుల మహాసభలో మాట్లాడారు. ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుచేసిందని, డ్రాఫ్ట్ కమిటీ సమావేశం ఈ నెల 25న దిల్లీలో నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు ఉద్యోగుల అలవెన్సులు అమలు చేయాలన్నారు. తపాలా అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ సర్కిల్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ప్రతినిధులు కిరణ్‌కుమార్, రమేష్, నాయుడు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ

జరజాపుపేట(నెల్లిమర్ల): రాష్ట్రస్థాయి స్పెల్‌బీ పోటీల్లో జరజాపుపేటకు చెందిన తాలాడ రోషణ ద్వితీయస్థానంలో నిలిచింది. సతివాడ ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని మండల, జిల్లాస్థాయి పోటీల్లో సత్తాచాటింది. శనివారం విజయవాడలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంది.

సుందరీకరణ కాదు.. కళావిహీనం

జరజాపుపేటలో అసంపూర్తిగా కొంచవాణి చెరువు సుందరీకరణ పనులు

జరజాపుపేట(నెల్లిమర్ల), న్యూస్‌టుడే: నెల్లిమర్ల నగర పంచాయతీలో జరజాపుపేట ప్రాంతంలో ఉన్న కొంచవాణి చెరువు సుందరీకరణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఏపీజీబీసీ నిధులు రూ.40 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించారు. చెరువు గట్టు ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చేందుకు రూ.20 లక్షలతో గట్టు పటిష్టం చేయడం, కొంత మేర ఇనుప కంచె వేయడం మినహా మరే పనులు చేపట్టలేదు. చేసినవీ మధ్యలో వదిలేశారు. నడకదారి పనులు పూర్తికాకపోవడంతో పిల్లలు, వృద్ధులు వాకింగ్‌కు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడ వ్యర్థాలు గుట్టలుగా పేరుకున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చెరువు సుందరీకరణ పనులు కాస్త కళావిహీనంగా మిగిలిపోయాయి.

చర్యలు తీసుకుంటాం

కొంచవాణి చెరువు అభివృద్ధి పనుల జాప్యంపై ఉన్నతాధికారులకు నివేదించామని, త్వరలో పనుల పూర్తికి చర్యలు తీసుకుని సుందరంగా తీర్చిదిద్దుతామని నెల్లిమర్ల నగర పంచాయతీ ఏఈ శివకుమార్ తెలిపారు.

'అంబటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు'

భోగాపురం, నెల్లిమర్ల: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, పార్లమెంట్ తెదేపా మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. ఆదివారం పోలిపల్లి, విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు.

ఆధ్యాత్మిక ఐక్యతను చాటిన గొప్ప వ్యక్తి రవిదాస్‌జీ

విజయనగరం కంటోన్మెంట్: ఆధ్యాత్మిక ఐక్యతను చాటిన గొప్ప వ్యక్తి సంత్ రవిదాస్‌జీ అని భాజపా జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో రవిదాస్‌జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు రవిదాస్‌జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

దివ్యాంగులకు అన్నదానం

కొత్తవలస: ఎస్.కోట హెచ్‌సీ త్రిమూర్తులు, విజయలక్ష్మి దంపతులు ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొత్తవలసలోని చైతన్య మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో అన్నదానం చేశారు.

జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కృష్ణ

డెంకాడ: డెంకాడకు చెందిన భాజపా నాయకుడు కర్రి కృష్ణ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను భాజపా జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ, మండలాధ్యక్షుడు మణికంఠ వర్మ తదితరులు అభినందించారు.

ఆర్టీసీ ప్రాంతీయ ఛైర్మన్‌కు వినతి

వేపాడ: విశాఖ నుంచి వేపాడ మండల కేంద్రానికి రాత్రి బస బస్సును ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త రిక్కి అప్పారావు తదితరులు కోరారు. ఈ మేరకు కృష్ణారాయుడుపేట, అంకాజోష్యులపాలెం గ్రామాలకు చెందిన గొంప కృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఆర్టీసీ విశాఖ రీజనల్ ఛైర్మన్ దన్ను దొరకు ఆదివారం వినతిపత్రం అందజేశారు.

నిత్యావసరాల పంపిణీ

కొత్తవలస: తుమ్మికాపల్లి పంచాయతీ శివారు వినాయకనగర్‌లో ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 47 మంది వృద్ధులకు 12 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఛైర్మన్ హరికుమార్, కోశాధికారి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా దొర

ఎల్.కోట: మండల ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా ఎంపీఓ దొర బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి ఎంపీడీవో అప్పారావు గత నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో సూపరింటెండెంట్‌గా చేస్తున్న దొర బాధ్యతలు చేపట్టారు.

125 మందికి వైద్య సేవలు

కొత్తవలస: దత్తిలోని హోయిన అనాథాశ్రమంలో 125 మంది విద్యార్థినులకు లోటస్ ఆసుపత్రి యాజమాన్యం సౌజన్యంతో ఉచితంగా వైద్య పరీక్షలు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మందులు అందజేశారు.

జిందాల్ భూములు సందర్శించడం సరికాదు

ఎస్.కోట: బొడ్డవర సమీపంలో జిందాల్ భూముల వివాదం కోర్టులో ఉండగా పారిశ్రామికవేత్తలు సందర్శించడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ఆదివారం బొడ్డవరలో విలేకరులతో మాట్లాడుతూ న్యాయస్థానం రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వివాదం తేలకుండా పారిశ్రామికవేత్తలను రావడం సరికాదన్నారు.

ఉచిత వైద్య శిబిరం

జామి: భీమసింగిలో విజయనగరం మహేంద్ర ఆసుపత్రి యాజమాన్యం ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. వైద్య నిపుణులు ప్రశాంతి, జయశంకర్‌కృష్ణ 100 మందిని పరీక్షించి మందులు అందజేశారు. రెడ్‌క్రాస్ శాశ్వత సభ్యుడు మురళి పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

అయ్యన్నపేట: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, ప్రధాని మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్‌లో సమ్మెకు సంబంధించిన కరప్రతులను విడుదల చేశారు. కె.మురళీశ్రీనివాస్, అప్పలరాజు, అప్పారావు పాల్గొన్నారు.

ప్రకృతి సాగు పెంపునకు చర్యలు

మాట్లాడుతున్న జిల్లా ప్రాజెక్టు మేనేజరు ఎం.ఆనందరావు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి, జిల్లాలో ఈ ఏడాది ప్రకృతి సాగు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా ప్రాజెక్టు మేనేజరు ఎం.ఆనందరావు తెలిపారు. ఆదివారం ఎల్.కోటలో శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 257 గ్రామాలను ఎంపిక చేశామని, 31,000 ఎకరాల్లో ప్రకృతి సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు నడుస్తుందని, మొదటి ఏడాదిలో మట్టి నమూనా సేకరించి సాగు భూమి పరిస్థితులు పరీక్షిస్తారన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపడతారన్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

దౌడు తీశాయి

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కోనమసివానిపాలెంలో పైడా అన్నపూర్ణమ్మ పేరంటాలు తీర్థ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం గుర్రాల పోటీలు నిర్వహించారు. తలారి గ్రామానికి చెందిన శక్తి గుర్రం ప్రథమ, దేవర గుర్రం(తలారి) ద్వితీయ, మోద మాంబ వాసు గుర్రం (గవరవరం) తృతీయ స్థానంలో నిలిచాయి.

మంత్రికి వినతి

విద్యావిభాగం: పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పలువురుఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మోహనరావు, మురళీమోహన్, కిశోర్‌కుమార్, లక్ష్మి ఉన్నారు.

జిల్లాస్థాయి క్రికెట్ విజేత కళ్లేపల్లి

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో సదా నందేశ్వరా విజయ కేశవా అభయ ఆంజనేయస్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా గత పది రోజులుగా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కళ్లేపల్లి జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో కర్రిచిన్నయ్యపాలెం, తృతీయ కొత్తూరు జట్లు నిలిచాయి. విజేతలకు సోమవారం బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

విజేత జట్టు సభ్యులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

విద్యార్థితో వ్యాయామ ఉపాధ్యాయుడు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని భవానీనగర్‌లో డాక్టరు వరలక్ష్మి పాఠశాల విద్యార్థి ఎ.లోకేశ్ రాష్ట్రస్థాయి పారా సిటింగ్ వాలీ బాల్ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ గొర్లె రాము తెలిపారు. ఆదివారం విజయనగరం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపాడన్నారు. విశాఖలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటాడన్నారు. విద్యార్థిని డాక్టరు వరలక్ష్మి, కోలపర్తి రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపల్ వై.జానకీదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.

(c) eenadu

చక్రస్నానోత్సవం.. భక్తజన శోభితం

అంతర్వేది, మామిడికుదురు, న్యూస్‌టుడే: అంతర్వేది సాగర తీరం మాఘ పౌర్ణమి వేళ భక్తజన సంద్రంగా మారింది. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన వారి నారసింహ నామస్మరణ నడుమ చక్రస్నానోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళవాయిద్యాలతో ఊరేగిస్తూ సాగర తీరానికి తీసుకొచ్చారు. 10.35 గంటలకు అవభృథోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. సుదర్శన పెరుమాళ్‌ను అర్చకులు సాగర జలాల్లోకి తీసుకువెళ్లి స్నానోత్సవం చేయించారు. అనంతరం పెరుమాళ్ ప్రతిమను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అరపపై పెట్టి భక్తులకు జల్లుస్నానాలకు అవకాశం కల్పించారు. సాయంత్రం 3.40 గంటలకు ఉత్సవమూర్తులను 16 కాళ్ల మండపం వద్దకు తీసుకొచ్చి అర్చనలు చేశాక 5.10 గంటలకు ఆలయానికి తీసుకువెళ్లారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ★ సుదర్శన పెరుమాళ్‌ను చక్రస్నానోత్సవానికి తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశంలో ఓ గరుడ పక్షి రివ్వున ఎగురుతూ రెండు పర్యాయాలు చుట్టూ తిరిగింది.

ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షకు 2,436 మందికి 44 మంది, మధ్యాహ్నం 2,365కు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జి.ప్రభాకర్‌రావు తెలిపారు.

జిల్లా ప్రజా రవాణాధికారి బాధ్యతల స్వీకరణ

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా ఇన్‌ఛార్జి ప్రజా రవాణాధికారి(డీపీటీవో)గా గిరిధర్ కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు తణుకు డీఎంగా పని చేసిన ఆయన్ను భీమవరం డీఎంగా బదిలీ చేసి జిల్లా ఇన్‌ఛార్జి అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇక్కడ డీపీటీవోగా పని చేసిన వరప్రసాద్ జనవరి 31న ఉద్యోగ విరమణ చేశారు. గతంలో ఇక్కడ సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో అందర్నీ సమన్వయం చేసుకుని ప్రయాణికులకు సత్వర సేవలందిస్తానని గిరిధర్‌కుమార్ తెలిపారు.

నిర్మలమ్మ పద్దు.. అభివృద్ధి పొద్దు

అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చిన కేంద్ర బడ్జెట్ ఉమ్మడి జిల్లాకు ఊతమిచ్చేలా కేటాయింపులు



ఈనాడు డిజిటల్, భీమవరం:

ఉమ్మడి పశ్చిమ కోడలు నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశోధన - ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం సామాన్య ప్రజలకు ఊరట నిచ్చేలా ఉందని జిల్లాలోని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తయారీ రంగం, ఉత్పత్తులపై దృష్టి సారించడంతో ఉభయ జిల్లాల్లోని యువత, మహిళలకు ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. గ్రామీణ రహదారులు, వ్యవసాయ, ఆక్వా, చిన్న పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం మన జిల్లాలకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

పోలవరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు ప్రకటించారు. 41.15 కాంటూరులో 25 గ్రామాలు, మొదటి ప్రాధాన్య గ్రామాలు 15 మొత్తంగా 8 వేల కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పన, చెల్లింపులకు అవకాశం ఉంది.

చిన్న పరిశ్రమలకు ఊరట.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ ఎంఎస్‌ఎంఈలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటికి ప్రాధాన్యమిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అయిదు పారిశ్రామిక వాడల్లో 425 పరిశ్రమలున్నాయి. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తే స్థానికంగా వస్తు, ఉత్పత్తులు పెరగడంతో పాటు యువతకు ఉపాధి దొరుకుతుంది.

ఉద్యానానికి ప్రోత్సాహం.. కొబ్బరి, ఇతర ఉద్యాన రైతులకు ప్రోత్సాహం ప్రకటించడంతో మరింత మేలు చేకూరనుంది. కాపు లేని చెట్ల స్థానంలో మొక్కలు నాటి పెంచేందుకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో సుమారు 5 కోట్ల కాయల దిగుబడి ద్వారా రూ.100 కోట్ల వార్షికాదాయం వస్తోంది. ఇటీవల కొబ్బరి ఉత్పత్తులు, ఎగుమతులు ఊపందుకోవడంతో పాటు యలమంచిలిలో కొబ్బరి అనుబంధ పరిశ్రమ స్థాపనకు అనుమతులొచ్చాయి.

ఏలూరు జిల్లాలో 44 వేల ఎకరాల్లో కోకో, 15 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది.

పరిశోధనలకు.. ప్రాజెక్టులకు, పరిశోధన పత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో నిట్, వై.ఎస్.ఆర్. ఉద్యాన వర్సిటీ, నన్నయ, ఆంధ్ర యూనివర్సిటీలతో పాటు నూజివీడులో ఐఐఐటీ, ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకుల నూతన పరిశోధనలు సాగించే దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఆక్వాకు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 3లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. కొంత కాలం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆక్వా రంగానికి కేంద్ర బడ్జెట్ ఊతమిచ్చింది. సముద్ర ఉత్పత్తులపై మూడు శాతం పన్ను తగ్గించారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి ప్రోత్సాహం ప్రకటించారు. దీంతో అనుబంధ రంగాలైన మేత, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు అవకాశం ఉంటుంది.

వ్యవసాయం.. ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. కాలువల ఆధునికీకరణ, ఏటిగట్ల పటిష్ఠతకు నిధులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 39 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశముంది.

అన్ని రంగాలకు భరోసా.. రాష్ట్ర ప్రాధాన్యాంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. వ్యవసాయంతోపాటు పరిశోధనపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని రంగాల ప్రజలకు ఈ బడ్జెట్ ఊరటనిచ్చింది.
- శ్రీనివాసవర్మ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి

మంచి బడ్జెట్.. కేంద్ర బడ్జెట్ దేశాన్ని ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడేలా ఉంది. రైతులు, మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యమిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి నిధుల కేటాయింపు హర్షణీయం.
- తోట సీతారామలక్ష్మి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు

పర్యావరణానికి ప్రాణం కొల్లేరు

నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

మండవల్లి, న్యూస్‌టుడే: తక్కువ లోతు కలిగి అనేక జీవజాతులకు ఆవాసంగా ఉండే చిత్తడి నేలలు భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తున్నాయి. దేశంలోనే అరుదైన 85 రకాల చిత్తడి నేలల్లో కొల్లేరుకు ప్రత్యేక స్థానం ఉంది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సార్ పట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో చిత్తడి నేలల ఆవశ్యకతను గుర్తించారు. కొల్లేరును 2002 ఆగస్టు 9న రామ్‌సార్ సైట్‌గా గుర్తించారు.

కొల్లేరులో అరుదైన పక్షులు

ఎంతో సారవంతమైన..

కొల్లేరులో ఎంతో సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు, చేపలు, రొయ్యల సాగులో వాటికి అవసరమైన పోషకాలు ఇక్కడ సహజ సిద్ధంగానే లభిస్తున్నాయి. చేపల చెరువుల్లో నెలకు 100 నుంచి 125 గ్రాములు పెరిగే చేపలు కొల్లేరు ప్రాంతంలో సరాసరిన నెలకు 200 గ్రాముల పెరుగుదల లభిస్తుండడంలో అతిశయోక్తి లేదు.

అరుదైన పక్షులు, చేపలకు ఆలవాలం

తూర్పు యూరోప్, ఉత్తరాసియా ప్రాంతాల నుంచి ఏటా పెద్దఎత్తున పక్షులు వచ్చి సంతానోత్పత్తి చేసుకుంటాయి. 186 రకాల వలస పక్షులు, 128 రకాల అరుదైన చేపలు సంతానోత్పత్తి చేసుకుంటూ మనుగడ సాగిస్తున్నాయి. కొరమీను, మట్టగిడస, వాలుగ, వల్లింకాయ, నాటు గొరక, ఇంగిలాయి, బొమ్మిడాయి లాంటి విలువైన జాతి చేపలు కొల్లేరుకు సొంతం.

వ్యర్థాలతో నష్టం

సమీప గ్రామాల్లో ఉప్పునీటి రొయ్యల సాగు, విజయవాడ, ఏలూరు, గుడివాడ పట్టణాల్లో మురుగు మొత్తం కొల్లేరులోకే వచ్చి చేరుతోంది. ఈ నీటిలో హానికారక క్రిమి సంహారక అవశేషాలు, హైడ్రో కార్బన్లు, భారీ లోహ అవశేషాలు చొరబడటంతో కొల్లేరులోని మత్స్య సంపద తరిగిపోతోంది. వ్యర్థాలు తిని పెరుగుతున్న చేపల్ని పక్షులు వేటాడి తినడంతో అవి చనిపోతున్నాయి. పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న ఆక్రమణలు

కొల్లేరులో ఆక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటికేడు ఆక్రమణలు పెరిగిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో వర్షాకాలంలో అంతులేని ప్రవాహం.. వస్తున్నా రెండు నెలల్లోనే కొల్లేరు పూర్తిగా ఎండిపోయి నేలలు బీటలు వారుతున్నాయి. ఇటీవల కాలంలో అటవీశాఖ అక్రమలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నా మరిన్ని చర్యలు అవసరం.

పరిరక్షణకు చర్యలు

కొల్లేరు చిత్తడి నేలలు పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కొల్లేరులో ఆక్రమించి తవ్విన చెరువులను ధ్వంసం చేస్తున్నాం. పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-విజయ, జిల్లా అటవీ శాఖ అధికారి, ఏలూరు

ఆధునిక పరిజ్ఞానాన్ని పాఠకుల దరికి చేర్చండి

ప్రమాణస్వీకారం చేస్తున్న జుత్తిగ నాగరాజు, పక్కన పులపర్తి రామాంజనేయులు, మంతెన రామరాజు, కొటికలపూడి గోవిందరావు

ఉండి, న్యూస్‌టుడే: గ్రంథాలయాల డిజిటలైజేషన్‌తో ఆధునిక పరిజ్ఞానం పాఠకుల దరికి చేరేలా నూతన ఛైర్మన్ జుత్తిగ నాగరాజు కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ఆదివారం ఉండి కోట ఫంక్షన్ హాలులో ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ నూతన ఛైర్మన్‌గా జుత్తిగ నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి అధ్యక్షతన జరిగిన సభలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కష్టకాలంలో జనసేనలోకి వచ్చి పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన నాగరాజుకి తగిన గుర్తింపు లభించిందన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఉండి అసెంబ్లీ సీటు కోసం పోటీపడిన నాగరాజు పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి విజయంలో కీలక భూమిక పోషించారన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ ఉండిలో రఘురామ విజయం కోసం ఐక్య కృషి జరిగిందన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలన్నారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

మాలేలమ్మా.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా

కలిసిపూడి గ్రామ దేవత మాలేలమ్మ జాతర ఆదివారం కనుల పండువగా సాగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు జామ అంజి, ఉపాధ్యక్షుడు కేశబోయిన కొండలరావు, ప్రధాన కార్యదర్శులు కేశబోయిన రామ్మోహనరావు, పెమ్మరాజు శేషగిరి ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ఆడపడుచులు, మహిళలు పంచామృత కలశాలతో భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలొచ్చారు. జలాభిషేకం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. **- న్యూస్‌టుడే, ఉండి**

భవ్య భీమవరం.. వెలుగుల హారం

భవ్య భీమవరం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. గత నెల 31న ప్రారంభించిన హౌసింగ్‌బోర్డు కాలనీ పార్కులో సౌర వెలుగులతో పాటు పచ్చదనం మధ్య వాకర్లతో సందడిగా మారింది. పార్కు పరిసరాల్లోనివారంతా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. విస్సాకోడేరు వంతెన నుంచి కలెక్టరేట్ పరిసర రహదారులు గతంలో అంధకారంలో ఉండేవి. ఇప్పుడు సౌర విద్యుత్తు వెలుగులతో రాత్రివేళల్లో కళకళలాడుతున్నాయి. **- న్యూస్‌టుడే, భీమవరం పట్టణం**

నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, పట్టణం, న్యూస్‌టుడే: సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కలెక్టరేట్, డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ నేడు యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. గతం ఇచ్చిన అర్జీలు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకు 1100 సేవలు ఉపయోగించుకోవాలన్నారు. ● పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని భీమవరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు.

చేప వచ్చిందీ లేదు.. రాయితీ ఇచ్చిందీ లేదు!

తుస్సుమన్న ఫిష్ ఆంధ్రా

పాలకొల్లు, ఆకివీడు, వాసవీ పెనుగొండ గ్రామీణ, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే:

మత్స్యకారులు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పన పేరిట గత వైకాపా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ఫిష్ ఆంధ్రా దుకాణాలు ఏర్పాటు చేయించింది. చేపలు, రొయ్యలు తదితర ఆక్వా ఉత్పత్తులను విక్రయించడంతో పాటు వాటితో వంటకాలను సిద్ధం చేసి అందించేందుకు అనువుగా రెస్టారెంట్లు కూడా పెట్టించారు. జిల్లాలో ఆకివీడు నుంచి నరసాపురం వరకు 130 దుకాణాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 10 చోట్ల కూడా కొనసాగని దుస్థితి నెలకొంది. సరైన ప్రణాళిక లేకపోవడం.. దుకాణాలకు చేపల సరఫరాపై యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో లక్ష్యం నీరుగారింది.

నరసాపురం మండలం: లిఖితపూడిలో మూతపడిన దుకాణం

ఏర్పాట్లలో విఫలం.. దుకాణాలకు చేపలు, రొయ్యలను తాజాగా అందించేందుకు వీలుగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో ఫిష్ హబ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నా.. ఏ ఒక్క చోటా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో బయటి నుంచి సరకు తెచ్చుకుని విక్రయించాల్సి వచ్చేది. బహిరంగ మార్కెట్‌కు, ఫిష్ ఆంధ్రా దుకాణాలకు ధరల్లో వ్యత్యాసం లేకపోవడంతో వినియోగదారులు తగ్గిపోయారు. నిర్వహణ భారంగా మారడంతో దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి.

మచ్చుకు కొన్ని.. ● దిగమర్రులో రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఫిష్ రెస్టారెంటు ఆరు నెలలకే మూతపడింది. వ్యాపారం లేక మూసివేశారు.

● ఆకివీడులో ఏడు దుకాణాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఒక్కటీ లేదు. లిఖితపూడి, రుస్తుంబాద, ముస్కేపాలెం, ఎల్బీచర్ల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

● వాసవీ పెనుగొండ మండలం దొంగరావిపాలేనికి చెందిన సూర్యచంద్రరావును 2022లో ఫిష్ ఆంధ్రా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ప్రోత్సహించారు. ముందుగా రూ.1.5 లక్షల పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ. 70 వేల రాయితీ అందిస్తుందని చెప్పారు. అన్ని రకాల చేపలను ఆర్డర్‌పై దుకాణానికి అందిస్తామని తెలిపారు. దీంతో ఆయన రూ.1.30 లక్షలు వెచ్చించి దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా జరిగి మూడేళ్లు గడిచింది. చేప వచ్చిందీ లేదు. . రాయితీ ఇచ్చింది లేదు గానీ పెట్టుబడి మొత్తం కోల్పోవాల్సి వచ్చిందని సూర్యచంద్రరావు వాపోతున్నారు.

'దుకాణాలకు చేపల సరఫరా చేసే అవకాశం లేకపోవడం వల్లే కొన్ని మూతపడ్డాయన్నారు. ఉన్నవాటిని మెరుగుపరిచేలా కృషిచేస్తున్నాం' అని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు రాజు చెప్పారు.

విధ్వంసానికి వైకాపా ముఠా కుట్ర: నిమ్మల

సభలో మాట్లాడుతున్న రామానాయుడు

పాలకొల్లు, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయం బయటపడిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే వైకాపా ముఠా రాష్ట్రంలో అలజడులు సృష్టించే యత్నాలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో రూ. 60 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమన్నారు. గతంలో సీఎం కుర్చీ దక్కిన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్ రాత్రికి రాత్రే ప్రజావేదిక కూల్చేయమనడంతో మొదలైన విధ్వంసాన్ని.. పదవి కోల్పోయాక కూడా కొనసాగించే దిశగా వైకాపా ముఠా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్, ఎంపీపీ వినకొండ ధనలక్ష్మి, బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

అంబటి వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ఈనాడు డిజిటల్, భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేయగా ఆదివారం కూడా కొనసాగాయి. పలుచోట్ల అంబటి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరంలోని ముఖ్య కూడళ్లలో ఆందోళనలు చేశారు. అనంతరం ఒకటో పట్టణ స్టేషన్‌లో అంబటిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి మండిపడ్డారు. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు సూర్యాలయం మెట్లు శుభ్రం చేసి ప్రాయశ్చిత్త నిరసన తెలిపారు. ఇష్టానుసారంగా దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మార్టేరు కూడలిలో కూటమి ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. నరసాపురంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పలు కూడళ్లలో నిరసనలు తెలిపి అంబేడ్కర్ కూడలిలో అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం హేయమని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.

భీమవరంలో తెదేపా శ్రేణుల నిరసన

ఇనుప సొత్తూ వదలని ఇంటిదొంగలు

● పురపాలికలో రూ.లక్షల విలువైన సామగ్రి చోరీ ● ప్రేక్షకపాత్రలో అధికారులు

పురపాలక సంఘానికి చెందిన వాహనాలు మరమ్మతులకు గురికాగా మూలకు చేర్చారు. వాటిలోని భాగాలు ఒక్కొక్కటిగా మాయం చేశారు. రూ.35 లక్షలతో కొనుగోలు చేసిన హిమ్యాన్ వాహనాలు కొన్ని మూలన పడేసి వాటి చక్రాలు, భాగాలు కొన్ని చోరీ చేశారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పురపాలక సంఘంలో దొంగలు పడ్డారు. పురపాలక సొత్తును చోరీ చేశారు. రూ.లక్షలు విలువైన ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఇది ఇంటిదొంగల పనా?, నిజంగానే చోరీకి గురయ్యాయా అనేదానిపై అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ఉంటున్న పలు శాఖల ఉన్నతాధికారులు చోరీలు అరికట్టకపోతే ఎలా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రకాశం చౌక్ నుంచి చిన్నవంతెన వరకు యనమదుర్రు గట్టు పొడవునా రూ.12 లక్షలతో వేసిన ఇనుప కంచెలో 80 శాతం ఎత్తుకెళ్లిపోయారు.

దోచేస్తున్నారు.. డీఎస్పీ కార్యాలయం, జిల్లా క్రైమ్ పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న యనమదుర్రు గట్టున, పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయానికి పక్కన పొట్టి శ్రీరాములు విగ్రహానికి వెనుక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అక్కడ రూ.2.50 లక్షలతో సిమెంటు స్తంభాలతో నిర్మించిన కంచెను పూర్తిగా ఎత్తుకెళ్లారు.

● పురపాలక సంఘంలో దొంగల చేతివాటం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పురపాలక వాహనాలు కొన్ని మరమ్మతులకు గురికాగా కొన్నింటికి చెందిన చక్రాలు, యంత్ర సామగ్రి తీసేశారు. రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇనుప రాడ్లు, ఏసీ పరికరాలను గతంలో చోరీ చేశారు. ఇప్పుడు కూడా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

● వీరమ్మపార్కు ఆవరణలో దాతల సౌజన్యంతో భరతమాత, స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అక్కడ రూ.3 లక్షలతో నిర్మించిన కంచె మొత్తం ఎత్తుకెళ్లారు. భరతమాత విగ్రహానికి ఉపయోగించిన ఇనుప ఊచలు చోరీ చేశారు. ఇప్పుడా విగ్రహమే లేదు. ● క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక ఇంటి, బయటి దొంగలూ దర్జాగా దోచుకెళ్తున్నారు. దీనిపై పురపాలక కమిషనర్ కె.రామచంద్రారెడ్డి వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

మావుళ్లమ్మా.. దీవించమ్మా..

అలంకరణలో అమ్మవారు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ప్రధానార్చకుడు మల్లికార్జునశర్మ అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయ ప్రాంగణం, పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట రహదారిలో క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు బారులుదీరారు. ముఖ మండపం ఎదుట ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు అమ్మవారికి 11 గ్రాముల బంగారం సమర్పించారు. వారితో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి ఆలయం తరఫున ధర్మకర్తల మండలి సభ్యులు రసీదు, శేష వస్త్రం, ప్రసాదం అందించామని ఆలయాధికారి బి.ఎం.నగేష్ తెలిపారు.

పౌర్ణమి వేళ.. హారతి వేడుక

పుణ్యనదీ ఆరాధన మహోత్సవంలో భాగంగా నరసాపురంలోని లలితమ్మ ఘాట్, బాపు-రమణ కళాక్షేత్రం వద్ద ఆదివారం రాత్రి పవిత్ర గోదావరి నదికి పౌర్ణమి హారతి వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. నరసాపురం హిందూ సేవాదళ్, గోదావరి హారతి నిర్వహణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మహిళలు గోదావరిలో దీపాలు వదిలారు. **- న్యూస్‌టుడే, నరసాపురం పట్టణం**

మహా కుంభం.. అమ్మ వైభవం..!

మేడ వద్ద వేసిన మహా కుంభం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఏలూరు పడమర వీధిలో ఏడేళ్లకోసారి. . మూణ్నెల్లపాటు నిర్వహించే గంగానమ్మ జాతర తుది దశకు చేరుకుంది. ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొలుపుల కమిటీ అధ్యక్షుడు చోడే బాలు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే గంగానమ్మ దర్శనానికి భక్తులు బారులుదీరారు. బూరెలు, గారెలు, పరమాన్నం, పిండి వంటలు, చద్దన్నం తదితరాలను నైవేద్యాలుగా శిరస్సుపై పెట్టుకుని మేడ వద్దకు తీసుకొచ్చి కుంభం సమర్పించారు.

ఆధ్యాత్మిక శోభ.. జాతర సందర్భంగా నగరమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రజల అడుగులన్నీ పడమర వీధి వైపే సాగాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా బంధుమిత్రులతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి కొర్లబండి, అమ్మవారిని సాగనంపే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కోపల్లెలో వంతెన నిర్మాణం.. వాహనాల మళ్లింపు

కోపల్లె(కాళ్ల), న్యూస్‌టుడే: కాళ్ల మండలం కోపల్లె కొత్త వంతెన నిర్మాణం కారణంగా వాహనాలు మళ్లించేందుకు ఎస్సై శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏలూరుపాడు నుంచి భీమవరం వెళ్లే భారీ వాహనాలు జువ్వలపాలెం వంతెన నుంచి ఐభీమవరం మీదుగా భీమవరం వెళ్లాలని సూచించారు. ఆక్వా చెరువులకు సంబంధించిన వాహనాలు జువ్వలపాలెం నుంచి కలవపూడి మీదుగా వెళ్లడానికి అనుమతిచ్చామన్నారు. కార్లు, ద్విచక్ర వాహనదారులు కాళ్ల రామాలయం నుంచి కుప్పనపూడి- ఆకివీడు మీదుగా వెళ్లాలన్నారు. కోపల్లె వంతెన వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భీమవరం నుంచి వచ్చే వాహనాలు ఏవైనా ఉంటే ఎస్ఆర్‌కేఆర్ కళాశాల నుంచి చినఅమిరం, వేంపాడు, కోపల్లె, బొండాడ మీదుగా రావొచ్చని చెప్పారు. తెలియక ఎవరైనా కోపల్లె వరకూ వస్తే కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా ఉండి వెళ్లొచ్చన్నారు. సోమవారం నుంచి ఇది అమల్లో ఉంటుందని ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.

మాట్లాడుతున్న టీజీ వెంకటేశ్, పక్కన కోనా శ్రీనివాసరావు

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి: వెంకటేశ్

తాడేపల్లిగూడెం పట్టణం, వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. పెదతాడేపల్లిలోని కమ్మ కల్యాణ మండపంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కైకరానికి చెందిన కోనా శ్రీనివాసరావుతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్తా ప్రమాణం చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి పుణ్యధామం పెనుగొండను సీఎం చంద్రబాబు వాసవీ పెనుగొండగా పేరు మార్చారని గుర్తు చేశారు. ఐవీఎఫ్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు రమేశ్ అగర్వాల్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

★ కోనా శ్రీనివాసరావు తన సొంత నిధులతో 100 మంది పేద ఆర్యవైశ్యులకు గ్రైండర్లు, 30 మందికి కుట్టు మిషన్లు, 20 మందికి ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓ ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
NECC
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"
Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Man of the Series
Hero
Digital Partner
ఈనాడు.నెట్
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
ఈ FM Mee FM
Organised by
ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

ఎత్తుకు పైఎత్తు.. ప్రత్యర్థి చిత్తు

చదరంగంలో రాణిస్తున్న బాలలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఆ బాలలు అటు చదువు, ఇటు చదరంగంలో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళ సుమారు రెండు గంటలపాటు డి. లక్ష్మణరావు వద్ద శిక్షణ పొందుతూ. . మరింత రాటుదేలుతున్నారు. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులేస్తూ విజయ బావుటా ఎగురవేస్తున్నారు. ఏలూరుకు చెందిన బాలలపై 'న్యూస్‌టుడే' కథనం.

పతకాల పంట

నా పేరు సీహెచ్ సాత్విక్. ఏలూరు వేరియంట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నా. జిల్లా, రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో అండర్-7 విభాగంలో ఇప్పటికే పలు పతకాలు సాధించా. ఇటీవల విజయవాడ, జంగారెడ్డిగూడెం వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నా. భీమవరంలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి, రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఏపీ ఓపెన్ చెస్ టోర్నీలో ప్రథమ స్థానాల్లో నిలిచా. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నా.

ముచ్చెమటలు పట్టిస్తూ..

నా పేరు కె.నవదీప్. సీఆర్ఆర్ పబ్లిక్ స్కూలులో పదో తరగతి చదువుతున్నా. కాస్త తీరిక దొరికితే చాలు.. చదరంగంపైనే దృష్టి సారిస్తున్నా. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచా. గతేడాది రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ అండర్-15 విభాగంలో ప్రథమ స్థానం సొంతం చేసుకున్నా. ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్‌గా 1471 ర్యాంకు పొందా. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశం తరఫున ఆడాలన్నది లక్ష్యం.

ప్రతిభ అమోఘం



నా పేరు జె. అక్షిత్. సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. చిరుప్రాయం నుంచే చదరంగంలో ప్రతిభ కనబరుస్తున్నా. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన ఏపీ స్టేట్ ఓపెన్ రేటింగ్ చెస్ అండర్-15 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచా. రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నా. ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్‌లో 1441 ర్యాంకు సొంతం చేసుకున్నా. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్‌గా ఎదగాలన్న ధ్యేయంతో శ్రమిస్తున్నా.

ఆంజనేయస్వామి గుడిలో పంచలోహ విగ్రహాల చోరీ

12 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

తణుకు, న్యూస్‌టుడే: తణుకులో పంచలోహ విగ్రహాల చోరీ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. పట్టణ ఎస్సై కె.ప్రసాద్ కథనం మేరకు.. తణుకు గోస్తని నది సమీపంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఆంజనేయస్వామి గుడిలోకి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం స్థానిక స్టేషన్ రోడ్డులోని పాత ఇనుప దుకాణం వద్దకు ఒక వ్యక్తి కొన్ని విగ్రహాలు అమ్మడానికి తీసుకొచ్చాడు. దుకాణం యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతనిని అజ్జరం కాలనీకి చెందిన శీలం ప్రభుదాసుగా గుర్తించారు. పాలంగి సమీపంలోని రోడ్డు పక్కనే పంచలోహ విగ్రహాలను దాచినట్లు నిందితుడు ఇచ్చిన సమాచారంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకు గురైన పంచలోహ విగ్రహాలను త్వరితగతిన స్వాధీనం చేసుకుని కేసును ఛేదించిన పోలీసులను స్థానికులు, భక్తులు అభినందించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

నాన్నా.. పెద్దపులి వచ్చే..!


బోడిగూడెంలో పెద్దపులి ఉన్నట్లు పెట్టిన ఫేక్ ఫొటో

పోలవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా వైపు సంచరిస్తున్న పెద్దపులి ఆదివారం తెల్లవారేసరికి ఏలూరు జిల్లా పోలవరం మండలం బోడిగూడెంలో రెండు మేకలను చంపినట్లు ప్రచారం జరిగింది. దీంతో చుట్ట పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. విషయం తెలిసి అటవీశాఖ సిబ్బంది ఆ గ్రామానికి ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. ఈలోగా సామాజిక మాధ్యమంలో అదే గ్రామంలో ఓ ఇంటి వద్ద పెద్దపులి ఉన్నట్లు ఫొటో రావడంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ఇంటిని పరిశీలించారు. అక్కడ ఏమీ లేదు. పులి ఉన్నట్లు వింజరం గ్రామానికి చెందిన యువకుడు ఫేక్ ఫొటో పెట్టినట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. రేంజర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ప్రజలను భయాందోళనకు గురిచేసిన యువకుడిని పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయమై అటవీ శాఖాధికారి ఎస్కే. వలీ మాట్లాడుతూ.. పెద్దపులి విషయంలో ఫేక్ ప్రచారం చేయొద్దని ముందు నుంచి అందర్ని హెచ్చరిస్తున్నామన్నారు. వినకుండా సదరు యువకుడు ఫేక్ ఫొటోతో ప్రజలను భయాందోళనకు గురిచేశాడన్నారు. అందుకే అతడిని పోలీసులకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పెద్దపులి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తిరుగుతుందని, ఆ ప్రాంత అటవీ శాఖాధికారులు దాని జాడలు పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

ఆటల్లో అదరగొట్టిన బ్యాంకు ఉద్యోగులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా భీమవరం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు స్పోర్ట్స్ మీట్‌ను ఆదివారం నిర్వహించారు. డీఎన్నార్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన క్రికెట్, బ్యాడ్మింటన్, చదరంగం, క్యారమ్ బోర్డు, మ్యూజికల్ ఛైర్స్ పోటీల్లో ఉద్యోగులతోపాటు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాంకు ప్రాంతీయ ముఖ్య అధికారి మన్యం, డిప్యూటీ ముఖ్య అధికారులు సత్యనారాయణ, వెంకన్నబాబు, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, ఆయా ప్రాంతాల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. క్రికెట్‌లో పాలకొల్లు ప్రథమ, భీమవరం ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. మిగిలిన క్రీడా విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు.

కలలన్నీ.. కల్లలై..

● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● వివాహమైన ఏడాదిలోనే ఘటన

తణుకు, పెరవలి, న్యూస్‌టుడే: ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. సహధర్మచారిణితో ఆనందంగా జీవిస్తున్నాడు. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. ఇంతలోనే విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కాపా కార్తిక్ (24) దుర్మరణం పాలయ్యాడు. తణుకు గ్రామీణ ఇన్‌ఛార్జి ఎస్సై జానా సతీశ్ కథనం మేరకు.. కార్తిక్ ప్రేమ వివాహం అనంతరం తన భార్యను నర్సింగ్ చదివిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ మినీ వ్యాను తేతలి కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా.. తాడేపల్లిగూడెం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న కార్తిక్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తిక్ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు నుంచి జారిపడి మృతి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాదంపూడి, తాడేపల్లిగూడెం మధ్య ఆదివారం జరిగిందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై ఎ.అప్పారావు తెలిపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని వివరించారు. అతని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని అంచనా. వివరాలు తెలిసినవారు ఈ కింది 94906 17090, 80191 57528 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ప్రియురాలిపై అమానుష దాడి

ఏలూరు ఆర్ఆర్ పేట, న్యూస్‌టుడే: ప్రియురాలు తనను దూరం పెట్టిందన్న కక్షతో దారుణానికి పాల్పడ్డాడో ఉన్మాది. ఆమెపై అమానుష దాడికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉంగుటూరుకు చెందిన వివాహితకు అదే గ్రామానికి చెందిన కొరాడ సురేశ్‌కు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల వివాహిత సురేశ్‌ను దూరం పెట్టింది. మరో వ్యక్తితో చనువుగా మెలుగుతోందన్న అనుమానం.. తనను కాదనుకుందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గత నెల 31న వివాహితను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాచుగుంట శివారు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కోళ్లను కాల్చేందుకు వినియోగించే సిలిండర్, ఇతర పరికరాలను సిద్ధం చేసుకున్నాడు. ప్రియురాలిని చెట్టుకు కట్టేసి.. కాల్చి గాయపరిచాడు. తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లు, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కార్మిక, కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చల్లబోయిన రంగారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజా రామ్మోహన్‌రాయ్ మాట్లాడుతూ బీవీ జీ రామ్‌జీ పథకం గొప్పదంటూ నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. నాయకులు సుబ్రహ్మణ్యం, దండు శ్రీనివాసరాజు, మహంకాళిరావు, బి.వాసుదేవరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చినకాపవరం కాలువ

రబీలో వంతుల విధానం అమలు

నిడమర్రు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఆదివారం నుంచి రబీ సాగు వంతుల విధానం ప్రారంభమైంది. ఏ కాలువ పరిధిలో ఎన్ని ఎకరాల విస్తీర్ణముంది? ఎన్ని రోజులు వంతుల విధానం అమలు చేయాలన్న అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. తదనుగుణంగా మార్చి నెలాఖరు వరకు వంతుల విధానం అమలు చేయనున్నారు. ఉండి కాలువ ఆయకట్టు పరిధిలో గణపవరం, ఉండి, పాలకోడేరు, కాళ్ల, భీమవరం మండలాల్లో 41,151 ఎకరాలు; వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరు పరిధిలో పెంటపాడు, గణపవరం, నిడమర్రు, ఆకివీడు, కాళ్ల మండలాల్లో 33,962 ఎకరాల్లో రబీ సాగవుతోంది. రైతులు వంతుల వారీ విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.ల్లో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -143 రిటైల్ ధర 170 చికెన్ విత్ స్కిన్ - 247 చికెన్ స్కిన్‌లెస్ - 281.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 162, 171, 182 చికెన్ విత్ స్కిన్ - 314 చికెన్ స్కిన్‌లెస్ - 324.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) Ph: 81422 92071.

REAL ESTATE

PLOT FOR SALE

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

JOBS

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్‌ను చూసుకొనుటకు పర్సర్స్/నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.67 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

భీమవరం

●భీమవరం ●ఉండి

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఎస్సీబోసుకాలనీ(కాళ్ల), న్యూస్‌టుడే: 33కేవీ ఉప కేంద్రం పరిధిలో 11కేవీ లైన్లు మరమ్మతుల నిమిత్తం సోమవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేశ్వరరావు ఆదివారం రాత్రి తెలిపారు. కాళ్ల మండలం ఎస్సీ బోసుకాలనీ, పల్లిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు.

మత్తుతో జీవితాలు చిత్తు

ఆకివీడు, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల మాఫియాను అంతం చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆదివారం ఆకివీడులో ద్విచక్రవాహనాల ప్రదర్శన నిర్వహించారు. గంజాయి ముఠాలపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, గేదెల ధనుష్, డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, సతీష్, సుబ్బారావు, రవి పాల్గొన్నారు.

దత్తక్షేత్రంలో విశేష పూజలు

ఆకివీడు, న్యూస్‌టుడే: దత్తక్షేత్రంలో ఆదివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు, హోమాలు చేశారు. జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు కె.కృష్ణమూర్తి, ఎన్.సీతారామయ్య తదితరుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

హోమానికి నమస్కరిస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	భీమవరం గునుపూడి: 80085 74474
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

వీరవాసరం, న్యూస్‌టుడే: ? నవుడూరు సాయిబాబా గుడి వీధి, ఎస్సీ కాలనీ మురుగు డ్రెయిన్లలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారుదల స్తంభించింది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. **- వెంకటరమణ**

✔ వ్యర్థాలు తొలగింపజేస్తాం
- ఎం. పెద్దిరాజు, పంచాయతీ కార్యదర్శి, నవుడూరు

? మత్స్యపురి చినపేటలో కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడంలేదు. **- రాజు**

✔ మరమ్మతులు చేయిస్తాను. **- కల్యాణి, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి, మత్స్యపురి**

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? రెండో పట్టణంలోని బలుసుమూడి అంతర్గత డ్రెయిన్లను శుభ్రం చేయడం లేదు, దుర్వాసన భరించలేకపోతున్నాం. **- లక్ష్మణ్, ప్రైవేటు ఉద్యోగి**

✔ డ్రెయిన్లు శుభ్రం చేయించి బ్లీచింగ్ జల్లిస్తాం. **- పి.శ్రీనివాసరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? పారిశ్రామికవాడలో చెత్త గుట్టలు తీయడం లేదు **- రాము, స్థానికుడు**

✔ చెత్త తొలగింపజేయిస్తాం.
- సూర్యనారాయణరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆకివీడు, న్యూస్‌టుడే: ? ప్రధాన రహదారి వెంబడి ఉన్న డ్రెయినేజీలో ఆటంకాలు పెరిగిపోవడంతో మురుగు పారడం కావడం లేదు.
- సుబ్బారావు, స్థానికుడు

✔ ఆటంకాలను తొలగించేలా, మురుగు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటాం. **- సాకిత్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

వీరవాసరం, న్యూస్‌టుడే: మేమున్నాం.. మీకు తోడుగాలో జనవరి 23న 'ఈనాడు'లో వచ్చిన వార్తకు పంచాయతీ కార్యదర్శి అలివేలు మంగతాయారు స్పందించి మార్కెట్లో వ్యర్థాల తొలగింపు పనులు చేయించారు.

నిత్యం బిక్కుబిక్కు.. అవే దిక్కు

పట్టించుకోని పాలకులు, అధికారులు

సొంత భవనాలకు నోచుకోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు

ఇది భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం. బ్రిటిష్ కాలం నాటి ఈ భవనం 15 ఏళ్ల కిందటే శిథిలావస్థకు చేరింది. తొమ్మిదేళ్ల కిందట వానాకాలంలో ఓ రాత్రి వేళ పైకప్పు సగ భాగం కూలిపోయింది. అప్పటికప్పుడు రేకు అమర్చారు. ఇక్కడ రోజుకి కనీసం 20 గరిష్ఠంగా 60 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. నెలకు సుమారు రూ.8 కోట్లు, ఏడాదికి రూ.90 కోట్ల పైబడి ఆదాయం వస్తోంది. తక్కువగా లెక్కించినా నిత్యం 500 మందికి పైగా ప్రజలు వస్తుంటారు. కీలకమైన ఈ కార్యాలయానికి సొంత భవనం సమకూరడం లేదు.

న్యూస్‌టుడే, భీమవరం అర్బన్, ఉండి

భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం జిల్లాలోనే ఆ శాఖకు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. ఉండి కార్యాలయం ఆ నియోజకవర్గంలో అత్యంత కీలకమైంది. ఈ రెండు కార్యాలయాలను సమస్యలు వెంటాడుతున్నా పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పాత భవనాల్లోనే ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని క్రయవిక్రయదారులు భయాందోళన చెందుతున్నారు. కూటమి పాలనలో అయినా కొత్త భవనాలు సమకూరాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై భీమవరం సబ్‌రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి, ఉండి ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ సురేశ్ వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా భవనాల దుస్థితి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కొత్త భవనాల అవసరాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు.

ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఉండి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవనం సైతం దయనీయంగా మారింది. దీని ద్వారా ఏడాదికి రూ.15 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. రోజుకి 10-15 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రహదారి కంటే పల్లంగా ఉండడంతో వానొచ్చినప్పుడు కార్యాలయంలోకి నీరు చేరి ఉద్యోగులు, క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు.

పైకప్పు కింద భాగంలో ఏర్పాటు చేసుకున్న బరకం

కనులపండువగా కల్యాణోత్సవం

ఉణుదుర్రు (ఉండి), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని గ్రామంలో కేశవస్వామి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ వాసాభక్తుల రామభద్రరావు, గ్రామ ప్రముఖులు తొలుత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రముఖులు పాల్గొన్నారు. ఉండిలో సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీరాధా మదన మోహనస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

సోమేశ్వరుడికి పుష్పాలంకరణ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో స్వామికి ఆదివారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామిని విభూతి వర్ణం, వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. రాత్రి చమురు దీపాలంకరణ, సహస్ర నామ పూజలు, ధూప సేవ చేసినట్లు ఆలయాధికారి తెలిపారు.

గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకున్న భక్తులు.. తోలేరు (వీరవాసరం), న్యూస్‌టుడే: తోలేరు ఉత్తరపాలెం గ్రామ దేవత పోలేరమ్మ జాతర సందర్భంగా ఆదివారం అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నేత్రపర్వంగా వేంకన్న గరుడోత్సవం.. భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా జువ్వలపాలెం రోడ్డు, డీజీఆర్ సత్రం అనుబంధ సంస్థ పద్మావతీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఆదివారం రాత్రి గరుడోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం స్వామివార్లకు విశేష అలంకరణ, సహస్రనామ పూజలు చేశారు. రాత్రికి స్వామివార్ల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. సత్రం వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ మంతెన రామ్‌కుమార్‌రాజు, ఈవో ఎం.సత్యనారాయణ రాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో బల్లల పూజలు.. భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే : ప్రాచీన సంప్రదాయాల్లో రజకులు తమ పూర్వీకుల నాటి నుంచి చేస్తున్న బల్లల పూజలు నేటితరం కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఏటా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు రజక కులవృత్తిని నిలిపివేసి తిరిగి గంగానమ్మకు మొక్కులు చెల్లించి పనులకు శ్రీకారం చేస్తారని రజక సంఘ పెద్దలు ఆదివారం తెలిపారు. 18వ వార్డులోని పేరంటాలమ్మ చెరువు వద్ద బల్లలకు పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 121 ఏళ్లుగా తమ కుటుంబ పెద్దలు నిర్వహించే సంప్రదాయ పూజలు తాము కొనసాగిస్తున్నామని ఆదిలక్ష్మి రజక సంఘం ప్రతినిధులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దొమ్మటి సుబ్బయ్య, ఆదిత్య బాబి పాల్గొన్నారు.

చురుగ్గా తితిదే కల్యాణ మండపం పనులు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ ఎదుట అధునాతన సదుపాయాలతో తితిదే కల్యాణ మండపం సిద్ధమవుతోంది. పట్టణంలో కల్యాణ మండపాలు లేని రోజుల్లో ఇక్కడ తితిదే ఆధ్వర్యంలో విశాల ప్రాంగణంలో భవనాన్ని నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీన్ని వినియోగించుకునేవారు. కాలక్రమంలో మండపం శిథిలస్థితికి చేరడంతో భవనం నిరుపయోగంగా మారింది. కొన్నేళ్ల తరువాత సుమారు రూ.3.5 కోట్లతో మూడు అంతస్తుల్లో సెంట్రల్ ఏసీ సౌకర్యంతో నిర్మాణం పూర్తి చేసినా సామగ్రి లేకపోవడంతో రెండేళ్లుగా అలంకార ప్రాయంగా మారింది. ఇటీవల భవనంలో వసతి ఏర్పాట్ల నిమిత్తం కుర్చీలు, స్టీల్ టేబుళ్ల ఇతర ఉపకరణాలు రావడంతో భవన ప్రారంభానికి చురుకుగా పనులు చేపట్టారు. ఈ విషయమై తితిదే ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న చిన్న పనులు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నామన్నారు. సుమారు నెలరోజుల్లో భవనం ప్రారంభించి అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు.

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

కాళ్ల, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మండా సూరిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కాళ్ల కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టరును కార్మికులతో కలిసి విడుదల చేశారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం దారుణమని మండిపడ్డారు.

ఆకివీడు, న్యూస్‌టుడే: కార్మికులు, కర్షకుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 12న చేపట్టబోయే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కె.తవిటినాయుడు, ధనరాజు, రవితేజ, పెద్దిరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అక్కరకు రాక.. అవస్థలు తీరక

ఉండి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో అరకొర వసతులతో ఉండిలో నిర్మించిన జలవనరులశాఖ సబ్ డివిజన్ కార్యాలయ నూతన భవనం ఈ నాటికీ అక్కరకు రాకుండా పోయింది. పాత భవనంపై ఉన్న పైకప్పు తొలగించి ఆ స్థానంలో రేకులతో షెడ్డు నిర్మించారు. ఆ ప్రాంతంలో డీఈఈతో పాటు ఇతర కార్యాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రైతులతో ప్రత్యేక సమావేశాలు.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సందర్శన సమయాల్లో అవసరమైన సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త భవనంలో విద్యుదీకరణ, ఫ్లోరింగ్, మంచినీరు, డ్రెయినేజీ, మరుగుదొడ్ల తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. దీంతో సంవత్సరాల తరబడి ఇది నిరుపయోగంగా ఉండిపోయింది. కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. జలవనరులశాఖ ఉండి డీఈఈ సత్యనారాయణమూర్తి స్పందిస్తూ అవసరమైన ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు.



మలుపులు.. ప్రమాదాలకు పిలుపులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు నుంచి అజ్జమూరు మీదుగా కుప్పనపూడి, కాళ్ల వెళ్లే రహదారిలో పలు చోట్ల ఉన్న మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా అజ్జమూరు గ్రామ పరిధిలో నాలుగు ప్రాంతాల్లోను, కుప్పనపూడి పరిధిలో మూడు చోట్ల మలుపుల వద్ద రహదారి మరింత ఇరుగ్గా ఉంది. ఆయా ప్రాంతాల్లో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. మలుపుల వద్ద ఆక్రమణలు తొలగించి రహదారిని వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

దశాబ్దాల సమస్యకు త్వరలో విముక్తి

వాండ్రం (ఉండి), న్యూస్‌టుడే: వాండ్రం గ్రామ పరిధిలోని రామాపురం ప్రాంతాన్ని సుమారు మూడున్నర దశాబ్దాల నుంచి వెంటాడుతున్న మురుగునీటి సమస్యకు ఎట్టకేలకు విముక్తి లభిస్తోంది. వర్షం కురిస్తే చాలు ముంపునీట చిక్కే రామాపురంలోని ఎస్సీ కాలనీ ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ ద్వారా రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకెళ్లారు. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన పారిశ్రామికవేత్త కె.ఆనంద్ భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి అయ్యే రూ.6.50 లక్షల మొత్తాన్ని తానిస్తానని ముందుకొచ్చారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. పనులు మొదలవడంతో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన వివరించారు.

పనులు పరిశీలిస్తున్న దాసరి వెంకటకృష్ణ

గోదారిలో నడిచేలా..!

పోలవరం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని వచ్చే వేలాది మంది భక్తులు గోదావరిపై రాకపోకలకు వీలుగా పట్టిసీమ వద్ద అవతల ఒడ్డు నుంచి కొంత వరకు ఇసుకతో ప్లాట్‌ఫారం నిర్మించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్నేళ్లుగా నది ప్రవాహం తీరు మారడంతో ఏటా పట్టిసీమ వద్ద జరిగే మహాశివరాత్రి ఉత్సవాల కోసం ఇసుకతో ప్లాట్‌ఫారం నిర్మించి దానికి ఆరు పంట్లు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ చేసే పడవకు పైపులు అమర్చి ఇసుకను గుట్టగా వేస్తున్నారు. దానికి ఇరువైపులా తడికలు కట్టి బస్తాలతో ఇసుక జారిపోకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి 16 వరకు జరిగే ఉత్సవాల కోసం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.



మహాలక్ష్మిని సత్కరిస్తున్న పెద్దలు, స్థానికులు

దిల్లీ స్థాయిలో పురస్కారం.. అభినందనీయం

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ మహాలక్ష్మి దిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకోవడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. భీమవరం మండలం రాయలంలో స్థానిక పెద్దలు ఆదివారం రాత్రి ఆమెకు సత్కార సభ నిర్వహించారు. స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆదర్శవంతంగా నిర్వహించినందుకు ఆమె అవార్డు అందుకోవడం మన ప్రాంతానికెంతో గర్వకారణమన్నారు. అవార్డుకి రాష్ట్రం నుంచి ఎంపికైన ఐదుగురిలో మహాలక్ష్మి ఒకరు కావడం సంతోషదాయకమన్నారు. స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

యనమదుర్రు కాలువ గట్టుపై ఇళ్ల తొలగింపు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని 29, 30వ వార్డుల ప్రాంతంలో యనమదుర్రు కాలువగట్టున అనధికారికంగా ఉన్న ఇళ్ల తొలగింపుపై స్థానికులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెళ్లి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కొన్ని ఇళ్లను వారం రోజుల కిందటి నుంచి స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. మిగిలినవాటిలో కొన్నింటిని ఆందోళన తర్వాత తొలగించాక మున్సిపల్ సిబ్బంది వెళ్లి అక్కడి వ్యర్థాలను తొలగించారు.

కొత్త చట్టాన్ని రద్దు చేయాలి

పాలకోడేరు, న్యూస్‌టుడే: పేదలకు ఉపాధి హామీ లేకుండా చేసిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ డిమాండ్ చేశారు. ఆదివారం పెన్నాడలో ఉపాధి హామీ కూలీలతో కలిసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి చూపుతూ కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని మార్చడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆశ్రయ తదితరులు పాల్గొన్నారు.

యోగాపై అవగాహన

నేలపోగుల (వీరవాసరం), న్యూస్‌టుడే: నందమూరుగరువు కపిల మహర్షి యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నేలపోగులలో యోగాపై అవగాహన శిబిరం నిర్వహించారు. యోగా గురువు కొప్పినీడి పాండు రంగారావు మాట్లాడుతూ యోగా శిక్షణ ద్వారా నాడీ మండల వ్యవస్థలో రక్త ప్రసరణ మెరుగై ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయన్నారు.

కుట్టు మిషన్లు, రిక్షాల పంపిణీ

ఆకివీడు, న్యూస్‌టుడే: లయన్స్ రీజినల్ సమావేశాన్ని ఆదివారం ఆకివీడు అయిభీమవరం రోడ్డులోని వీ-కన్వెన్షన్ భవనంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్‌ల ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. ఉత్తమ సేవలు చేసిన క్లబ్ ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు, మహిళలకు రూ.10 లక్షలు విలువ చేసే మూడు చక్రాల రిక్షాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ పాపారావు నాయుడు, ప్రాంతీయ ఛైర్మన్ వీవీ కృష్ణరాజు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

రంగులతో ఏమారుస్తారు.. ఆపదలో ఏం చేస్తారు?

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. 165 జాతీయ రహదారిపై గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పంజావేమవరం గ్రామానికి చెందిన పంజా వెంకటరామయ్య తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసినా సుమారు 30 నిమిషాల వరకూ రాకపోవడంతో అటుగా వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని భీమవరంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించక పోవడంతో బాధితుడి మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భీమవరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

మరమ్మతులు చేసి అందుబాటులో ఉంచిన 108 వాహనం

కొత్తదాన్ని తరలించి.. వీరవాసరం మండలంలో 108 సేవలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. గత నాలుగు నెలల క్రితం వరకూ ఇక్కడ ఉన్న 108 వాహన మాటిమాటికీ మరమ్మతులకు గురయ్యేది. దీనిపై 'ఈనాడు'లో పలుమార్లు ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి నాలుగు నెలల క్రితం కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏమైందో తెలియదు రెండు రోజుల క్రితం ఆ కొత్త వాహనాన్ని మరో మండలానికి పంపినట్లు సమాచారం. దాని స్థానంలో ఒక పాత వాహనానికి రంగులు వేసి వీరవాసరం పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కళాకారులకు ప్రోత్సాహం సామాజిక బాధ్యత

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: కళాకారులను ప్రోత్సహించడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో వాపా బాపు ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక లయన్స్ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలకొల్లులో ఇలాంటి ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అకాడమీ చేస్తున్న కృషికి తన వంతు సాయంగా రూ.10 వేలు అందించారు. అనంతరం పలువురు కళాకారులను సత్కరించారు. అకాడమీ వ్యవస్థాపకుడు డి.రామకృష్ణారావు, కొమ్ముల మురళీకృష్ణ, కడలి శ్రీనివాస్, వాకలపూడి రవికుమార్, జి.నాగవెంకట కృష్ణారావు, ముచ్చర్ల రామారావు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ● తొలుత అకాడమీ ఆధ్వర్యంలో దక్షిణ భారత చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని 'అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అంశంపై అప్పటికప్పుడు చిత్రాలు గీశారు.

'అంబటిని కఠినంగా శిక్షించాలి'

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ భీమవరంలో తెదేపా శ్రేణులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అంబటి జైలులో ఉన్నట్లు, అతడ్ని గొలుసులతో బంధించినట్లుగా ఉన్న చిత్రపటాలను ప్రదర్శించి ఉరి తీశారు. తెదేపా రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడారు. వైకాపా అధికారం కోల్పోయాక అంబటికి మతిభ్రమించిందని.. అందుకే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద నినదించారు. అనంతరం సీఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు మెరగాని నారాయణమ్మ, మెంటే గోపి, ఎద్దు ఏసుపాదం, మాదాసు కనకదుర్గ, షబీనా, ఎండీ నౌషాద్, పాలా శ్రీరామదాస్, గొలగాని రమేష్, గంధం రాధ, నీలాద్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



వీరవాసరం ఎస్సై ఎం.రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు అందజేస్తున్న తెదేపా నాయకులు

గొల్లలకోడేరు(పాలకోడేరు), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను కఠినంగా శిక్షించాలని గొల్లలకోడేరు తెదేపా నాయకులు డిమాండు చేశారు. వైకాపా నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఉండి ఏఎంసీ డైరెక్టర్, పార్టీ అధ్యక్షుడు కమ్మిల రాంబాబు, నాని తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు.. వీరవాసరం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెదేపా నాయకులు తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం వీరవాసరం పోలీసు స్టేషన్‌లో ఎస్సై ఎం.రాజ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి రాజద్రోహం కేసు నమోదు చేయాలని మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్ కోరారు. నాయకులు పీతల సుబ్రహ్మణ్యం, కముజు హరిబాబు, మృత్యుంజయ, పెద్దబ్బాయి పాల్గొన్నారు.

నిరీక్షించి.. నీరసించి

రైల్వే గేటు వద్ద ప్రయాణికుల పాట్లు

ఉండి, న్యూస్‌టుడే: ఉండిలో రైల్వే పైవంతెన (ఆర్వోబీ) పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో 165 జాతీయ రహదారిపై భీమవరం-ఆకివీడు మధ్య వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భీమవరం-కలిదిండి రాష్ట్రీయ రహదారిలో కోపల్లెలో కొత్తగా నాలుగు లైన్ల వంతెన నిర్మాణం కోసం పెదఅమిరం-జువ్వలపాలెం మధ్య వాహనాలన్నింటినీ ఉండి మీదుగా జాతీయ రహదారిపైకి మళ్లిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయి.

స్తంభించిన ట్రాఫిక్

గేటు పడితే గండమే .. ఉండిలో రైల్వే గేటు పడితే జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులు నానా యాతన పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆర్వోబీ పనులు కీలక దశకు చేరాయి. మరో వారం పదిరోజుల్లో ఇక్కడ సింగిల్ లైన్‌లో వాహనాల రాకపోకలు సాగించేలా కార్యాచరణ సిద్ధమవుతోందని అధికారులు చెబుతున్నారు. అదే మొదలైతే గేటు వద్ద ఎదురవుతున్న ఇబ్బందులు మరింతగా పెరిగే ప్రమాదముందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు.

బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం హర్షణీయం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అమరావతిలో జ్యోతిరావు పులే స్మృతి వనం నిర్మిస్తామని కూటమి ప్రకటించడం హర్షణీయమని నేషనల్ బీసీ సమాఖ్య, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరమామిడి గంగారాం తెలిపారు. పులే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు గతంలో ఇచ్చామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం 30 అడుగుల కాంస్య విగ్రహంతోపాటు పులే స్మృతివనం, అనుబంధంగా బీసీలకు సంబంధించిన కార్యాలయాలు, సమావేశ ప్రాంగణాలు, వినోద కేంద్రాలు, స్టడీ సర్కిల్ ఒకేచోట చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షుడు గుత్తుల తులసిగిరి, ఉపాధ్యక్షుడు మోపాటి బాలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొంగ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమ్మోజు కన్నబాబు తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు.

నూతన కమిటీ ఎన్నిక

కాళ్ల న్యూస్‌టుడే: కాళ్ల మండలం భవన నిర్మాణ కార్మికుల సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షులుగా పసుపులేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చిత్తజల్లు గిరిబాబు, కార్యదర్శిగా పోతుల మధు, గౌరవ అధ్యక్షులుగా చిత్తజల్లు రాంబాబు, కమిటీ సభ్యులుగా మాదాసు బాబి, షేక్ నాగూర్, మాణిక్యాలను ఎన్నుకున్నారు.

మహారాజశ్రీ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జంగారెడ్డిగూడెం వారి కోర్టులో
OS No. 151/2024

Between :
1) వామిశెట్టి గంగాధర్
2) పిల్లి వెంకటేశ్వరరావు- వాదులు
మరియు
పులపాకల ధనలక్ష్మి వగైరాలు -ప్రతివాదులు
To
D4) పులపాకల వెంకట రాకేష్ S/o. లేటు లక్ష్మీనారాయణ, హిందూ, వయస్సు 37 సం. ఎంప్లాయి, ప్లాటు నెం. 505, బ్యాంకు కాలనీ, భీమవరం.

ప్రకటన
పై నెంబర్ దావా గ్రంథములో 4వ ప్రతివాది అయిన పులపాకల వెంకట రాకేష్ గారికి శ్రీ కోర్టువారు ఎన్నిసార్లు నోటీసులు పంపినను అమలు జరగనందున పై దావా గ్రంథములో 4వ ప్రతివాది యొక్క హాజరు నిమిత్తం శ్రీ కోర్టు వారు ది.26-2-2026 తేదీకు వాయిదా వేసినారు. కావున పై దావా గ్రంథములో 4వ ప్రతివాదికి ఏమైనా ఆక్షేపణలున్న యెడల పై కోర్టులో ది.26-2-2026 తేదీ ఉ.10.30 ని॥లగాయితూ స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని హాజరై తెలియజేసుకోవలెను. లేనియెడల పై గ్రంథమును శ్రీ కోర్టువారు పరోక్ష మందు తీర్మానించుదురని యీ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.
శ్రీ కోర్టువారి అనుమతితో
సిహెచ్. వెంకటేశ్వరరావు
రాజమండ్రి పిటీషనర్ తరుపు అడ్వకేట్
31-1-2026 రాజమండ్రి

మహారాజశ్రీ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జంగారెడ్డిగూడెం వారి కోర్టులో
I.A.No. 1148/2024
OS No. 151/2024

Between :
1) వామిశెట్టి గంగాధర్
2) పిల్లి వెంకటేశ్వరరావు-పిటీషనర్లు/వాదులు
మరియు
పులపాకల ధనలక్ష్మి వగైరాలు
-రెస్పాండెంట్లు/ప్రతివాదులు
To
R4) పులపాకల వెంకట రాకేష్ S/o. లేటు లక్ష్మీనారాయణ, హిందూ, వయస్సు 37 సం. ఎంప్లాయి, ప్లాటు నెం. 505, బ్యాంకు కాలనీ, భీమవరం.

ప్రకటన
పై నెంబర్ దావా గ్రంథములో రెస్పాండెంట్లపై 1వ పిటీషనరుకు favour గా Ad-Interim Injunction ఉత్తర్వులు కోరుతూ పిటీషనర్లు దాఖలు చేసిన పిటీషను I.A. No. 1148/2024 లో 4వ రెస్పాండెంటు వెంకట రాకేష్ గారికి శ్రీ కోర్టువారు ఎన్నిసార్లు నోటీసులు పంపినను అమలు జరగనందున పై I.A.No. 1148/2024 పిటీషనులో 4వ రెస్పాండెంటు హాజరు నిమిత్తం శ్రీ కోర్టు వారు ది.26-2-2026 తేదీకు వాయిదా వేసినారు. కావున పై I.A.No.1148/2024 పిటీషనులో 4వ రెస్పాండెంటుకు ఏమైనా ఆక్షేపణలున్న యెడల పై కోర్టులో ది.26-2-2026 తేదీ ఉ.10.30 ని॥లగాయితు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని హాజరై తెలియజేసుకోవలెను. లేనియెడల 4వ రెస్పాండెంటు పరోక్ష మందు I.A.No.1148/2024 పిటీషన్ను శ్రీ కోర్టువారు తీర్మానించుదురని యీ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.
శ్రీ కోర్టువారి అనుమతితో
సిహెచ్. వెంకటేశ్వరరావు
రాజమండ్రి పిటీషనర్ తరుపు అడ్వకేట్
31-1-2026 రాజమండ్రి

(c) eenadu

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

గోదావరి మాతకు పంచ హారతులు

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతంలో వశిష్ఠ గోదావరి తీరాన ఆదివారం రాత్రి హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హారతి వేడుక నిర్వహించారు. సమితి సభ్యులు, పండితులు గోదావరి మాతకు పూజలు చేసి పంచ హారతులు ఇచ్చారు.

పంటు రేవులో కొనసాగిన రద్దీ

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాల్లో చివరి రోజున పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లే భక్తులతో నరసాపురంలో పంటు రేవు ఆదివారం కిటకిటలాడింది. తెల్లవారు జాము 4 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రయాణికుల రద్దీ కొనసాగింది.

శాస్త్రోక్తంగా చండీ హోమం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా స్థానిక నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.

జుత్తిగమ్మ ఆలయంలో..

పెనుమంట్ర, న్యూస్‌టుడే: జుత్తిగ గ్రామ దేవత జుత్తిగమ్మ ఆలయంలో ఆదివారం పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, మృత్యుంజయ, చండీ హోమాలు నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో హోమాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచి తమనంపూడి వీర్రెడ్డి తెలిపారు.

మురుగు.. ముంచేస్తోంది!

డ్రెయిన్లలో అవరోధాలే కారణం

నరసాపురం గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: డెల్టాకు శివారున ఉన్న నరసాపురం నియోజకవర్గ పరిధిలో మురుగు కాలువలు గత కొన్నేళ్లుగా ప్రక్షాళనకు నోచుకోలేదు. ప్రస్తుతం వాటి నిండా పూడికతో పాటు కిక్కిస, తూడు పేరుకుపోయాయి. కొన్ని చోట్ల డ్రెయిన్లకు అనుసంధానమైన పైపు కల్వర్టులు ధ్వంసమై చేల్లో నీరు బయటకు వెళ్లడం లేదు. ముంపు సమస్యతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పలు గ్రామాల్లో అన్నదాతలు గత కొన్నేళ్లుగా సాగు విరామం పాటిస్తున్నారు. ఈ రబీలోనైనా సాగు చేపడదామని ముందుకు వస్తున్న వారు రూ.వేలు వెచ్చించి చేల్లో అదనపు నీటిని ఆయిల్ ఇంజిన్లతో బయటకు తోడిస్తున్నారు. పలు గ్రామాల్లో రబీలోనూ నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రక్షాళనకు నోచుకోక..

మొగల్తూరు మండలంలో ముత్యాలపల్లి నుంచి నరసాపురం మండలంలో రాజుల్లంక వరకు ఉన్న దర్భరేవు డ్రెయిను ప్రక్షాళనకు నోచుకోలేదు. ఈ కాలువపై గతంలో నిర్మించిన పైపు కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కిక్కిస విపరీతంగా పెరిగింది. దీని ప్రభావంతో చేల్లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేదు. కొత్తకాయలతిప్ప సమీపాన పైపు కల్వర్టు పూర్తిగా పూడిపోగా.. అక్కడ వంతెన నిర్మించాలని రైతులు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

● నరసాపురం మండలం చిట్టవరం వద్ద నాట్లు వేసిన చేలలో నిలిచిన అదనపు నీటిని రైతులు ఇలా ఇంజిన్లతో బయటకు మళ్లిస్తున్నారు. చిట్టవరం, కొత్త నవరసపురం, గొంది గ్రామాల్లో సుమారు 1800 ఎకరాల ఆయకట్టులో మురుగును మళ్లించే జమ్ముకోడు కాలువ పూడిపోయింది. దీంతో ఈ ప్రాంతాల్లో మురుగు బయటకు వెళ్లకపోవడంతో ప్రతి సీజన్లోనూ రైతులకు అవస్థలు తప్పడం లేదు. రుస్తుంబాద, నత్తలావ, దర్భరేవు, ఎల్బీచర్ల డ్రెయిన్లను అనుకుని ఉన్న గ్రామాల్లో నేటికీ ముంపు నీరు లాగకపోవడంతో కొన్ని చోట్ల రైతులు పొలాలను నాట్లు వేయకుండా వదిలేశారు.

● నరసాపురం మండలంలో భగ్గేశ్వరం- మొగల్తూరు డ్రెయిన్ పరిధిలో సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం పెదలంక, మల్లవరం గ్రామాల్లో కొన్ని పొలాలు నేటికీ ముంపులోనే ఉన్నాయి. దీంతో రబీ సాగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వానికి నివేదించాం:

డ్రెయిన్ల సమస్యపై ఆశాఖ డీఈ చలమలశెట్టి మురళీకృష్ణ స్పందిస్తూ.. నియోజకవర్గంలో ఏడు కాలువల పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించామన్నారు. నిధులు మంజూరు కాగానే కాలువల ప్రక్షాళనకు చర్యలు చేపడతామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	: 80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు	: 80085 74510	వాసవీ పెనుగొండ:	80085 74469
పోడూరు	: 90631 44741	పెనుమంట్ర:	91212 29087

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: ? నగరేశ్వర కాలనీ చివరి వీధిలో పంచాయతీ కుళాయి లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. - పి.కిశోర్, వాసవీ పెనుగొండ

✔చర్యలు చేపడతాం. -టి.కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ? మురుగు కాలువ వద్ద చర్చి సమీపాన ఉన్న మలుపులో విద్యుత్తు స్తంభాన్ని పాదులు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. - కవురు సత్యనారాయణ, మల్లవరంపెదలంక

✔పాదులు తొలగిస్తాం. - కొల్లు సుధాకర్, విద్యుత్తు ఏఈ

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పొన్నపల్లి ప్రాంతంలో డ్రెయిన్లు వ్యర్థాలతో పూడిపోయి మురుగు నిలిచిపోతోంది. - ఎం శ్రీనివాసరావు, నరసాపురం

✔ డ్రెయిన్లను శుభ్రం చేయిస్తాం. - పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మొగల్తూరు, న్యూస్‌టుడే: ?ఏటిమొండి ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. - ఆంజనేయులు, పేరుపాలెం

✔చర్యలు తీసుకుంటాం. - ఎం.నవీన్‌కిరణ్, డిప్యూటీ ఎంపీడీవో

నరసాపురం, న్యూస్‌టుడే: ? దర్గా కూడలి ప్రాంతంలో రహదారి పక్కన చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. - ఫణీంద్ర, నరసాపురం

✔చెత్త తొలగించేందుకు చర్యలు చేపడతాం. - కృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

సూర్య భగవానుడికి అభిషేకాలు

పెనుమంట్ర, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా జుత్తిగ క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకామాక్షి మాతకు కుంకుమార్చనలు చేశారు

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎల్బీచర్లలో కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఎగ్జిబిషన్ ఏర్పాటుకు వేలం

ఆచంట, న్యూస్‌టుడే: మహా శివరాత్రి సందర్భంగా ఆచంట ఉమారామలింగేశ్వర ఆలయం వద్ద 1.40 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు వేలం నిర్వహించగా రూ.12.6 లక్షల ఆదాయం లభించినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు.

ప్రజలు తిరస్కరించినా.. గుణపాఠం నేర్వని వైకాపా

అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రదర్శనలు

మార్టేరు కూడలిలో నిరసన తెలుపుతున్న కూటమి శ్రేణులు

మార్టేరు, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినా వైకాపా నాయకులు గుణపాఠం నేర్వలేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖలను ఖండిస్తూ మార్టేరులో కూటమి శ్రేణులు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ర్యాలీ చేసి కూడలిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అంబటి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నరసాపురం పట్టణంలో..

రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

నరసాపురం, న్యూస్‌టుడే: దేశంలో శక్తివంతమైన నేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. అంబటి వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి, రామరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం అంబటి రాంబాబు మానసిక దౌర్భాగ్యానికి నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కళాకారులకు ప్రోత్సాహం సామాజిక బాధ్యత

చిత్రాలను తిలకిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: కళాకారులను ప్రోత్సహించడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో వాపా బాపు ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక లయన్స్ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలకొల్లులో ఇలాంటి ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అకాడమీ చేస్తున్న కృషికి తన వంతు సాయంగా రూ.10 వేలు అందించారు. అనంతరం పలువురు కళాకారులను సత్కరించారు. అకాడమీ వ్యవస్థాపకుడు డి.రామకృష్ణారావు, కొమ్ముల మురళీకృష్ణ, కడలి శ్రీనివాస్, వాకలపూడి రవికుమార్, జి.నాగవెంకట కృష్ణారావు, ముచ్చర్ల రామారావు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ● తొలుత అకాడమీ ఆధ్వర్యంలో దక్షిణ భారత చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని 'అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అంశంపై అప్పటికప్పుడు చిత్రాలు గీశారు.

బీచ్‌లో పర్యాటకుల సందడి

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెం సౌత్, కేపీపాలెంసౌత్ బీచ్‌లో ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు సముద్ర అలల్లో స్నానాలు చేసి సేదతీరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న యూటీఎఫ్ నాయకులు

ప్రతిభ వెలికితీసేందుకు పోటీ పరీక్షలు దోహదం

పోడూరు, న్యూస్‌టుడే: పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల్లో ప్రతిభ, అభ్యసన సామర్థ్యాలు వెలికి తీసేందుకు పోటీ పరీక్షలు దోహదం చేస్తాయని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ అన్నారు. పోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన ప్రతిభా పాటవ పరీక్ష ప్రశ్నాపత్రాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు. గత 25 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 5వ తరగతి విద్యార్థులకు కాంప్లెక్స్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కేతా నాగరాజు, కోతలి పెద్దిరాజు, నాయకులు అంగర రామభద్రం, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గంధం కుమారస్వామి రాజు, డి. క్షేమమూర్తి, ఖండవల్లి మంజుల, సీహెచ్ త్రినాథ్ పాల్గొన్నారు.

వణికిస్తున్న వంతెన!

పోడూరు, న్యూస్‌టుడే: పోడూరు మండలం వద్దిపర్రు వద్ద నక్కల మురుగు కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. దీనిపై రక్షణ గోడలు దెబ్బతిన్నారు. ఈ వంతెనను నిర్మించి వందేళ్లు దాటింది. ఆచంట, యలమంచిలి, పోడూరు మండలాల్లో పలు గ్రామాల్లో ప్రజల రాకపోకలకు, గోదావరి నుంచి ఇసుక, పొలాలు, చెరువుల నుంచి కొబ్బరి, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ మార్గమే ఆధారం కావడంతో రద్దీ ఎక్కువ. రక్షణ గోడలు విరిగిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా నేరుగా డ్రెయిన్‌లో పడిపోయే అవకాశం ఉంది. ఈ అంశంపై ఆర్‌అండ్‌బీ ఏఈ మూర్తి స్పందిస్తూ ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో శిథిల వంతెనలను పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు.

రూ.లక్షలు పోసి.. వృథాగా వదిలేసి!

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం దగ్గులూరులో గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.16 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రైతు సేవా కేంద్రం భవన నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. అప్పట్లో సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. ఇక్కడ దాదాపు 80 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కొద్ది మేర నిధులు వెచ్చిస్తే భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవచ్చని రైతులు చెబుతున్నారు. అసంపూర్తి భవనాల పరిస్థితిని మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఏవో రాజశేఖర్ తెలిపారు.

గట్టుపై.. గుట్టలుగా వ్యర్థాలు!

మల్లిపూడి గ్రామంలో సేకరించిన చెత్తను గోస్తనీ కాలువ గట్టు పక్కన ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్ద వేస్తున్నారు. చెత్త గుట్టలు పెరిగినప్పుడు వాటిని నెమ్మదిగా డ్రెయిన్‌లోకి నెట్టేస్తున్నారు. ఫలితంగా డ్రెయిన్ పూడిపోతోంది. మల్లిపూడితో పాటు పెనుమంట్రలోనూ ఈ సమస్య ఉంది. మార్టేరులో డంపింగ్ యార్డులోనూ చెత్త పేరుకుపోయి రహదారిపైకి చేరుతోంది. గతంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఈ అంశంపై ఈవోపీఆర్డీ రాంబాబు స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, పెనుమంట్ర

నేటి నుంచి ఆధార్ శిబిరాలు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలంలో సోమవారం నుంచి నిర్వహించే ప్రత్యేక ఆధార్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణమోహన్ కోరారు. ఈ నెల 2, 3 తేదీల్లో భీమలాపురం, కోడేరు, 4, 5, 6 తేదీల్లో వల్లూరు, కొడమంచిలి ఉన్నత పాఠశాలల్లో శిబిరాలు జరుగుతాయని వివరించారు.

నరసాపురం, పట్టణం, గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో పలు విద్యా సంస్థల్లో సోమవారం నుంచి ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో శ్రీసూర్య, గౌతమి, ఆదిత్య జూనియర్ కళాశాలల్లో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు, వైఎన్ కళాశాల, భాష్యం, శ్రీచైతన్య, జె సికిలె పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, నరసాపురం గ్రామీణ, మొగల్తూరు మండలాల్లోని గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్ణీత తేదీల్లో శిబిరాలు జరుగుతాయని తెలిపారు.

సాగునీటి వంతు ప్రారంభం

ఆచంట, న్యూస్‌టుడే: తొలి వంతు సాగునీటి సరఫరా ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ కెనల్ పరిధిలో సిద్ధాంతం నుంచి లక్ష్మీపాలెం లాకు వరకు 22,534 ఎకరాల ఆయకట్టుకు వచ్చే శనివారం వరకు సాగునీరందిస్తారు. నరసాపురం కాలువ ద్వారా 52,722 ఎకరాల ఆయకట్టుకు పెరవలి, కవిటం లాకుల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. రైతులు నీటిని వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ ఏఈ నరేశ్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా హరికిరణ్

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా కొరగంజి హరికిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హరికిరణ్ పేర్కొన్నారు.

మహిళపై అసభ్య ప్రవర్తన

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం పట్టణ పరిధి భూపతివారి వీధిలో ఓ వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతడిని అద్దె అడగడంతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఇంటి యజమానురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

శతాధిక వృద్ధురాలి మృతి

పెనుమంట్ర, న్యూస్‌టుడే: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువుకు చెందిన చింతపల్లి నాగమ్మ (105) శనివారం రాత్రి మృతి చెందారు. ఈమెకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈమె భర్త శ్రీరాములు కల్లు గీత కార్మిక ఉద్యమ నిర్మాత ఎస్ఆర్ దాట్ల ప్రధాన అనుచరుడిగా సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. నాగమ్మ మృతికి స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లి పంచాయతీ పరిధి చింతరేవు వద్ద శ్మశానవాటికలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆదివారం సర్పంచి అడ్డాల సూరిబాబు భూమిపూజ చేశారు. ఇక్కడ సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చొరవతో ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. మాజీ సర్పంచి కర్రి వీరాస్వామి, నాయకులు బాలకృష్ణ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులను ఆదుకోండి

మార్టేరు, న్యూస్‌టుడే: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాజకీయ విభాగం రాష్ట్ర కన్వీనర్ అల్లాడ సూర్యభాస్కరరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముడి సరకు ధరలు పెరిగిపోవడం, రాయితీలు అమలు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వస్త్రాలకు సైతం గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్యసేవలు అభినందనీయం

మొగల్తూరు, న్యూస్‌టుడే: ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ముస్లిం మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. ముత్యాలపల్లిలోని బండిముత్యాలమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ఆరోగ్యవర్షిణి ట్రస్టు ఛైర్మన్ నాగిడి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.

నేడు హైందవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు నరసాపురం పట్టణంలోని శివాలయం కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు.

యాత్రికులకు ఉచిత భోజనం

యలమంచిలి, న్యూస్‌టుడే: అంతర్వేది తిరునాళ్లలో భాగంగా పౌర్ణమి పుణ్యస్నానాలకు వెళ్లొచ్చే భక్తులకు యలమంచిలి మండలం కాజ ధమ్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద ఆదివారం ఉచిత భోజన సదుపాయం కల్పించారు. హోటల్ నిర్వాహకుడు మేళం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు భోజనం వడ్డించారు. వై.వి.లంక, కలగంపూడి గ్రామాలకు చెందిన కోలాట భజన మండలి మహిళలు వడ్డనలో పాల్గొన్నారు.

నరసాపురం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన హెచ్ఆర్ ఇంజినీరింగ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి ప్రవీణ్‌కుమార్, హేమంతరాజు సోదరులు అంతర్వేది యాత్రికులకు సమకూర్చిన పులిహోర, తాగునీటి పంపిణీని నరసాపురంలో ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు.

ఎలక్ట్రికల్ కార్మికుల సంఘ కార్యవర్గం ఎన్నిక

నూతన కమిటీతో సభ్యులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్, ప్లంబర్స్, వైండర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక స్థానిక కోర్టు సమీపాన ఉన్న సామాజిక భవనంలో ఆదివారం జరిగింది. గౌరవాధ్యక్షుడిగా తోట రాంబాబు, గౌరవ సలహాదారుడిగా కె.సత్యనారాయణ, అధ్యక్షుడిగా మిద్దే పాండురంగారావు, కార్యదర్శిగా జి.సత్యశ్రీనివాస్, కోశాధికారిగా బి.చిన్నా, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.

అసలే మలుపులు.. ఆపై అంధకారం!

కానరాని ప్రమాద సూచికలు

పెనుమంట్ర మండలం ఎస్ ఇల్లింద్రపర్రు-జుత్తిగ ఆర్‌అండ్‌బీ రహదారిలో లాకుల వద్ద ఉన్న మలుపు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక్కడ ఒక వైపు రహదారి గుంతలా మారగా.. మరో వైపు అంచు అంతంత మాత్రంగా ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రహదారిని నిర్మించినా ఇక్కడి సమస్యను మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ వీధిదీపాలు కూడా లేకపోవడంతో రాత్రి వేళ వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు చేపడతామని ఆర్‌అండ్‌బీ ఏఈ యశ్వంత్ చెప్పారు.

వాసవీ పెనుగొండ గ్రామీణ, నరసాపురం గ్రామీణ, పెనుమంట్ర, న్యూస్‌టుడే: కీలక మార్గాల్లో మలుపులు వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇలాంటి చోట్ల ప్రమాద సూచికలు, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని మలుపుల్లో రహదారులకు ఇరువైపులా ప్రచార బోర్డులు, పొదలు, పిచ్చిమొక్కలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను సమీపించే వరకు గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. నరసాపురం డివిజన్ పరిధిలో దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ● వాసవీ పెనుగొండ-దొంగరావిపాలెం ప్రధాన రహదారిలో నాలుగు, సిద్ధాంతం- ఆచంట మార్గంలో దాదాపు 10 మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ● నరసాపురం మండలంలో నరసాపురం, మత్స్యపురి, లిఖితపూడి, కె.బేతంపూడి, తమ్మలపల్లి, తూర్పుతాళ్లు, కేపీపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్న భారీ మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.

పరిశీలన

కె.బేతపూడి సమీపాన తుమ్మలపల్లిలో..

చర్యలు చేపడతాం

ప్రమాదకరంగా ఉన్న మలుపులను గుర్తించి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయించేలా చర్యలు చేపడతామని వాసవీ పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. అధికశాతం ప్రమాదాలు అతి వేగం వల్లే జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తరచూ తనిఖీలు చేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Union Bank
లజపతిరాయ్ బ్రాంచ్ (07691)
డోర్ నెం2452, పి.పి.రోడ్, దగ్గులూరు, పాలకొల్లు మండలం, ప.గో.జిల్లా, ఆం.ప్ర.-534260.
E mail: ubin0813036@unionbankofindia.bank

స్వాధీనత ప్రకటన రూల్ 8(1) (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లజపతిరాయ్ బ్రాంచ్, అధీకృత అధికారి ఆయిన దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 3 తో చదవబడే సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగించుకుంటూ ఋణగ్రహీత : శ్రీ బర్రె సత్యనారాయణ, తండ్రి : వెంకటేశ్వరులు, డి.నెం.: 10-55/1, రామాలయం దగ్గర, కర్నాల పల్లిపాలెం, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా. సహ-దరఖాస్తుదారు : శ్రీమతి బర్రె లక్ష్మి, డి.నెం: 10-55/1, రామాలయం దగ్గర, కర్నాల పల్లిపాలెం, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా మరియు హామీదారు: శ్రీ తమ్ము వీర్రాజు, తండ్రి : చెంచు నాయుడు, డి.నెం: 1-126-1, కట్టు పాలెం కాలనీ, యలమంచిలి, , పశ్చిమ గోదావరి జిల్లా వారిని డిమాండ్ నోటీసు అందుకున్న తేదీ నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన బకాయి రూ.17,70,469.70/- (అక్షరాల పదిహేడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్బై పైసలు మాత్రమే) అగ్రిమెంటు ప్రకారం జమకూడు వడ్డీ చెల్లించమని కోరుతూ తేది.01.10.2025 న డిమాండ్ నోటీసును జారీచేయడమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత/హామీదారులు విఫలమైనందున సదరు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్సు 2002 రూల్స్ యొక్క రూల్ 8తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్తిని తేది.28.01.2026 న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఋణగ్రహీత మరియు హామీదారులు / సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా, సదరు ఆస్తితో ఎవరూ ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తితో జరిపే ఎటువంటి లావాదేవీలైనా బకాయి రూ.17,70,469.70/- వడ్డీ & ఖర్చులతో సహా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లజపతిరాయ్ బ్రాంచ్ వారి చార్జీకి లోబడి ఉంటాయి.

ఋణగ్రహీతలు సెక్యూర్డు ఆస్తుల విమోచనం కొరకు గడువు లభ్యతపై సదరు చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) లోని నిబంధనలు గమనించగలరు.

స్థిరాస్తి వివరములు

ఆం.ప్ర., పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు యస్ఆర్ఓ, యలమంచిలి మండలం, యలమంచిలి కస్బా గ్రామ పంచాయితీ ఏరియా, ఆర్.యస్.నెం. 220/3 లోని డి.నెం.10-55 సమీపం నుండి ఎ.0.11 సెంట్లు లేదా ఎ.528.00 చ.గ.లు విస్తీర్ణంలోని ఆర్‌సిసి రూఫ్ భవనము (జి+1) బర్రె సత్యనారాయణ గారి పేరున గల ఆస్తి. హద్దులు : ఉత్తరం: రోడ్డు, తూర్పు: కొనుగోలుదారు బర్రె సత్యనారాయణ గారికి చెందిన స్థలం, దక్షిణం: యాండ్ర లక్ష్మణ స్వామి గారి భూమి, పడమర : యాండ్ర లక్ష్మణ స్వామి గారి భూమి.

తేది : 28.01.2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం : లజపతిరాయ్ పేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

తాడేపల్లిగూడెం

● తాడేపల్లిగూడెం ● తణుకు

నేటి నుంచి కల్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలోని భూసమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ దాసరి మల్లికార్జునరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వివిధ హోమాలు, ధ్వజారోహణ, అభిషేకాలు, పుష్పయాగం, శేషవాహనం, సూర్యప్రభవాహనం తదితరాల వాహనాలపై ఉత్సవమూర్తి ఊరేగింపు, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఒత్తిడికి గురికావొద్దు

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఏడుకొండలు

తణుకు, న్యూస్‌టుడే: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకుండా పరీక్షలకు సిద్ధపడాలని పైడిపర్రు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. ఏడుకొండలు సూచించారు. ఈ మేరకు ఏడుకొండలు, ఉపాధ్యాయుల బృందం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల గృహాలను సందర్శించి వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మంచి మార్కులు ఎలా సాధించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన వెంకట ఉపాధ్యాయులు పెద్దిరాజు, ఏసుకృప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	: 99488 53114
తణుకు	: 85558 50851
తణుకు గ్రామీణం	: 63005 79402
అత్తిలి	: 91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లిగూడెం జీవిత బీమా కార్యాలయం రోడ్డులో పురపాలక కుళాయినీరు సమృద్ధిగా రాక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు **- జితేంద్ర**

✔ పైపులైను మరమ్మతులు జరుగుతున్నాయి. చర్యలు తీసుకుంటాం. **- చక్రవర్తి, ట్యాప్ ఇన్‌స్పెక్టర్**

? తాడేపల్లిగూడెం బ్యాంక్ కాలనీ శివారులోని పార్కు రోడ్డులో రహదారిలో మురుగునీరు చేరి రహదారి ఛిద్రంగా మారుతోంది. **- విజయ్, స్థానికుడు**

✔ రహదారిలో మురుగునీరు నిలబడకుండా చర్యలు చేపడతాం. **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

రాళ్లు తేలి.. అధ్వానంగా మారి

ఇరగవరం, న్యూస్‌టుడే: ఇరగవరం నుంచి కాలువ గట్టుమీదుగా సూరంపూడి వెళ్లే మార్గం అడుగడుగునా రాళ్లు లేచి గోతులమయంగా తయారైంది. ఆ మార్గంలో వెళ్లాలంటే రైతులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 2 కి.మీ. పొడవు కలిగిన ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే సూరంపూడి నుంచి ఇరగవరం వెళ్లేందుకు మార్గం దగ్గరై ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. లేకుంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

తలుపు తెరచుకున్న ప్రమాదం

ఇరగవరం, న్యూస్‌టుడే: రేలంగి నుంచి ఇందిరానగర్ వెళ్లే మార్గంలో కోళ్లఫారం సమీపంలోని మలుపు వద్ద విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన మీటరు బోర్డు తలుపు తెరిచి ఉంది. పిల్లల చేతికి అందే ఎత్తులో తీగలు వేలాడుతున్నాయి. విద్యుత్తు బాక్స్‌కి తుప్పుపట్టింది. చిన్న పిల్లలు ఆటలాడే సమయాల్లో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రచారంలో పాల్గొన్న మునిస్వామి

ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలి

తణుకు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని సీపీఎం ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జుత్తిగా రామాజనేయులు, సత్యనారాయణ, పెద్దిరాజు, వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్న సీపీఎం నాయకులు

కొత్తచట్టంతో శ్రామికులకు నష్టం

మాధవరం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన జీ రాంజీ చట్టం శ్రామికుల ఉపాధి పనులను దెబ్బతీసేలా ఉందని సీపీఎం నాయకులు ఆరోపించారు. పాత చట్టాన్ని కొనసాగించేవరకు పోరాటాలు చేస్తామని ఆదివారం మాధవరం సెంటరులోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యురాలు పురిటిగడ్డ జయమ్మ, నాయకులు కసి నాగమణి, చంద్రయ్య, మంచిర్యాల పాపమ్మ, సారమ్మ పాల్గొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకెళ్తోందని ఆదివారం భాజపా రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ను విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యం నెరవేరుతోందన్నారు.

'కల్తీనెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికే'

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకు, న్యూస్‌టుడే: నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన దాడి చూసిన రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కల్తీనెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి జగన్‌రెడ్డి డైరెక్షన్‌లో అంబటి రాంబాబు మాట్లాడారని ఆరోపించారు. ఆదివారం స్థానిక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలో 780 మందికి రూ.6.50 కోట్లు మేర సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు రూ.11.56 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం స్థానిక కూటమికార్యాలయంలో ఆయన అందజేసి మాట్లాడారు. ● ప్రపంచ క్యాన్సర్ డే పురస్కరించుకుని ఈ నెల 3న తణుకులో ఆదరణ సేవ ఫౌండేషన్, ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సంయుక్తంగా నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, పరీక్ష శిబిరానికి సంబంధించిన గోడపత్రాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ● తెదేపా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జ్యోతుల నవీన్‌కు మార్‌ను ఆదివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాకినాడలోని ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మాట్లాడుతున్న బాబ్జీ

నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం

భాగ్యలక్ష్మిపేట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: నియమ, నిబద్ధతలు కలిగిన పార్టీ తెదేపా అని ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమబోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఆదివారం పట్టణంలోని భాగ్యలక్ష్మిపేటలోని విడిది కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనరాని మాటలు అంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రంగా బొమ్మను అడ్డుపెట్టుకుని కాపులకు తెదేపా అన్యాయం చేస్తోందని ఆరోపించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకాశపు స్వామి, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, సబ్నీవీసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, గంధం సతీశ్, నాయకులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తా: బొలిశెట్టి

శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు

దర్శిపర్రు, గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పవన్ కల్యాణ్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం దర్శిపర్రులో రూ.54 లక్షలతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్డును ఆదివారం ఆయన ప్రారంభించారు. సాయంత్రం విడిది కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గ్రూపు-2లో ఉద్యోగం పొందిన రామిశెట్టి రఘువంశీ, రామిశెట్టి రాజా వినయ్ కృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శిపర్రు గ్రామ సర్పంచి కోలా శేషవేణి, సొసైటీ ఛైర్మన్ పాలూరి భూపాల్, తెదేపా, జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ పాల్గొన్నారు. ● కడియద్దకు చెందిన వైకాపా నాయకుడు పరిమి వెంకటేశ్వరరావు(బోపయ్య) మిత్ర బృందం జనసేనలో చేరింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి పార్టీలైన జనసేన, తెదేపా, భాజపా పార్టీలు కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.



శ్రద్ధాంజలి

మాకు అత్యంత ఆత్మీయులు, శ్రేయోభిలాషులు,
శ్రీ నందిగం శ్రీకుమార్,
శ్రీ నందిగం లక్ష్మి శ్రీనివాస్ గార్ల
తండ్రి గారు
శ్రీ నందిగం సురేంద్రమోహన్‌ప్రసాద్ గారు
భౌతికంగా మా నుండి దూరమైనా
వారి జ్ఞాపకాలు మా హృదయాలలో
ఎప్పటికీ చిరస్మరణీయం.
దివికేగిన వారి పవిత్ర ఆత్మకు శాంతి
చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ
సానుభూతిని తెలియజేస్తున్నాము.

పంగం రామస్వామి నాయుడు (రాము) ధనబాలాజీ ఫైనాన్స్, తణుకు	గుంటూరి రమేష్‌రాజు GK కన్‌స్ట్రక్షన్స్, తణుకు
రెడ్డి వీరవెంకటరత్నం (వీరన్న) షర్మిష్ఠ గ్రూప్స్, తణుకు	దుర్గా శ్రీనివాసరావు సిరి బిల్డింగ్ కన్సల్టెన్సీ, తణుకు
పెనుమర్తి రామనాథం (రాము) K. ఇల్లిందలపర్రు	గాది నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం
గంధం సురేష్ శ్రీరామా ఐరన్ ట్రేడర్స్, తణుకు	వన్నెంరెడ్డి సత్యనారాయణ (నాని) మణికంఠ ఫైనాన్షియర్స్, తణుకు
పువ్వల మోహన్‌శ్రీనివాస్ కాపవరం (పువ్వల శ్రీను)	పుప్పాల వాసు రియల్ ఎస్టేట్, తణుకు
పెన్నేటి బదరీనాథ్ (బద్రి) ఉండ్రాజవరం	ఘంటా వీర వెంకట శ్రీనివాసరావు (వాసు) దస్తావేజుల లేఖరి, తణుకు
పసల నాగేంద్రకుమార్ (నాగు) K. ఇల్లిందలపర్రు	సత్తి త్రిమూర్తిరెడ్డి లక్ష్మీ సంతోషి కన్‌స్ట్రక్షన్స్, తణుకు
గంధం వెంకటేశ్వరరావు (శ్రీను) వారాహి ట్రేడర్స్, తేతలి	మారిశెట్టి మురళీకృష్ణ విజయ గణపతి క్రాకర్స్, దువ్వ

వడ్రంగి పనివారల సంఘం ప్రమాణ స్వీకారం

నూతన కమిటీ ప్రతినిధులు

తణుకు, న్యూస్‌టుడే: విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం తణుకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక కార్యాలయంలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గోడి నాగబాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి కోటపాడు కోటేశ్వరరావు, సహాయకార్యదర్శి కిర్లంపల్లి నరేంద్ర, సహాయ కోశాధికారి గోడిలీల బాలాజీలతో జిల్లా అధ్యక్షుడు చిట్టిమోజు భోగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిప్పాడ చంద్రశేఖర్, నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడు వెంపటాపు శ్రీమన్నారాయణ, కలగర్ల శేషగిరి బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మారేడిపూడి వీరభద్రాచార్యులు, తామరపు మోహన్‌రావు పాల్గొన్నారు.

బాల్య వివాహాలతో అనర్థాలు

బోడపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం పెంటపాడు మండలం బోడపాడులో అంగన్‌వాడీ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ఉచిత వైద్యం

తణుకు, న్యూస్‌టుడే: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం సంచారశకటం ద్వారా ఇంటింటికీ వైద్యం కార్యక్రమం నిర్వహించారు. నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్ తణుకు, పైడిపర్రు ప్రాంతాలు పర్యటించి మంచానికే పరిమితమైన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు. సభ్యులు శనివారపు చలపతిరావు ఆర్థిక సహాయంతో ఉచితంగా మందులు అందజేశారు.

'వైకాపా నాయకులు హైడ్రామా మానుకోవాలి'

నిరసన తెలుపుతున్న కూటమి శ్రేణులు

తణుకు, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూలో నకిలీ నెయ్యి కలిపి దానిని కప్పిపుచ్చుకునేందుకు వైపాకా నాయకులు ఆడుతున్న హైడ్రామా మానుకోవాలని పట్టణంలోని 23వ వార్డు కూటమి నాయకులు ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న బుకాయింపు మాటలను తీవ్రంగా ఖండించారు. వైకాపా నేతలు ఇప్పటికైనా తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రాయశ్చిత్తం కోరుకోవాలన్నారు. ఈమేరకు ఆదివారం స్థానిక సూర్యదేవాలయాన్ని శుభ్రం చేసి నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మల్లిన రాధాకృష్ణ, ఎన్.సత్యశ్రీనివాస్, జి.వెంకట్‌రావు చౌదరి, శ్రీనివాస్, మణిమాల, విజయలక్ష్మి పాల్గొన్నారు.

తూర్పువిప్పర్రులో లేగదూడల ప్రదర్శన

ఇరగవరం, న్యూస్‌టుడే: తూర్పువిప్పర్రులో సోమవారం పశువైద్యశిబిరం నిర్వహిస్తామని మండల పశువైద్యాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఎల్‌డీఏ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన నిర్వహిస్తారని పేర్కొన్నారు.

నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆధార్ నవీకరణకు అత్తిలి మండలంలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు, 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని ఎంపీడీవో శామ్యూల్ తెలిపారు. 2న అత్తిలి ఎంపీపీ పాఠశాల రామన్నపేట, మంచిలి జడ్పీ హైస్కూల్, అత్తిలి జడ్పీ బాలికలు, 3న అత్తిలి మాంటిస్సోరి స్కూల్, మంచిలి జడ్పీ హైస్కూల్, అత్తిలి ఎస్వీఎస్ఎస్ జూనియర్ కళాశాల, 4న ఉరదాళ్లపాలెం ఎంపీపీఎస్, ఆరవల్లి లిటిల్ ఏంజెల్స్ స్కూల్, అత్తిలి ఎంపీపీ స్కూల్, 5న బల్లిపాడు, అత్తిలి ఇండియన్ డిజిటల్ స్కూల్, 6న అత్తిలి సిద్ధార్థ స్కూల్, కొమ్మర విజయ స్కూల్, 16, 17న వరిఘేడు స్వర్ణ గ్రామ కార్యాలయం, కె.సముద్రపుగట్టు, కంచుమర్రు, 18, 19న తిరుపతిపురం స్వర్ణ గ్రామ కార్యాలయం, పాలి, స్కిన్నెరపురం, 20న గుమ్మంపాడు, అత్తిలి 2 స్వర్ణ గ్రామ కార్యాలయం, ఉనికిలిలో శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇందిరానగర్‌లో గ్రామదర్శిని

ఇరగవరం, న్యూస్‌టుడే: రేలంగి శివారు ఇందిరానగర్‌లో సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభిస్తామని ఎంపీడీవో ఎ. శ్రీనివాసులు ఆదివారం తెలిపారు.

అన్నసమారాధన

ఇరగవరం, న్యూస్‌టుడే: లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా రేలంగిలో ఆదివారం అన్నసమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. రేలంగి, గమర్లపాలెం, ముదునూరుపాడుకు చెందిన సేవాదళం, ఉత్సవ కమిటీ సభ్యులు సేవలందించారు. సోమవారం స్వామివారికి పుష్పయాగోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధికారి కొమ్మిరెడ్డి సూర్యనారాయణ చెప్పారు.

శ్రద్ధాంజలి

కీ॥శే॥ నందిగం సురేంద్ర మోహన్ ప్రసాద్ గారు,
మాకు అత్యంత ఆత్మీయులు, శ్రీ నందిగం శ్రీ కుమార్, శ్రీ నందిగం లక్ష్మిశ్రీనివాస్ గార్ల తండ్రిగారు శ్రీ నందిగం సురేంద్ర మోహన్ ప్రసాద్‌గారి మరణంనకు చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....
కుటుంబసభ్యులకు మాప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాము.

Dr. అక్కిన వినయ్ కుమార్	కోమట్లపల్లి వెంకట సుబ్బారావు
గొడితి గంగాధర్ రావు	యిడుపుగంటి సత్యనారాయణ
Dr. బొప్పన శరత్‌బాబు	జ్యేష్ఠ వేణుగోపాల కృష్ణ
కానుమల్లి హరిబాబు	పరిమి నవీన్ నారాయణచౌదరి
యడ్లపల్లి శివసూర్య భాస్కర్	యడ్లపల్లి రఘు చంద్ర శ్రీనివాస్
సింహాద్రి వెంకటరత్నం	నల్ల గణేష్
నల్ల బదరీ సత్యనారాయణ	మల్లిన రాధాకృష్ణ
జల్లూరి వెంకటేశ్వర వరప్రసాద్	గొరపాటి అచ్యుతరామయ్య
చిలుకూరి శ్రీనివాస్	పితాని సుభాష్ చంద్రబోస్

శ్రద్ధాంజలి

జననం: 15-08-1947

నిర్యాణం: 21-01-2026

కీ॥శే॥ నందిగం సురేంద్రమోహన్‌ప్రసాద్ గారు
మంచికి, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మీరు
మా నుండి భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా మదిలో ఎల్లప్పుడూ చిరస్మరణీయం.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..
భార్య: శ్రీమతి వసుంధరాదేవి
కుమారులు: నందిగం శ్రీకుమార్ కోడళ్ళు: మైథిలి
నందిగం లక్ష్మిశ్రీనివాస్ (నల్లిబాబు) శ్రీమహాలక్ష్మికళ్యాణి
మనుమరాండ్రు: లక్ష్మి వైష్ణవి, షణ్ముఖ వసుంధరాదేవి
మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: ది. 2-2-2026 సోమవారం తణుకు- NSC బోస్‌రోడ్‌లో ఉన్న మా స్వగృహము నందు.
సమారాధన: ఉ॥ 11.30 గం॥ ల నుండి శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారి ప్రాంగణంలో శ్రీ భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపం, బైపాస్ రోడ్, తణుకు.

(c) eenadu

ఈనాడు

వైఎస్సార్ కడప

సోమవారం ఫిబ్రవరి 2, 2026

కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్గంలో ఏర్పాటు చేసిన బోర్డు

భూచోళ్ల రంకెలు

అధికారుల ఆపసోపాలు

కడప నగరపాలక, న్యూస్‌టుడే: కడప కార్పొరేషన్ పరిధిలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. వాగులు వంకలు, చెరువులు, మరుగుదొడ్ల స్థలాలను చెరబడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను తమ పరం చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులేమో కొన్ని విషయాల్లో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మరి కొన్నింటికి సంబంధించి బోర్డులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు.

● **ఇలా చేతులు దులిపేసుకుంటున్నారు:** కడప మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ మీదుగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లే మార్గంలో దాదాపు రూ. 2 కోట్ల విలువైన స్థలం ఉంది. కాజేసేందుకు ఒక వ్యక్తి బోగస్ పత్రాలు సృష్టించారు. విషయం తెలుసుకున్న సీకేదిన్నె రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ స్థలం వద్ద హుటాహుటిన నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. ● వై. జంక్షన్ సమీపంలో మృత్యుంజయకుంట ప్రధాన రహదారి పక్కన దాదాపు 15 సెంట్ల ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు రెవెన్యూ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ● మాచుపల్లి బస్టాండ్ వద్ద మాసాపేట మరుగుదొడ్ల స్థలం, గ్రామకంఠాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన బోర్డులు మాయమయ్యాయి. ● 47వ డివిజన్ పరిధిలో మరుగుదొడ్ల స్థలాలు ఆక్రమణలపాలయ్యాయి. ● ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఉండాల్సిన పంట కాలువను ప్రైవేట్ వ్యక్తులు పూడ్చేసి తమ భూమిలో కలిపేసుకున్నారు. ● ఆర్ట్స్ కళాశాల సమీపంలో 23 సెంట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది.

● **పరిరక్షణకు కదిలితే మేలు:** ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యేంత వరకు అధికారులు వేచి ఉంటున్నారు. ఆపై విమర్శలు వెల్లువెత్తితే స్పందిస్తున్నారు. బోర్డులు పాతి కొద్దిరోజులు హడావుడి చేసి ఆపై మిన్నకుండి పోతున్నారు. ఇలా ఉపేక్షిస్తూ పోతే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాలే లేకుండా పోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టాలి. సమగ్ర సర్వే నిర్వహించి స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. నోటీసు బోర్డులు పాతడంతో సరిపెట్టకుండా సదరు విలువైన స్థలాలను ప్రజోపయోగ కట్టడాలకు కేటాయించాలి. తద్వారా 'భూ'చోళ్ల ఆగడాలను కొంత వరకైనా అడ్డుకోవచ్చు.

వైభవం.. శ్రీవారి రథోత్సవం

పులివెందులలోని కల్యాణ వేంకటరమణస్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజల అనంతరం బ్రహ్మ రథంలో కొలువుదీర్చారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథాన్ని భక్తిశ్రద్ధలతో లాగారు. మహిళలు సైతం పోటీపడ్డారు. కళాకారుల వేషధారణలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు అలరించాయి. **- న్యూస్‌టుడే, పులివెందుల**

వికసిత ఆకాంక్షల పద్దు పొడుపు

◆ ఆశలు రేపిన 2026-27 కేంద్ర బడ్జెట్ ◆ నిధులు విదిలిస్తేనే జిల్లా వాసులకు మేలు

ఈనాడు, కడప- ఒంటిమిట్ట, కడప నగరపాలక, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను ఆదివారం ఆవిష్కరించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. మౌలిక రంగానికి పెద్దపీట వేశారు. యువతలో నైపుణ్యం పెంపునకు కార్యాచరణ ప్రకటించారు. సాగుదారుల్లో సంతోషం చూడాలని కాంక్షించారు. సేంద్రియ, సహజ సేద్యం చేస్తున్న కర్షకులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. దివ్యాంగులకు బాసటగా నిలుస్తామని అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...

● సేంద్రియ సాగుకు ఊతమివ్వాలనే నిర్ణయంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ. 5 కోట్లు నిధులొస్తాయని అధికారుల అంచనా.

● పాడి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ముందుకు రావడం పశువైద్య వ్యాధి నిర్ధారణ కేంద్రాల సేవల విస్తరణ, భారీగా ప్రోత్సాహకాలు అందించాలనే నిర్ణయం వీటి పోషకులకు ఊరట కానుంది. జిల్లాలో తెల్ల పశువులు 35,644, గేదెలు 3,05,576, గొర్రెలు, మేకలు 13,67,002, కోళ్లు 12,42,686 ఉన్నాయి.

● ప్రాచీన కట్టడాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి గైడ్లను ఎంపిక చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయం జిల్లాలోని యువతకు ఉపయుక్తం అవుతుంది. గండికోట, ఒంటిమిట్ట కోదండ రామాలయం, పుష్పగిరి, బ్రహ్మంగారిమఠం, సిద్దవటం కోట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం, దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, హత్యరాల క్షేత్రాల్లో పలువురికి ఉపాధి అవకాశాలకు బాటలు పర్చుకోనున్నాయి.

● దివ్యాంగులకు మరింత చేయూత ఇవ్వాలని దివ్యాంజన్ కేశవ్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన కార్యక్రమాలను ప్రవేశపెట్టాలనే నిర్ణయంతో జిల్లాలోని 48 వేల మంది దివ్యాంగులకు మేలు కానుంది.

● చేపల వేటకు పెద్దపీట మాట జిల్లాలోని 38 మత్స్య సహకార సంఘాలు.. అందులోని 1,595 మంది సభ్యులకు ప్రయోజనం కానుంది.

● ఖనిజాల అన్వేషణపై కేంద్రం దృష్టి సారించినందున జిల్లాలోని యురేనియం, ఇనుప ఖనిజం, సున్నపురాయి వంటి వాటి సద్వినియోగంతో ప్రగతి సాధించేలా అడుగులు పడనున్నాయి. ● పూర్వోదయ పథకం కింద జిల్లా ఉన్నందున విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ● సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ. 2 వేల కోట్ల కేటాయింపుతో జిల్లాకు వాటా దక్కనుంది. ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు ప్రోత్సాహం లభిస్తుంది. ● అత్యవసర, ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండడం.. జిల్లా ఆసుపత్రుల బలోపేతంతో కడప రిమ్స్‌లో తాత్కాలిక కేంద్రం విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది. ● వస్త్ర పరిశ్రమకు ఊతమిస్తూ పథకాలను ప్రకటించినందున మైలవరం, మాధవరం తదితర ప్రాంతాల్లో పరిశ్రమ పురోగతికి బాటలు పడనున్నాయి.

● ప్రత్యేక వసతి గృహం ఏర్పాటుతో యువతులకు మేలు ఒనగూరనుంది. ● రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందున పల్లె ప్రాంతాల్లో మార్గాలను బాగుకు జిల్లాకు రూ. 25 కోట్లు వస్తాయని అధికారుల అంచనా. ● రాష్ట్రంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ. 350 కోట్లు ఇస్తామని ప్రకటించగా మనకు రూ. 18 కోట్లకు పైగా పద్దు రానుంది. ● సంప్రదాయ వైద్య సేవలు అందిస్తున్న ఆయుష్ ఆసుపత్రుల ఉన్నతీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో కడప జోన్ పరిధిలోని 187 వైద్యశాలల్లో సేవలు మెరుగుపడనున్నాయి. ● కడప నగర పాలక, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల, కమలాపురం పురపాలకల అభివృద్ధికి నిధులు రానున్నాయి. తాగునీటి సమస్య తీరనుంది. రహదారులతో పాటు మురుగు నీటి శుద్ధీకరణకు అవసరమైన పద్దు రానుంది.

వైకాపా నేత.. రూ.కోట్ల భూమి మేత

● యథేచ్ఛగా పంటల సాగు
● పట్టించుకోని యంత్రాంగం

ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసిన పంట

సిద్దవటం, న్యూస్‌టుడే: ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా అధికారుల సహకారంతో ఆ భూములను అప్పనంగా కాజేస్తున్నారు. రూ. కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసి వారి సొంతం చేసుకుంటున్నారు. ఏకంగా పది ఎకరాల భూములను ఆక్రమించి కొందరు సాగు చేసుకుంటున్న వ్యవహారం సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లెలో వెలుగులోకి వచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో బరితెగింపు

పెద్దపల్లె రెవెన్యూ గ్రామ పరిధి ఉప్పరపల్లె సమీపంలోని రైలు పట్టాల సమీప సర్వే సంఖ్య 937లో ప్రభుత్వ భూమి వందల ఎకరాల్లో ఖాళీగా ఉండేది. గ్రామానికి కొండ ప్రదేశానికి మధ్యలో ఉన్న ఈ భూముల పక్కనే కొత్తగా కడప-రేణిగుంట జాతీయ రహదారి ఏర్పాటు కానుండడంతో ఈ భూముల విలువ రూ.కోట్లలో ఉంది. ఈ భూములపై కన్నేసిన స్థానిక ఓ వైకాపా నేత మూడేళ్ల కిందట పది ఎకరాల పైబడి భూమిని కబ్జాకు యత్నించారు. అప్పటి అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలతో చదును చేసి ఆక్రమించారు. క్రమంగా భూమిని అభివృద్ధి చేసుకుని కంచె ఏర్పాటు చేశారు. అనంతరం నిమ్మ పంట సాగు చేశారు. బోరు, డ్రిప్పు, ఇలా అన్ని రకాల వసతులు కల్పించుకున్నారు. ఇంతకాలం రహస్యంగా ఉన్న ఈ భూకబ్జా వ్యవహారం ఇటీవల ఆ స్థలంలో దోస పంట సాగు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

రెవెన్యూ అధికారుల చర్యలేవి?

ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసి సాగు చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆక్రమణదారుడికి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతోనే అన్యాక్రాంతం అయినట్లు భావిస్తున్నారు. అదే సర్వే సంఖ్య 937లోని ప్రభుత్వ భూముల మంజూరుకు మాధవరం-1లోని ఎస్‌కేఆర్ నగర్‌కు చెందిన కొందరు నిర్వాసితులు గత పన్నెండేళ్లుగా భూ పంపిణీ కోసం పోరాడుతున్నారు. వీరికి భూముల మంజూరు కోసం అసైన్‌మెంట్ కమిటీ జరిగి జాబితా తయారైంది. అధికారులు వారికి ఎండార్స్‌మెంట్ పత్రాలు కూడా మంజూరు చేశారు. అయితే వారికి నేటికీ భూములకు చెందిన డీఫారాలు మంజూరు చేయకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. * సిద్దవటం తహసీల్దారు తిరుమలబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వెంటనే సిబ్బందిని పంపిస్తాం. ఆక్రమణలు వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

పిట్టల పానీపట్లు

చిత్రంలో కనిపించేవి ముదగ జిత్త జాతికి చెందిన పక్షులు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. పుష్పాల్లోని మకరందాన్ని తాగుతూ బతుకుతాయి. తమ అందంతో చూపరులను ఇట్టే కట్టి పడేస్తాయి. వీటికి దాహం ఎక్కువ. ఆకాశంలో గుంపులుగా సంచరిస్తూ నీటి వనరులు కనిపించిన చోట వాలిపోతాయి. ఈ క్రమంలో ఓ కుళాయి వద్ద నీటిని తానే ముందు తాగాలంటే తానంటూ కీచులాడుకుంటాయి. ఈ దృశ్యాలు సిద్దవటం మండలం లంకమల అభయారణ్యం సమీపంలోని ఓ కుళాయి వద్ద కనిపించాయి.

- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట, సిద్దవటం

స్వచ్ఛ రథాలను ఇటీవల ప్రారంభించిన కలెక్టర్ శ్రీధర్

స్వచ్ఛ రథం.. చెత్త రహితం

◆ జిల్లాలో తొలి విడతలో ఏడింటికి శ్రీకారం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: పల్లెల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. స్వచ్ఛ రథాలు గ్రామాల బాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాల పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లాకు మొదటి విడతగా ఇటీవల ఏడు స్వచ్ఛ రథాలు వచ్చాయి. మిగిలిన మండలాల్లో స్వచ్ఛ రథాలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల ఒకటినే వచ్చింది. ఇప్పటికే రాజంపేట, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, చాపాడు మండలాల్లో వీటిని ప్రారంభించారు. త్వరలోనే చెన్నూరు, వల్లూరు మండలాల్లో ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.

కరపత్రాల ద్వారా అవగాహన

జిల్లాకు రాగా వాటిని కేటాయించిన మండలాలకు పంపించారు. వీటి పనితీరుకు సంబంధించి అధికారులు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. వారి మండలానికి కేటాయించిన స్వచ్ఛరథం ఏ గ్రామానికి ఎప్పుడు వెళుతుందో ముందే పంచాయతీ సెక్రటరీలకు సమాచారం అందిస్తారు. అతను దండోరా, కరపత్రాల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల ప్రజలకు ఆ విషయాన్ని చేరవేస్తారు.

ఆదాయానికి మార్గం సుగమం

పల్లెల్లో స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేయడంతో పాటు విలువ ఆధారిత వస్తువులను అందిస్తూ ప్రజలకు స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. గ్రామాల్లో సేకరించిన వ్యర్థాలను కూడా వృథా చేయకుండా రీ సైక్లింగ్ చేసి ఆదాయాన్ని వచ్చేలా చేయనుంది. దీంతో పాటు గ్రామ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పారవేయకుండా... ప్రజలకు అవసరమైన విలువ ఆధారిత వస్తువులను అందిస్తోంది.

స్వచ్ఛ రథాల్లో లభ్యమయ్యే సామగ్రి

ఎంపిక చేసిన గ్రామాల్లో స్వచ్ఛ రథాలు వెళ్తాయి. ప్రజల నుంచి పనికి రాని ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు, అల్యూమినియం తదితర వస్తువులను సేకరిస్తారు. వారికి కావాల్సిన విలువ ఆధారిత వస్తువులైన కొబ్బరి నూనె సీసాలు, సర్ఫ్ ప్యాకెట్, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, టీ/బ్రూ కాఫీ పొట్లాలు, కంఫర్ట్ ప్యాకెట్స్, టూత్ పేస్ట్, షాంపు ప్యాకెట్లు స్వచ్ఛరథాల ద్వారా అందించనున్నామని అధికారులు వెల్లడించారు.

అంబటి మురికి వ్యాఖ్యలపై
తెలుగు తమ్ముళ్ల మండిపాటు

సీఎం చంద్రబాబుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యలు చేయడం హేయమని అని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కలసపాడు, బద్వేలు, పోరుమామిళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఒంటిమిట్టలోని తెదేపా కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడు అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, పులివెందులలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన్‌రెడ్డిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పులివెందులకు చెందిన న్యాయ విద్యార్థి మంజుల భాస్కర్‌సాయి ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు పులివెందుల పట్టణ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. వేంపల్లె మండల నాయకులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. **- న్యూస్‌టుడే, బృందం**

పులివెందులలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

అందెల రవం.. అంబరాన్నంటిన సంబరం

రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఆదివారం అందెల సవ్వడితో మురిసింది. నృత్య కైంకర్యం పేరుతో సుమారు వెయ్యి మంది కళాకారులు ఒకచోట చేరి ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుంది. శివ నృత్య అకాడమీలో శిక్షణ పొందిన వారంతా ఇందులో భాగస్వాములయ్యారు. వేంకటేశ్వర స్వామితో పాటు వివిధ దేవతామూర్తుల వేషధారణల్లో కళాకారులు చేసిన నృత్యం పట్టణ వాసుల హృదయాలను హత్తుకుంది. కార్యక్రమం ఆద్యంతం మైమరిపింపజేసింది. **- న్యూస్‌టుడే, రాజంపేట**

నాణ్యతా ప్రమాణాలతో విమానాశ్రయ అభివృద్ధి పనులు

బిల్టప్, కడప న్యూస్‌టుడే: విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కడప విమానాశ్రయ అధికారులను అదేశించారు. కడప ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో చేపట్టిన నిర్మాణ పనులను ఆదివారం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దాల్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. విమానయాన సేవా రంగంలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో వారి భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్డీవో జాన్ ఇర్విన్, సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీధర్, విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దాల్ తదితరులు

ప్రయోగం.. ప్రారంభం

కడప విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. అన్ని కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సాగుతున్నాయని ఆఐవో వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయం నుంచి సీసీ కెమెరాల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఆయన పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డీఈసీ సభ్యులు కూడా కేంద్రాలను పరిశీలించాయి.

● ఉదయం 53 కేంద్రాల్లో 2,660 మందికిగాను 2,548 మంది హాజరయ్యారు. 112 మంది గైర్హాజరయ్యారు.
● మధ్యాహ్నం 46 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,999 మందికి గాను 1,957 మంది హాజరవ్వగా 42 మంది గైర్హాజరయ్యారు.
● మొదటి రోజు మొత్తంగా 4,659 మందికిగాను 154 మంది గైర్హాజరయ్యారు.



ఆర్ఐవో కార్యాలయం నుంచి ప్రయోగ పరీక్షలను పర్యవేక్షిస్తున్న ఆర్ఐవో వెంకటేశ్వర్లు

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కడప కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని సభా భవనంలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరిస్తారని వివరించారు. ఉదయం 9.30 గంటలకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని వ్యక్తులు 08562244437 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఏ కళ్లూ చూడవనుకోవద్దు

నిందితులను పట్టిస్తున్న సీసీ కెమెరాలు

● 2026 జనవరి 3: ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ కడపలో రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాల సంచి మరిచిపోయింది. వెంటనే ఆమె చిన్నచౌకు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఆటోను గుర్తించి బాధితురాలికి సంచి తిరిగి అందజేశారు.

● 2026 జనవరి 14: కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళ్తూ బంగారు నగలున్న బ్యాగును మార్గమధ్యలో పోగొట్టుకున్నారు. విషయాన్ని గుర్తించి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో రూ.5 లక్షల విలువజేసే బంగారు నగలను గుర్తించి అతడికి అప్పగించారు.

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: జన సంచారం లేకుంటే నేరగాళ్లు రెచ్చిపోతారు. తాళాలేసిన ఇళ్లు కనిపిస్తే దొంగలు చెలరేగిపోతారు. నిర్మానుష్య ప్రాంతం కనిపిస్తే అసాంఘిక కార్యకలాపాలకు కొందరు తెగబడుతుంటారు. ఏ కళ్లూ తమను చూడడం లేదనే ధీమానే ఇందుకు కారణం. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతుంటారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తునకు గాను సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. నమోదైన దృశ్యాలతో ఎన్నో కేసులను ఛేదిస్తున్నారు. వంద మంది సంచరించే చోట సీసీ కెమెరాలుండాల్సిందేనని ఏపీ ప్రజా భద్రతా చట్టం కూడా సూచిస్తోంది.

కడప నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

● **కీలకంగా మారుతున్న దృశ్యం:** కడప నగరంలోని కూడళ్లు, కీలక ప్రాంతాల్లో 248 సీసీ కెమెరాలున్నాయి. వీటిలో కొన్ని 360 డిగ్రీలవి. ఇవే కాకుండా వ్యాపారులు, దుకాణదారులు సుమారు 300కు పైగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మ్యాట్రిక్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 680 ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పోలీసు శాఖలో వీటి పాత్ర ఎంతో కీలకంగా మారిందన్నారు. నేరస్థలను గుర్తించడంతో పాటు ఎవరైనా బంగారు నగలు పోగొట్టుకున్నా. పిల్లలెవరైనా తప్పిపోయినా వీళ్లెంత త్వరగా గుర్తించేందుకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఛేదించిన కేసుల వివరాలు	
సంవత్సరం	కేసులు
2023	14
2024	11
2025	15
2026 (జనవరి వరకు)	04

విరబూసిన ఆశలు

పూత నిల్వకు రైతుల తంటాలు

సోమవరం వడ్డెపల్లె సమీపంలో తోటలో విరగబూసిన మామిడి పూత

వీరబల్లి, న్యూస్‌టుడే: మామిడి రైతు ఏటా నష్టాలే చవి చూస్తున్నాడు. ఈ ఏడాదైనా కాలం కలిసొచ్చేనా అని పూతను చూసి ఆశిస్తున్నాడు. విరగబూసిన పూతను నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకుగాను దున్నకం, ఎరువులు, మందుల పిచికారీకి రూ. లక్షలు వెచ్చిస్తున్నాడు. వీరబల్లి మండలంలో 5,200 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇతర పంటల సాగు కన్నా ఇక్కడి రైతులు ఈ తోటల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాతావరణం మార్పులు వీరిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఇష్టారీతిన పిచికారీ వద్దు

మామిడి రైతులు పూత, పిందె దశలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే తేనెమంచు పురుగు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. తెల్ల పూత దశలో పూలు విచ్చుకునే సమయంలో మందులు పిచికారీ చేయరాదని, పరపరాగ సంపర్కానికి దోహద పడే ఈగలు, తేనెటీగలు చనిపోతాయని, మందుల వాసనకు పూల వద్దకు కీటకాలు రాకపోవడంతో ఫలదీకరణకు అవకాశాలు లేక దిగుబడి తగ్గే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

నిల్వ సౌకర్యాలతో మేలు

ఏటా దిగజారుతున్న ధరలతో రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా చేతికి దక్కని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మామిడికి ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. వీరబల్లి బేనీషాకు మంచి గుర్తింపు ఉన్నందున మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలంటున్నారు. దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 99899 97626

(c) eenadu

హైడ్రో ప్రాజెక్టుల పురోగతిపై అదానీ ఆరా

లింగాల, కొండాపురం, న్యూస్‌టుడే : పీబీఆర్ సమీపంలో చేపట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టును ఆదివారం అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, కుమారుడు జీత్ అదానీతో కలిసి పరిశీలించారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పీబీఆర్ వద్దకు వచ్చారు. ఆర్డీవో చిన్నయ్య, డీఎస్పీ మురళీనాయక్, సీఐ ఎన్వీ రమణ, తహసీల్దారు నరేంద్రలు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కొండాపురం మండలం దొంతికోనకు హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌నాయుడు, సురేష్‌నాయుడు, తదితరులు ఘనస్వాగతం పలికారు. తర్వాత అక్కడి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై చర్చించాక హెలికాప్టర్‌లో కడప ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్డీవో సాయిశ్రీ, తహసీల్దారు గుర్రప్ప, సీఐలు రాజా, నాగేష్ బాబు, భాస్కర్ రెడ్డి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

పీబీఆర్ వద్ద గౌతమ్ అదానీ.. చిత్రంలో ఆర్డీవో చిన్నయ్య

బ్రౌన్ గ్రంథాలయం వారసత్వ సంపదకు నిలయం

వైవీయూ, న్యూస్‌టుడే : సీపీబ్రౌన్ నివశించిన స్థలంలో రూపుదిద్దుకున్న బ్రౌన్ స్మారక గ్రంథాలయం మన వారసత్వ సంపదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాలాజీ దిగంబర్ మంజూలె అన్నారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి గ్రంథాలయంలోని పలు గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, తామ్రపత్రాన్ని, ఘంటాలను, పుస్తకాలను భద్రపరచడం ఎంతో గర్వించతగ్గ విషయమన్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదివే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గుతోందని, విద్యార్థులు తప్పక గ్రంథాలయాన్ని సందర్శించి మన పూర్వికుల సాహిత్యాన్ని చదివి ప్రేరణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్రం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, సహాయకులు రమేశ్‌రావు, హరిభూషణరావు, సిబ్బంది పాల్గొని పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాలాజీ దిగంబర్ మంజూలెను సన్మానిస్తున్న సీపీబ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది

సొంత జిల్లా రైతులకు చుక్కనీరు ఇవ్వలేని మాజీ సీఎం జగన్

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని రైతులకే చుక్కనీరు ఇవ్వలేదని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి విమర్శించారు. వీఎన్‌పల్లి మండలంలోని సర్వరాయసాగర్ ఆనకట్టను ఆదివారం ఆయన భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన సర్వరాయసాగర్ నీరు కేవలం వైకాపా నాయకుల కంపె నీలకే పంపింగ్ చేస్తున్నారన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ మధుసూదన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సదాశివారెడ్డి భాజపా నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీని అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు

జూనియర్స్: జయకేతనం ఎగురవేసిన హైదరాబాద్ హీరోస్ జట్టు సభ్యుల కేరింతలు

సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో రాజమౌళి

అంబరాన్నంటిన ఈనాడు క్రికెట్ సంబరం

రన్నర్స్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్.. రాయలసీమ రాకర్స్..

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో ఎ.రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు సలీం, విక్రం అజయ్‌బాబు, బాలలత, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శివశంకరరావు, చలపతి కళాశాలల ఛైర్మన్ వై.వి.ఆంజనేయులు తదితరులు

EENADU SPORTS LEAGUE 2025

ఈనాడు క్రికెట్ కప్ ట్రోఫీలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీలు గత ఏడాది డిసెంబరు 22 నుంచి 30వ తేదీ వరకు, ప్రాంతీయ స్థాయి పోటీలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగాయి. పలు కళాశాలలకు చెందిన జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజయం కోసం చెమటోడ్చాయి. గుంటూరుకు సమీపంలో నంబూరులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో హైదరాబాద్ హీరోస్ గెలుపొందగా.. జూనియర్స్‌లో సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, సీనియర్స్‌లో రాయలసీమ రాకర్స్ రన్నర్స్‌గా నిలిచాయి. ఈ జట్లకు సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్.భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు, డైరెక్టర్లు మల్లవరపు బాలలత, విక్రం అజయ్‌బాబు, సలీం, రామ్, చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వై.వి. ఆంజనేయులు, ఎన్ఈసీసీ ఛైర్మన్ పచ్చల శివశంకరరావు, 'ఈనాడు' ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జి కనపర్తి శ్రీనివాస్, గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి మన్నిపల్లి వెంకటేశ్వర్లు రూ.50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET

Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
(Non-Govt. Public Charitable Trust)
"Sunday ho yah Monday roz khao ande"

Hospitality Partner
CITY Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS

Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)

Man of the Series
Hero

Digital Partner
ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner
ETV ఆంధ్రప్రదేశ్

Organised by
ఈనాడు

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

జూనియర్ సెంట్రల్ ఆంధ్రా ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎ.రాజమౌళి తెలిపారు. 'ఈనాడు' క్రికెట్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడే క్రీడ క్రికెట్ అన్నారు. జీవితం కూడా ఒక ఆటేనని, దానిలో ఎవరైనా గెలిచి నిలదొక్కుకోవాలంటే మంచి సుగుణాలు అవసరమని చెప్పారు. దీనికి దారుఢ్యం, నైపుణ్యం, కుశలత, విశ్వసనీయత, నమ్మకం అలవర్చుకోవాలన్నారు. అధిక శాతం మంది సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఇంత మందిని ఇక్కడకు చేర్చి 'ఈనాడు' క్రీడల్ని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ భరణి మాట్లాడుతూ అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. ఈ క్రీడ వల్ల క్రమశిక్షణ, స్వయం ప్రేరణ అలవడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ● ధనిక్ భారత్ విద్యా సంస్థల ఛైర్మన్ విక్రం నారాయణరావు మాట్లాడుతూ 'ఈనాడు' టోర్నమెంట్ నిర్వహించడంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ● డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ భారత్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే భారత్‌లా మారిందన్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాము విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోరాటం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఆటలో ఒక స్ఫూర్తి ఉంటుందన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కుమారుడు తిలక్‌వర్మ అని, ఆయన కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించి జట్టును జగజ్జేతగా నిలిపి పేరు, ప్రతిష్ఠలు ఇనుమడింపజేశాడన్నారు. మీలో నుంచి కూడా భారత్ జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు.

దువ్వూరు చేరిన సంకల్ప యాత్ర

దువ్వూరు, న్యూస్‌టుడే : సీఎం చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా అరెస్టయినప్పుడు అనుకున్న మొక్కును చెల్లించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ గత నెలలో షాద్‌నగర్ నుంచి తిరుమలకు చేపట్టిన సంకల్ప పాదయాత్ర ఆదివారం దువ్వూరు మండలానికి చేరుకుంది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామం నుంచి ఉదయం పాదయాత్రగా బయలు దేరిన ఆయన దువ్వూరుకు చేరుకున్నారు. బండ్ల గణేశ్‌కు అభిమానులు, తెదేపా నాయకులు స్వాగతం పలికారు. రోజుకు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు.

పాదయాత్రగా వస్తున్న బండ్ల గణేశ్

12న దేశవ్యాప్త సమ్మె

మారుతీనగర్, న్యూస్‌టుడే : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలకు వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆ యూనియన్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు సవరణ చేసి లేబర్‌కోడ్స్ తీసుకొచ్చిందని ఆరోపించారు. దానివల్ల కార్మిక వర్గానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యదర్శులు సత్యనారాయణాచారి, చంద్రశేఖర్, రామ్మోహన్, లక్ష్మీదేవి, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

పొలతల క్షేత్రం.. సమస్యల నిలయం!

● శివరాత్రి ఉత్సవాల నాటికి వసతులు సమకూరేనా?

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే : జిల్లాలో శైవ క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రం పొలతల. శేషాచల పర్వత శ్రేణుల్లో.. పెండ్లిమర్రి మండలం గంగనపల్లె పంచాయతీ పరిధి పొలతలలో శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం వెలిసింది. ఈ క్షేత్రంలో మల్లికార్జునస్వామి, పార్వతీదేవి, అక్కదేవతలు, బండెన్న స్వామి కొలుదీరారు. సోమ, శుక్రవారాల్లో, కార్తిక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. ఏటా మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వాహనాల్లో తరలి వస్తుంటారు. ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా.. దేవాదాయ శాఖ భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలేదు. సౌకర్యాలు లేక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు రెండు వారాల గడువుంది. ఈ కింది సమస్యలపై దేవాదాయ శాఖాధికారులు, పాలకులు దృష్టి సారించి.. ఉత్సవాల నాటికల్లా వసతులు సమకూర్చాలని భక్తులు కోరుతున్నారు.

★ భక్తులకు శుద్ధ జలం అందించేందుకు ఓ దాత రూ. లక్షకు పైగా వెచ్చించి శుద్ధినీటి కేంద్రాన్ని.. మరో దాత వేసవిలో చల్లని నీటి కోసం వాటర్ కూలర్ సమకూర్చారు. అయితే వాటిని నిర్వహించకుండా దేవాలయ అధికారులు మూలకు చేర్చారు. ★ అక్కదేవతల వద్ద ఉన్న చిన్న కోనేరు తాపాలు దెబ్బతినడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు స్నానాలకు లోపలకు దిగేందుకు ఇబ్బందులు పడున్నారు. ★ గోశాల ఉన్నా నిర్వహించడం లేదు. ఫలితంగా ఆవులు ఆలయ పరిసరాల్లో, రోడ్డుపై సేద తీరుతూ ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ★ శివరాత్రి ఉత్సవాలప్పుడు పొలతలకు వెళ్లే ఘాట్ రోడ్డులోని పలు ప్రమాదకర ప్రాంతాల్లో.. రోడ్డు పక్కన కర్రలతో బారికేడ్లు కడుతున్నారు. కట్టుదిట్టంగా ఉండేలా రక్షణ కమ్మీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన అధికారులు చేయడం లేదు. ఉత్సవాలప్పుడు వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. చోదకులు ఏ మాత్రం అజాగ్రత్త వహిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ కమ్మీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ★ ఉత్సవాలప్పుడు కోనేరులో స్నానమాచరించిన మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తడికలు కడుతున్నారు. అవి ఒక్క రోజు కూడా ఉండటంలేదు. దీంతో దుస్తులు మార్చుకునేందుకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్సవాలప్పుడు కోనేరు వద్ద మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కట్టిన తడికలు.. (పాత చిత్రం)

అనుమతులు రాగానే పనులు చేస్తాం

- ఎం.కృష్ణానాయక్, ఈవో, పొలతల క్షేత్రం

శుద్ధజల కేంద్రం మరమ్మతులైంది. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపాం. కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. అనుమతులు పొంది పనులు చేయిస్తాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతాం.

కోదండ రాముడికి కిరీటం బహూకరణ

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రాముడికి హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పాలేపు భరత్‌బాబు, వ్యాపారవేత్త పిల్లా కల్యాణ్ చక్రవర్తి సంయుక్తంగా రూ. 2.05లక్షల విలువ గల కిరీటాన్ని ఆదివారం బహూకరించారు. రామయ్య క్షేత్రానికి వచ్చిన భరత్‌బాబు, లక్ష్మీప్రసన్న దంపతులు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌కు అందజేశారు. రామయ్యకు నగను కానుకగా సమర్పించిన భరత్‌బాబు కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కారించి ప్రసాదాలు అందజేశారు.

ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌కు కిరీటాన్ని అందజేస్తున్న న్యాయవాది భరత్‌బాబు

మార్చి 1న సాగర ఘోష

కడప విద్య, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం పాత పింఛన్‌ను పునరుద్ధరణ చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో మార్చి 1న విశాఖపట్నంలో సాగర ఘోష కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్సార్ వెంకటజనార్దన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండు చేశారు.

ఆస్తి కోసం తల్లిపై కుమారుడి దాడి

కమలాపురం, న్యూస్‌టుడే : ఆస్తి ఇవ్వలేదని కన్న తల్లిపైనే కుమారుడు దాడి చేసిన ఘటన మండలంలోని చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. ఆ కాలనీకి చెందిన తొత్తు రామక్కకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కడపలో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు గంగాధర్ తల్లి వద్దనే ఉంటున్నాడు. భర్త మృతి చెందడంతో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గంగాధర్ తాగుడుకు బానిసయ్యాడు. తన వద్దనే ఉన్నందున ఆస్తి అంతా తనకే ఇవ్వాలని అతను తల్లితో తరచూ గొడవ పడేవాడు. ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆస్తి అంతా నాకే ఇవ్వాలని గొడవ పడ్డాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తనకు ఇద్దరు కుమారులు సమానమేనని.. ఇద్దరికీ సమానంగా ఇస్తానని చెప్పడంతో కోపోద్రిక్తుడై తల్లి అని చూడకుండా కర్రతో ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా కొట్టడంతో శరీరంపై పలు చోట్ల నల్లగా వాతలు వచ్చాయి. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

ప్రమాదకారకుడి గుర్తింపు!

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : జమాల్‌పల్లె వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫియా తస్లీమా (10) అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన చోదకుడు ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సమీపంలోని పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానిత వ్యక్తి దృశ్యాలు నమోదవ్వగా ఆదివారం పరిశీలించారు. అనుమానితుడిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ద్విచక్ర వాహనంపై అనుమానిత వ్యక్తి

చూసిన కనులదే భాగ్యం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు వైభవంగా సాగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం రాములోరి పెళ్లి క్రతువు ఆద్యంతం నేత్రపర్వంగా జరిగింది. వేద పండితులు ముందుగా జానకిరాములను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి వేదికపై కొలువు దీర్చి మంత్రోచ్చరణ మధ్య క్రతువు నిర్వహించారు. అనంతరం లోక శ్రేయస్సును కాంక్షించి శాంతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కనులారా వీక్షించారు.

హత్యాయత్నం భగ్నం

● ఇద్దరి అరెస్ట్.. 1150 గ్రాముల గంజాయి స్వాధీనం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప తాలూకా రాణా పరిధిలో హత్యాయత్నాన్ని పోలీసులు భగ్నం చేసి ఇరువురిని అరెస్టు చేసి వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయి, ఒక కత్తిని స్వాధీన పరుచుకున్నారు. సీఐ రెడ్డెప్ప వివరాల మేరకు.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం గంగాభవానీ పాఠశాల సమీపంలోని వంతెన కింద అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అక్కాయపల్లెకు చెందిన మోటుపల్లి సతీశ్‌చంద్ర, చెమ్ముమియాపేటకు చెందిన జితేంద్ర్‌లను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయి, రూ.23,550 నగదు, ఒక కత్తి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిద్దరినీ విచారించగా సతీష్‌చంద్రకు, సీకే దిన్నె మండలం బుగ్గిలేటిపల్లెకు చెందిన మోహన్‌లాల్‌నాయక్‌ల మధ్య రూ.12 వేల డబ్బుల విషయంలో వివాదం జరుగుతోందన్నారు. ఎలాగైనా మోహన్‌లాల్‌నాయక్‌ను హత్య చేయాలని ఉద్దేశంతో ఆయుధాలను సిద్ధం చేసుకున్నారన్నారు. వారిని సకాలంలో అరెస్టు చేయడంతో ఓ హత్యాయత్నాన్ని భగ్నం చేశామన్నారు. వారిద్దరినీ కోర్టులో హాజరు పరిచామని సీఐ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు-ముద్దనూరు ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరుకు చెందిన మాబు హుస్సేన్ (36), ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన ఖాదర్ బాషా(32)లు ద్విచక్రవాహనంపై తాడిపత్రి నుంచి శనివారం రాత్రి స్వగ్రామాలకు వస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని చిటిమిటిచింతల సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న వరికోత యంత్రాన్ని ఢీకొట్టారు. వెంటనే స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆదివారం ఖాదర్ బాషా తండ్రి రసూల్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు.

మాబుహుస్సేన్

ఖాదర్‌బాషా

(పాతచిత్రాలు)

నీటిగుంతలో మహిళ మృతదేహం లభ్యం

కొండాపురం, న్యూస్‌టుడే: పాత కొండాపురంలోని ఓ వ్యవసాయ క్షేత్రం సమీపంలోని నీటి సంపులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జయరాములు ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలికి సుమారు 38 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

పాన్ మసాల గోదాములపై విజిలెన్స్ దాడులు

రూ.34 లక్షలు విలువ చేసే సరకు జప్తు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన పాన్‌మసాల గోదాములపై ఆదివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.34 లక్షలు విలువ చేసే పాన్‌మసాల బస్తాలు స్వాధీనపరుచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ గీతావాణి వెల్లడించిన వివరాల మేరకు.. కడప నగరంలో ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా పది రకాల పాన్‌మసాలాలు నిల్వ ఉంచిన గోదాముపై దాడులు చేశారు. అతని నుంచి రూ.20 లక్షలు విలువ చేసే పాన్ మసాల బస్తాలను జప్తు చేశారు. కడప బీకేఎం వీధిలో రాధాకృష్ణ గోదాముపై దాడులు చేసి అతని నుంచి రూ. 14 లక్షలు విలువ చేసే పాన్‌మసాల బస్తాలను జప్తు చేశారు. ఎవరైనా వ్యాపారులు వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే సహించేది లేదని అదనపు కమిషనర్ గీతా వాణి పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా వ్యాపారులు వస్తువులను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జప్తు చేసిన పాన్‌మసాల బస్తాలను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఈ దాడుల్లో వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ బాబుమోసెస్, విజిలెన్స్ సీఐ శివన్న తదితరులు పాల్గొన్నారు.

బీకేఎం వీధిలో పాన్ మాసాల గోదాములో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

EENADU e Classifieds

BUSINESS SERVICES

ప్రొద్దుటూరు పట్టణ స్థానికులు అయివుండి టాటాప్రవేశ్ షాపు నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్ కావాలి. Qua: టెన్త్/ఇంటర్, శాలరీ : 6000 to 8000వరకు. ✆ 9052760222.

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులు/ పేషంట్స్ చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను, ఫ్రీవసతి, భోజనం జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

JOBS

Wanted Teachers. English-2 Maths-2, Social-1, Computers, Principal for Primary & HS. Free Accommodation. 6305658400 / 8639096944

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే
Contact:
KDP: 9989997626 8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

రహదారి.. అధ్వానంగా మారి

పురపాలిక పరిధి రెడ్డెయ్యమఠం వీధిలోని రహదారి అధ్వానంగా ఉంది. ఈ వీధి మట్టితో వేయడంతో దుమ్ము లేచి స్థానికుల ఇళ్లలోకి వస్తోందని స్థానికుల వాపోతున్నారు. ఇక్కడ సుమారు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై పురపాలిక కమిషనర్ నరసింహారెడ్డిని న్యూస్‌టుడే వివరణ కోరగా ఈ మార్గంలో వారం రోజుల్లో సిమెంట్ రోడ్డు వేయించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, బద్వేలు గ్రామీణ**

ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించక పోవడం దారుణం

మాట్లాడుతున్న డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో కడప ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించక పోవడం దారుణమని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి బడ్జెట్‌లో కడప ఉక్కు పరిశ్రమకు మొండి చెయ్యి చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం అన్నారు.

ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి సమస్యలు

ఇన్‌ఛార్జి మంత్రి సవితను సత్కరిస్తున్న నాయకులు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలానికి చెందిన పలు సమస్యలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లినట్లు తెదేపా మండల అధ్యక్షుడు రాజశేఖర్, తెదేపా రాజంపేట నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య, సుబ్బరాయుడు చెప్పారు. పెనుకొండలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించామన్నారు. అనంతరం మండలంలోని రోడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెదేపా నాయకులు తెలిపారు.

కళాశాల అభివృద్ధికి కృషి

బద్వేలు: తాము నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే శివరామనంద సరస్వతి అన్నారు. బద్వేలు పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ కళాశాలలో చదివిన వారంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. పాలిటెక్నిక్‌కళాశాల అభివృద్ధికి పాటు పడిన ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

అయిదేళ్ల కల సాకారమైన వేళ

బోయనపల్లి- హత్యరాలకు నూతన రహదారి ఏర్పాటు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: గుండ్లూరు నుంచి తాళ్లపాక మీదుగా హత్యరాలకు వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కొన్నేళ్ల కిందట నియోజకవర్గంలోని రెండు ప్రముఖ శైవ క్షేత్రాలను కలిపేందుకు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నిధులు కేటాయించడంతో ఈ రహదారిని ఏర్పాటు చేశారు. 2021లో వచ్చిన వరదలు కారణంగా ఉన్న రహదారి కోతకు గురై, గుంతలు ఏర్పడ్డాయి. ఆనాటి ప్రభుత్వం ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఏటా శివరాత్రికి కడప, నందలూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా ఈ మార్గం నుంచి హత్యరాలలోని త్రేతేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. రహదారి అధ్వానంగా ఉండటంతో భక్తులు ఈ మార్గంలో ప్రయాణించలేక సుమారు 10 కి.మీ వరకు అధికంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులన్నీ నిర్మిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ రహదారికి రూ.2 కోట్లు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. ఈ రహదారి పనులు పూర్తైతే కడప, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి ప్రముఖ ఆలయాలనే నేరుగా చేరుకోవచ్చు. అంతే గాక హత్యరాల, తాళ్లపాక, బోయనపల్లి, అప్పారాజుపేట వంటి గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగించడానికి ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గుతాయి.

ఇదీ సంగతి: రాజంపేట సమీపంలో హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం, పరశురామస్వామి ఆలయం, మట్లిరాజులు నిర్మించిన శివాలయం, అన్నమయ్య స్వగ్రామం తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయం, గుండ్లూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయం, నందలూరులోని సౌమ్యనాథస్వామి వంటి ప్రముఖ ఆలయాలున్నాయి. అయితే వీటిని కలుపుతూ నిర్మించిన రహదారికి గత వైకాపా ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటిని దర్శించుకునేందుకు భక్తులు అవస్థలు పడేవారు.



హత్యరాల వ్యవసాయ పొలాల వద్ద సాగుతున్న రహదారి నిర్మాణ పనులు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM to 1 PM) రాజంపేట : 9441872651 బద్వేలు గ్రామీణ : 8008573493

?: మండలంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న మురుగు కాలువ శుభ్రం చేయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. **-రాజేశ్వరమ్మ, వీరబల్లి**

✓: వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తాం. **- జవహర్‌బాబు, ఎంపీడీవో, - న్యూస్‌టుడే, వీరబల్లి**

స్పందించారు.. పరిష్కరించారు

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని కెనరాబ్యాంకు వద్ద రహదారి పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. రహదారికి నిధులు మంజూరైనా పనులు చేపట్టకుండా ఉండడంతో ఈనాడులో 'కొబ్బరికాయ కొట్టేదెప్పుడు' అన్న శీర్షికన చిత్రవార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

రాములోరి సేవలో ఎస్పీడీసీఎల్ సీఈ

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తిరుపతి దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ నాణ్యతా విభాగం ముఖ్య సాంకేతిక నిపుణులు కె.ఆదిశేషయ్య సతీసమేతంగా ఆదివారం సందర్శించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకున్నారు. డీఈ సుబ్రహ్మణ్యం, ఏఈ జయకేశవ్‌రెడ్డి పాల్గొన్నారు.

అంబటి వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ఒంటిమిట్టలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆదివారం పలువురు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలపై తెదేపా నాయకులు భగ్గుమన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడు అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటసుబ్బయ్య, సీనియర్ నాయకులు ఎస్వీ రమణ, భవనాసి రామదాసు ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం కడప-రేణిగుంట జాతీయ రహదారిపై మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కలసపాడులో ఏపీ రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టరు సాధనకారి రంతూ, మాజీ మండలాధ్యక్షుడు పి.బాలిరెడ్డి ఖండించారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. బద్వేలులో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, తెదేపా నాయకుడు నాగేంద్ర ముదిరాజ్‌లు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోరుమామిళ్లలో జిల్లా తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. **- న్యూస్‌టుడే, క్లస్టర్ బృందం**

రాయలసీమ ప్రాంతీయ సదస్సు విజయవంతం చేయండి

రాజంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు, ఉపాధి అవకాశాలపై చేస్తున్న పోరాటాల్లో భాగంగా ఈ నెల 4న కడప యూటీఎఫ్ భవనంలో నిర్వహించే పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్.నాగేశ్వర్ కోరారు. ఈ మేరకు రాజంపేటలో ఆ సదస్సుకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని 43 ఏళ్లుగా సీమ నాయకులే పాలించినా ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. సమస్యల సాధన కోసం నిర్వహిస్తున్న సదస్సుకు మేధావులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మహేందర్, శివ, సిద్దిక్ అబ్రహం, శ్యామ్ సుందర్, నరేష్, శివకుమార్ పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు సమష్టి కృషి

చమర్తి జగన్‌మోహన్‌రాజును సత్కరిస్తున్న తెదేపా నాయకులు

సిద్దవటం, న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెదేపా విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి చమర్తి జగన్మోహన్‌రాజు అన్నారు. తెదేపా నాయకుడు జవహర్‌బాషా ఇంటి వద్ద ఆదివారం ఆయన తెదేపా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా శ్రేణులు పార్టీకి పట్టుకొమ్మలని, అందరూ ఏకతాటిపై నిలిచి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దూదేకుల వెల్ఫేర్, ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు వీరభద్రుడు, జగదీష్‌కుమార్‌రెడ్డి, సంజీవరెడ్డి, జవహర్‌బాష, దశరథరామనాయుడు, శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, బాలిరెడ్డి, చంద్రశేఖర్, వినోద్, వెంకటయ్య పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నీ విజేతగా మోహిదీన్‌సాహెబ్‌పల్లె జట్టు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని మోహిదీన్‌సాహెబ్‌పల్లెలో జరిగిన క్రికెట్ ఫైనల్ పోటీల్లో మోహిదీన్‌సాహెబ్‌పల్లెకు చెందిన జట్టు విజయం సాధించింది. సంక్రాంతి పండగ సందర్భంగా సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు 41 జట్లు హాజరయ్యాయి. ఆదివారం మోహిదీన్‌సాహెబ్‌పల్లె, ఉప్పరపల్లె జట్లు తలపడగా మోహిదీన్‌సాహెబ్‌పల్లె జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు రూ.30వేలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.20వేల నగదు బహుమతితో పాటు కప్‌లను నిర్వాహకులు అందజేశారు.

నిధుల కేటాయింపులో కడపకు అన్యాయం

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులో కడప జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మాజీ ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి అన్నారు. పోరుమామిళ్లలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. విభజన హామీల ప్రకారం నిధుల కేటాయింపు జరగలేదన్నారు. బాకరాపేట- గిద్దలూరు రైల్వే లైనుకు ఎటువంటి నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు.

యూరియా పంపిణీ నేడు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండలంలోని రాచగుడిపల్లె, మంటపంపల్లె రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సోమవారం యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి ఎన్.మంజులరాణి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో ఆర్ఎస్‌కేకు 11.970 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు చెప్పారు. అవసరమైన అన్నదాతలు భూమి హక్కు, ఆధార్ పత్రాలు తీసుకుని ఆయా పరిధిలోని ఆర్ఎస్‌కేను సంప్రదించాలని కోరారు.

సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం

పదసంచలనం చేస్తున్న విద్యార్థులు

బద్వేలు, న్యూస్‌టుడే: విద్యార్థి దశనుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ మహేష్ అన్నారు. స్థానిక ఎస్‌బీవీఆర్ కళాశాలలో రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారం జరిగిన శిబిరానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణానికి విద్యార్థులు కీలకమన్నారు. అనంతరం పురవీధుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో పదసంచలనం నిర్వహించారు. రామకోటిరాజు, రాజశేఖర్‌రెడ్డి, ప్రసాద్, సుధాకర్, సంజీవరెడ్డి, రమేష్, బాజపా నాయకులు బొమ్మన సుబ్బరాయుడు, విజయ్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఘనంగా మాఘ పౌర్ణమి వేడుకలు

పోరుమామిళ్లలో శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారు

ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్ట, పోరుమామిళ్లలోని పలు ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మద్దిమాను గురప్పస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామయ్యకు మండలంలోని ఇబ్రహీంపేటకు చెందిన ఆత్మారామ భజనమండలి కళాకారులు కోలాటం నృత్య ప్రదర్శన చేసి నీరాజనం పలికారు. పోరుమామిళ్లలోని శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వెన్నెల పేరంటాలను నిర్వహించారు.

ఒంటిమిట్ట: కోలాటం చేస్తున్న కళాకారులు

కూటాలమ్మకు ప్రత్యేక పూజలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండలంలోని మారయ్యగారిపల్లె శివారులో కొలువైన గ్రామదేవత కూటాలమ్మ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పుట్టంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో జూదరులు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని మూలపల్లె గ్రామంలో జూదం ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆదివారం తెలిపారు. స్థానిక అయ్యావారరెడ్డి స్వామి గుడి సమీపంలో కొందరు జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో తాము వెళ్లి దాడులు చేశామన్నారు. ముగ్గురు పరారవ్వగా మరో ముగ్గురు పట్టుపడ్డారన్నారు. వారి వద్ద నుంచి రూ.2,100 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు విద్యానగర్ శివారు ప్రాంతంలో పట్టణ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. కేసు నమోదు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని బొగ్గిడివారిపల్లెలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. స్థానికంగా ఉన్న రస్తా విషయమై శనివారం ఓబులరెడ్డి, మురళీకృష్ణ మధ్య వివాదం తలెత్తిందన్నారు. అనంతరం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ మేరకు ఇరు వర్గాలకు చెందిన పదిమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

చోరీ ఘటనపై..

ముదుంపాడు(సుండుపల్లి): కురవపల్లెలో జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన నాగమ్మ ఈ నెల 27న రాత్రి పొలంలో కాపలా కాసేందుకు వెళ్లారు. ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఇంట్లో దాచిన బంగారు నగలను వెతకగా కనిపించక పోవడంతో చోరీ జరిగిందని, రూ. 2లక్షల విలువగల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారని పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

రైతు సేవా కేంద్రం తనిఖీ

రైతులతో మాట్లాడుతున్న అమరావతి కమిషనరేట్ ఆఫ్ అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ కృపాదాస్

గోపవరం న్యూస్‌టుడే: అమరావతి అగ్రికల్చర్ కమిషనరేట్ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ కృపాదాస్ ఆదివారం గోపవరంలోని బేతాయపల్లె రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసారు. స్థానిక రైతులతో మాట్లాడి యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రైతులకు కావలసినంత యూరియా నిల్వలు ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందన్నారు. అనంతరం కడప అగ్రికల్చర్ జేడీ చంద్రానాయక్ మట్లాడుతూ.. మండలంలో ఇప్పటి వరకు బేతాయపల్లె రైతు సేవా కేంద్రం నుంచి యూరియా పంపిణీ చేశామన్నారు. అయితే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువపల్లె, చిన్నగోపవరం ఆర్ఎస్‌కే కేంద్రాల నుంచి కూడా యూరియా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో గోపవరం ఏవో విజయారావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఓబయ్య పాల్గొన్నారు.

మమ్మల్ని ఆపేదెవరు?

• ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు

బద్వేలు, న్యూస్‌టుడే: మండలంలోని ప్రభుత్వ భూములకు రక్షణ కొరవడింది. భూములు ఖాళీగా కనిపిస్తే చాలు కొందరు ఆక్రమిచ్చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు అనే ధోరణిలో వ్యవసాయానికి ఆధారంగా ఉన్న పంట కాలువలను సైతం ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

వాటి వివరాలు ఇలా ఉన్నాయి..: బద్వేలు మండలం లక్ష్మీపాళెంలో ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న పంట కాలువ ఆక్రమణకు గురైంది. సొసైటీకి సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఈ గ్రామంలో తూర్పు పక్క రోడ్డు, కొండగుట్ట, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు వ్యవసాయ పొలాలు న్నాయి. గ్రామంలో నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా స్థలాలకు డిమాండు పెరిగింది. ఇక్కడ సెంటు రూ.ఐదు నుంచి ఆరు లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను పడింది. ఎవరికి వారు దొరికింది దొరికినట్లు ఆక్రమించి కట్టడాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ అవసరాలకు ఒక్క సెంటు కూడా మిగల కుండా పోయే పరిస్థితి నెలకొంది. మట్లి అనంతరాజు పాలనలో ఈ గ్రామంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, పెద్ద తటాకం, పూలతోట స్వామి పుష్కరిణి ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ గ్రామాంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకపోవడంతో ఇటీవల కొందరు గ్రామస్థులు గ్రామంలో జరుగుతున్న కబ్జాల వ్యవహారాన్ని నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్డీవో చంద్రమోహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బద్వేలు తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు వెళ్లి పంటకాలువ స్థలంలో కట్టడాలను ఆపాలని నోటీసులు ఇచ్చినా కబ్జాలు ఆగడం లేదు. ఈ విషయంపై జలవనరుల శాఖ డీఈఈ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ ఉదయభాస్కర్‌ను వివరణ కోరగా ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని, కబ్జాదారులను గుర్తించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

లక్ష్మీపాళెంలో కబ్జాకు గురైన పంటకాలువ

జాతీయస్థాయిలో విద్యార్థుల ప్రతిభ

నందలూరు, న్యూస్‌టుడే: బెంగళూరులో ఇటీవల నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ ఫైనల్స్‌లో మండలంలోని విస్డం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ఆ పాఠశాల కరస్పాండెంట్ వలిమి రాధా తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయిలో 15 టీంలు పాల్గొనగా పాఠశాల నుంచి వి.మనోజ్ఞ, ఎస్ షహనాజ్‌లు పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. ఆ విద్యార్థులను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

ప్రతిభ కనబరచిన విద్యార్థులు

ఇలావుంటే పారుతుందా మురుగు!

• పూడిపోతున్న ప్రధాన కాలువలు

రాజంపేట, వీరబల్లి, న్యూస్‌టుడే: రాజంపేట పట్టణం, వీరబల్లి మండలంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటోంది. మురుగు పారేందుకు ఏర్పాటు చేసిన కాలువల్లో కంప చెట్లు ఏపుగా పెరిగి, చెత్త నిండి మురుగు పారడం లేదు. దీంతో దుర్వాసన వస్తోందని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. సాధారణంగా పట్టణం, గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యం వ్యవస్థ బాగుండాలి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో రాజంపేట పట్టణం, వీరబల్లిలో ఏర్పాటు చేసిన ప్రధాన కాలువలు దయనీయంగా ఉన్నాయి. అసలు ఈ కాలువలు అధికారుల దృష్టిలో ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

• రాజంపేట పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి పాతబస్టాండు మీదుగా చక్రాలమడుగులోకి కలిసే ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ కాలువ పూర్తిగా కంపచెట్లతో నిండిపోయింది. దీంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచి పోయింది. దీంతో దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై రాజంపేట పురపాలక కమిషనర్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా. మురుగు కాలువను పరిశీలించి మురుగు పారేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రాజంపేటలోని ప్రధాన మురుగుకాలువ దుస్థితి

వీరబల్లి పోలీస్‌స్టేషన్ వీధిలో రోడ్డుపై పారుతున్న మురుగు

• నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. వీరబల్లి పోలీస్‌స్టేషన్ వీధిలో మురుగు కాలువ పొంగి రహదారిపై పారుతోంది. రాజావీధి, మెయిన్‌బజార్, పిట్టావీధి ప్రాంతాల్లో మురుగు కాలువలు ఆక్రమణలకు గురికావడంతో మురుగు పారక దుర్వాసన వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గుర్తుకొస్తున్నాయి... పాత జ్ఞాపకాలు

కలసపాడు, న్యూస్‌టుడే: ఎన్నాళ్లయిందో మిమ్మల్నిచూసి.. ఇంట్లో అందరూ బాగున్నారా.. అంటూ ఒకప్పటి బాల్య మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనానికి 1980-1981లో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులంతా హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంలో మునిగిపోయారు. ఆనాటి ఉపాధ్యాయులు ఏసుదాసు, సిద్ధయ్య, పుల్లారెడ్డిలను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎస్.మస్తాన్‌వలి, పి.రమణారెడ్డి, నరసింహులు, ప్యారిజాన్, సుభద్ర పాల్గొన్నారు.

నాటి ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

పాఠశాలలో చెట్ల తొలగింపుపై ఫిర్యాదు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండలంలోని నర్వకాటిపల్లె పంచాయతీ అరుంధతీకాలనీ (రైల్వేకాలనీ)లో ప్రాథమిక పాఠశాల వెనుక వైపు ఉన్న చెట్లను అనధికారికంగా తొలగించారని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం తెదేపాలోని పలువురు నాయకులు తెలిపారు. పచ్చని చెట్లను ఎందుకు కూల్చివేశారో అర్థం కావడం లేదన్నారు. పచ్చదనం పెంపుపై దృష్టి సారించాల్సిన వారే హరిత శోభకు విఘాతం కల్గిస్తున్నారని వారు వివరించారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

అంబటి రాంబాబుపై చర్యలకు డిమాండ్

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగారెడ్డి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: అసభ్య పదజాలంతో తెలుగు జాతి తలదించుకునేలా వైకాపా నాయకులు రాష్ట్ర పరువు తీస్తున్నారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వైకాపా నాయకుల వ్యవహార శైలిని అసహ్యించుకుని 11 సీట్లకు పరిమితం చేసినా వారికి బుద్ధి రాలేదన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

పాతూరులోని రామాలయం వద్ద భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

మైదుకూరు: మైదుకూరు పాతూరులోని రామాలయం వద్ద సిమెంట్‌రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భూమిపూజ చేశారు. రూ.7.50 లక్షల వ్యయంతో సీసీరోడ్డు నిర్మించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కౌన్సిలర్లు నాగేశ్వరి, సునీత, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిన్న, నాయకులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్

మైదుకూరు, న్యూస్‌టుడే : భూసమస్యల పరిష్కారం కోసం సోమవారం రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు రాజసింహ నరేంద్ర తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ డివిజన్, కలెక్టరుకు ఆన్‌లైన్ ద్వారా వినతులు నమోదు చేసి పంపనున్నట్లు వెల్లడించారు.

ఖాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రమణమ్మ తెలిపారు. ఇందుకు కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ హాజరు కానున్నారని పేర్కొన్నారు.

సెలవు రోజు.. కొండకు గుండు కొట్టారు

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

గగ్గితిప్పపై తవ్వకాలు చేస్తున్న యంత్రాలు

మైదుకూరు, న్యూస్‌టుడే : ఆదివారం సెలవురోజు. అడిగేవారు ఉండరనే ధైర్యం. మైదుకూరు పురపాలక పరిధి ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప నుంచి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నారు. అనుమతి లేకుండా తరచూ మట్టి తవ్వకాలు చేస్తున్నా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పెద్ద ఎత్తున మట్టితో వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

● గత వైకాపా ప్రభుత్వంలో భారీస్థాయిలో మట్టి అక్రమ రవాణా జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట్లో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేశారు. అయితే కొన్నాళ్లకు అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో గగ్గితిప్ప చుట్టూ ఎక్కడపడితే అక్కడ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై కొందరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రంగంలోకి దిగిన సీఐ కె.రమణారెడ్డి రెండు పొక్లెయిన్లు, రెండు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తెప్పించారు. అనుమతులు లేకుండా గగ్గితిప్ప వద్ద మట్టి తవ్వకాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వంద రోజుల ప్రణాళిక.. ప్రతిభ చాటేందుకు వేదిక

మైలవరం జడ్పీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

మైలవరం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జనవరి 6న ప్రారంభమైన ప్రత్యేక తరగతులు మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయులు, అధికారులు కసరత్తు ప్రారంభించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 52 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2125 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరికి అదనపు తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

పదో తరగతి విద్యార్థులకు కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు

మంచి మార్కులు సాధిస్తా

మెరుగైన మార్కులు సాధించడానికి వంద రోజుల ప్రణాళిక ఉపయోగపడుతోంది. పాఠ్యాంశాలు రివిజన్ చేయడంతో సందేహాలు తొలగిపోతున్నాయి. మంచి మార్కులు సాధిస్తానన్న నమ్మకం కలిగింది. **- లహరి, మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాల**

ఆత్మవిశ్వాసం నింపింది

ప్రత్యేక తరగతులతో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలాంటి భయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. **- కార్తీక్, మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాల**

సందేహాలు నివృత్తి చేసుకుంటున్నా

అదనపు తరగతులు నిర్వహించడంతో సబ్జెక్టుల్లో సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. దీంతో భయం లేకుండా పరీక్షలు రాస్తామన్న ధైర్యం కలుగుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి చదవడంతో పాఠ్యాంశాలు గుర్తుంటున్నాయి. **- టి.గాయత్రి, దొమ్మరనంద్యాల జడ్పీ ఉన్నత పాఠశాల**

తప్పులు సరిదిద్దుకుంటున్నాం

గురువులు దస్తూరిపై అవగాహన కల్పిస్తున్నారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి ఆహారం కూడా సమకూరుస్తున్నారు. ప్రతి సబ్జెక్టుపై మాదిరి పరీక్షలు నిర్వహించడంతో తప్పులు సరిదిద్దుకుంటున్నాం. **- కె.చౌడేశ్వర పూర్ణ, దొమ్మరనంద్యాల జడ్పీ ఉన్నత పాఠశాల**

అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తాం

మాట్లాడుతున్న ఎన్ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కడప డీపీటీవో నిరంకుశ వైఖరిని నిరసిస్తూ 76 రోజులుగా ఎన్ఎంయూఏ నాయకులు ఆందోళన చేస్తున్నా పరిష్కరించక పోవడంపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 4న ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే 14వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ నాయకులు నాగేంద్ర, సుబ్బారావు, ఎస్ఎం వలి, శేషన్న, ఎంజీసీవో రెడ్డి, నాగముని, సుధాకర్, శ్రీను, కాంతయ్య, గ్యారేజీ కార్మికులు పాల్గొన్నారు.

శెట్టివారిపల్లెలో వైద్య శిబిరం

మైదుకూరు, న్యూస్‌టుడే : పురపాలక పరిధి శెట్టివారిపల్లెలో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. వైద్యులు డి.సుమధుర, సబ్ యూనిట్ ఆఫీసర్ బి.నరసింహారెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం తగదు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసినా కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పని అంబటి రాంబాబు చెబుతున్నా తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు.

సిమెంట్ స్తంభాల తొలగింపు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగులోని పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టేడియం నిర్మాణం పిల్లలకే పరిమితమై ఆటలకు అడ్డుగా మారింది. దీనిపై గత నెల 25న 'పనులు అసంపూర్ణం..ఆటలకు ఆటంకం' కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు యంత్రాల సాయంతో నిరుపయోగంగా ఉన్న సిమెంటు దిమ్మెలను తొలగించారు.

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి పూజలు

శ్యామలాదేవి అలంకరణలో మైదుకూరు పెద్దమ్మతల్లి

ప్రొద్దుటూరులో పెద్దమ్మతల్లి

మైదుకూరు : తిరుమలనాథస్వామి

కన్యతీర్థంలో అమ్మవారు

ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు పట్టణం, మైదుకూరు, జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే : మైదుకూరు పాతూరులోని పెద్దమ్మతల్లి దేవత ఆదివారం శ్యామలాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మాధవరాయస్వామి, ఎల్లంపల్లె తిరుమలనాథస్వామి ఆలయాల్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఆలయాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించారు.

● ప్రొద్దుటూరు శివాలయంలో మాఘమాస పౌర్ణమి సందర్భంగా అగస్త్యేశ్వరుడికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలోని పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి పూజలు నిర్వహించారు. జమ్మలమడుగు మండలం కన్యతీర్థంలో బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పూజలు చేశారు.

ప్రొద్దుటూరు శివాలయంలో హోమంలో పాల్గొన్న భక్తులు

తిరుమలనాథస్వామి ఆలయంలో నిర్వహించిన వ్రతానికి హాజరైన భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9494294241
మైదుకూరు : 8008573447

?: హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలి. **- సతీష్, హౌసింగ్‌బోర్డు కాలనీ**
✓: నిధుల లభ్యత ఆధారంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. **- రామాంజనేయరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో**
?: దొరసానిపల్లె రోడ్డుకు ఇరువైపులా కాలువల్లో పూడిక తీయలేదు. **- రాజేష్, దొరసానిపల్లెరోడ్డు**
✓: కాలువల్లో పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- నూర్‌బాషా, శానిటరీ ఇన్‌స్పెక్టర్**
?: కొర్రపాడు రోడ్డు పక్కన కాలువలో వ్యర్థాలు తొలగించలేదు. **- సుబ్బయ్య, కొర్రపాడురోడ్డు**
✓: కాలువలో పూడిక తీత పనులను చేయిస్తాం. **- సునీల్ కుమార్‌రెడ్డి, సచివాలయ కార్యదర్శి, గోపవరం-2 - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ**
?: ప్రొద్దుటూరు మత్స్యకాలనీ సమీపంలో చెత్త పేరుకుపోయింది. **- పుల్లయ్య, స్థానికుడు**
✓: చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- డి.నరసింహులు, కొత్తపల్లె కార్యదర్శి**
?: ప్రొద్దుటూరు అర్చన థియేటర్ పక్కన ఉన్న వీధిలో కాలువల్లో పూడిక పేరుకుపోయింది. **- సుధాకర్, స్థానికుడు**
✓: పూడికతీతకు చర్యలు తీసుకుంటాం.
?: మేదరవీధి చౌడేశ్వరీదేవాలయం సమీపంలోని కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదు. **- మస్తాన్, మేదరవీధి**
✓: పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటాం.
(పై రెండు ప్రశ్నలకు పారిశుద్ధ్య అధికారి సుబ్బరాయుడు సమాధానమిచ్చారు) - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

పట్టుతప్పితే ప్రాణాంతకమే..!

కొండాపురం మండలం లావనూరు నుంచి పులివెందుల వెళ్లే మార్గంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెన రక్షణ గోడలు శిథిలావస్థకు చేరి ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. రక్షణ గోడలు బాగు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కొండాపురం**

కరెంటోళ్లకి కనిపించడం లేదా?



మైదుకూరు మండలం గొల్లపల్లె-లింగాలదిన్నె మధ్య వంక సమీపంలో రెండు విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని లింగాలదిన్నె వాసులు వాపోతున్నారు. ప్రమాదం జరగక ముందే స్తంభాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, మైదుకూరు**

గుంత.. ప్రయాణికులకు చింత

ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లా వెళ్లే చాగలమర్రికి వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అదుపుతప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. **- న్యూస్‌టుడే, రాజుపాళెం**

ఆర్టీసీ బస్టాండ్‌లో శునకాల సంచారం

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులో శునకాలు సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. చిన్నారులు, వృద్ధులకు అపాయం పొంచి ఉంది. అధికారులు స్పందించి వాటిని బస్టాండులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు వైద్యం**

మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ కార్యాలయం

జమ్మలమడుగు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, వెలుగు, ఉపాధి హామీ, హౌసింగ్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలున్నాయి. చీకటి పడితే ఆవరణలోని ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారు. తాగిన సీసాలు, గ్లాసులు అక్కడే పడేస్తున్నారు. ఉదయం కార్యాలయాలకు వచ్చే అధికారులకు ఇబ్బందికరంగా మారింది. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

రోటరీ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే : ప్రొద్దుటూరు రోటరీ క్లబ్, రోటరీ ఐ ఆసుపత్రి అధ్యక్షుడిగా కొవ్వూరు రమేష్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ సభా భవనంలో జరిగిన సమావేశంలో కార్యదర్శిగా గండ్లూరు శ్రీధర్ శర్మ, కోశాధికారిగా రొటేరియన్ బాలాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి, గోపాలకృష్ణ, శివకుమార్, వక్ఫ్‌బోర్డు రాష్ట్ర డైరెక్టర్ జాకీర్ పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి, సభ్యులు

ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయంతో సీబీఐటీ ఒప్పందం

చాపాడు: ఫిలిప్పీన్స్ మహిళా విశ్వవిద్యాలయంతో సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల అంతర్జాతీయ అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు కళాశాల ఛైర్మన్ జయచంద్రారెడ్డి తెలిపారు. గ్లోబల్ అకడమిక్ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం జరిగిందన్నారు. విద్యార్థి, అధ్యాపక మార్పిడి, సంయుక్త పరిశోధన, ప్రచురణలు, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలు విభిన్న రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించనున్నారు. కళాశాల సీఈవో లోహిత్‌రెడ్డి, డైరెక్టర్ అకడమిక్ ప్రసన్నవెంకటేష్, డైరెక్టర్ అడ్మిన్ శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపల్ శృతి అంతర్జాతీయ సంబంధాల అధికారి మహేష్‌కుమార్‌రెడ్డి సమన్వయంతో నిర్వహిస్తారని ఛైర్మన్ వివరించారు.

ఆఖరి మజిలీకి తప్పని తిప్పలు

జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్దదండ్లూరులో ముస్లింలకు శ్మశానవాటిక లేకపోవడంతో అంత్యక్రియలకు అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన మాబు హుస్సేన్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు జాగా లేకపోవడంతో రహదారి అంచున, పంట పొలాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు స్పందించి అంత్యక్రియలకు ప్రభుత్వ భూమి కేటాయించాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

దారంతా మురుగు.. వేసేదెలా అడుగు

శ్రీరాములపేట పట్టణ ఆరోగ్య కేంద్రం వీధిలో మురుగునీరు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు శ్రీరాములపేటలోని వీధిలో వారం రోజుల నుంచి దారంతా మురుగుతో నిండింది. కాలువలు, రోడ్డు సమాంతరంగా ఉండటంతో ఈ దుస్థితి నెలకొంది. వర్షం రాకపోయినా రోడ్డుపై మురుగు పారుతుండటంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు పడుతున్నారు. గత వైకాపా హయాంలో మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.

● పట్టణ ఆరోగ్యకేంద్రం ఉన్న వీధిలో మురుగు సమస్య కొద్ది రోజులుగా ఉంది. గృహాల చుట్టూ మురుగునీరు చేరింది. సాయంత్రం వేళ ఆరుబయట ఉండలేని పరిస్థితి. దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై పురపాలక సంఘం సహాయక కమిషనర్ మంజునాథ్‌గౌడ్ మాట్లాడుతూ రహదారులపై మురుగు పారకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అభివృద్ధి పనులకు నిధుల మంజూరు

మైదుకూరు: ఉపాధి హామీ పథకం కింద మైదుకూరు నియోజకవర్గంలో సిమెంట్‌రోడ్లు, మురుగుకాలువలు, మెటల్ రోడ్ల నిర్మాణానికి రూ.10,76,70,000 మంజూరయ్యాయి. ఈ మేరకు కలెక్టరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.9,59,70,000లతో 151 సీసీరోడ్లు, రూ.1,17,00,000తో 12 చోట్ల మెటల్‌రోడ్లు వేయనున్నారు. మూడో విడత కింద నియోజకవర్గానికి మంజూరు చేసిన నిధులతో గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.

పెద్దముడియం : మండలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.31 లక్షలు మంజూరైనట్లు ఆర్అండ్‌బీ ఏఈ అభిలాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిల చొరవతో రహదారులు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు.

మహారాజశ్రీ జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P. No.87/2022 in O.S.No.222/2020
బొల్లవరం రామకృష్ణారెడ్డి, తండ్రి బి.చిన్నఓబుళరెడ్డి, వయస్సు 50 సంగులు, హిందూ, వ్యవసాయం, నివాసం జె.కొత్తపల్లె గ్రామం, పెద్దముడియం (మం), కడప జిల్లా. - వాది/D.Hr.
Vs
కొలారు వెంకటసుబ్బారెడ్డి, తండ్రి కె.నరసింహారెడ్డి, వయస్సు 57 సంగులు, హిందూ, వ్యాపారం & వ్యవసాయం, నివాసం జె.కొత్తపల్లె గ్రామం, పెద్దముడియం (మం), కడప జిల్లా. - ప్రతివాది/J.Dr.
బహిరంగ వేలం ప్రకటన
ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా ఈ క్రింద వివరించబడిన షెడ్యూలు దాఖలా ఆస్తిని 26.02.2026వ తేదీన ఉదయం 10.30 గంగల నుండి సాయంత్రం 5.30 గంగల లోపల పై కోర్టు యందు బహిరంగ వేలం జరుపబడును. ఆర్టీ వేలం నందు ఎవ్వరైననూ పాల్గొనవచ్చును. మరియు వేలంపాట హెచ్చుదారుడు అదే దినం వేలంపాట మొత్తంలో 1/4వ భాగం మొత్తం చెల్లించవలెయును. కోర్టు షరతులు వర్తించును.
SCHEDULE
Land situated in Kadapa District, Proddatur Registration District, Jammalamadugu Sub-District, Peddamudiam Mandal, J.Kothapalli Village, fields covered by Suvery No.99/2 an extent of Ac.1.60 cents bounded by East: Land of Duddela Ramana Reddy, West: Land of Edula Raja Gopal Reddy, North: Land of Bandaru Lakshmi Devi, South: Land of Kavireddy Soma Sekhar Reddy.
Within these boundaries with an extent of Ac.1.60 cents with all easement rights
D.Hr market value Rs.3,00,000/-
As per S.R.Value Rs.3,20,000/-
As per F.A.Asst. Rs.5,20,000/-
(as per testing warrant M.V.)
వేలం తేదీ : 26.02.2026
కోర్టు వారి ఆదేశాల మేరకు
ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, అడ్వకేట్, ప్రొద్దుటూరు, Cell: 9959254548

సేవలకు ఆంక్షలు.. రోగుల జేబుకు చిల్లు



ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాలు ప్రైవేటు సంస్థ అనుసంధానంతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసుపత్రి రోగులకు ఉచితంగా, ప్రైవేటు ఆసుపత్రి రోగులకు నిర్ణీత రుసుముతో స్కానింగ్‌లు చేస్తారు. గతంలో ఈ స్కానింగ్‌లు అవసరమైన ప్రైవేటు ఆసుపత్రి రోగులు కొంత మంది జిల్లా ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి స్కానింగ్ రాయించుకుని ఇక్కడ ఉచితంగా చేయించుకునేవారు. అయితే గతేడాది జూన్‌లో సెకండరీ హెల్త్ జాయింట్ డైరెక్టర్ రమేష్‌నాథ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఇక్కడ సిబ్బంది ప్రైవేటు రోగులకు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్‌లు రాయించి వాటి ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటిని అరికట్టేందుకు ప్రైవేటు రోగులను ఓపీ ద్వారా సంబంధిత నిపుణులు పరీక్షించి అవసరమైనవారికే స్కానింగ్ రాయాలని ఆదేశించారు.

● ప్రైవేటు వైద్యులు చిన్న సమస్యలకు కూడా అవసరం లేకున్నా ఎంఆర్ఐ స్కానింగ్‌లు రాస్తారనే ఆరోపణలున్నాయి. వాటిని ఇక్కడ పరీక్షించిన వైద్యులు సమస్య తీవ్రతను బట్టి అవసరం లేదని మందులతో నయమయ్యే పరిస్థితేనని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఇక్కడ స్కానింగ్‌ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో రోజుకు 20 ఎంఆర్ఐ స్కానింగ్‌లు జరిగేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 5కి పడిపోయింది. ప్రైవేటు వైద్యులు స్కానింగ్ తెస్తే గానీ చికిత్స చేయలేమంటున్నారు. దీంతో రోగులు ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. స్కానింగ్‌లు రకాన్ని బట్టి రూ.10 వేల వరకు ఉన్నాయి. ఈ భారం పేదలపై పడనుంది. నిబంధనలు లేకుండా స్కానింగ్‌లు రాయించాలని రోగులు కోరుతున్నారు.

వైద్య నిపుణుడు పరీక్షించాకే స్కానింగ్

రోగులకు స్కానింగ్ రాయడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే వ్యాధికి సంబంధించిన వైద్య నిపుణుడు పరీక్షించి రాయాలనేదే నిబంధన. సంబంధిత వైద్యుడు ఎన్ని స్కానింగ్‌లైనా రాయవచ్చు. **- సుజాత, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు**

ఉద్యోగ సాధనలో గ్రంథాలయం కీలకం

మోహన్‌రెడ్డిని సన్మానిస్తున్న గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఉద్యోగ సాధనలో గ్రంథాలయ సహకారం ఎప్పటికీ మరువలేనిదని గ్రూప్-2 విజేత మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రూప్-2 విజేతను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి, లైబ్రేరియన్ బాబ్జీ, బాలాజీ, కమిటీ సభ్యులు అమీర్, వెంకటేశ్వరరెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

అవగాహన కల్పిస్తున్న చిన్నచౌకు పోలీసులు

శిరస్త్రాణమే రక్షణ కవచం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: శిరస్త్రాణం రక్షణ కవచంలా పని చేస్తుందని కడప చిన్నచౌకు సీఐ ఓబులేసు అన్నారు. రహదారి ప్రమాదాల నివారణపై అంబేడ్కర్ కూడలిలో ఆదివారం వాహనదారులకు అవగాహన కల్పించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. శిరస్త్రాణం లేకపోవడం వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారని అన్నారు. సీటు బెల్టు ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎస్సై రాజరాజేశ్వరరెడ్డి ఉన్నారు.

శిల్పారామంలో సందడి

కళావేదికపై నృత్యం చేస్తున్న చిన్నారులు

మారుతీనగర్, న్యూస్‌టుడే : నగర శివారులోని శిల్పారామం కళా వేదికపై ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. సాంస్కృతిక, జానపద, పల్లెటూరు, సినీగీతాల కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వారాంతపు సెలవురోజు కావడంతో నగర ప్రజలు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున శిల్పారామానికి చేరుకుని సేద తీరారు. కార్యక్రమంలో శిల్పారామం పరిపాలనాధికారి కృష్ణప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

కడప: 8008573428, 8074174832
పులివెందుల : 8008573466
కమలాపురం : 8008573475

?: కమలాపురంలోని ఎంపీడీవో కాలనీ సమీపంలో చెత్తాచెదారాలు పేరుకుని దుర్గంధం వెదజల్లుతోంది. **- గంగావతి, స్థానికులు**

✓: వ్యర్థాల తొలగింపునకు చర్యలు చేపడతాం. **- మధుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్** **- న్యూస్‌టుడే, కమలాపురం**

?: కోఆపరేటివ్ కాలనీలోని పోలీసు గెస్ట్ హౌస్ వీధిలో రహదారిపై ఇసుక పేరుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- మాధవి, స్థానికులు**

✓: పరిశీలించి.. సిబ్బందితో ఇసుక తొలగింపజేస్తాం. **- రాకేశ్, అదనపు కమిషనర్, కడప** **- న్యూస్‌టుడే, అరవిందనగర్**

?: అశోక్‌నగర్‌లోని సచివాలయం ప్రధాన రహదారిలో కాలువలు పూడిక నిండి మురుగు ముందుకు పారడంలేదు. పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. **- మోహన్, స్థానికుడు**

✓: వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో కాలువలో పూడిక తీయిస్తాం.

?: ఎన్జీవో కాలనీలోని నారాయణ పాఠశాల వద్ద శునకాలు అటుగా రాకపోకలు సాగిస్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. **-ఆదిలక్ష్మి, ఎన్జీవో కాలనీ**

✓: త్వరలోనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తాం.

?: కడప సింహపురి కాలనీలో కాలువలు పూడికతో నిండి అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీంతో మురుగు ముందుకు సాగడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. **- వెంకటసుబ్బయ్య, సింహపురి కాలనీ, కడప**

✓: పారిశుద్ధ్య కార్మికులను పంపించి మురుగు కాలువలోని పూడికలు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం.

(పై మూడు సమస్యలకు కడప నగరపాలక సంస్థ వైద్యాధికారి రమేశ్ సమాధానాలిచ్చారు. **- న్యూస్‌టుడే, చిన్నచౌక్**)

?: కడప పెద్దదర్గా వెనుక వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులు స్పందించి నూతన విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలి. **- అంజుమన్, నకాష్ వీధి, కడప**

✓: విద్యుత్తు దీపాన్ని పరిశీలించి కొత్త దీపం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
- రమేశ్, వైద్యాధికారి, నగరపాలక, కడప
- న్యూస్‌టుడే, చిన్నచౌక్

కంకర పరిచి.. పనులు మరిచి!

కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ నుంచి గురుకుల విద్యాపీఠ్ పాఠశాలకు వెళ్లే మార్గానికి సిమెంటు రహదారి నిర్మాణం కోసం గత ఏడాది జులైలో కడప ఎమ్మెల్యే మాధవి శంకుస్థాపన చేశారు. అయితే కొద్ది దూరం మాత్రమే పనులు పూర్తి చేసిన గుత్తేదారు తర్వాత పట్టించుకోలేదు. ఐదు నెలల తర్వాత మిగిలిన రహదారి పనులు చేపట్టేందుకు కంకర పరిచారు. ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ఆ దారిలో వెళ్లే ద్విచక్ర వాహన చోదకులు పడరానిపాట్లు పడుతున్నారు. నడిచి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఆగిపోయిన పనులు గురించి అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ చెన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. 'వారం కిందట కంకర పరిచారు. . అతి త్వరలోనే పనులు చేపడతాం' అని అన్నారు. **- న్యూస్‌టుడే, అరవిందనగర్ (కడప)**

అడుగేయాలంటే అడుసు తొక్కాల్సిందే

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: మురుగు కాలువలు లేకపోవడంతో మండలంలోని కొమ్మద్ది గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృథా నీరు రహదారులపై నిలిచి బురదమయంగా మారాయి. దాంతో నడవడానికి కూడా కష్టంగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కూడా అదుపు తప్పుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిర్మించారు.. లక్షణంగా వదిలేశారు!

పులివెందుల, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో పాడా నిధులు ఎడాపెడా ఖర్చు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందల సంఖ్యలో శుద్ధి నీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అవి మూన్నాళ్ల ముచ్చట అయిపోయాయి. ప్రస్తుతం నిర్వహణ లేకపోవడంతో మూలకు చేరాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం వృథా అయ్యింది. ప్రజలకు శుద్ధి నీటిని అందించాలన్న లక్ష్యంతో పాడా నిధులతో రెండు కాలనీలకు ఒక శుద్ధి నీటి కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు గుత్తేదారుకు బిల్లులు చెల్లించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం దాదాపు 100కిపైగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించారు. అవి కొన్నాళ్లకు మూలకు చేరాయి. కూటమి ప్రభుత్వమైనా శుద్ధి నీటి కేంద్రాలను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

కృత్రిమ మేధపై పట్టు సాధించాలి

వేంపల్లె, న్యూస్‌టుడే: విద్యార్థులు కృత్రిమ మేధ(ఏఐ)పై పట్టు సాధించాలని ట్రిపుల్ఐటీ ఉన్నత విద్య పోటీ పరీక్షల విభాగపు అధికారి కోనప్ప అన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆదివారం ఎన్ఐటీ, కౌన్సిల్‌ఫర్ స్కిల్స్ కాంపిటిషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కార్యసాధనలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐకు డిమాండ్ ఉందన్నారు. ఉచిత శిక్షణను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్ఐటీ నిపుణులు రామ్మోహన్‌రావు, విద్యాసాగర్, ట్రిపుల్ ఐటీ ఎస్టాబ్లిష్‌మెంట్ సమన్వయకర్త సుధాకర్‌రెడ్డి, ఒంగోలు ట్రిపుల్ఐటీ అకడమిక్‌డీన్ తిలక్ పాల్గొన్నారు.

బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం

వేంపల్లె, న్యూస్‌టుడే : పార్లమెంట్‌లో ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారని మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని ముద్దనూరు మండలం బొందకుంట బసవేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులు తులసిరెడ్డిని కలిసి ఈ నెల 15న జరిగే శివరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఆ మేరకు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం తులసిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంలో అప్పట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీలపైనా పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రైతులపై చిన్నచూపు చూశారన్నారు.

భక్తిశ్రద్ధలతో మాఘ పౌర్ణమి

కడప: ప్రత్యేక అలంకరణలో విజయదుర్గాదేవి అమ్మవారు

సీకేదిన్నె: అమ్మవారు

వేంపల్లెలో సాయిబాబా

పులివెందుల: సూర్యప్రభ వాహనంపై రంగనాథుడు

మారుతీనగర్, సీకేదిన్నె, వల్లూరు, లింగాల, న్యూస్‌టుడే: కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. కడపలోని విజయదుర్గాదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘపౌర్ణమి పూజలు నిర్వహించారు. అమ్మవారు మల్లికార్జునస్వామితో పులివాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. సీకేదిన్నె మండలం బుగ్గలేటిపల్లె గంగమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వల్లూరు పైడికాలువ చెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పులివెందులలోని రంగనాథస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని బోనాల చిన్నబాయి ఈశ్వర ఆలయంలో పూజలు జరిగాయి.

వేంపల్లె : వేంపల్లెలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై వ్రతమాచరించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.

వల్లూరు: కల్యాణానికి హాజరైన భక్తులు

తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపణ

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: తన పేరిట ఎస్పీ విశ్వనాథ్‌కు కొంతమంది తప్పుడు ఫిర్యాదు చేశారని నగరానికి చెందిన నాగేంద్రనాయుడు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కడప కొండాయపల్లెలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో గత నెలలో తాను రిమ్స్‌లో చికిత్స కోసం చేరగా.. తన పేరిట కొందరు ఎస్పీ గ్రీవెన్స్‌లో కొందరి కారణంగా తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేయడం సరి కాదన్నారు.

శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన

పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో 14 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం గ్రామీణ సీఐ చల్లని దొర పరిశీలించారు. ఆలయ ఈవో ఎం.కృష్ణానాయక్, ఛైర్మన్ రాజారెడ్డిలతో చర్చించారు. వాహనాల పార్కింగ్, క్యూలైన్లు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సై నాగప్రసాద్ పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: పాత కడప విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివప్రసాద్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. పాత కడప టౌన్ ఫీడర్, 11 కేవీ ఓబులంపల్లె వ్యవసాయ ఫీడర్, పాతకడప, మోడమీదపల్లె, ఓబులంపల్లె, నదిలోపల్లె, ముళ్లపల్లె, తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

పూడికలు తీయండి సారూ..

సింహాద్రిపురం, న్యూస్‌టుడే: సింహాద్రిపురం మేజర్ పంచాయతీలో రహదారులకు ఇరువైపుల ఉన్న కాలువలు పూడికతో నిండిపోయాయి. వాటిని శుభ్రం చేయడం లేదు. కాలువలు పూర్తి స్థాయిలో నిర్మించక పోవటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దుర్వాసన, దోమలతో భరించలేకున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై పెల్లుబికిన ఆగ్రహం

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే : రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ జోలికి వచ్చి తుచ్ఛ మాటలు మాట్లాడితే సహించేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆప్కాఫ్ రాష్ట్ర ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ హెచ్చరికలు చేశారు. ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజకీయ జీవితం సమాప్తం అవుతుందన్నారు. ● అసభ్యకర పదజాలంతో దూషించిన అంబటి రాంబాబును ప్రజలు క్షమించరని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్ స్పష్టం చేశారు. ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు.

● **చెన్నూరు:** ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు లేదని తెదేపా బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం అన్నారు. చెన్నూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు, దుర్మార్గాలపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు.

రౌడీ మూకలతో పార్టీలు నడపలేరు

కడప: రౌడీ మూకల లక్షణాలతో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన పార్టీని ఎక్కువ కాలం నడపలేరని శాసన మండలి సభ్యులు సి.రామచంద్రయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన సీఎం చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు సభ్యత సంస్కారాలు మరచి బూతులు తిట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. కెమెరాల సాక్షిగా రాంబాబు తిట్టిన మాటలను టీవీ ఛానెల్స్‌లో ప్రసారమైనప్పుడు సభ్య సమాజం నిర్ఘాంతపోయిందన్నారు. చేసిన తప్పును సమర్థించుకునే రాంబాబు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులను సమాజం క్షమించదన్నారు.

దాహార్తి తీరేందుకు దారేది?

సింహాద్రిపురం, న్యూస్‌టుడే: మండలంలోని కోవరగుంటపల్లె-కాంబల్లె మార్గంలో ప్రయాణికుల దాహార్తికి ఏర్పాటు చేసిన చేతిపంపు నిరుపయోగంగా ఉంది. నిర్వహణ కొరవడి పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారింది. దాంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శాఖాహారం ఆరోగ్యానికి మేలు

నగరంలో శాఖాహార ప్రదర్శనలో ధ్యానప్రియులు

కడప భాగ్యనగర్ కాలనీ, న్యూస్‌టుడే : శాఖాహారం మనిషి ఆరోగ్యాన్ని కాపడుతుందని యోగా గురువులు జీవీఎస్‌రెడ్డి, జీఆర్ఎస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర వీధుల్లో శాఖాహార ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శాఖాహారం అమృతమని పేర్కొన్నారు. నగరంలో పలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ధ్యాన ప్రియులు రమణ, బాలాజీ, శర్వాణ, లక్ష్మి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

వైశ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం ఎన్నుకున్నారు. ఫెడరేషన్ మహిళా విభాగం కడప జిల్లా అధ్యక్షురాలిగా కోట జ్యోతి, జిల్లా కార్యదర్శిగా వెంకటసుప్రియ, జిల్లా ఆధ్యాత్మిక కమిటీ ఛైర్మన్‌గా మాలేపాటి లక్ష్మీదేవి, జిల్లా జాయింట్ సెక్రటరీగా చుండూరు జయశ్రీలను ఎన్నుకున్నారు. అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ సుప్రజ తెలిపారు.

సమ్మె జయప్రదానికి వినతి

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆశాల సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆ యూనియన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ, ఉప కార్యదర్శి శాంతమ్మ, కోశాధికారి అమ్ములు, ఉపాధ్యక్షురాలు బాలకులాయమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో మానవత్వ విలువల పెంపే లక్ష్యం

మాట్లాడుతున్న కడప బాలోత్సవం అధ్యక్షుడు గోపాల్

కడప విద్య, న్యూస్‌టుడే : పాఠశాలల్లోని విద్యార్థులకు మానవత్వ విలువలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలోత్సవం ద్వారా కృషి చేద్దామని కడప బాలోత్సవం అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆదివారం నగరంలో కడప బాలోత్సవం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోబ్యాగ్‌డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం ఏదో ఒక పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహిద్దామన్నారు. ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్‌లతో మాట్లాడి వారానికి ఒక గంట సమయం కేటాయించమని కోరదామన్నారు. డాక్టర్ మార్కారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు నాగమునిరెడ్డి, గౌరవ సలహాదారులు వీరసుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాహుల్, కోశాధికారి సునీత, నాయకులు కుమారస్వామిరెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, ఎల్లేశ్వర్‌రావు, శ్రీనివాసరాజు, నరసింహులు, రామకృష్ణారెడ్డి, మంజుల పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్

కడప చిన్నచౌకు: ఇంటి కూల్చి వేసిన ఘటనను జిల్లా పోలీసు అధికారి నచికేత్ విశ్వనాథ్ సవాల్‌గా తీసుకుని.. బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కడప నగరంలో ర్యాలీ చేసిన వారిలో 12 మందిపై కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం అఖిలపక్ష పార్టీ నాయకులు కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము నిరసన ర్యాలీ చేస్తే 12 మందిపై కేసు నమోదు చేశారు.. శనివారం కోటిరెడ్డి కూడలి వద్ద వందల సంఖ్యలో కూటమి నాయకులు ఆందోళన చేస్తే వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు సుబ్బరాయుడు, వెంకటశివ, దస్తగిరి, జాకీర్‌హుస్సేన్, భాగ్యలక్ష్మి, సంగటి మనోహర్, భాస్కర్, దేవా, వరప్రసాద్ పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE JUNIOR CIVIL JUDGE, KAMALAPURAM.
E.P. No. 5/2023 / O.S. No. 114/2022

Vennapusa Harinath Reddy, S/o V.Ramana Reddy, Hindu, aged 36 years, residing at Kalamalla Village, Yerraguntla Mandal, Kadapa District. - Petitioner/DHr

Versus

Bindela Lakshmi Reddy, B.Aswartha Reddy, Hindu, aged about 37 years, residing at D.No. 8/675 Upstairs, Giddangi Street, Proddatur Town, Kadapa District. - Respondent/JDr

PROCLAMATION

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, క్రింది షెడ్యూల్లో వివరించబడిన ఆస్తిని రాజశ్రీ కమలాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డిక్రీ హోల్డరుకు అనుకూలంగా జారీ అయిన డిక్రీ మొత్తము రూ.1,60,232/- వసూలు చేయుటకై, 18-02-2026వ తేదీన రాజశ్రీ కమలాపురం జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల లోపు వేలం జరుపబడును. వేలం నందు ఎవరైనను పాల్గొనవచ్చును. కోర్టు షరతులు వర్తించును.

షెడ్యూల్

వై.ఎస్.ఆర్. కడప జిల్లా, ప్రొద్దుటూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కమలాపురం సబ్-డిస్ట్రిక్ట్, కమలాపురం మండలం, పెద్ద చెప్పలి గ్రామ పంచాయతీ, పెద్ద చెప్పలి గ్రామ పొలం, Sy.No. 152-1 - విస్తీర్ణం Ac. 0.26 cents (పూరా), Sy.No. 152-2 - విస్తీర్ణం Ac. 0.78 cents (పూరా), Sy.No. 152-5 - విస్తీర్ణం Ac. 0.23 cents (పూరా), మొత్తం విస్తీర్ణం Ac. 1.27 cents భూమి.
చెక్కుబంది : తూర్పు: డి.లీలావతమ్మ మరియు సాత్విక రెడ్డి భూములు, పడమర: ఆర్.రామిరెడ్డి భూమి, ఉత్తరం : రాకపోకల రాస్తా, దక్షిణం: డి.శివ రెడ్డి మరియు చిన్న రెడ్డి భూములు ఈ ఆస్తికి ప్రభుత్వానికి చెల్లించవలసిన భూ పన్ను / ల్యాండ్ రెవెన్యూ : లేదు, ఈ ఆస్తిపై ఏటువంటి Encumbrances లేవు.
మార్కెట్ విలువ: రూ. 2,54,000/-, అమీనా విలువ : రూ. 3,00,000/-
వాయిదా తేదీ: 18-02-2026 డిక్రీ హోల్డర్ తరపు న్యాయవాదులు
స్థలం : కమలాపురం శ్రీ కె.రవీంద్ర ప్రసాద్ & శ్రీ జి.ఉదయ్ కిరణ్
అడ్వకేట్లు, కమలాపురం

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీకేదిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్సై శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని బుగ్గలపల్లె దళితవాడలో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యువత మత్తు జోలికి వెళ్లవద్దని సూచించారు.

12 మంది అఖిలపక్ష నాయకులపై కేసు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 12 మంది అఖిలపక్ష పార్టీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు. . కడప ఎర్రముక్కపల్లెలో జనవరి 26వ తేదీ అర్ధరాత్రి భాస్కర్‌కు చెందిన ఇంటిని కూల్చారు. ఈ మేరకు ఇంటిని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీ నాయకులు నగరంలో ర్యాలీ చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ చేశారనే ఉద్దేశంతో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్రతో పాటు నగర కార్యదర్శి వెంకటశివ, కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి గౌస్ పీర్, నాయకులు నాగేంద్ర, సుబ్బరాయుడు, చంద్రశేఖర్, జయచంద్ర, సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, సంగటి మనోహర్, భార్గవి, భాస్కర్‌లపై కేసు నమోదు చేశారు.

4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మహాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్

ఫాతిమా మెడికల్ కాలేజ్ దగ్గర, రామరాజుపల్లె, కడప.
Cell: 9000408338, 8522059319.

మహాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా మాకు సహాయ సహకారాలు అందించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- 17 A/c రూంలు
- విశాలమైన పార్కింగ్
- రెస్టారెంట్ సౌకర్యం
- ఫంక్షన్ హాల్ (700 సీట్స్)
- మినీ ఫంక్షన్ హాల్ (150 సీట్స్)

శ్రీ Y.V.సుబ్బారెడ్డి
డైరెక్టర్

Y.V.సుదర్శన్‌రెడ్డి
మేనేజింగ్ డైరెక్టర్

పోరాటాలతోనే హక్కుల సాధన

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర

కడప చిన్నచౌకు : ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండు చేశారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఉపాధ్యాయ - అధ్యాపక ఐక్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సురేశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు ఈఎస్ఐ, పీఎఫ్ విధిగా చెల్లించాలని, బ్యాంకుల ద్వారానే జీతాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు

పులివెందుల, న్యూస్‌టుడే : పులివెందులలో జూదమాడుతున్న అయిదుగురిని అరెస్టు చేసినట్లు పులివెందుల పట్టణ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆదివారం పులివెందులలోని ప్రధాన రహదారిలోని పాత గంగిరెడ్డి ఆసుపత్రి సమీపంలో ఓ ఇంట్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు జరిపి బబ్లూ అనే వ్యక్తితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరము. సామెతలు - 10 : 7

ఆదరణ కూడిక

"ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. - ప్రకటన 14 : 13"

అమ్మా... మీరు విశ్వాసం, క్రమశిక్షణ, ప్రార్థనలకు మారుపేరుగా జీవించి ... అనునిత్యం దైవ సన్నిధిలో విజ్ఞాపనలు చేసి మన కుటుంబ ఉన్నతికై బాటలు వేశారు. అమ్మా, మీ అకాల మరణం మాకు తీరని మనోవేదనని మిగిల్చినా, మరణం రుచిచూడక బ్రతుకు నరుడులేడని, నిరీక్షణతో మరల మనం కలుస్తామని ఎదురుచూస్తూ... శోకతప్త హృదయాలతో...

తల్లితండ్రులు :
శ్రీమతి & శ్రీ సాలేముల ఏసురత్నం
పులివెందుల

కీ॥శే॥ జ్యోతి నిర్మలమ్మగారు
మరణం : 21-01-2026

భర్త : జ్యోతి సుబ్బరాయుడు
మరియు పిల్లలు

గమనిక: 2.2.2026వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గం॥లకు కడప టౌన్, సి.యస్.ఐ సెంట్రల్ చర్చి నందు గల కమ్యూనిటీ హాల్ నందు ఆదరణ కూడిక జరుగును.

(c) eenadu